వారానికే వారధికి ముప్పు


కోడిగెడ్డ వంతెన వద్ద గొయ్యిగా మారిన రహదారి

నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా మరమ్మతులు చేసిన వారం రోజులకే యథాతథ పరిస్థితి నెలకొంది. అరకులోయ నుంచి పాడేరు వెళ్లే మార్గంలో బురదగెడ్డ, విశాఖపట్నం మార్గంలోని కోడిగెడ్డ వంతెన వద్ద రహదారి కోతకు గురవడంతో రూ. 20 లక్షలతో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. ఆయా వంతెనల వద్ద రక్షణగోడ నిర్మించి మట్టిని నింపి మరమ్మతులు పూర్తి చేశారు. పనుల్లో నాణ్యత లేమి కారణంగా వారం రోజులు గడవక ముందే రెండు వంతెనల వద్ద రహదారి కుంగిపోయి ప్రమాదభరితంగా మారింది. ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షించకుండా వదిలేయడంతో గుత్తేదారు ఇష్టానుసారంగా పనులు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – అరకులోయ, న్యూస్‌టుడే

రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

విశాఖపట్నం: తూ.కో.రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధి కేకేలైన్‌లో లిమిటెడ్ హైట్ సబ్‌వే నిర్మాణ పనుల నేపథ్యంలో 8, 9న విశాఖ- కిరండూల్ (18515), 9, 10న కిరండూల్- విశాఖ (18516) రైళ్లు దంతెవాడ నుంచి రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ఆధునికీకరణ పనుల నేపథ్యంలో ఈనెల 6న విశాఖ- బ్రహ్మపుర (58532), 7న బ్రహ్మపుర- విశాఖ (58531), (18525) రైళ్లను రద్దు చేయనున్నారు.

అందమైన ఆతిథ్యం.. అడవిలో!

చింతపల్లి, న్యూస్‌టుడే

ఇంతకాలం అడవుల సంరక్షణకే పరిమితమైన అటవీశాఖ మన్యానికి వచ్చే పర్యాటకులకు అతిథి మర్యాదలు చేసేందుకు సిద్ధమవుతోంది. చింతపల్లి డివిజన్ పరిధిలో కృష్ణాపురం పైనస్ తోటల్లో గతేడాది పైలట్ ప్రాజెక్టుగా అటవీశాఖ ఎకోటూరిజం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందుకు ప్రభుత్వం రూ. 60 లక్షల నిధులు మంజూరు చేసింది. వనవిహారి పేరిట అదనంగా మరో రూ. 70 లక్షల నిధులు కేటాయించింది. ఈ నిధులతో అటవీశాఖ పర్యాటకులకు అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. తాజాగా దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు అడవిలో బస చేసే అనుభూతిని కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పైనస్ తోటల్లో పూర్తిగా కలపతో కెఫెటేరియా (ఫలహారశాల) నిర్మించారు. పర్యాటకులు ఇక్కడ అల్పాహారాలు, కాఫీ, టీ వంటివి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పైనస్ తోటల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించేలా గుడారాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. కుటుంబాలతో ఇక్కడకివచ్చే వారు, వారి పిల్లలు ఆటలాడుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా చిల్డ్రన్ ప్లేఏరియాను సిద్ధం చేశారు. మరికొద్దిరోజుల్లో వీటిని పూర్తిస్థాయిలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చింతపల్లి డీఎఫ్‌ఓ నరసింహారావు తెలిపారు.

కృష్ణాపురం పైనస్ తోటల్లో నిర్మించిన ఫలహారశాల

లాహిరి లాహిరి.. తాజంగిలో!

జలాశయంలో విహరిస్తున్న పర్యాటకులు

చింతపల్లి, న్యూస్‌టుడే

ఆంధ్రాకశ్మీర్ లంబసింగి సమీపాన ఉన్న తాజంగి జలాశయంలో శుక్రవారం నుంచి పర్యాటకులకు బోటు షికారు అందుబాటులోకి వచ్చింది. పర్యాటక వికాస్ ఆధ్వర్యంలో కొత్తగా సమకూర్చిన ఆరు బోట్లను సర్పంచి వంతల మహేశ్వరి, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. తాజంగి కేంద్రంగా పర్యాటక వికాస్ ఆధ్వర్యంలో జిప్‌లైనర్, ఆర్చరీ వంటి సాహస క్రీడలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. బోటు షికారు గతంలో ఉన్నప్పటికీ ఇవి మరమ్మతులకు గురయ్యాయి. దీంతో కొంతకాలంగా తాజంగి జలాశయంలో బోటు షికారు నిలిచిపోయింది. ప్రస్తుతం పర్యాటక సీజను ప్రారంభం కావడంతో ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు తాజంగిలో పర్యాటకవికాస్ సంఘం సభ్యులు తమ మూల నిధులతో ఆరు బోట్లను కొనుగోలు చేశారు. వాటిని అధికారికంగా ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కూటమి నాయకులు ఆంద్రబు లక్ష్మణరావు, నీటి సంఘం అధ్యక్షుడు బోనంగి బాలయ్యపడాల్, పెసా కమిటీ ప్రతినిధులు గోపాలరావు, లవకుశ, నేతలు రామస్వామి, కాంతమ్మ, నూకరాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజంగిలో పర్యాటకాభివృద్ధికి పాటుపడుతున్న పర్యాటక వికాస్ ఛైర్మన్ చెట్టి శంకర్, సభ్యుడు నారాయణరావులతోపాటు పలువురిని సత్కరించారు.

మోత తగ్గేలా.. సృజన పెరిగేలా!

పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలుకు నిధులు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: బడి నుంచి మోత బరువు నుంచి వారంలో ఒకరోజు విద్యార్థులకు విముక్తి కల్పించి ఆ రోజంతా ఆటపాటలతో కూడిన అభ్యసన జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలో నో బ్యాగ్ డే అమలుకు ఎప్పుడో ఆదేశాలిచ్చినా వాటి అమలుకు నోచుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో శనివారం ఆటపాటల సందడి నెలకొనేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విద్యార్థులు ప్రతి శనివారం పుస్తకాల సంచి ఇంట్లో వదిలేసి బడికి వెళ్లొచ్చు. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకత, నైపుణ్యాల్ని వెలికితీసే మానసికోల్లాస కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఎంపికైన పాఠశాలలు:	
ప్రాథమిక	2,626
ఉన్నత	282
కేటాయించిన నిధులు:	రూ.15.95 లక్షలు

నిర్వహించే కార్యక్రమాలివీ..

● 1, 2 తరగతులు : పాడుకుందాం, మాట్లాడుకుందాం, నటిద్దాం, సృజన, ● 3, 4, 5 తరగతులకు : తోటకు పోదాం, సృజన, పరిశుభ్రం చేద్దాం, చదవుకుందాం, విందాం. ● 6–10 తరగతులు : ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆటపాటలు, విద్యా, వైజ్ఞానిక నమూనాల రూపకల్పన. ★ ప్రభుత్వం ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్కో ప్రాథమిక పాఠశాలలకు రూ. 500, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ. వెయ్యి చొప్పున కేటాయించింది. ఈ మొత్తంలో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి డాక్టర్ స్వామినాయుడు తెలిపారు.

కాఫీ పండ్ల ధరలకు రెక్కలు

పోటీపడుతున్న వ్యాపారులు

కాఫీ పండ్ల సేకరణలో గిరిజన మహిళ

చింతపల్లి, న్యూస్‌టుడే: ఈఏడాది కాఫీ పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రైవేటు వ్యాపారులు గిరిజన రైతుల నుంచి పండ్లను అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. సీజను ప్రారంభం కావడంతో ప్రస్తుతం గిరిజన రైతులు పండ్ల సేకరణలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే గిరిజన సహకార సంస్థ (జీసీసీ), ఐటీడీఏ మాక్స్ గిట్టుబాటు ధరలు ప్రకటించాయి. జీసీసీ కిలో కేజీ పార్చ్‌మెంటు ధర రూ. 450, అరబికా చెర్రీ కిలో రూ.270, రొబస్టా చెర్రీ కిలో రూ. 170గా ప్రకటించింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో చింతపల్లి కేంద్రంగా నిర్వహిస్తున్న మాక్స్ కేజీ కిలో పండ్ల ధర మొదటి రకం రూ. 60, రెండో రకం రూ.55గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు, మాతోట వంటి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కేజీ పండ్లను రూ. 70 నుంచి రూ. 80 వరకూ కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. గిరిజన రైతులు మాత్రం ప్రస్తుతానికి ఎవరికీ విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. ఎండబెట్టిన కాఫీ గుల్ల జీసీసీ ఏకంగా రూ. 270గా ప్రకటించింది. గత ఏడాది దీని ధర రూ. 300 వరకూ వెళ్లింది. కేజీ పండ్ల ధర ప్రస్తుతం రూ.60 నుంచి రూ.70 వరకూ ఉండగా.. అదే ఎండిన చెర్రీ ధర రూ.300 వరకూ పెరిగే అవకాశం ఉండటంతో రైతులంతా చెర్రీగానే జీసీసీ లేదా ప్రైవేటు వ్యాపారులకు విక్రయించే ఆలోచనలో ఉన్నారు. అందులోనూ ఈ ఏడాది దిగుబడులు తగ్గడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు తొందరపడి పంట విక్రయించడం లేదు.

పాపికొండలకు పర్యాటకుల తాకిడి

దేవీపట్నం, న్యూస్‌టుడే: పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం మూడు బోట్లలో 151 మంది పర్యాటకులు పాపికొండల సందర్శనకు వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. పోశమ్మ గండి చేరుకున్న పర్యాటకులు కొండపై నుంచి గండిపోశమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. పోలీసుల తనిఖీల అనంతరం బోట్లతో బయలుదేరి వెళ్లారు.

పర్యాటకులతో బయలుదేరుతున్న బోట్లు

విద్యాభివృద్ధికి పెద్దపీట

ప్రోగ్రెస్ కార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఈఓ బ్రహ్మాజీరావు

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. లగిశపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమగ్ర శిక్షాభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,913 పాఠశాలల్లో ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 95 శాతం తల్లిదండ్రులు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. పిల్లలకు అందిస్తున్న ప్రగతి కార్డులను చూస్తున్నారా.. అని తల్లిదండ్రులను ఆరా తీశారు. సుభద్ర మాట్లాడుతూ.. పిల్లలను పాఠశాలలకు పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేరెంట్ కమిటీ ఛైర్మన్ పాంగి అప్పారావు, లగిశపల్లి సర్పంచి పార్వతి, మాజీ ఎంపీపీ విజయరాణి, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్షాభియాన్ ఏపీసీ స్వామినాయుడు, ఎంఈఓ ఎం.జాన్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లిలో విన్యాసాలు చేస్తున్న విద్యార్థులు

9న సింహగిరిపై కోయిల్ ఆళ్వార్

సింహాచలం: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో ఈ నెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

WANTED
ప్రముఖ 2 వీలర్ ఫైనాన్స్ కంపెనీ వారి చింతూరు, భద్రాచలం బ్రాంచీలలో పనిచేయుటకు
★కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్
★బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్
కావలెను.
శ్రీ సత్య ఫైనాన్స్ కార్పొరేషన్
Opp: అక్షయ ఫంక్షన్ హాలు చర్ల రోడ్, భద్రాచలం
85006 44978
88863 33600

ఐదుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కేసు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: కుట్రవాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో కారుకోడిని పట్టుకుని వీడియో తీయడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఐదుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రేంజ్ అధికారి ఆజాద్ శుక్రవారం చెప్పారు. ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఆధారంగా ఐదుగురు నిందితులను ఈ నెల 4న అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

విధుల నుంచి అధ్యాపకుడి తొలగింపు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని తీవ్రంగా దండించిన అతిథి అధ్యాపకుడిని విధుల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ తొలగించారు. ఈనెల 3న ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి బండి జయంత్ హోంవర్కు చూపించలేదని అతిథి అధ్యాపకుడు హరినారాయణ్ ఆజాద్ కర్రతో కొట్టడంతోపాటు కాలుతో తన్నాడు. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో కమిషనర్ స్పందించి.. అరకులోయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్‌తో గురువారం విచారణ చేయించారు. ఆయన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు ఆర్యవైశ్య అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

✦ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' ఆర్యవైశ్య అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ✦ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 6న), రేపు(ఆదివారం, డిసెంబరు 7న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ✦ మరిన్ని వివరాలకు 9154918858, 8008001616 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, విశాఖపట్నం

దారితప్పుతున్నా.. దండించరే?

సివిల్ కేసుల్లో తలదూర్చుతున్న ఖాకీలు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

దర్యాప్తు పేరుతో సివిల్ వివాదాలను పరిష్కరించే సెటిల్‌మెంట్ అడ్డాలుగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లు మారుతున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపే వారిని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే దారి తప్పుతున్నారు. సంపాదన కోసం తమ పరిధులను అతిక్రమిస్తున్నారు. భూతగాదా వ్యవహారాల్లో తలదూర్చి.. కేసుల పేరుతో భయపెడుతూ దందా సాగిస్తున్నారు. అన్యాయం జరిగిందని స్టేషన్‌కు వస్తే చాలు.. సెటిల్‌మెంట్ చేయడం, అవతలి వ్యక్తులను బెదిరించి, భయపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల ఇద్దరు సీఐలు సివిల్ కేసుల్లో తలదూర్చడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని వీఆర్‌కి వెళ్లారు. మరో ఎస్సై అయితే.. నేరుగా డబ్బులు తీసుకుంటూనే అడ్డంగా అనిశాకు చిక్కారు. అయినా.. జిల్లాలోని పలు స్టేషన్లలో దందా ఆగడంలేదు.



ఇవీ ఖాకీల ఆగడాలు: ఇటీవల ఓ బంగారం వ్యాపారి న్యాయం చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. అతనికి న్యాయం చేయకపోగా ఆ వ్యాపారి నుంచే రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై ఈశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికారు. ఈ సంఘటన జిల్లా పోలీస్ యంత్రాంగానికి మచ్చగా మారింది.

■ ఇదే వ్యవహారంలో అప్పటి సీఐ విజయ్ కుమార్ ప్రమేయం సైతం ఉందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎస్సై తీసుకున్న లంచంలో సీఐకి కూడా వాటాలున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పాటు ఓ కానిస్టేబుల్ ద్వారా బెల్ట్‌షాపులు, తుక్కు దుకాణాలు, కిల్లీ, గుట్కా దుకాణాలు దగ్గర నుంచి రోజువారీ వసూలు చేయించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో సీఐ కొద్దిరోజుల్లోనే విజయ్‌కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు.

■ అచ్యుతాపురం మండలం భోగాపురం రెవెన్యూ పరిధిలోని భూమి విషయంలో రెండు వర్గాల మధ్య కొన్నేళ్లుగా తగాదాలున్నాయి. వారు తాజాగా రాజీ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో నియోజకవర్గ నేత చెప్పారని.. అప్పటి అచ్యుతాపురం సీఐ గణేష్ సివిల్ కేసులో తలదూర్చారు. ఈ విషయం బహిర్గతం అవడంతో.. ఇటీవల వీఆర్‌కు బదిలీ అయ్యారు. జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లలో ఖాకీలు ఇదేతరహాలో వసూళ్లకు పాల్పడుతున్నారు.

నిఘా ఏమాయె?: ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలు, పోలీసుల అడ్డగోలు ప్రవర్తన వంటి విషయాలు ఉన్నతాధికారులకు చేరవేసేందుకు స్పెషల్ బ్రాంచి ఉంటుంది. కానీ.. జిల్లాలో ఆ నిఘా వ్యవస్థ అమలు కానట్టే కనిపిస్తోంది. ఇటీవల నక్కపల్లిలోని రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్ పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేసిన ఆందోళనను ఎస్‌బీ వర్గాలు ముందుగా అంచనా వేయలేదు. దీంతో అక్కడ ఎస్సైపై బదిలీవేటు వేశారు.

వైద్యవృత్తి పవిత్రమైంది

పాడేరు, న్యూస్‌టుడే: వైద్యవృత్తి పవిత్రమైందని.. కష్టపడి చదివి దీనికి వన్నె తీసుకురావాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యాదేవి సూచించారు. పాడేరు వైద్య కళాశాలలో 2025 ఎంబీబీఎస్ రెండో బ్యాచ్ స్వాగత వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక వైద్య కళాశాల ప్రిన్సిపల్ హేమలతాదేవి మాట్లాడుతూ.. చదువుతోపాటు మానవత్వం, నైతిక విలువలు, సేవాభావం, కరుణ అలవర్చుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌కు తావులేని వాతావరణం ఉండాలన్నారు. గిరిజన ప్రాంతంలో వైద్యసేవలను బలోపేతం చేయడంలో జీఎంసీ పాడేరు చేస్తున్న కృషిని సంధ్యాదేవిని ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పాపారత్నం, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహారావు, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ హేమలతాదేవి తదితరులు

వైద్య విద్యార్థిని నృత్య ప్రదర్శన

అర్జీదారులకు భరోసా కల్పించండి

పాడేరు, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 95 మంది అర్జీదారులు వినతులు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. నేరుగా వారితో మాట్లాడి సమస్య పరిష్కారంపై భరోసా కల్పించాలని సూచించారు. రహదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు, ఇల్లు, అంగన్‌వాడీ, బడి భవనాలు మంజూరు చేయాలని, ఉపాధి కల్పించాలని ఎక్కువగా వినతులు వచ్చాయి. పాడేరు మండలం జి.ముంచంగిపుట్టు పంచాయతీ కొత్తవీధికి చెందిన పి.పద్మ, కన్యాకుమారి, స్వాతి మంచినీటి కొళాయి మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సహాయ కలెక్టర్ సాహిత్, ఇన్‌ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు పరిమళ, భూగర్భ జల వనరుల శాఖ ఉప సంచాలకులు డి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్ నంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీ, జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తినాయక్ తదితరులు పాల్గొన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్.. చిత్రంలో సహాయ కలెక్టర్ సాహిత్, ఇన్‌ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు తదితరులు

(c) eenadu

శ్రమతో ఉన్నత స్థానాలకు..

రవ్వలగుడ పాఠశాల వేడుకల్లో ఐటీడీఏ పీవో శ్రీపూజ తదితరులు

అరకులోయ, న్యూస్‌టుడే: విద్యార్థులు అహర్నిశలు శ్రమిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ అన్నారు. అరకులోయలోని రవ్వలగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. నిత్య విద్యార్థిగా ఉంటూ ఉన్నత అవకాశాల కోసం ప్రయత్నించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అనంతరం పూర్వ విద్యార్థులను సన్మానించారు. ఏటీడబ్ల్యూవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యం

విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్ పడాల్

పాడేరు, న్యూస్‌టుడే: బాల్యవివాహ రహిత ప్రాంతంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఐసీడీఎస్ పీడీ సీహెచ్ ఝాన్సీరామ్ పడాల్ పేర్కొన్నారు. కుమ్మరిపుట్టు గ్రామంలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బాల్య వివాహం చట్ట విరుద్ధమని చెప్పారు. అనంతరం బాల్య వివాహరహిత భారత్ ప్రతిజ్ఞ చేయించారు. సీడీపీఓ శారదాదేవి, మిషన్ వాత్సల్య ప్రొటెక్షన్ అధికారి రాజశేఖర్, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్లు రంభ, వైద్య సహాయకులు నాగరాజు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శాకంబరిగా చండీమాత



అనకాపల్లిలో నిర్వహిస్తున్న శివ పంచాయతన సహిత శత చండీయాగ ఉత్సవంలో భాగంగా శుక్రవారం చండీమాతను శాకంబరిగా అలంకరించారు. సంయుక్త కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి చండీయాగం నిర్వహించారు. శ్రీరామాచార్యులు, చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
– అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

వైద్యానికి విశాఖ వెళ్లక్కర్లేదు!

జిల్లాకేంద్రంలో సేవల మెరుగు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

జిల్లా ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించడంపై కూటమి సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి స్థాయికి తగ్గట్టు వైద్యపోస్టులను భర్తీ చేయడం లేదు. ఈ లోటు భర్తీ చేసేలా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించడంతో కష్టాలు గట్టెక్కాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 40 మంది వైద్యులు, 38 మంది నర్సులు విధులు నిర్వహిస్తున్నారు.

« ఆసుపత్రిలో ప్రతినెలా 250 నుంచి 300 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. దీంతో ఇక్కడ స్త్రీవైద్య నిపుణులు అత్యంత కీలకంగా మారారు. ఇంతవరకు ఇద్దరు వైద్యులే ఉండటంతో ఇబ్బంది ఎదురయ్యేది. దీనిని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో ఇద్దరు గైనకాలజిస్టులను నియమించారు. ప్రస్తుతం నలుగురు గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. వీరితోపాటు ఫోరెన్సిక్ వైద్యుడి పోస్టును భర్తీ చేశారు.

« అనకాపల్లి ఆసుపత్రికి వచ్చిన రోగుల పరిస్థితి ఏమాత్రం బాగోకపోయినా గతంలో విశాఖ కేజీహెచ్‌కు పంపేవారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఇక్కడ సీటీ స్కాన్ ఉన్నా సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో వినియోగంలోకి రాలేదు.

« ఇటీవల చాలావరకు కేసులను విశాఖ పంపించకుండా స్థానికంగా వైద్యసేవలు అందించడంపై దృష్టి సారించారు. ఈ మేరకు వసతులు మెరుగుపరిచారు. సీటీస్కాన్ సమస్యపై దృష్టిపెట్టి వినియోగంలోకి తెచ్చారు.

ఆసుపత్రిలో ఓపీ రోగులు వివరాలు

ఏడాది	ఓపీ రోగులు
2022	1,90,520
2023	2,18,779
2024	2,38,490
2025 నవంబరు నాటికి	2,39,999

« డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రక్తపరీక్షల ల్యాబ్‌ను ఆధునికీకరించి అన్ని రకాలు పరీక్షలు ఇక్కడే నిర్వహించేలా చర్యలు చేపట్టారు. బ్లడ్‌బ్యాంకుకు ఆధునిక పరికరాలను సమకూర్చారు.

అన్ని పోస్టుల భర్తీ

జిల్లా ఆసుపత్రిలో వైద్య పోస్టులన్నీ భర్తీ చేశాం. త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి తెస్తాం. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండటం అభినందనీయం. కేజీహెచ్‌కు పంపకుండా ఇక్కడే వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. – కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే

సీలేరులో విస్తృత తనిఖీలు

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరులో శుక్రవారం సాయంత్రం ఎస్సై యాసీన్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలతో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని, గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే వెంటనే తెలియజేయాలని ఎస్సై కోరారు.

ఐటీఐ కూడలి వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసులు

సీఎం సహాయ నిధి సాయం అందజేత

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

రంపచోడవరం, కూనవరం, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే శిరీషాదేవి చెప్పారు. నియోజకవర్గంలో సాయం మంజూరైన 28మందికి శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు ఆనందమోహన్, ప్రధాన కార్యదర్శి నాగన్న దొర, పుల్లంగి సర్పంచ్ జార్జిబాబు, బాపన్నదొర, వెంకన్న పాల్గొన్నారు.
● ఇటీవల వెన్నెముకకు గాయమై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మర్రిగూడెంకు చెందిన మహిళకు సీఎం సహాయ నిధి నుంచి సాయం మంజూరైంది. ఆమె కుటుంబ సభ్యులకు శుక్రవారం రంపచోడవరంలో ఎమ్మెల్యే శిరీషాదేవి చెక్కు అందజేశారు.

శవపంచనామా వద్దని ఆందోళన

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఫిట్స్‌తో మృతి చెందిన విద్యార్థిని జానుశ్రీకి పోస్టుమార్టం నిర్వహించవద్దంటూ కుటుంబసభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం శవపంచనామా చేయకుండా మృతదేహం ఇవ్వజాలదని వైద్యులు, పోలీసులు చెప్పగా వారు రంపచోడవరం ఆసుపత్రి ఎదుట ఆందోళన కొనసాగించారు. తామరపల్లి జీటీడబ్ల్యూ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని కుంజం జానుశ్రీ గురువారం అస్వస్థతకు గురై ఫిట్స్ రావడంతో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబసభ్యులు కోరారు. నిబంధనల ప్రకారం వైద్యులు ఎంఎల్‌సీ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై వెంకటరావు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి దృష్టికి వెళ్లగా.. ఆయన ఆసుపత్రి వద్దకు చేరుకుని వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. అంత్యక్రియలకు 10 వేలు అందజేశారు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సర్పంచి ఆనందరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వంశీ, నాయకులు నిరంజనిదేవి, సింహాచలందొర, రామకృష్ణ పాల్గొన్నారు.

విద్యార్థి తల్లి బాపనమ్మకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి

బస్కి పంచాయతీలో నిధుల దుర్వినియోగం

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ మండలం బస్కి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఎంపీటీసీ మాజీ సభ్యులు దశరథ్ కోరారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏలో గ్రామస్థులతో కలసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ అభివృద్ధికి 2023 నుంచి 2025 డిసెంబరు వరకు సుమారు రూ.66.43 లక్షల నిధులు మంజూరు చేశాయని, పనులు చేపట్టకుండానే చేసినట్లు, వేతనాలు చెల్లించకుండా చెల్లించినట్లు రికార్డు పుస్తకాలు సృష్టించి రూ.31.48 లక్షలు వైకాపా సర్పంచి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సీపీఎం నాయకులు రామారావు, సుబ్బారావు, క్షప్ మిత్రులు అర్జున్, దొంబు, దొన్ను తదితరులు పాల్గొన్నారు.

పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద గ్రామస్థులతో దశరథ్

ఏయూ దూర విద్యా కేంద్రంపై యూజీసీకి ఫిర్యాదు

రెక్టార్ ఆధ్వర్యంలోని కమిటీ విచారణ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వ విద్యాలయం దూరవిద్య కేంద్రంపై 2023 బీఎడ్ విద్యార్థి ఫిర్యాదు చేశారు. ప్రతి పనికి మూడు, నాలుగుసార్లు తిప్పించుకుంటున్నారని, ఎవరూ సరిగా స్పందించడంలేదని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తదితర ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని యూజీసీ ఆదేశించింది. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ స్పందించారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.సీతా మాణిక్యం సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్రవారం దూర విద్య కేంద్రంలో విచారణ జరిపింది. ఆయా సెక్షన్ల సిబ్బందిని పిలిచి విచారించింది. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దూర విద్య కేంద్రంలో 15, 20 ఏళ్లుగా ఒకే సీటులో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. వారిని బదిలీ చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

అంతా బాగు.. పెరగాలి సాగు!

రబీ విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక

అనకాపల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో రబీ సాగు పెంచడానికి వ్యవసాయశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ముగిసింది. ఇప్పటికే అనేక గ్రామాల్లో వరి పంట పక్వానికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభించారు. గతంతో దిగుబడులు పోల్చితే పెరగవచ్చని ఆశిస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు బావులు, కాలువలు, చెరువుల్లో నీరు పుష్కలంగా చేరింది. శారదా నది కళకళలాడుతోంది. భూగర్భ జలాలు బాగున్నందున బోర్లు నుంచి నీరు బాగానే వస్తోంది. ఈ పరిస్థితుల్లో రబీ సాగు విస్తీర్ణం మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
● జిల్లాలో సాధారణంగా రబీలో పెద్దగా సాగు చేయరు. అన్ని పంటలు కలిపినా విస్తీర్ణం 15,662 హెక్టార్లకు మించదు. ఈ ఏడాది కనీసం 20 వేల హెక్టార్లకు పెంచాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
● ముఖ్యంగా నువ్వులు, మినుము, పెసర, చోడి సాగు పెంచడానికి చర్యలు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు దుక్కులు చేసి భూమి సిద్ధం చేశారు. బావులు, చెరువుల కింద ఆయకట్టు ఉన్న రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.

రబీలో సాధారణ విస్తీర్ణం (హెక్టార్లలో)

పంట	విస్తీర్ణం
మినుము	8,118
పెసలు	2,916
వరి	1,762
నువ్వు	2,507
వేరుశనగ	427

విత్తనాల వివరాలు (కేజీ రూ. లలో)

రకం	ధర	రాయితీ	చెల్లించాల్సిన ధర
వరి	42	10	32
మినుము	138	41.40	96.60
పెసర	135	50.50	94.50
నువ్వులు	155	62	93
చోడి	69	34.50	34.50

అడిగిన వారందరికీ విత్తనాలు

రబీలో 3,600 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశాం. వరిలో ఎంటీయూ 1121, ఎన్‌ఎల్‌ఆర్ 34449, ఆర్‌జీఎల్ 15048 రకాలు 560 క్వింటాళ్లు రప్పించాం. మినుము 560, పెసర 280, వేరుశనగ 420, నువ్వులు 36 క్వింటాళ్లు అమ్మకానికి సిద్ధం చేశాం. అడిగిన వారందరికీ విత్తనాలు ఇస్తాం. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. అన్ని చెరువుల్లో నీరు ఉంది. రబీలో ఆరుతడి పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
– ఎం.ఆశాదేవి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి

ఆసక్తి ఉంటే కొలువులు సిద్ధం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఎంత దూరమైనా వెళ్లి ఉద్యోగం చేయాలన్న ఆసక్తి, అర్హతలు ఉన్న నిరుద్యోగులకు కొలువులు సిద్ధంగా ఉన్నాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ గోవిందరావు చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా ఉద్యోగమేళా ఏర్పాటైంది. నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంపికైన వారికి తొలుత రూ. 15 వేల నుంచి రూ. 18 వేల జీతంతో మొదలైనా.. అనుభవంతో జీతం పెరుగుతుందన్నారు. మేళాకు 225 మంది హాజరు కాగా 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు 75 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అధ్యాపకులు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

నిరుద్యోగులకు సూచనలు ఇస్తున్న జిల్లా మేనేజర్ గోవిందరావు

వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలి

ఐటీడీఏ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు, సీఐటీయూ నాయకుల ధర్నా

పాడేరు, న్యూస్‌టుడే: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. వీఆర్‌ఏల సంఘ జిల్లా అధ్యక్షుడు కొండబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. తక్షణమే వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతి కల్పించాలని కోరారు. డిసెంబరు 31 నుంచి జనవరి నాలుగో తేదీ వరకు జరిగే సీఐటీయూ అఖిలభారత మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘ నాయకులు శేఖర్, కొండబాబు, త్రినాథ్, మహేష్ పాల్గొన్నారు.

విశాఖ ఉక్కులో అప్రెంటీస్‌షిప్‌నకు ఆహ్వానం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా ద్వారా విశాఖ ఉక్కులో అప్రెంటీస్‌షిప్ పొందగోరే అభ్యర్థులు సోమవారం కంచరపాలెంలోని పాత ఐటీఐలో జరిగే మేళాలో పాల్గొనాలని ఉక్కు యాజమాన్యం తెలిపింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు మేళాలో పాల్గొని బయోడేటా, అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని, వివరాలకు వైజాగ్ స్టీల్ పోర్టల్‌ను చూడాలని సూచించింది.

అంబులెన్స్ అయినా ఆగాల్సిందే!

అచ్యుతాపురం వంతెన నిర్మాణ పనుల పుణ్యమా! అని ప్రజలు నరకం చూస్తున్నారు. అచ్యుతాపురం కూడలి నుంచి పూడిమడక వైపు వెళ్లే రహదారి పూర్తిగా మూసివేశారు. అస్తవ్యస్తంగా సాగుతున్న ఈ పనులతో నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రతి శుక్రవారం జరిగే వారపు సంత రోజున కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో గంటకుపైగా నిలిచిపోయింది. ఈ పనుల కోసం విద్యుత్తు సరఫరా సైతం నిలిపివేయడంతో ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
– అచ్యుతాపురం, న్యూస్‌టుడే

అడ్డూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్

వీఎంఆర్‌డీఏ సారథ్యంలో చురుగ్గా పనులు

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం మండలం అడ్డూరులో విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) నిధులతో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 19.9 ఎకరాల్లో 146 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం రూపకల్పన చేసిన లేఅవుట్ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం అన్ని సదుపాయాలతో వివిధ వర్గాలకు అనుకూలంగా ఇళ్ల ప్లాట్లు వేశారు. లేఅవుట్‌లో 40 అడుగుల వెడల్పున సిమెంట్ రహదారి పనులు జరుగుతున్నాయి. 18 వరకు సిమెంట్ రోడ్లు వేస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. 146 ప్లాట్ల యజమానుల కోసం తాగునీటి పథకం నిర్మించారు. నివాసితులు సేద తీరేందుకు నాలుగుచోట్ల పార్క్‌లకు స్థలాలు కేటాయించారు. ఈ స్థలాల చుట్టూ ప్రహరీలు సైతం నిర్మించారు. సువిశాలమైన రహదారులు, పక్కా కాలువల నిర్మాణాలతో ఎన్టీఆర్ టౌన్‌షిప్ సిద్ధమవుతోంది. భీమిలి-నర్సీపట్నం రహదారికి 1.5 కి.మీ. దూరంలో కొండను అనుకుని దీనిని నిర్మిస్తున్నారు. గతంలో పలు దఫాలు ఈ ప్లాట్ల అమ్మకానికి వేలం నిర్వహించినా పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా టౌన్‌షిప్‌ను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో స్థానికుల్లోనూ ఆసక్తి పెరిగింది.

లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన రహదారి

క్రికెట్ మ్యాచ్‌కు వెళ్తున్నారా..?

అయితే సులువుగా మార్గం తెలుసుకోండిలా

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ శనివారం రసవత్తరంగా జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. కొద్ది సమయంలోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రానున్నందున ప్రధాన మార్గంలో రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఇబ్బంది పడకుండా పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లోపలకు సులువుగా వెళ్లేందుకు మీ టికెట్‌లో ఉన్న గేటు మార్గం తెలుసుకోవచ్చు ఇలా.

✦ **నంబర్ల ప్రకారం గేట్లు ఇలా..** 1: జాతీయ రహదారిపై స్టేడియం సిగ్నల్‌కు ఎదురుగా ఆర్వీవీకే ప్రసాద్ (ప్రధాన గేటు) ✦ 2, 3, 4, 5: ప్రధాన, బి-మైదానం ప్రహరీల మధ్య నుంచి వెళ్లే రోడ్డు చివర (ఏఎస్సార్‌నగర్) ✦ 6, 7, 8: స్టేడియం వెనుక, సాంకేతిక కళాశాల రెండో గేటు సమీపంలో (ఏఎస్సార్‌నగర్). ✦ 9: స్టేడియం పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయం దరి పార్కుకు చేరువగా (హౌసింగ్‌బోర్డు కాలనీ). ✦ 10, 11: వేంకటేశ్వరస్వామి ఆలయం ఎడమ వైపు మార్గంలో (హౌసింగ్‌బోర్డు కాలనీ). ✦ 12, 13: స్టేడియం పక్కన విజయల్యాబ్ వెనుక, వేంకటేశ్వరాలయం రోడ్డులో (హౌసింగ్‌బోర్డు కాలనీ). ✦ 14, 15, 16: జాతీయరహదారికి ఎదురుగా ఎంఎస్‌కే ప్రసాద్ గేటు వద్ద, మన రుచులు హోటల్‌కు ఇరువైపులా ✦ 17: జాతీయరహదారికి ఎదురుగా ఫ్లడ్‌లైట్ స్తంభం పక్కన, మారుతీ డ్రైవింగ్ స్కూల్ ఎదురుగా. ✦ 18, 19, 20: రిలయన్స్ ట్రెండ్స్ (జాతీయరహదారిలో) ఎదురుగా వై వేణుగోపాలరావు గేటు, ఒకటో నెంబరు గేటు పక్కన.

వివిధ గేట్లలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన బోర్డు

బడి బస్సుల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాల వాహనాలు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అప్పన్న పేర్కొన్నారు. స్థానిక సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థులను తరలించే వాహనాలు స్థితి ఏ విధంగా ఉంది, రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా డ్రైవర్లు అనుభవం కలిగిన వారిని నియమించారా లేదా అని ఆరా తీశారు.

JOBS

అరకు వ్యాలీలో రిసార్ట్/ రెస్టారెంట్‌కి కుక్స్ (వంటవారు) సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్/ బిర్యాని/ పలావ్ చేసేవారు, వెయిటర్స్, హెల్పర్స్ కావలెను. ఫోన్: 9440346269

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

ఉచిత శిక్షణ, భోజనం మరియు వసతి సౌకర్యం & ఉద్యోగావకాశాలు. గాజువాకలో అర్హత: 10 ఆపైన. వయస్సు: 18-30. ✆ 9573366622, 9573366611.

గడ్డి కోస్తూ.. విద్యుదాఘాతంతో కూలీ మృతి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: చెరువుపై కాపలా ఉంటూ గడ్డి కోస్తూ విద్యుత్తు తీగ తగిలి మృతి చెందిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరులోని చెరువుపై అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చిన్నలబుడు శివారు మాలెవలసకు చెందిన కుర్రా గంగాధరరావు(42) కాపలాకు చేరాడు. గురువారం చెరువు గట్టుపై ఉన్న గడ్డి కోస్తూ ఉండగా కొడవలికి విద్యుత్తు తీగ తగిలి షాక్ కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పక్క చెరువుపై పని చేస్తున్న సుబ్బారావు వచ్చి చూసి చెరువు యజమానికి సమాచారం అందించి వైద్యుడిని తీసుకుని వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. శుక్రవారం ఎస్సై వీరభద్రరావు, వీఆర్వో ఏసుబాబు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గంగాధరరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి రోదన అక్కడివారిని కంటతడి పెట్టించింది.

పంచనామా నిర్వహిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు

దారిలా.. రాకపోకలెలా?

నర్సీపట్నం వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొత్తవీధి మీదుగా పెదబొడ్డేపల్లిలోని చోడవరం రోడ్డును కలుపుతూ నిర్మించిన కొత్త రోడ్డుపై వాహన చోదకులకు ఇక్కట్లు తప్పడం లేదు. 2018లో రూ.4.3 కోట్ల అంచనాతో నాటి మంత్రి అయ్యన్న ఈ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.6 కోట్ల అంచనాతో 40 అడుగుల వెడల్పున రోడ్డు నిర్మాణానికి 2023లో పనులు చేపట్టారు. చోడవరం రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ వరకు, చెరువు గట్టు నుంచి శ్మశానం వరకు రెండు ముక్కలుగా తారు రోడ్డు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ కాలనీ నుంచి చర్చి వరకు తారురోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట రోడ్డును సరిచేసినా ఇప్పటికీ అతీగతి లేదు. శ్మశానం నుంచి ఆర్ అండ్‌బీ బంగ్లా వరకు డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రహదారిలో చెరువు వద్ద కల్వర్టుకు రంధ్రం పడి నెలలు గడుస్తున్నాయి. నిన్నటి వరకు ఇనుప చట్రాన్ని అడ్డుగా ఉంచారు. తాజాగా శుక్రవారం మరో ఇనుప చట్రాన్ని తీసుకువచ్చి రోడ్డును మూసేశారు. అతి కష్టం మీద ద్విచక్ర వాహన చోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి కల్వర్టును పునరుద్ధరించాలని, డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులను త్వరితంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్

దెబ్బతిన్న కల్వర్టుపై రాకపోకలు లేకుండా ఇలా..

ఉచితం పేరుతో ఇసుక అక్రమ రవాణా

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గజపతినగరం, జుత్తాడ గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పగలూ..రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోంది. ఇసుక ట్రాక్టర్లుతోపాటు టైరు బళ్లపై ప్రతిరోజూ తరలిస్తున్నారు. ఇసుక టైరు బండికి రూ.1000, ట్రాక్టరుకు రూ.2 వేలు నుంచి రూ.3వేల చొప్పున తరలిస్తున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో టైరు బళ్లతోపాటు ట్రాక్టర్లపై అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధితాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉచిత ఇసుక మాటున అక్రమదారులుకు కాసుల పంట పండుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని ఇసుక అక్రమరవాణకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

వెంకన్నపాలెం వైపు వెళ్తున్న టైరు బళ్లు

విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్రగాయాలు

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం ఏఎల్ పురం గ్రామానికి చెందిన మాకిరెడ్డి నాయుడు(30) విద్యుఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటిపై సోలార్ యూనిట్‌కు మరమ్మతు చేసేందుకు శుక్రవారం మేడపైకి వెళ్తుండగా వేలాడుతున్న తీగ తగిలి విద్యుతాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	120	118
లైవ్	147	138
డ్రెస్‌డ్	213	246
స్కిన్‌లెస్	243	256

(c) eenadu

చినుకుపడితే ఛిద్రమే

పెదబయలులో చినుకుపడితే చాలు ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రధాన రహదారికిరువైపులా గోతులు పడటంతో చిన్నపాటి వర్షానికి నీరు చేరి నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్లుగా ఆర్అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు తప్ప నిధులు వచ్చిన దాఖలాలు లేవు. పనులు చేసిన పాపాన లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి.. గోతులని పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

– పెదబయలు, న్యూస్‌టుడే

ఆశయం ఘనం.. ఆచరణ శూన్యం

అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైన ప్రదేశం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే

ఔషధ మొక్కలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధ మొక్కలతో ఎన్నో రకాల వ్యాధులతోపాటు దీర్ఘకాలిక రోగాలను నయం చేయవచ్చు. వీటిని సంరక్షించడంతోపాటు ప్రత్యేకంగా పెంచడంపై శ్రద్ధ చూపాల్సిన అవసరముంది. ★ ఔషధ మొక్కలు, వనమూలికల ప్రాధాన్యాన్ని గుర్తించిన అటవీ శాఖ మారేడుమిల్లిలో రెండు దశాబ్దాల కిందట వాటి సంరక్షణ, పెంపకంపై దృష్టిసారించింది. మారేడుమిల్లి - చింతూరు మార్గంలో 'వాలీసుగ్రీవ వనమూలిక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఔషధ లక్షణాలు ఉన్న మొక్కలు, చెట్లను పరిరక్షించడంతోపాటు పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు ఆహ్లాదం, ఉల్లాసం కోసం ఊయలలు తదితర వస్తువులను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నిర్వహణపై నిర్లక్ష్యం ఆవహించడంతో ప్రస్తుతం తుప్పలు పెరిగి చిట్టడివిలా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు వేదికైంది. సంబంధిత అధికారులు స్పందించి ఈ కేంద్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.



ఔషధ మొక్కల ప్రయోజనాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన బోర్డు దుస్థితి

నాలుగేళ్లుగా నత్తనడకన!

రంపచోడవరం, న్యూస్‌టుడే

వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలతోపాటు వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాలు నాలుగేళ్లు అవుతున్నా నేటికి పూర్తికాలేదు. ఆయా కార్యాలయాలను పంచాయతీ, సామాజిక భవనాల్లో నిర్వహించాల్సి వస్తోంది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు కేటాయించారు. సచివాలయాలకు, ఆర్‌బీఎస్‌కేలకు, వెల్‌నెస్ సెంటర్ల పనులను పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రారంభించారు. సగం పనులు పూర్తయ్యాక నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. రంపచోడవరంలో సీఎస్ఐ చర్చి సమీపంలో చేపట్టిన ఆర్‌బీఎస్‌కే, వెల్‌నెస్ కేంద్రాలతోపాటు స్థానిక యూనియన్ బ్యాంకు ప్రాంగణంలో నిర్మించిన సచివాలయ, ఆర్‌బీఎస్‌కే, వెల్‌నెస్ కేంద్రాల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం, రెడ్డిపేట, ఎస్టీ కాలనీలోని సామాజిక భవనాల్లోను ఆయా కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరముంది.

నిలిచిన ఆర్‌ఎస్‌కే భవన నిర్మాణం

అ వీ ఇ వీ

■ రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

గాయపడిన రాజు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: లంబసింగి ఘాట్‌రోడ్డులో జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. జి.మాడుగుల మండలం వేమరాజు కోడపల్లి గ్రామానికి చెందిన కిముడు దావిదురాజు శుక్రవారం ద్విచక్ర వాహనంపై డౌనూరు నుంచి చింతపల్లి వస్తుండగా.. లంబసింగి ఘాట్‌రోడ్డులో ప్రమాదకర మలుపు వద్ద బైక్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వేమరాజు తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో నర్సీపట్నం వెళతున్న చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు వెంటనే స్పందించి లంబసింగి పీహెచ్‌సీకి ఫోను చేసి అంబులెన్సును రప్పించారు. క్షతగాత్రుడిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

■ రహదారి పనుల్లో నిర్లక్ష్యం తగదు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: పాడేరు నుంచి జి.మాడుగుల, తాజంగి, లంబసింగి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వైఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సురేష్‌కుమార్ కోరారు. మాజీ ఎంపీపీ వెంకటగంగరాజు, తెదేపా నాయకుడు రామరాజు తదితరులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. రహదారి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా పనులు చేపడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

■ రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ

ఎటపాక, న్యూస్‌టుడే: క్రిష్టవరం రైతు సేవా కేంద్రంలో రైతులకు శుక్రవారం ఎరువుల పంపిణీ జరిగింది. సర్పంచి కృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు రాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎరువులు పంపిణీ చేస్తున్న సర్పంచి కృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు రాజు

■ ఎరువుల గోదాము ప్రారంభం

చింతూరు, న్యూస్‌టుడే: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోదామును తెదేపా మండల అధ్యక్షుడు జమాల్‌ఖాన్ శుక్రవారం ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షుడు చిట్టిబాబు, సభ్యుడు చంద్రయ్య, మార్కెట్ కమిటీ సభ్యుడు సాల్మన్ రాజు, సీఈవో లక్ష్మీప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

గోదామును ప్రారంభిస్తున్న జమాల్‌ఖాన్

బడి వేడుక.. ఆనంద గీతిక!

అనంతగిరిలో విద్యార్థినులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు(పీటీఎం) శుక్రవారం వేడుకగా.. పండగ వాతావరణంలో జరిగాయి. పాడేరులో వేడుకలను ఎంఈవోలు జాన్, సరస్వతిదేవి పర్యవేక్షించారు. పూలబంధ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు మఠం ప్రసాద్‌పడాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గుడివాడ పాఠశాలలో వేడుకలకు మాజీ మంత్రి మణికుమారి, ఏపీటీడీసీ డైరెక్టర్ కిల్లు రమేష్‌నాయుడు, తెదేపా నాయకులు సుబ్బారావు హాజరయ్యారు.

గుడివాడలో విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తున్న మాజీ మంత్రి మణికుమారి, రమేష్‌నాయుడు, సుబ్బారావు

అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో-1లో ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ.. విద్యార్థినులు కష్టపడి చదివి.. తల్లిదండ్రులు, పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎంఈవో బాలాజీ, ఎంపీపీ శెట్టి నీలవేణి, సూర్యనారాయణ పాల్గొన్నారు.

కొయ్యూరు, సీలేరు, చింతపల్లి గ్రామీణం, జి.మాడుగుల, న్యూస్‌టుడే: కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలురు-1, 2, రాజేంద్రపాలెం బాలికలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలకు జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ హాజరయ్యారు. ★ చింతలపూడి పంచాయతీ గింజర్తి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. తమ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను తీసేసి చింతలపూడి ప్రాథమిక పాఠశాలలో కలపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీలేరు జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్‌ఎం నాగభూషణం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శంకర్‌రావు అధ్యక్షతన వేడుకలు జరిగాయి. చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల పిరమిడ్ విన్యాసాలు, సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జడ్పీటీసీ సభ్యురాలు పోతురాజు బాలయ్య, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి పాల్గొన్నారు. నుర్మతి, బొయితిలి పాఠశాలల్లో ఐటీడీఏ డీడీ పరిమళ మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. జి.మాడుగుల గురుకుల, ఆశ్రమ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వేడుకలకు ఎంఈవో బాబూరావు హాజరయ్యారు.

డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, హుకుంపేట, పెదబయలు, న్యూస్‌టుడే: డుంబ్రిగుడ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ, సర్పంచి వెంకట్రావు పాల్గొన్నారు. ముంచంగిపుట్టు, జోలాపుట్టు, పనసపుట్టు, లక్ష్మీపురం పాఠశాలల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. హుకుంపేట ఆశ్రమ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. ఎంఈవో ఈశ్వరరావు పాల్గొన్నారు.

రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ ఛైర్మన్ సుందర్‌సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీవో రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచి బొజ్జయ్య, ఎంఈవో శ్రీనివాసరావు, వెటర్నరీ డీడీ షరీఫ్ పాల్గొన్నారు. మారేడుమిల్లి

కొత్తాడ కేజీబీవీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

సీలేరులో విద్యార్థుల విన్యాసం

గిరిజన సంక్షేమ బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో సమావేశాలకు పరిశీలకుడు చిన్నిబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకుల బాలికల కళాశాలల్లో మెగా పీటీఎంకు సీఐ గౌరీశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచి రమణి, ఎంపీపీ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

గంగవరం, వై.రామవరం, వీఆర్ పురం, కూనవరం, చింతూరు, మోతుగూడెం, న్యూస్‌టుడే: విద్యార్థులను ప్రోత్సహించడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. కొత్తాడ కేజీబీవీలో తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, ఎంపీడీవో వై.లక్ష్మణరావు పాల్గొన్నారు. కోట ఆశ్రమ, అడ్డతీగల జడ్పీ పాఠశాల, రాయపల్లి, దుప్పులపాలెం పాఠశాలలు, మోతుగూడెం జడ్పీ, మండల పరిషత్తు పాఠశాలలు, డొంకరాయి ఎంపీపీ, జడ్పీ, బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలు, సున్నంవారిగూడెం, కూనవరం మండలంలోని పాఠశాలలు, ఎటపాక మండలం గౌరిదేవిపేట, సీతాపురం, నెల్లిపాక, నందిగామ పాఠశాలల్లో సమావేశాలు పండగ వాతావరణంలో జరిగాయి.

మంచు సొగసు

మన్యం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి కొండలపై పాలసముద్రంలా మంచుమేఘాలు కనువిందు చేస్తున్నాయి. పెదబయలు మండలంలోని చుట్టుమెట్ట, పెదకోడాపల్లి కొండల మధ్య మంచు మేఘాలు పర్యాటకుల మనసును హత్తుకుంటున్నాయి. ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు తరలివస్తున్నారు. – పెదబయలు, న్యూస్‌టుడే

■ రహదారి సౌకర్యం కల్పించరూ..

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి మండలంలోని ఎన్ఆర్‌పురం పంచాయతీ పెదకోనెల గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో నిధులు మంజూరు చేశారని.. పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారని పేర్కొన్నారు. ఈ రహదారి మీదుగా 5 గిరిజన గ్రామాల్లో సుమారు 150 గిరిజన కుటుంబాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. గ్రామాల్లో పండించిన పంటలను సంతలకు తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కొటపర్తి రవి తదితరులు కోరుతున్నారు.

జిల్లా ఉప వైద్యాధికారిపై కొనసాగిన విచారణ

చింతూరు, న్యూస్‌టుడే: జిల్లా ఉప వైద్యాధికారి (ఏడీఎంహెచ్‌వో) పుల్లయ్యపై వచ్చిన అభియోగాలపై చింతూరు డివిజన్‌లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులతో జాతీయ అంధత్వ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమ సంయుక్త సంచాలకులు సునీల్‌కుమార్‌నాయక్ రెండో రోజు శుక్రవారమూ విచారణ నిర్వహించారు. ఉప వైద్యాధికారిపై డివిజన్‌లోని ఆరు ఆరోగ్యక కేంద్రాల వైద్యులు ఫిర్యాదు చేశారు. సంబంధిత వైద్యులను విచారించి అభియోగాలపై ఆధారాలు సేకరించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.

రేఖపల్లి పీహెచ్‌సీలో విచారణ చేస్తున్న సంయుక్త సంచాలకులు

అంతర్జాతీయ విపణిలో మన్యం ఉత్పత్తులు

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో గిరిజన రైతులు పండిస్తున్న చిరుధాన్యాలు, ఇతర సేంద్రియ ఉత్పత్తులకు అంతర్జాతీయ విపణిలో మంచి గుర్తింపు ఉందని హైదరాబాద్‌లోని అంతర్జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) శాస్త్రవేత్త డాక్టర్ రఫీ అన్నారు. చింతపల్లి మండలం రాజుపాకల్లో లంబసింగి ట్రైబల్ ప్రొడక్ట్స్ పార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ(ఎఫ్‌పీఓ)లో చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతులపై జరుగుతున్న శిక్షణకు ఆయన హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచనతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అల్లూరి జిల్లాలోని ఏడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రైతులు పండించే పసుపు, అల్లం, మిరియాలు, కాఫీ వంటి పంటలతోపాటు పనస, అనాసపనస వంటి పండ్లతో పచ్చళ్లు, పొడులు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణతోపాటు ఎగుమతికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఐఐఎంఆర్ ప్రతినిధి రాజేష్, లంబసింగి ఎఫ్‌పీఓ డైరెక్టర్లు, ఇందిర, సరోజ, ఎఫ్‌పీఓ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పిస్తున్న ఐఐఎంఆర్ శాస్త్రవేత్తలు

పాడిరైతులకు రాయితీపై పశుదాణా

పాడేరు, న్యూస్‌టుడే: సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబించడానికి దోహదం చేసే వర్క్‌షాపులను వినియోగించుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి జేసీ తిరుమణి శ్రీపూజ అన్నారు. పాడేరులో శుక్రవారం పురుగుల మందుల సూత్రీకరణ సాంకేతిక సంస్థ(హరియాణా) సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (గుంటూరు) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌నకు ఇన్‌ఛార్జి జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. పర్యావరణహితమైన ఔషధాలు స్థానికంగా లభించే ముడి పదార్థాలతో తయారు చేసే విధానాలను వివరించారు. వీటి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే పశుదాణాను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రైతులకు పశుదాణా పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ గంగులయ్య, ఏపీఎస్‌జీడీసీ ఎఫ్ ఎల్ ఎండీ డాక్టర్ అమరేంద్రకుమార్, డీహెచ్‌ఓ జయరాజు, గొర్రెలు, సహకార సంఘాల ఛైర్మన్లు గంట శ్రీరామ్, మాన్యాల కృష్ణ, ఏడీ డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: వంగసార బాలికల ఆశ్రమ పాఠశాలను పీవో శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు.

వంగసారలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న పీవో

పాలిథిన్‌తో ముప్పు

చింతపల్లి, న్యూస్‌టుడే: నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చునని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం భూసార విభాగం శాస్త్రవేత్త జోగారావు అన్నారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువులు, విచ్చలవిడిగా ప్లాస్టిక్, పాలిథిన్ వినియోగం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జీవన ఎరువులవినియోగం వల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వివరించారు.

చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులతో భూసార శాస్త్రవేత్త జోగారావు

పునరావాసంపై స్పష్టత

కూనవరం, చింతూరు, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల పునరావాసంపై చింతూరు ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీవో శుభమ్ నొఖ్వాల్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు. కూనవరం రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. నిర్వాసితుల్లో 50 శాతానికిపైగా తాడ్వాయిని కోరుకోవడంతో అక్కడే పునరావాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వేరేచోట పునరావాసం కోరుకుంటే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ★ చింతూరులో గ్రామ సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు గిరిజనేతర పీడీఎఫ్ (ప్రాజెక్టు డిస్‌క్లోజ్‌డ్ ఫ్యామిలీ) నిబంధనలు పెట్టిందని ఇన్‌ఛార్జి పీవో శుభమ్ నొఖ్వాల్ చెప్పారు. ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు, సొంతంగా ఇల్లు నిర్మించుకునే నిర్వాసితులకు ఐదు సెంట్ల భూమి కేటాయించి రూ.2.85 లక్షలు ఇవ్వడం, ఐదు సెంట్ల భూమికి రూ.లక్ష చెల్లించనుందన్నారు. నిర్వాసితులకు ఎంచుకునే నిబంధనతో పునరావాస ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు షరతుల్లో ప్రతి నిర్వాసితుడు ఏదో ఒకటి ఎంచుకుని అంగీకార పత్రం అందించాలని సూచించారు. తహసీల్దారు హుసేన్, ఎంపీడీవో శ్రీనివాసదొర పాల్గొన్నారు.

పోలవరం గ్రామ సభలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి పీవో శుభమ్ నొఖ్వాల్

■ రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చర్యలు

గంగవరం, న్యూస్‌టుడే: రహదారులపై వరికట్టలు, ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవని ఎస్సై వెంకటేష్ చెప్పారు. నెల్లిపూడి, పాతరామవరం గ్రామాలకు చెందిన పలువురు రైతులకు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రహదారులపై వరికట్టలు, ధ్యానం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

గంగవరం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో వాహనాలు నడిపినా, దస్త్రాలు లేకపోయినా చర్యలు తప్పవని ఎస్సై వెంకటేష్ స్పష్టం చేశారు. గంగవరం వై కూడలిలో సిబ్బందితో శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించని పది మంది నుంచి అపరాధ రుసుము వసూలు చేశారు. సిబ్బంది అశోక్, కొండా, శ్రీను, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

గంగవరంలో వాహనాల తనిఖీలు

సేవా కార్యక్రమాలు అభినందనీయం

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలని ప్రిన్సిపల్ విజయభారతి అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్- 1, 2 ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు దత్తత గ్రామాలైన చిలకలమామిడి, చింతపల్లిలో ప్రత్యేక సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు కార్యక్రమాలపై శిక్షణనిచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విద్యార్థుల సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. దత్తత గ్రామాల్లో ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అధ్యాపకులు జగదీష్‌బాబు, శ్రీనివాసరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఈశ్వర్, సతీష్ పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ శిబిరంలో చింతపల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు

చట్టాల అమలుతోనే ఆదివాసీల అభ్యున్నతి

దేవీపట్నం, న్యూస్‌టుడే: కొండమొదలు ఆర్ అండ్ఆర్ పునరావాస కాలనీలో నిర్వాసితులకు ఆదివాసీ హక్కులు, చట్టాలపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు మధు, ప్రధాన కార్యదర్శి శ్రీను శుక్రవారం అవగాహన కల్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు అమలైతేనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమన్నారు. నాగేశ్వరరావు, గాంధీ, రామన్నదొర, గంగరాజు, పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు	అరకులోయ: 63034 86346
89853 66570	రంపచోడవరం: 94908 77172

చింతపల్లి, న్యూస్‌టుడే: ?: చింతపల్లి పంచాయతీలోని పెంటపాడు వద్ద ప్రధాన రహదారి పక్కన పాలిథిన్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి. – మనోహర్, పెంటపాడు ✓: పారిశుద్ధ్య కార్మికులను పంపించి వ్యర్థాలను తొలగిస్తాం.
– వెంకటరావు పంచాయతీ కార్యదర్శి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: ?: కుంబిడిసింగిలో లోవోల్టేజీ విద్యుత్తు సరఫరాతో ఇబ్బందులు పడుతున్నాం. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి. – కృష్ణమూర్తి, కుంబిడిసింగి
✓: ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – రమణ, ఏఈ, విద్యుత్తు శాఖ

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ?: బోదులూరు రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. రహదారి పక్కనే శిథిలాలు, మురుగు నీటితో ఇబ్బంది పడుతున్నాం.
– అనుదీప్‌కుమార్, మారేడుమిల్లి, ✓: పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం.
– రవికిశోర్, ఎంపీడీవో

స్పందనకు వందనం

భూగర్భ డ్రైనేజీలో వ్యర్థాల తొలగింపు

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక వాల్మీకిపేటలో భూగర్భ డ్రైనేజీ నుంచి మురుగునీరు రహదారిపైకి రావడంతో తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు ఎంపీడీవో ప్రసాద్ స్పందించారు. డిప్యూటీ ఎంపీడీవో రాజబాబు, పంచాయతీ కార్యదర్శి కామరాజు ఎంపీడీవో ఆదేశాలతో పారిశుద్ధ్య సిబ్బందితో డ్రైనేజీలో పూడిక తొలగించి మురుగునీరు రహదారిపైకి రాకుండా చర్యలు చేపట్టారు.

పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తం

దేవీపట్నం, న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలని అదనపు జిల్లా వైద్యాధికారిణి సరిత సూచించారు. దామనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మురుమిల్లి, రంపచోడవరం ఎస్టీ కాలనీల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారిణి సరిత

'మన డబ్బులు.. మన లెక్కలు'పై అవగాహన

ప్రతిజ్ఞ చేస్తున్న ఏపీఎం ఆదినారాయణ, మహిళా సమాఖ్య ప్రతినిధులు

వై.రామవరం, న్యూస్‌టుడే: మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు మడకం రామలక్ష్మి అధ్యక్షతన 'మన డబ్బులు- మన లెక్కలు' కార్యక్రమంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటైంది. మహిళా సంఘాల పొదుపు, అప్పులు తదితర విషయాలపై చర్చించారు. ఏపీఎం ఆదినారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. స్థానిక కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.

అభివృద్ధి పనులపై సమీక్ష

వై.రామవరం, న్యూస్‌టుడే: అభివృద్ధి పనులు, పథకాలపై మండల ప్రత్యేకాధికారి దయానంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి ఎంపీడీవో బాపన్నదొర, డిప్యూటీ ఎంపీడీవో రాజు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మణికంఠ, ఏపీవో సాయిబాబా, స్వామి, ఏపీఎం ఆదినారాయణ, పంచాయతీల ఇంజినీరింగ్ సహాయకులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

భూసంరక్షణ అందరి బాధ్యత

ఎటపాక, న్యూస్‌టుడే: భూమిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తోటపల్లిలో ఆదిత్యా స్కూల్ డైరెక్టర్ వెంకట్, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు మల్లిక, శ్రీనివాసరావు, సంధ్య పాల్గొన్నారు.

■ వేంకటేశ్వరాలయంలో అభిషేక పూజలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఐ.పోలవరం గోవిందగిరిపై వేంకటేశ్వరాలయంలో శుక్రవారం అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అధికారులు రూపుసాయి, ప్రసాద్, అర్చకులు మణికంఠాచార్యులు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదానం కొనసాగింది. శ్రీవారి సేవా బృందం సమన్వయకర్త వెంకటరామారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఐ.పోలవరం వేంకటేశ్వరాలయంలో భక్తులు

■ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

కూనవరం, న్యూస్‌టుడే: మండల పరిషత్తు నిధులతో వెంకటయపాలెంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీటీసీ సభ్యురాలు నాగమణి, సర్పంచి ముత్తమ్మ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కోటయ్య, పాపారావు, దివాకర్, పూర్ణయ్య, రాంబాబు, వీర్రాజు, శ్రీను పాల్గొన్నారు.

(c) eenadu

ఆలోచనలు విరియాలి... ఆవిష్కరణలు మెరవాలి..!

ఈనాడు

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకత వెలికితీసేందుకు 'ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన' నిర్వహిస్తోంది. విద్యార్థులు ఆలోచనలతో ప్రయోగాలను చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, గుంటూరులో డిసెంబరు 11వ తేదీన మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది.

నిబంధనలు.. ● 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ● ప్రాజెక్టును ముందుగా నమోదు చేసుకోవాలి ● ఒక ప్రాజెక్టుకు ఇద్దరు విద్యార్థులకు అనుమతి ● పాఠశాల/ బ్రాంచ్‌కి ఒక ప్రాజెక్టుకు మాత్రమే అనుమతి ● మొదటి మూడు విజేతలకు బహుమతులు ఉంటాయి. ● పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం ● **రిజిస్ట్రేషన్ చివరి తేదీ : డిసెంబరు 7**

నమోదు కొరకు: 91549 91113 సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గం.ల వరకు..

మిసెస్ తెలుగు యూఎస్ఏ-2026 ఫైనల్స్‌కు గుంటూరు మహిళ

దొప్పలపూడి వినీల

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నిర్వహించే మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీల్లో గుంటూరుకు చెందిన దొప్పలపూడి వినీల మిసెస్-2026 విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు మహిళలకు తెలుగు సంఘాలు, సంస్థల సహకారంతో నిర్వహించే ఈ పోటీల్లో ఆమె ప్రతిభ చాటారు. గుంటూరు అమరావతి రోడ్డుకు చెందిన వినీల చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. 2016లో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ప్రస్తుతం నార్త్ కరోలినా స్టేట్‌లోని డర్హెట్ సిటీలో బిజినెస్ ఇంటెలిజెంట్ డెవలపర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివాహమై ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. అమెరికాలో జరిగిన వివిధ సౌందర్య పోటీల్లో విజేతగా నిలిచారు. జూన్‌లో తానా ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లోనూ ప్రతిభ చాటారు. మిసెస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీల్లో ఫైనల్స్ వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని వినీల వివరించారు.

కళా వైభవం.. సాంస్కృతిక ప్రాభవం

కేఎల్‌యూ ప్రాంగణంలో ఘనంగా ముగిసిన ఉద్భవ్-2025

ఒడిశా విద్యార్థులకు ట్రోఫీ అందించిన మంత్రులు దుర్గేష్, సంధ్యారాణి, శ్రీబాలవీరాంజనేయస్వామి

ఈనాడు - అమరావతి
న్యూస్‌టుడే - గుంటూరు సాంస్కృతికం

కళా వైభవం కనువిందు చేసింది.. సాంస్కృతిక ప్రాభవం మనసును కట్టి పడేసింది.. విభిన్న ప్రాంతాల వేషధారణలు.. వైవిధ్యభరితమైన సంప్రదాయాలు.. ఇలా ఒకటా రెండా.. సువిశాల భారతావనిలో అడుగడుగునా ప్రత్యేకతలే. వందలాదిమంది ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రతిభతో కేఎల్‌యూ ప్రాంగణం పులకించిపోయింది. మూడు రోజులపాటు సాగిన ఉద్భవ్-2025లో భారతీయత ఉట్టిపడింది. శుక్రవారం ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, సంధ్యారాణి పాల్గొన్నారు. పిల్లల ప్రతిభను ప్రశంసించారు. దేశ ఔన్నత్యాన్ని, కళల గొప్పదనాన్ని చాటిచెప్పారని కొనియాడారు. సంధ్యారాణి మాట్లాడుతూ.. యోగాలో 108సార్లు సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించింది ఆదివాసీలేనన్నారు.

* 49 విభాగాలకు సంబంధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి అతిథులు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలంతా కేరింతలతో సందడి చేశారు. * కార్యక్రమం పూర్తయ్యాక బాణసంచా వెలుగులు అందరినీ ఆకట్టుకున్నాయి. విభిన్న రాష్ట్రాలు, సంస్కృతుల నుంచి వచ్చిన పిల్లలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. * కార్యక్రమంలో సదాభార్గవి, స్మరణ్‌రాజ్, దారునాయక్, కె.మల్లేశ్వరరావు, కేఎల్‌యు ప్రొ ఛాన్సలర్ వెంకటరామ్ తదితరులు పాల్గొన్నారు.

■ ఉత్తరాఖండ్ బాలలు ఘూన్సీ మాదల్యా (ఘానా అడవి) సంప్రదాయ తారు గిరిజన పాటకు నృత్యాభినయం చేశారు. అక్కడి సమాజ జీవనశైలిలో సమ్మిళితమైందీ పాట. తారు ప్రజలకు అడవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని అందంగా ప్రతిబింబించిందీ నృత్యం.

■ మిజోరాం నుంచి వచ్చిన బాలలు ప్రాంతీయ గిరిజన నృత్యం అభినయించారు

■ ఒడిశా విద్యార్థులు కోరాపుటియా, సంబల్‌పురి, ఒడియా సంస్కృతిని వ్యక్తీకరించే నృత్యాలను అభినయించారు.

■ గిరిజన ప్రాంతాలలో ఉన్న సామాజిక రుగ్మతలను, గిరిజనుల్లో తీసుకురావాల్సిన మార్పులకు చక్కని రూపాన్నిచ్చి ఈఎంఆర్ఎస్ బాలలు ఉద్భవ్ ఉత్సవాలలో ప్రదర్శించిన లఘు నాటికలు సందేశాత్మకంగా సాగాయి.

గుజరాత్ బాలల మాల్దా జానపద నృత్య ప్రదర్శన ఇది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో సంప్రదాయ గిరిజన-జానపద నృత్యాన్ని రాజ్‌బోంగ్షి, స్థానిక గిరిజనవర్గాలు ప్రదర్శిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ బాలలు లంబాడీ (బంజారా) గిరిజన జానపద నృత్యం.

త్రిపుర విద్యార్థులు రియాంగ్ గిరిజన సమాజం నుంచి ఉద్భవించిన హోజాగిరి నృత్యం ప్రదర్శించారు. వ్యవసాయ జీవనశైలి, ఆధ్యాత్మిక విశ్వాసాలను నృత్యంలో చూపగలిగారు.

తెలంగాణ విద్యార్థినుల బంజార నృత్యం

విభిన్న వేషధారణతో అలరించిన ఏకలవ్య పాఠశాల విద్యార్థులు

జమ్ము కశ్మీర్ బాలలు సామాజిక సమానత్వంలో విద్య పాత్ర అనే అంశంపై ప్రదర్శించిన నాటికలోని దృశ్యమిది.

చిక్కులు తీరితే హక్కులొచ్చినట్టే

● కూటమి ప్రభుత్వం అవకాశం
● సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం

ఈనాడు - అమరావతి

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15,493 పత్రాల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది. వీటి ఆధారంగా సంబంధిత వ్యక్తులకు హక్కులు కల్పించనున్నారు. 2024 జూన్ 15 వరకు రిజిస్టర్ కాని భూమి పత్రాల పరిశీలనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇందుకు దరఖాస్తు చేసుకునే గడువు 2027 డిసెంబరు 31 వరకు ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో సమస్య పరిష్కరించేలా నిర్ణీత గడువు విధించింది. హక్కులు కల్పించేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వడం రైతులకు కలిసొస్తుంది. రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక ఆయా భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తే ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.

సాదాబైనామా అంటే... ● గతంలో రైతులు భూముల క్రయవిక్రయాలు చేసుకుని స్టాంపు పత్రం మీద వివరాలు రాసుకుని ఒప్పందాలు చేసుకున్నారు. వీటిని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ● అన్నదమ్ముల మధ్య భూముల పంపిణీ, తండ్రి నుంచి సంతానానికి వారసత్వంగా వచ్చిన భూములు భాగపంపిణీ చేసుకుని రాసుకున్నారు. ● ఇలా అన్‌రిజిస్టర్డు డాక్యుమెంట్లు (సాదాబైనామా) ఉన్న వ్యక్తులు కొనుగోలు చేసినవి, పంచుకున్నవి వారి ఆధీనంలోనే ఉన్నా.. రికార్డులపరంగా హక్కుల్లేవు. ● ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా పత్రాలున్న రైతులు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి హక్కులు కల్పిస్తారు. ● హక్కులు లభిస్తే క్రయవిక్రయాలు, వారసత్వంగా, బహుమానంగా ఇవ్వడానికి వెసులుబాటు కలుగుతుంది.

ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల తరబడి భూములను సాగు చేసుకుంటున్నా.. హక్కులు కల్పించే పత్రాల్లేక సాగుదారులు అవస్థలు పడుతున్నారు. సాదాబైనామా పత్రాల పరిష్కారానికి గత తెదేపా ప్రభుత్వ హయాంలో అవకాశం కల్పించినా.. అప్పట్లో వివిధ పత్రాల్లేవని యంత్రాంగం తిరస్కరించింది. వైకాపా హయాంలో రీసర్వే సమయంలో ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి.. అమలు చేయలేదు.

పథకాలకు నోచుకోక... పంట రుణాలు, అన్నదాతా సుఖీభవ, పెట్టుబడి రాయితీ, ఎరువులు, విత్తనాల రాయితీలు ఆన్‌లైన్‌లో వివరాలున్న రైతులకు అందుతున్నాయి. దశాబ్దాల తరబడి భూములు సాగు చేసుకుంటున్నా హక్కుపత్రాల్లేక వీటిని అందుకోలేకపోతున్నారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ సంతకం ఫోర్జరీ

ఈనాడు, అమరావతి: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వీ రమణ సంతకాన్ని ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఫోర్జరీ చేశాడు. కొన్ని మందులు తీసుకునే విషయంలో ఈ పని చేసినట్టు ఆసుపత్రివర్గాలు గుర్తించాయి. శుక్రవారం విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణకు ఆదేశించినట్టు సమాచారం. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని జీజీహెచ్ వర్గాలు తెలిపాయి. గతంలో ఇదే తరహాలో ఏమైనా చేశాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్
GDCC BANK
పరిపాలనా కార్యాలయము : యన్.టి.ఆర్. సహకార భవన్, 2/13 బ్రాడీపేట, గుంటూరు.

నోటీసు

రిజర్వు బ్యాంకు వారి మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకు ఖాతాదారులందరూ తమ ఆధార్ మరియు పాన్ నెంబరుని బ్యాంకునకు ఇచ్చి తమ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. అలా చేయని యెడల మీ బ్యాంకు ఖాతా లావాదేవీలు 15 రోజుల తర్వాత నుండి నిలిపివేయబడును.

NOTICE TO CUSTOMER

As per the Reserve Bank of India guidelines, all Bank customers have to submit their ADHAAR and PAN documents to the Bank, and to be linked their account within 15 days, failing which the accounts will be freezed.

ప్రదేశము : గుంటూరు.
తేది : 05-12-25
సం/-
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జిడిసిసి బ్యాంకు, గుంటూరు.

స్వచ్ఛ, మిషన్ గ్రీన్ గుంటూరు సాకారం చేస్తాం

మౌలిక వసతుల కల్పనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం
'ఈనాడు'తో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు

ఈనాడు - అమరావతి

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతీ పౌరుడికి సేవలు సులభంగా అందించడమే మొదటి ప్రాధాన్యంగా పని చేస్తున్నామన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు. మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గుత్తేదారులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన బిల్లుల అప్‌లోడ్ చేస్తున్నామన్నారు. గుంటూరు కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు, తాజా పరిస్థితులను ఆయన 'ఈనాడు' ముఖాముఖిలో తెలియజేశారు. వివరాలు ఆయన మాటల్లోనే...

జీఎంసీలోకి 11 పరిసర గ్రామాల విలీనంపై కసరత్తు చేస్తున్నాం. ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదించాక కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు, అనంతరం ప్రభుత్వానికి పంపిస్తాం.

అన్ కలెక్టబుల్ డిమాండ్ సమస్య

పన్నుల వసూళ్లు పెరిగేందుకు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాం. ఈ ఏడాది రూ.314 కోట్ల డిమాండ్ ఉంటే.. అన్ కలెక్టబుల్ కింద రూ.80 కోట్లు ఉంది. గతేడాది బాగా చేసినా 57 శాతమే వసూలైంది. ఈసారి అంతకుమించి వసూలు చేసేందుకు ఆస్తి, ఖాళీ స్థలాలు, నీటి పన్నుల వసూలుకు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.

బీపీఎస్‌పై అవగాహన

బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)కు ఇప్పటివరకు 500 దరఖాస్తులొచ్చాయి. ఇంకా ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నాం. ప్రత్యేక డ్రైవ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. 1985 నుంచి 2025 ఆగస్టు 31 వరకు కట్టిన భవనాలకు ఇది వర్తిస్తుంది.

బిల్లుల ఇబ్బందులకు చెక్

ప్రస్తుతం రూ.600 కోట్ల పనులు జరుగుతున్నాయి. రూ.75 కోట్ల పనులు పూర్తయి బిల్లుల దశలో ఉన్నాయి. ఇందులోనూ బోగస్, ఇతర బిల్లులు రూ.18 కోట్లు ఉండడంతో వాటిని నిలిపేశాం. ఇప్పటివరకు రూ.30 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ నెల మరో రూ.20 కోట్లవరంగా అప్‌లోడ్ చేస్తున్నాం.

ఆ రెండింటికీ ప్రాధాన్యం

మిషన్ గ్రీన్ గుంటూరు కింద 5 లక్షల మొక్కలు నాటించాలని నిర్ణయించాం. ఇప్పటివరకు 1.50 లక్షలు నాటాం. ఏపీ గ్రీన్ కార్పొరేషన్, అటవీశాఖ ద్వారా మరో 3.50 లక్షల మొక్కలు సేకరిస్తున్నాం. అవసరమైతే ప్రైవేటు నర్సరీల్లోనూ కొనుగోలు చేస్తాం. కాలుష్యాన్ని సున్నా శాతానికి తెచ్చేందుకు 200 ఈ-ఆటోలు అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు ప్రతిపాదించాం.

శుద్ధిజలాలు సరఫరా

కలుషిత నీటి సమస్య తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. శుద్ధి చేయడం, సరఫరాలో లోపాలు, పైపులైన్ల మరమ్మతులపై దృష్టి పెట్టాం.

పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాయపూడి సమీపంలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో రెండో రోజైన శుక్రవారం ప్రపంచ, ఆసియా అభివృద్ధి బ్యాంకు జాయింట్ టెక్నికల్ మిషన్ బృందం సమావేశం కొనసాగింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అమల్లో భాగంగా లైంగిక వేధింపులు, నేరాలకు సంబంధించిన అంశాల్లో క్షేత్ర స్థాయిలో అమలు కావాల్సిన కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో చర్చించారు. పని ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న విధానాలు, మార్గాలు, పరిష్కారం, బాధితుల గోప్యతలో స్థానికంగా ఉండే జెండర్ కమిటీలు, మహిళా బృందాల ప్రాధాన్యతపై సమగ్రంగా చర్చించారు. బాధితులకు సత్వరం అందించాల్సిన సహాయం తదితర అంశాలను సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు, పీజీఎంసీ, పీఎంసీ అధికారులు, గుత్తేదారు సంస్థల ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో చర్చిస్తున్న ప్రపంచ, ఏడీబీ బ్యాంకు బృందం సభ్యులు, ఏడీసీఎల్, సీఆర్డీఏ అధికారులు

స్క్రబ్ టైఫస్ కేసుల నేపథ్యంలో సమీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖాధికారులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త వ్యాధులు విజృంభిస్తున్నప్పుడు వైద్యారోగ్యశాఖ.. వైద్య కళాశాలలు.. జిల్లా ఆసుపత్రుల మధ్య సమన్వయలోపం ఉంటోందని ప్రస్తావించారు. దీన్ని సరిదిద్దడంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందని, దీన్ని నివారించడానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు. సుమారు మూడుగంటలపాటు సాగిన సమీక్షలో జిల్లా నుంచి పలువురు అధికారులు హాజరయ్యారు.



పత్తి లావాదేవీలపై సీఐడీ ఆరా

సీసీఐ అధికారులకు నోటీసులు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా గతేడాది జరిగిన, ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న పత్తి లావాదేవీలపై సీఐడీ విచారణ చేపట్టింది. నాలుగైదు రోజుల క్రితం సీసీఐ కార్యాలయం నుంచి రికార్డును తీసుకొచ్చారు. విచారణకు హాజరు కావాలని సీసీఐ అధికారులకు సూచించారు. నోటీసులు ఇవ్వకుండా విచారణకు రాలేమని వారు చెప్పడంతో సీఐడీ నుంచి ఒకరు సీసీఐ కార్యాలయానికి వెళ్లి నోటీసు ఇచ్చి శుక్రవారం మధ్యాహ్నం హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతో సీఐడీ కార్యాలయానికి సీసీఐ జనరల్ మేనేజర్ వెళ్లారు. గతేడాది లావాదేవీల రికార్డుతో పాటు ఈ ఏడాది జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన డేటాను సైతం వారికి ఇచ్చినట్లు సమాచారం.

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
ఆఫీస్ చిరునామా : జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలుపబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద తన రిజిష్టర్డు ఆఫీసును మరియు శాఖా కార్యాలయాన్ని గుంటూరు-1 వద్ద కలిగి, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిష్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీతలు/హామీదార్లు/ దిగువ తెలుపబడినవారు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్ధక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదార్లు/తనఖా రుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిపిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) యొక్క నిబంధనలను గమనించవల్సిందిగా రుణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	ఎన్‌పిఏ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / తేది.22.11.2025 నాటికి బకాయి మొత్తం
Loan A/c No.: GUNBRTF1703270004 1. **గోగిశెట్టి శివ నాగరాజు,** తండ్రి : అంకమ్మరావు, డోర్ నెం.4-2/2, శివాలయం దగ్గర, పొత్తూరు గ్రామం, గుంటూరు, గుంటూరు జిల్లా - 522005. 2. **గోగిశెట్టి శిరీష,** భర్త : శివ నాగరాజు, డోర్ నెం.4-2/2, శివాలయం దగ్గర, పొత్తూరు గ్రామం, గుంటూరు, గుంటూరు జిల్లా - 522005. 3. **గోగిశెట్టి అంకమ్మరావు,** తండ్రి : సాంబయ్య, డోర్ నెం.4-2/2, శివాలయం దగ్గర, పొత్తూరు గ్రామం, గుంటూరు, గుంటూరు జిల్లా - 522005. 4. **జెట్టి కోటేశ్వరరావు,** తండ్రి : చిన వెంకయ్య, డోర్ నెం.4-5-67/27, 1వ లైన్, శాంతి నగర్ కొరిటిపాడు, గుంటూరు సిటీ, గుంటూరు జిల్లా-522007.	30.04.2020 / రూ. 10,00,000/-	22.11.2025 / రూ.28,90,260/- (అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల తొంభై వేల రెండు వందల అరవై రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి షెడ్యూలు వివరములు : గోగిశెట్టి అంకమ్మరావు గారికి చెందిన ఆస్తి : గుంటూరు జిల్లా, నల్లపాడు సబ్ డిస్ట్రిక్ట్, గుంటూరు, రూరల్ మండలం, పొత్తూరు గ్రామ పంచాయితీ ఏరియా, పొత్తూరు గ్రామం, డి.నెం.411/1 లోని ఎ.0.50 సెంట్లు, దీనిలో ఎ.0.19.1/2 సెంట్లు విస్తీర్ణం, దీనిలో 190.8 చ॥గ॥లు లేదా 160.27 చ॥మీ॥ల విస్తీర్ణం గల ఖాళీ ఇంటి స్థలం. **హద్దులు: తూర్పు** : సర్కిల్ డొంక, **దక్షిణం** : గోగిశెట్టి రంగారావు గారి ఆస్తి, **పడమర** : గోగిశెట్టి హనుమంతరావు గారి ఆస్తి, **ఉత్తరం** : విష్ణుములక శ్రీనివాసరావు గారి ఆస్తి.
పైన తెలిపిన 190.8 చ॥గ॥లు లేదా 160.27 చ॥మీ॥ల విస్తీర్ణం గల ఖాళీ ఇంటి స్థలం మాత్రమే. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం. 1829/2003, నల్లపాడు ఎస్ఆర్ఓ ప్రకారం కలదు)

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి గ్యారంటార్ల (వర్తించినచోట)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా రుణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ రుణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : గుంటూరు
అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

మెగా పండగ

సందడిగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి మనోహర్, కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు విద్య, తెనాలి టౌన్, న్యూస్‌టుడే

జిల్లావ్యాప్తంగా శుక్రవారం మెగా తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల 3.0 సమావేశాలు పండగ వాతావరణంలో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ప్రతీ పాఠశాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్లస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. చదువు ఎలా సాగుతోంది? భోజనం బాగుందా? అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేశారు.

బడి పరిస్థితులు, సమస్యల గురించి ఆరా తీశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు జరుగుతాయన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. జిల్లాలోని 1049 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయని, ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ఒక యాప్‌ను అమల్లోకి తీసుకురానున్నామని చెప్పారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా విద్యాశాఖాధికారిణి రేణుక, డీడీవో శ్రీదేవి, సమగ్ర శిక్షా ఏపీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

* గుంటూరు నగరంలోని నగరంపాలెంలో స్టాల్ బాలికోన్నత పాఠశాలలో మెగా పీటీఎంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.

* అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. పిల్లల ప్రగతిని ఉపాధ్యాయులు వివరించారు.

* పిల్లలు పాఠశాలలకు నిత్యం వచ్చేలా చూడాలని, ఇళ్ల వద్ద వారికి సెల్‌ఫోన్ ఇవ్వొద్దని, సామాజిక మాధ్యమాల జోలికి వెళ్లకుండా చూడాలని సూచించారు.

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

ఏటీ అగ్రహారం ఎస్‌కేబీఎం ఉన్నత పాఠశాలలో సమావేశం జరుగుతున్న సమయంలో స్కూల్ అసిస్టెంట్ గణితం ఉపాధ్యాయుడు ఎంపీ సుబ్బారావు ఆరో తరగతి విద్యార్థులపై చేయి చేసుకున్నారు. వారిని గిల్లడం, బూటుకాలుతో తన్నడంతో విద్యాశాఖ అధికారులు తీవ్రంగా పరిగణించారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో సీవీ రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

అమరావతి పనుల్లో రోడ్డు ప్రమాదాలకు తావివ్వొద్దు

తుళ్లూరు: అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అమల్లో భాగంగా శుక్రవారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పీజీఎంసీ, పీఎంసీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు.. గుత్తేదారు సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను సున్నా శాతానికి తగ్గించటం దీని ముఖ్య ఉద్దేశం. ★ డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులు, కట్టడాలు, భారీ భవన సముదాయాల నిర్మాణ దశలో పాటించాల్సిన రోడ్డు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ★ అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో అమలవుతున్న 4ఈ విధానం (ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ విభాగాలు) అందులోని భాగస్వాములను, ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి జనవరిలో రోడ్డు భద్రత మాసం నిర్వహించాలని నిర్ణయించారు. ★ పీజీఎంసీ రోడ్డు భద్రత నిపుణులు అరుణ్‌కుమార్, పీఎంసీ నిపుణులు కిరణ్ కుమార్, సీఆర్డీఏ కార్మిక కమిషనర్ అనితా వాణి పాల్గొన్నారు.

(c) eenadu



ఫాం వద్ద రైతు ఏర్పాటు చేసిన ధరల బోర్డు

గుడ్డు అ'ధర'హో

టోకు మార్కెట్లో రూ. 7.20

కొల్లిపర, న్యూస్‌టుడే: గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. టోకు మార్కెట్లో రూ. 7.20కు విక్రయిస్తున్నారు. 30 గుడ్లు ఉన్న ట్రే ఫాం గేట్ వద్ద రూ.201గా ఉంది. గతేడాది గరిష్ఠంగా చిల్లర మార్కెట్లో రూ. 5 నుంచి రూ.6కు విక్రయించగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ధర రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతోంది.

8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఫినాలే

21 రాష్ట్రాల నుంచి 25 బృందాలు రాక

హ్యాకథాన్ బ్రోచర్లు ఆవిష్కరించిన కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ సుబ్బారావు తదితరులు

పత్తిపాడు, వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నట్లు కళాశాల ఛైర్మన్ కోయ సుబ్బారావు వెల్లడించారు. గుంటూరులోని రాజేంద్రనగర్‌లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన బ్రోచర్లను శుక్రవారం ఆవిష్కరించారు. సుబ్బారావు మాట్లాడుతూ 21 రాష్ట్రాల నుంచి 25 బృందాలు.. మొత్తం 150 మంది విద్యార్థులు ఈ గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారన్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్నోవేషన్ సెల్, ఏఐసీటీఈ సంయుక్తంగా దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఎనిమిదో ఎడిషన్ నిర్వహిస్తున్నాయన్నారు. దేశం మొత్తం మీద 60 నోడల్ సెంటర్లను గుర్తించగా.. ఏపీలో గుంటూరు కిట్స్ కళాశాలతో పాటు ఒంగోలు, వైజాగ్‌లోనూ హ్యాకథాన్ జరుగుతుందన్నారు. గ్రాండ్ ఫినాలే కిట్స్ కళాశాలలో జరగనుండడం గర్వంగా ఉందన్నారు. 36 గంటల పాటు నిరంతరాయంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు ప్రభుత్వ, పరిశ్రమలు, సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తారని తెలిపారు. జాతీయ స్థాయి మెంటర్లు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఎంపికల నుంచి మొత్తం 1,360 గ్రూపులు గ్రాండ్ ఫినాలేకి ఎంపిక కాగా.. ఇందులో 25 బృందాలు కిట్స్‌కు వస్తున్నాయన్నారు. హాజరయ్యే విద్యార్థులు, మెంటర్లు, సాంకేతిక నిపుణులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి కోయ శేఖర్, ప్రిన్సిపల్ పి.బాబు, సమన్వయ కర్త అరుణ తదితరులు పాల్గొన్నారు.

మెట్ట భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు

దుర్గాప్రసాద్

జిల్లాపరిషత్‌(గుంటూరు), న్యూస్‌టుడే: రబీ సీజన్‌లో మెట్ట భూముల్లో రైతులు మూడు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం సహ పరిశోధన సంచాలకుడు (ఏడీఆర్) డాక్టర్ ఎన్‌వీవీఎస్ దుర్గాప్రసాద్ అన్నారు. లాంఫాంలో 'న్యూస్‌టుడే'తో బుధవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

మొక్కజొన్న సాగుకు మొగ్గు: గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని మెట్ట భూముల్లో వరి పంట కోత కోసిన తర్వాత మొక్కజొన్న, శనగ, మినుము పంటలు సాగు చేసేందుకు అనుకూలంగా తెలిపారు. డిసెంబరు నెలాఖరు వరకు పంటలు విత్తుకోవచ్చన్నారు. నాగార్జునసాగర్ కాలువ కింద ఆయకట్టుతో పాటు వర్షాధార భూముల్లో మొక్కజొన్న సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రానుండడం, క్వింటాకు రూ.2 వేల వరకు ధర లభించే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.

★ శనగ పంటను డిసెంబరు 15 వరకు వేయవచ్చన్నారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఈ పంటను రైతులు వేస్తున్నారు.

★ మినుము పంట 75 నుంచి 80 రోజులు.. 80 నుంచి 90 రోజుల పంట కాల వ్యవధి వంగడాలు విత్తుకోవచ్చన్నారు. తేలికపాటి నేలల్లో ఎల్‌బీజీ-884, టీబీజీ-104 వంగడాలు, నల్ల నేలలు, నీటి సదుపాయం ఉన్న భూముల్లో ఎల్‌బీజీ-904, ఎల్‌బీజీ-932 అనుకూలమని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో విత్తనాలు విత్తుకోవచ్చన్నారు.

అక్కడక్కడా పెసర: మెట్ట భూముల్లో మొక్కజొన్న, శనగ, మినుము పంటల సాగు తర్వాత అక్కడక్కడ పెసర పంటను రైతులు సాగు చేస్తారన్నారు. ఆయా పంటలకు సంబంధించిన విత్తన శుద్ధి చేసిన తర్వాతే విత్తుకోవాలన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు తీసుకుని పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.

ACHARYA NAGARJUNA UNIVERSITY
NAGARJUNA NAGAR-522510., Guntur District, A.P.

No. ANU/Engg.Sec./Various Works/2025-26 Date: 05.12.2025

'e-procurement' Short Tender Notice

The Registrar, ANU is inviting sealed tenders through www.apeprocurement.gov.in from the eligible contractors/firms for the works of (1) "Providing CC pavement and B.T. Roads in ANU Campus with the financial assistance of RUSA (1.0)" and (2). Supply of Non-Ferric Alum to Acharya Nagarjuna University on rate contract basis".

Place: Nagarjuna Nagar Sd/- REGISTRAR

ధర్మకర్తల మండలి ధరఖాస్తు నోటీసు, తేది.06.12.2025

గుంటూరు జిల్లా, తెనాలి పట్టణములో వైకుంఠపురం నందు వేంచేసియున్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానమునకు శ్రీయుత కమీషనరు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, గొల్లపూడి వారి ఉత్తర్వుల ఆర్.సి.నెం. సి.బి.-14021(31)/98/2025, తేది.04.12.2025 ప్రకారము ధర్మకర్తల మండలి నియామకము కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు ధరఖాస్తులు ది.17.12.2025 లోపు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయము, వైకుంఠపురం, తెనాలి నందు అందచేయవలసినదిగా కోరటమైనది. మరిన్ని వివరములకు ఫోన్ నెం:94910 00731ను సంప్రదించగలరు.

శ్రీస్వామివారి సేవలో
ఆలయ సహాయ కమీషనరు మరియు
కార్యనిర్వహణాధికారి.

భూమిని సంరక్షించుకుంటేనే భావితరాల మనుగడ

మాట్లాడుతున్న ఆంగ్రూ వీసీ శారద జయలక్ష్మిదేవి

జిల్లాపరిషత్‌(గుంటూరు), న్యూస్‌టుడే: భూమిని సంరక్షించుకుంటేనే భావితరాల మనుగడ సాగిస్తాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మిదేవి అన్నారు. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. వర్సిటీ విస్తరణ విభాగం సంచాలకుడు జి.శివనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ రైతులు నేలను హాని కలిగించే ప్లాస్టిక్, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. మృత్తిక శాస్త్ర ప్రధాన శాస్త్రవేత్త డి.శైలజ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇతివృత్తం 'ఆరోగ్య పట్టణాల కోసం ఆరోగ్య మైన నేలలు' అంశంపై అవగాహన కల్పించారు. పట్టణాల్లో మట్టి నేలలు పెంపకం, పచ్చని నీటి సంరక్షణ చుకోవడం, పట్టణ కంపోస్టింగ్ పద్ధతులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.వి.రమణ, కంట్రోలర్ బి.వి.ఎస్.ప్రసాద్, పరిశ్రమ నియంత్రణ అధికారి డి.సంపత్‌కుమార్, కమ్యూనికేషన్ సెంటర్ డీ డి.సాంబశివరావు, గుంటూరుడివిజన్ జి.కరుణసాగర్, లాంఫాం ఏడీఆర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

ఫుడ్‌పాయిజన్‌కు కలుషిత మాంసాహారమే కారణమా..?

గుంటూరు, న్యూస్‌టుడే: రాజధాని ప్రాంతంలోని ఒక యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం ఫుడ్ పాయిజన్ కారణంగా ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 80 మంది విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. వీరంతా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిసింది. కాగా, క్యాంటీన్‌లో బయట నుంచి తీసుకువచ్చి వండిన మాంసాహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. పోలీసులు శుక్రవారం వర్సిటీకి వెళ్లి ఈ ఘటనపై సమాచారం సేకరించారు.

ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పయనం

చంద్రిక

తాడేపల్లి, న్యూస్‌టుడే: టర్కీలో ఈనెల 2 నుంచి 10 వరకు జరిగే ఏషియన్ సీనియర్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొనేందుకు మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ బొలినేని చంద్రిక శుక్రవారం బయలుదేరి వెళ్లారు. 84 కేజీల విభాగంలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొంటారని పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సంధానీ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఘన విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

91.9FM Vijayawada

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజీ స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact
80080 03297

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032

ఆఫీస్ అడ్రస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002. (ఇబ్రహీంపట్నం లోని మా శాఖ)

భౌతిక స్వాధీనత ప్రకటన రూలు 8(1) (స్థిరాస్తిపై)

రిఫరెన్స్: లోన్ అకౌంట్ నెం. IBPATTF2204300006

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (సెకండ్) యాక్ట్, 2002 (యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారుడు సదరు చట్టంలోని సెక్షన్ 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఋణగ్రహీతలు : 1) షేక్ మొహమ్మద్ జాని, తండ్రి : గాలిబ్, ముస్లిం, వయస్సు: 31 సం॥లు, డి.నెం.15-13-59/ఎ, 1వ లైను, గాంధీ నగర్, ఆర్‌టిసి కాలనీ, గుంటూరు జిల్లా-522004, 2) షేక్ బీబీ ఆయేష, భర్త : గాలిబ్, ముస్లిం, వయస్సు: 54 సం॥లు, డి.నెం.15-13-59/ఎ, 1వ లైను, గాంధీ నగర్, ఆర్‌టిసి కాలనీ, గుంటూరు జిల్లా-522004, 3) షేక్ గాలిబ్, తండ్రి : షేక్ జాన్ అహమ్మద్, ముస్లిం, వయస్సు: 65 సం॥లు, డి.నెం.15-13-59/ఎ, 1వ లైను, గాంధీ నగర్, ఆర్‌టిసి కాలనీ, గుంటూరు జిల్లా-522004, 4) షేక్ హరిస్ అహమ్మద్, తండ్రి : గాలిబ్, ముస్లిం, వయస్సు: 30 సం॥లు, డి.నెం.15-13-59/ఎ, 1వ లైను, గాంధీ నగర్, ఆర్‌టిసి కాలనీ, గుంటూరు జిల్లా-522004, 5) షేక్ సుబాని, తండ్రి : షేక్ మహబూబ్ ఆలి, ముస్లిం, వయస్సు: 46 సం॥లు, డి.నెం.8-19/1-5, 1వ లైను, అరుంధతి నగర్, గుంటూరు జిల్లా-522001, మీ అందరూ చెల్లించవలసిన బకాయిసొమ్ము రూ.42,23,434/- (అక్షరాల నలభై రెండు లక్షల ఇరవైమూడు వేల నాలుగు వందల ముప్పైనాలుగు రూపాయలు మాత్రము) మరియు కాంట్రాక్ట్యువల్ రేటు ప్రకారం తదుపరి జమకూడు వడ్డీ మరియు ఇతర ఖర్చులు నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ది.09-03-2024న డిమాండు నోటీసు జారీచేయడమైనది. ఋణగ్రహీతలు తమ బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైనందున, వారికి ప్రత్యేకంగా మరియు సాధారణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు క్రింద వివరించబడిన ఆస్తిని చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ది.20-09-2024న స్వాధీనం చేసుకొనియున్నారు మరియు అలాగే అధీకృత అధికారి మా కార్యనిర్వాహకుల సహాయంతో సదరు చట్టంలోని రూల్ 9తో చదవబడు నియమం 8(1) ప్రకారం 04-12-2025న భౌతిక స్వాధీనత తీసుకోవడమైనది. ఆ భూమి ఖాళీగా ఉన్నందున, ఆ ఆస్తిని అధీకృత అధికారి నేరుగా స్వాధీనం చేసుకొనియున్నారు.

సదరు ఆస్తికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా బకాయి పడిన సొమ్ము రూ.42,23,434/- (అక్షరాల నలభై రెండు లక్షల ఇరవైమూడు వేల నాలుగు వందల ముప్పైనాలుగు రూపాయలు మాత్రము) మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మరియు ఇతర ఖర్చులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జికి లోబడి ఉంటాయని ఇందుమూలముగా ముఖ్యముగా ఋణగ్రహీతలను మరియు సాధారణ ప్రజానీకాన్ని హెచ్చరించడమైనది.

స్థిరాస్తి వివరములు

శ్రీమతి ఆయేష బీబి @ షేక్ బీబి ఆయేషకు చెందిన తనఖాపుంచబడిన షెడ్యూలు ఆస్తి వివరములు : గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ జిల్లా, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా, టౌన్ సర్వే కానటుపంటి, గుంటూరు గ్రామము, డి.నెంబర్లు 537/ఎ2 మరియు 539/1 మరియు ఎండార్స్‌మెంట్ సిటీ ప్లానర్ ప్రకారం, జియమ్‌సి, గుంటూరు, ది.14-03-2022 నాటి గుంటూరు గ్రామము లోని డి.నెంబర్లు 537/ఎ2సి మరియు 537/ఎ2డి, డోరు నెం.16-14-24 లోని 441 చ॥గ॥లు లేదా 370.74 చ॥మీ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు: తూర్పు: 25 అ॥ల వెడల్పుగల సడకమార్గం -52 అ॥, దక్షిణం: 40 అ॥ల వెడల్పుగల సడకమార్గం -75 అ॥, పడమర: జంగా చీన సుబ్బారెడ్డి యొక్క ఇల్లు -50.6 అ॥, ఉత్తరం : కర్రే వీరయ్య ద్వారా నీలగిరి సాయి లీలకు అమ్మిన ఆస్తి - 80 అ॥. పైన తెలిపిన హద్దుల మధ్య 441 చ॥గ॥లు లేదా 370.74 చ॥మీ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలము మాత్రమే. (ఈ ఆస్తి గుంటూరు యస్.ఆర్.ఒ లోని దస్తావేజు నెం.11940/1984 కు అనుబంధంగా వుంటుంది).

తేది : 04-12-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆఫీస్ చిరునామా : జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు అమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032 వద్ద తన రిజిస్టర్డు ఆఫీసును మరియు శాఖా కార్యాలయాన్ని వినుకొండ వద్ద కలిగి, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీతలు/హామీదార్లు/ దిగువ తెలుపబడినవారు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదార్లు/తనఖా రుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిపిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) యొక్క నిబంధనలను గమనించవల్సిందిగా రుణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	ఎన్‌పిఎ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / తేది.22.11.2025 నాటికి బకాయి మొత్తం
Loan A/c No.: VNKN3TF1510310001 1. శ్రీనివాసరావు వీరమళ్ళ, తండ్రి : వెంకట సుబ్బయ్య, డి.నెం.24-2-81, చాపరాల వీధి, పట్నం బజారు, గుంటూరు జిల్లా - 522003. 2. సిహెచ్. పున్నారావు, తండ్రి : వెంకట కోటయ్య, డి.నెం.3-49, జనగాలపల్లె, వినుకొండ, గుంటూరు జిల్లా-522647.	30.06.2018 రూ. 15,00,000/-	22.11.2025 రూ.21,77,502/- (అక్షరాల ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి షెడ్యూలు వివరములు : శ్రీనివాసరావు వీరమళ్ళ గారికి చెందిన ఆస్తి : గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డిస్ట్రిక్ట్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, గుంటూరు సిటీ, రాచమండ్రాపుర అగ్రహారం, ఏడుగొందుల వీధి, మున్సిపల్ పాత వార్డు నెం.16, ప్రస్తుత వార్డు నెం.21, బ్లాక్ నెం.5, టి.ఎస్.నెం.308 లోని 1933 చ॥అ॥లు, టి.ఎస్.నెం.307 లోని 1808 చ॥అ॥లు, విస్తీర్ణం 225 చ॥గ॥ల మొత్తంలో పాత అసెస్మెంట్ నెం.31755, కొత్త అసెస్మెంట్ నెం.98088, డోర్ నెం.24-3-63 మరియు విస్తీర్ణం 32 చ॥గ॥ల స్థలం మున్సిపల్ పాత అసెస్మెంట్ నెం.31756, కొత్త అసెస్మెంట్ నెం.98089 మరియు డోర్ నెం.24-3-64, మొత్తం 257 చ॥గ॥లు లేదా 214.87 చ॥మీ॥ల విస్తీర్ణం గల స్థలం మరియు అందు ఆర్‌సిసి రూఫ్ క్రింది, మొదటి మరియు రెండవ అంతస్తులతో కూడిన జి.ఎస్.ఎస్. ఎన్‌క్లేవ్ అను పేరుతో నిర్మించిన నివాస భవనం. హద్దులు: తూర్పు : అలమూరి రవిచంద్ర కుమార్ గారి ఆస్తి, దక్షిణం : అలమూరి రవిచంద్ర కుమార్ గారి ఆస్తి, మరలా తూర్పు : అలమూరి రవి చంద్ర కుమార్ గారి ఆస్తి, మరలా దక్షిణం : రోడ్డు మరియు రాయప్రోలు కుమారయ్య గారి ఆస్తి, పడమర: ఈ ఆస్తి గోడ మరియు కోటిపల్లి హేమలతమ్మ గారి ఆస్తి, ఉత్తరం : ఈ ఆస్తి గోడ మరియు దాసరి సుబ్బరావమ్మ గారి ఆస్తి, మరలా తూర్పు : ఈ ఆస్తి గోడ మరియు దాసరి సుబ్బరావమ్మ గారి ఆస్తి, మరలా ఉత్తరం : దాసరి రంగనాయకి గారి ఆస్తి.

పైన తెలిపిన 257 చ॥గ॥లు లేదా 214.87 చ॥మీ॥ల స్థల విస్తీర్ణం మరియు అందు ఎన్‌క్లేవ్ పేరుతో నిర్మించిన ఆర్‌సిసి రూఫ్ క్రింది, మొదటి మరియు రెండవ అంతస్తులతో కూడిన నివాస భవనం.

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి గ్యారంటార్ల (వర్తించినచోట)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా రుణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ రుణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : వినుకొండ అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

'పరకామణి కేసు చిన్నది అనడం విడ్డూరం'

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల

పొన్నూరు, న్యూస్‌టుడే: పరకామణి కేసును మాజీ ముఖ్యమంత్రి జగన్ చిన్న కేసు అని అనడం విడ్డూరంగా ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు. శుక్రవారం పొన్నూరు మండల పరిధిలోని చింతలపూడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేవాలయాల పవిత్రత దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి. భగవంతుని సన్నిధిలో జరిగిన సంఘటనలు వైకాపా అధ్యక్షుడికి చిన్నవిగా కనిపిస్తున్నాయి. పరకామణిలో దొంగతనం చేసి తిరిగి ఇచ్చేస్తే కేసు ఎందుకు అని జగన్ చెప్పడంతోనే ఆయన వైఖరి ఏంటో తెలుస్తుంది. దొంగే.. దొంగ దొంగ అని అరిచాడనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది' అని పేర్కొన్నారు.

మిర్చి యార్డు సమాచారం (నిన్నటి ధరలు)



వచ్చిన బస్తాలు:	29,559
అమ్మకాలు:	32,904
నిల్వలు:	6,509

నాన్ ఏసీ కామన్ వెరైటీ (క్వింటా రూ.ల్లో)

334	10,000-17,000
నంబర్ 5	11,500-15,500
341	10,500-16,500
సూపర్ 10	11,500-16,000

నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	10,000-15,800
బాడిగ	10,500-17,000
దేవనూరు డీలక్స్	11,000-16,500
ఆర్మూర్	10,500-13,200

ఏసీ కామన్ వెరైటీ

334	10,500-16,700
నంబర్ 5	11,000-15,300
341	12,000-16,800
4884	12,000-14,200

ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	11,000-14,800
బాడిగ	11,000-17,200
దేవనూరు డీలక్స్	10,500-16,000
తాలు	5,200-7,800

- న్యూస్‌టుడే, మిర్చియార్డు

సిమ్‌కార్డుల మోసం.. మరో 8 మంది అరెస్టు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: సెల్ దుకాణాలకు వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి ఆధార్, వేలిముద్రలతో సిమ్ కార్డుల మోసానికి పాల్పడుతున్న 8 మంది నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరహా మోసానికి సంబంధించి నెల రోజుల క్రితం ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన 5 మంది, గుంటూరు జిల్లా చెరుకుపల్లి వాసులైన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరంతా వినియోగదారులను మోసగించి వారి పేర్లతో సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసి అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలకు అందజేస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ సంచార్‌సాథీ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేరుమీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో పరిశీలించి జాగ్రత్త పడాలన్నారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో సిమ్ కార్డు నిందితులపై నిఘా చర్యలు కొనసాగిస్తున్నామని, మరింత మంది మోసగాళ్లను పట్టుకుంటామని సైబర్ క్రైం సీఐ పేర్కొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 135, రిటైల్ ధర - 162, చికెన్ విత్‌స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -130 రిటైల్ ధర 157 చికెన్ విత్ స్కిన్ - 228, చికెన్ స్కిన్‌లెస్ - 259.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 143, 152, 163 చికెన్ విత్ స్కిన్ - 274 చికెన్ స్కిన్‌లెస్ - 284.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాటు నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గూండి, చెన్నై-600032

వెబ్‌సైట్ : http://www.shriramfinance.in./auction

కార్యాలయ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034 మరియు బ్రాంచ్ ఆఫీస్ : మెయిన్‌రోడ్డు, కొత్తపేట, గుంటూరు-2.

అనుబంధం - IV-A (రూల్ 8(6) r/w 9(1) యొక్క నిబంధనను చూడండి) స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) r/w 9(1) సందలి నిబంధనతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన.

సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీతలు మరియు గ్యారంటర్లకు తెలియజేయునది ఏమనగా "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు తనఖా పెట్టబడిన / ఛార్జి చేయబడిన దిగువ తెలిపిన స్థిరాస్తులు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"(గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది) యొక్క అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనపర్చుకోబడినవి మరియు పట్టికలో ఇవ్వబడిన విధంగా సదరు రుణగ్రహీతలు మరియు గ్యారంటర్ల నుండి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క మిగతా బకాయిని రాబట్టుకొనుటకు తేది.07-01-2026న ఉ॥ 11.00 గం. నుండి మ.1.00 గం. మధ్య ఇ-వేలంలో "ఎక్కడ ఏది ఎలా ఉన్నది అక్కడ అది అలానే" ప్రాతిపదికన విక్రయించబడును. రుణగ్రహీతలు మరియు గ్యారంటర్ల వివరాలు, బకాయి సొమ్ము, స్థిరాస్తి సంక్షిప్త వివరం మరియు తెలిసిన ఎన్‌కంబరెన్స్‌లు, స్వాధీనత రకం, రిజర్వు ధర మరియు ధరావతు మరియు పెంపుదల దిగువపేయబడినవి :

ఋణగ్రస్తులు/సహ ఋణగ్రస్తులు / గ్యారంటీదారులు / మార్టిగేజిదారుల పేరు	తేది & మొత్తం 13(2) డిమాండ్ నోటీసు	డిమాండ్ నోటీసు తేది :	ఆస్తి వివరాలు (శ్రీ హరికృష్ణ బాపట్ల గారికి చెందినది)	ఎర్నెస్టు మనీ డిపాజిట్ వివరాలు (ఇఎండి) వివరాలు	వేలం జరిగే తేది & సమయం	సంప్రదించబడాల్సిన వ్యక్తి మరియు తనిఖీ తేది
1.శ్రీ హరికృష్ణ బాపట్ల, తండ్రి: రాధాకృష్ణ మూర్తి, ఫ్లాట్ నెం.201, స్వాతి ఎవెన్యూ, 7/3, చంద్రమౌళి నగర్,గుంటూరు జిల్లా-522006 2. వెంకటేశ్వరరావు బలుసు, తండ్రి: రఘురాములు, డి.నెం.4-15-126/1/ఎ, 9వ లైన్, భరత్‌పేట, గుంటూరు పట్టణం మరియు జిల్లా.	చెల్లించాల్సిన మొత్తం రూ.1,12,49,021/- (అక్షరాల ఒక కోటి పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే) (24.01.2023 వరకు వడ్డీ ఛార్జీ చేయబడింది) తో పాటు రుణ ఒప్పందం నెం. GNTR4TF1601260003 ప్రకారం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి బకాయిపడిన తదుపరి వడ్డీ ప్లస్ ఛార్జీలు	తేది : 10-07-2023 ఏవైనా ఎన్‌కంబరెన్స్‌లు : తెలీదు	గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డిస్ట్రిక్ట్, గుంటూరు మున్సిపల్ ఏరియా, గుంటూరు సిటీ, నెహ్రూ నగర్, 1వ లైన్ వెనుక, మోతీలాల్ నగర్, మున్సిపల్ వార్డు నెం.5, కొత్త వార్డు నెం.7, ప్రస్తుత వార్డు నెం.22, బ్లాక్ నెం.1, మున్సిపల్ డోర్ నెం.8-10-197/ఎ మరియు అసెస్‌మెంట్ నెం.1770, టి.ఎస్.నెం.24లోని ఎ.3.42253లో 356 చ॥గ॥లు లేదా 297.65 చ॥మీ॥లు ఖాళీ స్థలం యావత్తు ఆస్తి. హద్దులు: తూర్పు : తోటకూర శ్రీనివాసరావు, వేముల కాళిదాసు మరియు పల్లెపు కామేశ్వరరావు గార్ల ఆస్తులు - 77.6 అ॥లు, దక్షిణం : మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు- 41.0 అ॥లు, పడమర : ఈ ఆస్తి యొక్క ప్రహారీగోడకు ఆనుకొని తాళ్లూరి కోటేశ్వరరావు, షేక్ జాన్ మొదలైన వార్ల ఆస్తి - 76.0 అ॥లు, ఉత్తరం : పొనకాల తిరుపతయ్య గారి ఇంటి గోడ - 42.0 అ॥లు., పైన తెలిపిన విస్తీర్ణం 356 చ॥గ॥లు లేదా 297.65 చ॥మీ॥ల విస్తీర్ణం గల ఖాళీ ఇంటి స్థలం అందు మున్సిపల్ డోర్ నెం.8-10-197/ఎ మరియు అసెస్మెంట్ నెం.1770తో కలదు. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.1095/2012, గుంటూరు ఎస్.ఆర్.ఓ. ప్రకారం కలదు). రిజర్వు ధర మొత్తం : రూ.80,10,000/- ఇఎండి మొత్తం : రూ.8,01,000/- బిడ్ పెంపుదల : రూ.25,000/- మరియు అలాంటి గుణిజాల్లో గల పెంపుదల. ఇఎండి సమర్పించుటకు చివరి తేది : 06-01-2026, సమయం : ఉ॥ 10.00 గం॥ల నుంచి సా॥ 5.00 గం॥ల వరకు	క్రింద ఇక్కడ వివరించిన ఖాతా వివరాలకు RTGS/ NEFT ద్వారా జమ చేయాల్సిన ఇఎండి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరిట బ్యాంకు పేరు : యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, బంద్ర కుర్ల కాంప్లెక్స్, ముంబయి (MH). ఖాతా నెం: 230010200005265, IFSC కోడ్ : UTIB0000230	7 జనవరి, 2026 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుంచి మ॥ 1.00 గం॥ వరకు	అధీకృత అధికారి ఎమ్. కాశీ వీరాంజనేయులు 9885888929 పి. బాషా 9059819351 కస్టమర్ కేర్ : 022-40081572 ఆస్తి తనిఖీ చేయు తేది : 05-01-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 5.00 గం॥ల వరకు

ఇ-వేలం తేది అనగా ఇ-వేలం ప్రక్రియ ప్రారంభమైనప్పుడు లేదా ముందు తేది.07-01-2026లోగా పైన తెలిపిన మొత్తముతోపాటు చెల్లింపు తేదీనాటికి వడ్డీ మరియు అనుబంధ ఖర్చులను చెల్లించవల్సిందిగా లేని యెడల సదరు ఆస్తి వేలం వేయబడునని / విక్రయించబడునని తెలియజేస్తున్నాము.

ఆసక్తి గల బిడ్డర్లకు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్‌ను రూపొందించడంలో, డేటాను అప్‌లోడ్ చేయడంలో, బిడ్‌ను సమర్పించడంలో, ఇ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణ మొ॥ వాటి కొరకు సంప్రదించండి మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, సంప్రదించాల్సిన వ్యక్తి అసద్ ఖాన్, మొబైల్ నెం.: 7128695102, శ్రీ గౌరవ్ నంబూదిరి, మొబైల్ నెం.9833922941, Mr. GAURAV NAMBOODIRI <gaurav.n@samil.in> మరియు ఆస్తికి సంబంధించిన వివరముల కొరకు ఆఫీస్ పని వేళలలో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి, శ్రీ ఎమ్. కాశీ వీరాంజనేయులు, మొబైల్ నెం.9885888929 నందు సంప్రదించగలరు.

బకాయి శేషం ఏదేని ఉన్నచో ఏ కారణం చూపకనే తిరస్కరించు హక్కు అధీకృత అధికారికి కలదు. ఆన్‌లైన్ వేలం మా వేలం ఏజెన్సీ "శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్" యొక్క వెబ్‌సైట్ (https:// eauctions.Samil.in/home) పై నిర్వహించబడును. టెండరు దాఖలు / బిడ్ ఫారం పొందు / టెండరు తెరచు మరియు వేలం జరుగు ప్రదేశం కొరకు వెబ్‌సైట్ https://eauctions.Samil.in/home ను చూడండి. అమ్మకం యొక్క నియమ నిబంధనల వివరాలకై "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింకు https://www.shriramfinance.in/auction ను చూడండి.

గమనిక : "ఇందుమూలముగా తెలియజేయునదేమనగా "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" ఎన్‌సిఎల్‌టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" లో విలీనమైనది. తర్వాత 30-11-2022 తేదీనాటి పేరు మార్పుననుసరించి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్ ద్వారా 30-11-2022 నుండి వర్తింపుతో "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" యొక్క పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్చబడినది.

ప్రదేశం : గుంటూరు, తేది : 05-12-2025 అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్‌క్యాష్) ✆ 87907 41166.

FINANCIAL SERVICES

నూతన ఇండస్ట్రీ ఏర్పాటుకు కావలసిన Term Loans Working Capital పాత GST Returns పై OD, CC, E.P.C Loans Distributers Expotersకి Loans ఇప్పించబడును. ✆ 94944 02285.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూపు, GNT, వృద్ధులకు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట, బేబి కేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 9154085588, 9154935588.

REAL ESTATE

GENERAL

అమరావతి సీఆర్డీఏ & బ్యాంకింగ్ ఆఫీసులకి, క్వాంటమ్ కంప్యూటర్స్‌కి 8km దగ్గర గః 10500/-, హౌస్ 60 లక్షలు ఎకరం 80 లక్షలు 90523 45356.

LAND FOR SALE

GENERAL

1000 Sq.Yds CRDA allotted Villa plot for sale in Penumaka & KrishnayaPalem. Less than 1 km from the West Bypass road. Contact: 8179767425 for details. Serious parties only.

గుంటూరు- నరసరావుపేట రూట్ 26 KM, మేరికపూడి రెవెన్యూ, తారు రోడ్డుకు ఆనుకొని ఎకరా పొలం అమ్మబడును. రేటు: 50 లక్షలు. 90323 80696.

PLOT FOR SALE

GENERAL

605 Sqyrd (12.5 Cents), 10 Lakhs. 100 Acre Red Sandal Farm Land Venture @ Narasaroapet, Amaravathi. Ph: 9908228185.

Guntur, Kalyani Road 2nd lane (G.T.Road) Bishop Bungalow back side 400 Sq Yards for sale, East Facing Rs.80,000 per sq yard. Contact: 70324 73432.

గుంటూరు, పేరేచర్ల NRI ITకాలేజి ప్రక్కన ORR కి మధ్య APCRDA ప్లాట్లుకలవు. ప్లాట్ కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఫ్రీ. 77290 75959, 99591 27008.

TO LET

COMMERCIAL

GNT, లక్ష్మీపురం 4వ లైనులో డా॥ లక్ష్మణస్వామి హాస్పిటల్ ఎదురుగా; రాయపాటి కన్సల్‌టెన్సీ ప్రక్కన బిల్డింగ్ 10 గదులు (5+5) -2సైడ్స్ పోర్షన్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్‌కు అద్దెకు. ✆ 9849285744 & 7331136733.

JOBS

Wanted Civil Engineer. Exp. in 3 Yrs. Work at Chirala. Qly: Diploma/ B.Tech/ M.Tech. Cont: Assetpri Constructions. Ph: 7416488208.

Wanted Qualified Primary Teachers, Helpers & Receptionist. English fluency is must. Montessori EM School, GNT. 8121400100.

Wanted Office asst. (male) Qua: Any Degree with Computer knowledge. Maxmuller Publication Guntur. 9494161313.

శ్రీ మౌర్య క్యాటరర్స్ నందు పనిచేయుటకు అనుభవం గల సూపర్‌వైజర్స్ (M/F) కావలెను. ✆ 90009 97781.

గుంటూరు సిటీలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు హౌస్ కీపింగ్ స్టాఫ్, రూమ్‌బాయ్స్ కావలెను. 81858 26270, 83097 92186.

రాఘవ ఆటో ఫైనాన్సియర్స్ గుంటూరు, మంగళగిరి నందు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. వయస్సు: 21-35 శాలరీ: 15K-16K, TA, ఇన్సెంటివ్స్. అర్హత: ఇంటర్ ఆపైన. టూవీలర్ తప్పనిసరి. అనుభవమున్న వారికి ప్రాధాన్యత. 91547 46824, 91540 67714.

తెనాలిలోని ప్రముఖ సంస్థకు Tallyలో అకౌంట్స్ చేయగలిగిన అకౌంటెంట్స్ (M/F) కావలెను. కొత్తవారికి కూడా అవకాశం. ✆ 98483 42241.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K. ✆ 8977639662, 8977639663.

చీరాల పట్టణంలో నూతనంగా ప్రారంభంకానున్న వజ్రపూర్ణ ఆర్గానిక్ స్టోర్ నందు పనిచేయుటకు మహిళలు కావలెను. ఆసక్తిగల వారు ✆ 98668 99390.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు క్యాంపస్ ఇన్‌ఛార్జిస్, క్లాస్ ఇన్‌ఛార్జీగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయి ఉండాలి. సంప్ర. ఫోన్ నెంబర్: ✆ 89784 80429.

అజయ్ టెక్స్‌టైల్స్, కొత్తపేట గుంటూరు. పనిచేయుటకు హెల్పర్స్ (యువకులు) కావలెను. అః 10th/ ఇంటర్ పా/ఫె. జీతం: 10K 85558 93938.

గుంటూరు ఆయుర్వేదిక్ హాస్పటల్లో పనిచేయుటకు స్త్రీలు, పురుషులు కావలెను. 10th పాస్, జీతం: 15000 వరకు + బోనస్ ✆ 94408 70099.

గుంటూరు, హోల్‌సేల్ షాపులో పనిచేయుటకు మేల్ హెల్పర్స్ కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. అర్హత: 10th. 92464 81466.

పద్మప్రియ ఆటోఫైనాన్స్ నందు పనిచేయుటకు అనుభవం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ స్టాఫ్ కావలెను. 7లైను, గుంటూరువారి తోట, సాయికృష్ణ లాడ్జి ప్రక్కన, గుంటూరు. ✆ 93944 46449.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం

పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

హమ్మయ్య.. దారి బాగుపడింది

మరమ్మతులు చేస్తున్న దృశ్యం

తాడికొండ, న్యూస్‌టుడే: తాడికొండ గ్రామానికి నలువైపుల రహదారులు మొత్తం అధ్వానంగా మారాయి. గుంతలతో ఎత్తు పల్లాలతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సచివాలయం, హైకోర్టు ఉద్యోగులు, వందల మంది విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. దీనిపై గత నెల 3న 'గుంతల మయం.. నడవడమే నరకం', గత నెల 29న 'సంకేత [illegible]' శీర్షికలతో 'ఈనాడు'లో కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన అధికారులు తాడికొండ రహదారికి మరమ్మతులు చేపట్టారు. గుంతలు మొత్తం పూడ్చి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

తాడికొండ, న్యూస్‌టుడే: మోతడక గ్రామ ప్రధాన రహదారి సమీపంలో చెట్టు కొమ్మలు అడ్డుగా పెరిగాయి. ఈ సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి అనిల్ దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించిన పంచాయతీ కార్యదర్శి కార్మికులతో చెట్టు కొమ్మలు తొలగించారు.

తాడికొండ, న్యూస్‌టుడే: దామరపల్లి ప్రధాన మురుగు కాలువలో గడ్డి పెరిగి మురుగునీరు నిల్వ చేరింది. వ్యర్థాలు కుళ్లి దుర్వాసన వస్తోంది. ఈ సమస్యను ఈవోపీఆర్డీ రమణ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించారు. పంచాయతీ కార్మికులతో గడ్డి తొలగించారు. ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చేయించారు.

తుళ్లూరు, న్యూస్‌టుడే: అబ్బరాజుపాలెంలో సైడు కాలువల్లో మురుగు పేరుకుంటుందని 'మేమున్నాం మీకు తోడుగా' కార్యక్రమం ద్వారా స్థానికులు సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి శివ సత్యనారాయణ పారిశుద్ధ్య కార్మికులతో మురుగు కాలువల్లో పూడిక తీయించి దోమల నివారణకు మందు చల్లించారు.

మత్తు పదార్థాలతో జీవితం నాశనం

తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో నిరాదరణకు గురైన బాలలు మత్తుపదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గుడ్‌షెపర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ సుపీరియర్ సిస్టర్ మెర్సీజార్జ్ అన్నారు. తాడేపల్లి పరిధిలోని డోలాస్‌నగర్‌లో ఉన్న సంస్థ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆ సంస్థ ప్రతినిధులు అనూష, అనిల్‌కుమార్, ఇస్రాయేలు, నాగమణి, విజయలక్ష్మి, పోతురాజు పాల్గొన్నారు.

సేవా పథం.. స్ఫూర్తిదాయకం

ఎల్ఈడీ దీపాలను బహూకరిస్తున్న హరిదాసు

తాడేపల్లి, మంగళగిరి: మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితో మంగళగిరి మండలం నిడమర్రులోని వాలీబాల్ క్రీడా ప్రాంగణానికి ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల హరిదాసు ఎల్ఈడీ దీపాలను బహూకరించారు. ఈ మేరకు శుక్రవారం రూ.20 వేల విలువైన ఎల్ఈడీ దీపాలను క్రీడాకారులకు అందజేశారు. క్రీడల ద్వారా యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు లోకేశ్ కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కట్టెపోగు రాజీవ్, ఆనంద్, ఏసుబాబు, మహేంద్ర, గోవర్ధన్, పౌలురాజు పాల్గొన్నారు.

మంచికలపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మంచికలపూడి ప్రాథమికోన్నత పాఠశాలకు 'దోస్త్' సమన్వయకర్త గద్దె శ్రీనివాస్ రూ.13500 విలువైన బీరువాను వితరణగా అందించారు. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర పరికరాలు పెట్టుకునేందుకు దీన్ని వినియోగిస్తామని ప్రధానోపాధ్యాయుడు రాంబాబు తెలిపారు. దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ధాన్యం కొనక నష్టపోతున్న రైతులు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఈమని అప్పారావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్‌కేల ద్వారా కొనకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులు రూ.1300కే ధాన్యాన్ని కొంటున్నారని అన్నారు. సీఐటీయూ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నందున అందరూ తరలిరావాలని కోరారు. సీపీఎం మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, యేమినేని స్టాలిన్, నడకుదురు యోగేశ్వరరావు, జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యతోపాటు విధేయత, సంస్కారం నేర్పాలి

తాడేపల్లి, న్యూస్‌టుడే: విద్యతో పాటు విధేయత, సంస్కారాన్ని విద్యార్థులకు నేర్పించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం నూతక్కిలో నిర్వహించిన విజ్ఞాన విహార ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ విలువలతో విద్యార్థులను సంపూర్ణ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దేలా పాఠశాల కృషి చేస్తోందన్నారు. రోటరీ పూర్వ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్, మోహన్‌గుప్తా, సుధాకర్‌రెడ్డి, పాఠశాల అధ్యక్షుడు రఘురామరెడ్డి, వైస్ ఛైర్మన్ వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు.

సావనీర్ ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యకుమార్ తదితరులు

రైతులను దోచుకోవాలని చూస్తే సహించం

కాకుమాను, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు దోపిడీ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హెచ్చరించారు. ధాన్యం తేమ శాతం విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. కాకుమానులో శుక్రవారం ఆయన ధాన్యం విక్రయించిన రైతులకు పత్రాలను అందజేశారు. అయితే రైతులు ఆ సమయంలో ఎమ్మెల్యేకు సమస్యలను తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తేమ శాతం 17 వచ్చాక పరిశీలించి మిల్లుకు పంపుతుంటే అక్కడ 20 తేమ శాతం ఉందని తరుగు తగ్గించి దోపిడీ చేస్తున్నారన్నారు. ఇప్పటికే 2600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏఓ సుధాకర్ ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం టార్పాలిన్‌లను అందించారు. తెదేపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

వైద్యురాలి నియామకం

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ యూనిట్ వైద్యశాలకు డాక్టర్ ఎంఎన్ శ్వేతను నియమిస్తూ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏడాది పాటు వైద్యాధికారి ఇక్కడ విధులు నిర్వహిస్తారు.

ప్రకటన

నా క్లయింటు **కలకోట వెంకట సత్యనారాయణ రెడ్డి గారి కుమారుడు కలకోట నాగిరెడ్డి,** యిందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..
నా క్లయింటైన **కలకోట నాగిరెడ్డి** గారికి యన్.టి.ఆర్ జిల్లా, విజయవాడ, కంసాలి పేట కాపురస్తులు చిలుకూరి నారాయణశెట్టి గారి భార్య నందిపు వెంకట దుర్గ విజయ కుమారి పేరుమీద శ్రీ మంగళగిరి సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వ పుస్తకం, దస్తావేజు నెం.6890/2010రుగా విక్రయ దస్తావేజు రీత్యా వారికి సంక్రమించిన స్థిరాస్తిని **కలకోట నాగిరెడ్డి గారు** కొనుగోలు చేయుటకు విక్రయ అగ్రిమెంట్ చేసుకొనియున్నారు. ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిపై ఎట్టి క్లయిములు గానీ, అభ్యంతరములు గానీ ఉన్నచో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజులలోగా ఈ దిగువ చూపబడిన అడ్రసుకు తగిన సాక్ష్యాధారములతో లిఖితపూర్వకముగా రిజిష్టరు పోస్టు తిరుగు రశీదుతో తెలియపరచవలెను. ఎలాంటి అభ్యంతరములు రాని యెడల నా క్లయింటు **కలకోట నాగిరెడ్డి గారు నందిపు వెంకట దుర్గ విజయ కుమారి గార్ల** నుండి విక్రయ దస్తావేజును రిజిష్టరు చేయించుకొనగలరు. గడువు దాటి వచ్చిన క్లయిములకు నా క్లయింటుకు ఎలాంటి బాధ్యత లేదని చట్టరీత్యా చెల్లనేరవని ఇందుమూలముగా తెలియజేయడమైనది.
షెడ్యులు: గుంటూరు జిల్లా, మంగళగిరి సబ్-డి యిలాకా, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఏరియా, మంగళగిరి మండలం, చినకాకాని గ్రామ పంచాయతీ ఏరియాలో చేరిన చినకాకాని గ్రామ తాలూకా డి.నెం.33/ఎ, డి.నెం. 33/బి, డి.నెం. 33/సి వెరసి నెంబర్లు ఏకఖండముగా వుండి చినకాకాని డోర్ నెం. 5-129, ప్లాట్ నెం. 17రు ఉత్తరం వైపునగల చ.గ. 141.33లు గల స్థిరాస్తి ఖాళీ నివేశన స్థలమునకు హద్దులు. **తూర్పు:** గోలి వెంకటేశ్వర్లు గారి భూమి హద్దు అ.21.0లు, **దక్షిణం:** ప్లాట్ నెం. 17రు దాఖలా ఆస్తి హద్దు అ.53.0లు, **పడమర:** అ.33లు వెడల్పు గల జాయింటు రోడ్డు హద్దు అ.27.0లు, **ఉత్తరం:** దేశబోయిన అప్పయ్య గారి భూమి హద్దు అ.53.0లు. ఈ నాలుగు హద్దుల మధ్య చ.గ.141.33లు మరియు చ.మీ.118.16 గల స్థిరాస్తి ఖాళీ నివేశన స్థలం.

ఇట్లు, **కొంగర సాయి,** అడ్వకేట్ అండ్ నోటరీ, బెంజిసర్కిల్, విజయవాడ- 10, సెల్: 94400 30039
తేది: 05-12-2025

మంత్రి లోకేశ్ చొరవ.. అందిన యూరియా

చింతలపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: చింతలపూడి రైతుల సమస్యను ఆ గ్రామ సర్పంచి తాడిబోయిన రామకృష్ణ యూరియా కావాలంటూ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించడంతో రెండు రోజుల్లోనే గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి తొలి విడతగా శుక్రవారం 450 బస్తాల యూరియా వచ్చింది. రెండో విడత త్వరలో రానుందని సర్పంచి తెలిపారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

చింతలపూడి చేరుకున్న బస్తాలు

పల్లె వైద్యం.. పట్టక దైన్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు

మేడికొండూరు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, తుళ్లూరు, తాడికొండ, న్యూస్‌టుడే

ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలతో సతమతమవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 24 గంటలు పని చేయాల్సిన నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. సొంత భవనాలు లేకపోవడం, ఉన్నవి శిథిలావస్థకు చేరాయి. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో 'న్యూస్‌టుడే' బృందం కొన్ని ఆసుపత్రుల్లో పరిశీలన చేయగా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారులు వీటిని పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పెదనందిపాడు ఆసుపత్రి పైకప్పు ఇలా..

• **వైద్యుల కొరత:** తుళ్లూరు పీహెచ్‌సీలో కొన్నాళ్లుగా ఇద్దరు వైద్యాధికారుల కొరత ఉంది. ఫిరంగిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో ఇద్దరు పని చేశారు. వారిలో ఒకరిని కొన్నాళ్ల క్రితం డిప్యుటేషన్ ద్వారా గుంటూరు పంపారు. మందపాడు పీహెచ్‌సీలో ఒక గదిలో హోమియో వైద్యశాల ఉంది. వైద్యాధికారి సెలవులో ఉండగా ఇంఛార్జిని నియమించలేదు. సిబ్బంది మందులు ఇచ్చి పంపుతున్నారు. ముట్లూరు ఆసుపత్రిలో గతంలో ఇద్దరు వైద్యులు పని చేశారు. వారిలో ఒకరు డిప్యుటేషన్ ద్వారా గుంటూరు నగరం వెళ్లారు. కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 4 నెలలుగా ఒక వైద్యుడు విధులు నిర్వర్తిస్తున్నారు.

• **మందులు, పరికరాలు కొరత:** రక్తపోటు, మధుమేహం, కుక్క, పాము, కాటు మందులు కొన్నింట్లో కొరతగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల డెంగీ, టైఫాయిడ్ పరీక్షకు సంబంధించి వైద్య పరికరాలు లేవు. ఆయా సమస్యలతో నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు.

• **చీకటి పడితే తాళం:** 24 గంటలు పని చేయాలని నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. చీకటి పడితే ఆయా ఆసుపత్రులకు తాళం వేస్తున్నారు. మేడికొండూరు, మందపాడు, నుదురుపాడు, తాడికొండ, తుళ్లూరు ఆసుపత్రుల పరిధిలో రాత్రిళ్లు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి.

• **సొంత భవనాల కొరత:** మండలానికి సంబంధించి ఆసుపత్రి లేక వైద్య సిబ్బంది తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిరంగిపురంలో సొంత ఆసుపత్రి లేక హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లో వైద్యం చేస్తున్నారు. అవి ఇరుకుగా ఉండటంతో సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

• **భవనాలు శిథిలం:** పెదనందిపాడు, మేడికొండూరు పీహెచ్‌సీ, తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్ (ఆర్‌హెచ్‌సీ) భవనాలు శిథిలావస్థకు చేరాయి. పలుచోట్ల గోడలు బీటలు వారాయి. ఒక్కోచోట పైకప్పు పెచ్చులు బయటకు వచ్చాయి. వర్షం కురిస్తే అక్కడక్కడ నీరు కిందకు దిగుతుంది. ఒక్కోసారి సిమెంట్ పెచ్చులూడుతోంది. సిబ్బంది భయపడుతూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

తాడికొండ ఆరోగ్య కేంద్రం ఆవరణలో గడ్డి పెరిగి ఇలా..

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి పరిధిలోని సుందరపేట 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని అన్ని క్యాంటిన్, చైతన్యవాపోనం, ఇండస్ట్రియల్ కాలనీ, సుందరపేట, శివరామపురం, బాబూజగ్జీవన్ కాలనీ, ఇస్లాంపేట, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ డీఈఈ సురేష్‌బాబు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. * మంగళగిరిలోని టిప్పర్ బజార్, మస్తానబజార్, మార్కండేయ కాలనీ, కూరగాయల మార్కెట్‌రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు శనివారం అంతరాయం కలుగుతుందని ఆ శాఖ డీఈఈ సురేష్‌బాబు శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిరంగిపురం, న్యూస్‌టుడే: మండలంలోని వేములూరిపాడు, అమీనాబాద్ గ్రామాల్లో విద్యుత్తు లైన్ల మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామస్థులు సహకరించాలని కోరారు.

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వీరయ్య

దుగ్గిరాల, న్యూస్‌టుడే: వైకాపా పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చుక్క పల్లెపాలెంకి చెందిన వీరయ్యను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

తాడికొండలో విద్యార్థులతో కలిసి కేక్ కోస్తున్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

దుగ్గిరాల: పేరకలపూడిలో భోజనాలు చేస్తున్న తల్లిదండ్రులు

మంగళగిరి: వీవర్స్‌కాలనీ పాఠశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఆరుద్ర భూలక్ష్మి

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం

తాడికొండ, న్యూస్‌టుడే: విద్యార్థులు, తల్లిదండ్రుల రాకతో పాఠశాలలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. నియోజకవర్గాలవ్యాప్తంగా 'మెగా పేరెంట్స్, టీచర్స్ 3.0' సమావేశాలు శుక్రవారం జరిగాయి. తాడికొండలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. కూటమి పాలనలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయ్‌శేఖర్,ఎంఈవో ఇందిర, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: వడ్డేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం కాకుమాను జోజప్ప, మంగళగిరి రహదారి బంగ్లా వద్ద ఉన్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం శ్రీనివాసరావు సమావేశాలకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తెదేపా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. మంగళగిరి వీవర్స్ కాలనీలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి పాల్గొని మాట్లాడారు. * మంగళగిరి బాప్టిస్టుపేటలోని బీఎఫ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల విద్యాబోధనలకు అవసరమైన స్టడీ ఎన్‌లెర్న్ ఎడ్యుకేషన్ ఫ్యానళ్లను మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితో తెదేపా పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి కొదమల సురేష్ బాబు శుక్రవారం బహూకరించారు. మంగళగిరి రహదారి బంగ్లా వద్ద ఉన్న [illegible] ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కనకమహాలక్ష్మిను నాయకులు సత్కరించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పాఠశాలల మాక్ అసెంబ్లీలో మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా కనకమహాలక్ష్మి అద్భుతంగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకుంది.

దుగ్గిరాల, న్యూస్‌టుడే: పేరకలపూడి, దుగ్గిరాల బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో [illegible] ఎంఈవో కాజ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తుళ్లూరు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు: తుళ్లూరు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, మేడికొండూరు మండలాల వ్యాప్తంగా సమావేశాలు వేడుకగా జరిగాయి. విద్యాశాఖ అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ప్రమాదాల 'బాట'

నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లే రహదారి నుదురుపాడు సమీపంలో కోతకు గురైంది. నిత్యం ఇటుగా వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధానంగా రాత్రివేళ ప్రయాణించే ద్విచక్రవాహనదారులు దీన్ని గమనించక ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ చూపి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, ఫిరంగిపురం

కలవరపెడుతున్న రోడ్డు

ఆలయ అభివృద్ధికి వితరణ

దుగ్గిరాల, న్యూస్‌టుడే: కంఠంరాజుకొండూరు మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి గుంటూరుకు చెందిన చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు, నవరత్నకుమారిలు శుక్రవారం రూ.1,02,555లను వితరణగా అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సుబ్రహ్మణ్యం దాతకు అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించారు.

దాత కుటుంబానికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న అర్చకుడు సుబ్రహ్మణ్యం

సెంటున్నర వద్దంటే... 3 సెంట్లు స్థలం ఇస్తాం

కాకుమాను, నూస్‌టుడే: గృహ నిర్మాణం విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. కాకుమానులో శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2019-24 మధ్య జగనన్న కాలనీ పేరు మీద సెంటున్నర పట్టాలు ఇచ్చారని, చాలా మందికి ఆయా చోట్లకు వెళ్లేందుకు ఆసక్తి లేదన్నారు. ఈ మేరకు పంచాయతీ తీర్మానం చేయాల్సి ఉందన్నారు. వైకాపా సర్పంచుల ఉన్న గ్రామాల్లో గ్రామ సభ జరిపి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఆ తరువాత ఆ పట్టాలను రద్దు చేసి అర్హత కలిగి ఉన్న వారికి 3 సెంట్లు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక వేళ సెంటున్నర స్థలంలో ఇల్లు నిర్మించుకుంటామంటే ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేస్తుందన్నారు. నల్లమడ వాగు ఆధునికీకరణ కోసం సీఎం చంద్రబాబు నిధులు మంజూరుకు అనుమతి ఇచ్చారన్నారు. 123 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయన్నారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభం అవుతాయన్నారు. రిజిస్ట్రేషన్ విలువపై రెండున్నర రెట్లు ఎక్కువ ఇస్తారన్నారు. తొలుత 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 4,17,618 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల నుంచి పింఛన్లు, గృహ నిర్మాణాలు, భూములకు సంబంధించి అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఉదయం 10.30 గంటలకు రావాల్సిన ఎమ్మెల్యే మధ్యాహ్నం 12.20 గంటలకు రావడంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. తహసీల్దారు వెంకట స్వామి, ఎంపీడీవో యుగకీర్తి, సర్పంచి ప్రసాద్, తెదేపా మండల అధ్యక్షుడు రామ్‌గోపాల్, కెడబ్ల్యూడీ ప్రాజెక్ట్ వైస్ ఛైర్మన్ సునీల్ చౌదరి, తెదేపా నాయకులు వీరయ్య చౌదరి, అగస్టిన్‌బాబు, పూర్ణచంద్రరావు, వెంకటేశ్వరరావు , కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే రామాంజనేయులు, అధికారులు

పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలిచ్చి.. పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ కోరారు. మంగళగిరి సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ కార్యదర్శి వీసం జవహర్‌లాల్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారందరికీ మంత్రి లోకేశ్ ఎన్నికల ముందు పట్టాలిస్తానని హామీ ఇచ్చారని.. దాన్ని నెరవేర్చాలని కోరారు. ఇప్పటి వరకు మూడు వేల మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇంకా నియోజకవర్గంలో 17 వేల మంది వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎం రవి, బూరగ వెంకటేశ్వర్లు, జొన్నా శివశంకరరావు, జేవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి నేతాజీ

సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోండి

మేడికొండూరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుతో పాటు, భావవ్యక్తీకరణ, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ క్యాడిస్టర్ అధినేత శ్రీహరి బండా పేర్కొన్నారు. విశదల అడ్డరోడ్డు సమీపంలోని ఎన్ఆర్ఐటీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జాన్ డీర్ (ట్రాక్టర్స్) ప్రతినిధి రాజి మాట్లాడుతూ గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థీ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల అకడమిక్ డైరెక్టర్ కోటా శ్రీనివాస్, వైద్యులు కల్పనా, ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న శ్రీహరి

పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తాం

కాకుమాను, న్యూస్‌టుడే: కాకుమానులో బాలికల గురుకుల పాఠశాలకు చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. కాకుమానులో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ కింద ఆట మైదానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రిన్సిపల్ ఇందిరా, అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పశువైద్య శిబిరానికి స్పందన

గుంటూరురూరల్, న్యూస్‌టుడే: రాష్ట్రీయ గోకుల్ మిషన్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ఓబులనాయుడుపాలెంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి సుధాకర్ శిబిరాన్ని ప్రారంభించి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. పశువైద్యాధికారులు చలపతి, ఈశ్వరరెడ్డి, వైద్యులు మల్లయ్య, రాజు పాల్గొన్నారు.

మహిళలకు నాయకత్వ లక్షణాలు అవసరం

పుల్లడిగుంట(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్)లో పీజీ పూర్తి చేసుకున్న తొలిబ్యాచ్ విద్యార్థినులకు శుక్రవారం 'ట్రైల్ బ్లేజర్స్-2025' కార్యక్రమంలో ధ్రువపత్రాలు అందజేశారు. కళాశాల ఛైర్మన్ మలినేని పెరుమాళ్లు మాట్లాడుతూ పరిశ్రమలు, కేంద్రీకృత పాఠ్యాంశాల ఆధారంగా ఇక్కడ బోధనాంశాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యఅతిథి సక్కు గ్రూప్ డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ మహిళలు నాయకత్వ లక్షణాలతో అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.

విద్యార్థినికి ధ్రువీకరణ పత్రం అందిస్తున్న మలినేని పెరుమాళ్లు

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

ఫిరంగిపురం న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారు నుదురుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాయాలపాలైన మహిళను నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరించారు.

యువకుడి అదృశ్యం

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరిలో ఓ యువకుడు అదృశ్యం కావడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈనెల నాలుగో తేదీ రాత్రి నుంచి శ్రీను అనే యువకుడు కనిపించకుండా పోవడంతో అతని ద్విచక్ర వాహనాన్ని లక్ష్మీ నృసింహ స్వామి కాలనీ సమీపంలో గుంటూరు కాలువ వద్ద బంధువులు గుర్తించారు. దీంతో జరిగిన ఘటన పై కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. వాహనం కాలువ వద్ద లభించడంతో ప్రమాదవశాత్తూ కాలువలో పడి ఉండవచ్చునే అనుమానంతో శుక్రవారం ఉదయం నుంచి కాలువలో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. వాహనం వదిలి ఎటైనా వెళ్లిపోయాడా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అతివల ఎదుగుదలకు తోడ్పడాలి

గుంటూరురూరల్, న్యూస్‌టుడే: 'చిప్స్' కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఉమెన్ గ్రీవెన్స్‌సెల్ ఆధ్వర్యంలో 'మహిళల సమగ్ర అభివృద్ధి, భావోద్వేగ సమతుల్యత, వారి భద్రత' అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి సైకాలజిస్టు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ బాలికను శక్తిమంతం చేయటం అంటే ఆమెకు కేవలం విద్య ఇవ్వటమే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, నైతిక విలువలు, ఆర్థిక అవగాహన, నాయకత్వ నైపుణ్యాలు కల్పించి అన్ని రంగాల్లో ఎదగటానికి అవకాశం ఇవ్వాలన్నారు. ప్రిన్సిపల్ విద్యాధర, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం సీతామహాలక్ష్మిని యాజమాన్య ప్రతినిధులు సత్కరించారు.

సైకాలజిస్టు సీతామహాలక్ష్మిని సత్కరిస్తున్న ప్రిన్సిపల్ విద్యాధర తదితరులు

Union Bank of India — నల్లపాడు బ్రాంచి-19251
డి.నెం.1-70, వేణుగోపాలస్వామి గుడి రోడ్డు, నల్లపాడు, గుంటూరు-522005. ఫోన్ : 0863-2596216
Email: ubin0819255@unionbankofindia.bank

స్వాధీనత ప్రకటన

రూలు 8(1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 ప్రకారం(స్థిరాస్తుల కొరకు)
సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లపాడు బ్రాంచి** యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారుడు సదరు చట్టంలోని సెక్షన్ 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ **ఋణగ్రహీత: మెస్సర్స్ సుజాత ఏజెన్సీ (యజమాని : శ్రీ పొట్లపల్లి సాయి రూపేష్ రెడ్డి),** చిరునామా : డి.నెం.13-10-442, యన్‌టిఆర్ స్టేడియం దగ్గర, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-522005 మరియు **హామీదారురాలు: శ్రీమతి తళ్ళా మనీష,** నివాసము : డి.నెం.1-45, అంకిరెడ్డిపాలెం, గుంటూరు-522005 గార్లను బకాయిసొమ్ము **ది.02-11-2024** నాటికి **రూ.34,17,772.19 పై॥ (అక్షరాలా ముప్పైనాలుగు లక్షల పదిహేడు వేల ఏడు వందల డెబ్బైరెండు రూపాయలు మరియు పంతొమ్మిది పైసలు మాత్రము) మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు ఇతర ఖర్చులు** నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **ది.04-11-2024 న డిమాండు నోటీసు జారీచేయడమైనది.**
బకాయిసొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4)తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూలు 8 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని **ది.03-12-2025 న స్వాధీనం చేసుకోవడమైనదని** ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయడమైనది.
సదరు ఆస్తికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా బకాయి పడిన సొమ్ము **ది.31-10-2025 నాటికి రూ.39,18,693.44 పై॥ (అక్షరాలా ముప్పై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభైమూడు రూపాయలు మరియు నలభైనాలుగు పైసలు మాత్రము) మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు ఇతర ఖర్చులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లపాడు బ్రాంచి, గుంటూరు** వారి ఛార్జీకి లోబడి ఉంటాయని ఇందుమూలముగా ముఖ్యముగా ఋణగ్రహీతలను మరియు సాధారణ ప్రజానీకాన్ని హెచ్చరించడమైనది.
సదరు చట్టంలో సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ప్రకారం ఋణగ్రహీత తనఖా ఆస్తులను గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టిసారించవలసి ఉన్నది.

తనఖాపుంచిన ఆస్తి వివరాలు

గుంటూరు జిల్లా, నల్లపాడు సబ్‌డిస్ట్రిక్ట్, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా, అంకిరెడ్డిపాలెం గ్రామము, డి.నెం.79 నందు మొత్తం ఎ.0.45 సెంట్ల విస్తీర్ణములో 480 చ॥గ॥ల (సమీప డి.నెం.25-25-80) విస్తీర్ణమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు **(దస్తావేజు ప్రకారం) : తూర్పు :** యర్రం బిందు మాధవికి చెందిన ఆస్తి; **దక్షిణం :** 30 అ॥ల వెడల్పుగల రోడ్డు, **పడమర :** కొండమాడుగుల పవన్ కుమార్ రెడ్డికి చెందిన ఆస్తి, **ఉత్తరం :** మళ్ళు వెంకటేశ్వరరెడ్డి, దేవగిరి వీరారెడ్డి లకు చెందిన స్థలము. **పై హద్దుల మధ్యగల 480 చ॥గ॥లు లేదా 401.32 చ॥మీ॥ల విస్తీర్ణముగల స్థలము మాత్రమే.**

స్థలం: నల్లపాడు — సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి
తేది: 03-12-2025 — యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లపాడు బ్రాంచి, గుంటూరు జిల్లా.

(c) eenadu

తెనాలి

•తెనాలి •పొన్నూరు

ప్రాంగణ ఎంపికల్లో 48 మందికి ఉద్యోగాలు

కొలువులు సాధించిన విద్యార్థులతో కళాశాల యాజమాన్యం

చేబ్రోలు, న్యూస్‌టుడే: చేబ్రోలులోని ఆర్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బెంగళూరు టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 48 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపల్ కృష్ణయ్య తెలిపారు. రెండు రోజుల పాటు సంస్థ ప్రతినిధులు ఆన్‌లైన్ పరీక్ష, బృంద చర్చలు నిర్వహించిన అనంతరం శుక్రవారం నియామక పత్రాలు అందించారని చెప్పారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ, అధ్యాపకులు అభినందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? తెనాలి మార్కెట్ ఏరియా రాములవారి గుడి సమీపంలో మ్యాన్ హోల్ మూత ప్రమాదకరంగా ఉంది. **- సుబ్రహ్మణ్యం, తెనాలి.** ✔ సరిచేయిస్తాం. ? తెనాలి బస్టాండ్ సమీపంలోని నాలుగు వరుసల రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదు. **- మురళి, గంగానమ్మపేట** ✔ మరమ్మతులు చేయిస్తాం. **- రామఅప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్,**

★ తెనాలి ఐతానగర్ వైఎస్ఆర్ కూడలిలో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు.

★ తెనాలి బాలాజీరావుపేటలోని లారీ స్టాండ్ మార్గంలో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించి.. సమస్య పరిష్కరించారు.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

? పొన్నూరు పరిధిలోని రైలుపేటలో వీధి దీపం వెలగడం లేదు. మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. **- ఎన్.సుబ్బారావు, రైలుపేట.** ✔ వీధి దీపాన్ని బాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. **-షేక్ హసీనా, పురపాలక సంఘం సహాయ ఇంజినీరు** ? పొన్నూరు పరిధిలోని 11వ వార్డులో చెత్తను రెండు రోజులుగా తొలగించలేదు. **- పి.రవీంద్రబాబు, 11వ వార్డు** ✔ చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. **- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి**

★ పట్టణ పరిధిలోని 14వ వార్డులో మురుగు నీటి కాలువలో చెత్త పేరుకుందని అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. కార్మికులతో పూడిక తీయించారు.

- న్యూస్‌టుడే పొన్నూరు

నిఘా పెట్టి చర్యలు తీసుకోండి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్లస్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం విద్యార్థినులతో మాట్లాడిన క్రమంలో కొన్ని ఫిర్యాదులు అందాయి. కొంత మంది యువకులు రోడ్లపై చేరి కామెంట్లు చేస్తున్నారని.. ఉదయం, సాయంత్రం వేళ బస్సులు, ఆటోలు ఆగే చోట, కూడలి, వంతెన వద్ద ఉండి ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఆయనకు చెప్పారు. వెంటనే గ్రామీణ పోలీసులను పిలిపించి మంత్రి సత్వరం దీనిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: సిరివెన్నెల గ్రూపు అధ్యక్షురాలు, ఆర్పీ ఇద్దరు కలిసి సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని సభ్యులు వాపోయారు. సమస్యను పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని శుక్రవారం వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

అలా చూపించి.. ఇలా కాజేశారు..

రూ.7.50 లక్షలు పక్కదారి పట్టించిన ఆర్పీలు, అధికారులు

- పట్టణం : పొన్నూరు
- పొదుపు సంఘాల సంఖ్య : 1,728
- పొదుపు సంఘ సభ్యులు : 17,123
- ఆర్పీలు : 47 ● ఎస్ఎల్ఎఫ్‌లు : 31
- రుణం మంజూరు : రూ.15.50 లక్షలు

పొన్నూరు, న్యూస్‌టుడే

గత వైకాపా పాలనలో మెప్మా కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. బినామీల పేర్లతో రూ.కోట్ల రుణాలను స్వాహా చేశారు. మెప్మా అధికారులు, ఆర్పీలు కలిసి సభ్యుల పేరుతో లక్షలాది రూపాయల రుణాలను స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023-2024లో అప్పటి వైకాపా ప్రభుత్వం పట్టణ స్వయం వృద్ధి పేరుతో నూతనంగా వ్యాపారం చేసుకునే సభ్యులకు రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో కొంత మంది వ్యాపారాలు ప్రారంభించారు.

పొన్నూరులోని మెప్మా కార్యాలయం

సభ్యుల పేరుతో పక్కదారి..

ఎన్నికల సమీపిస్తుండటంతో అప్పటి వైకాపా పాలకులు మహిళలను ఆకర్షించేందుకు పట్టణ పరిధిలోని ప్రతి ఎస్ఎల్ఎఫ్‌కు రూ.50 వేలు రుణాలు మంజూరు చేశారు. అప్పటి వైకాపా మహిళా నేతలు సిఫార్సు చేసిన సభ్యులకే రుణాల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. అప్పటి మెప్మా అధికారులు, ఆర్పీలు కుమ్మక్కై వైకాపా మహిళా నేతల అండతో రుణాలను కొంత మంది సభ్యులకు పంపిణీ చేయలేదు. సభ్యులకు అందించాల్సిన రుణాలను సభ్యుల పేరుతో సుమారు 15 మంది ఆర్పీలు పక్కదారి పట్టించారు. రూ.7.50 లక్షలు చేతి వాటం ప్రదర్శించారు. రుణాలు మంజూరైన వారి నుంచి అప్పటి అధికారులు రూ.5 నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. రుణాల మంజూరుపై అధికారులు విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఆర్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

విచారించి నివేదిక ఉన్నతాధికారులకు పంపిస్తాం.. దీనిపై సిటీ మిషన్ మేనేజర్ సజ్జా వెంకట శివనాగేశ్వరమ్మను న్యూస్‌టుడే వివరణ కోరగా.. ఇటీవలే బాధ్యతలు తీసుకున్నానని, రుణాల పంపిణీ విషయం తెలియదని, విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని చెప్పారు.

ఎంఫార్మసీ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో ఆగస్టులో నిర్వహించిన ఎంఫార్మసీ సప్లిమెంటరీ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 31 మంది రెండో దాంట్లో 384 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జవాబు పత్రాల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 15లోపు ఒక్కో పేపర్‌కు రూ.2190 చెల్లించాలని సీఈ తెలిపారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)



అత్యధికం:1500

అత్యల్పం:1000

సగటు:1300

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

విద్యతో పేదరికం దూరం

మాట్లాడుతున్న డీడీవో పిచ్చిరెడ్డి, పక్కన బోయపాటి వెంకటరమణ, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు

పెదకాకాని, న్యూస్‌టుడే: విద్యతోనే పేదరికం దూరం అవుతుందని గుంటూరు డీడీవో వై.పిచ్చిరెడ్డి తెలిపారు. పెదకాకాని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన 'మెగా పేరెంట్స్..టీచర్స్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పిల్లల్లో దాగున్న సృజనాత్మకతను ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా నిరంతరం కష్టపడాలని సూచించారు. రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ సభ్యుడు బోయపాటి వెంకటరమణ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌రావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పాఠశాలల బలోపేతానికి కృషి

చేబ్రోలు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. మండలంలోని నారాకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎంశ్రీ నిధులు రూ.21 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పలు సైన్సు నమూనాలను పరిశీలించారు. హ్యాండ్‌బాల్ క్రీడలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అనంతరం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తరగతి గదులు సరిపోవడం లేద-న్నాయని, తాగేందుకు సరైన తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గుంటూరు రూరల్ మండలం బుడంపాడు నుంచి సుమారు 200 మంది ఈ పాఠశాలకు వస్తున్నామని నిత్యం ఉదయం ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని, పాఠశాల వద్ద కాకుండా నారాకోడూరు కూడలి వద్దే దించేస్తున్నారని చెప్పారు. సమస్యలను ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. విద్యా కమిటీ ఛైర్మన్ గోవింద్, తహసీల్దార్ శ్రీనివాసశర్మ, ఎంపీడీవో ఉషారాణి, ఎంఈవోలు చలపతిరావు, సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండలు, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మహిళా వాలీబాల్ పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభిస్తున్న అతిథులు, అధ్యాపకులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళా వాలీబాల్ పోటీలు శుక్రవారం తెనాలి జేయంజే మహిళా కళాశాలలో ప్రారంభమయ్యాయి. ప్రీతమ్ ప్రకాష్, గొరికంటి, కృష్ణవేణి, సిస్టర్ శాంత, సిస్టర్ రోష్ని, అరుణ సుజాత, రవీందర్ తదితరులు పర్యవేక్షించారు. గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట కళాశాలల నుంచి వచ్చిన జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. నాకౌట్ కమ్ లీగ్ పోటీల్లో తొలి దశ అనంతరం జేయంజే, బాపట్ల కళాశాల జట్ల మధ్య జరిగిన పోటీలో జేయంజే జట్టు విజయం సాధించింది. పోటీలు శనివారం కూడా కొనసాగనున్నాయి.

ధాన్యం అమ్మిన 24 గంటల్లోపు నగదు జమ

ఏవోతో మాట్లాడుతున్న జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

పొన్నూరు, న్యూస్‌టుడే: ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 24 గంటల లోపు నగదు జమ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మునిపల్లెలో ధాన్యం కొనుగోలును ఆయన పరిశీలించారు. అనంతరం దొప్పలపూడి అడ్డరోడ్డు, పచ్చలతాడిపర్రు ప్రాంతాల్లోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తుపాను హెచ్చరికలు లేవని, ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించి రైతు సేవ కేంద్రాల ద్వారానే ధాన్యం అమ్ముకునే విధంగా చూడాలని అధికారులకు తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కోమలి పద్మజ, తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్, ఏవో రాజవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తరలింపులో అలసత్వం తగదు

చేబ్రోలు, న్యూస్‌టుడే: ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించే విషయంలో ఆలస్యం చేస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అంతకముందే గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ తులసి పరిశీలించి వెంటనే కాకుమాను మండలంలోని శ్రీబాలాజీ రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయి సిబ్బంది రవాణా ట్రాక్టర్లు దొరకలేదని సాకుతో ధాన్యం తరలించకపోవడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు సిబ్బంది, కొంతమంది ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై ధాన్యాన్ని తరలించే విషయంలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ శ్రీనివాసశర్మ, ఇన్‌ఛార్జి ఏవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం.. సంక్షేమ పథకాలు అందిస్తాం

అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరిస్తామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ హామీనిచ్చారు. తెనాలి తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ అంశాలపై 15 అర్జీలు అందినట్లు తెలిపారు. నాయకులు ఖుద్దూస్, మహేష్ తదితరులు ఉన్నారు. బాలికోన్నత పాఠశాల్లో సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రం అందించారు.

నీటి వృథా అరికట్టరూ..!

నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో తాగునీటి పైపులైనుకు లీకు ఏర్పడి నీరు వృథాగా పోతున్నాయి. కలుషితం కాక ముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, పొన్నూరు

ఉపాధ్యాయుల్లో క్రీడోత్సాహం

నేటి నుంచి మండల స్థాయి పోటీలు

కొల్లిపర, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల్లో క్రీడోత్సాహం సంతరించుకుంది. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత, జిల్లాపరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు పోటీల్లో తలపడనున్నారు. మండల స్థాయిలో ప్రారంభమై, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కొనసాగనున్నాయి.

సాధనలో ఉపాధ్యాయులు

మండలం	ప్రాథమిక పాఠశాలలు	హైస్కూళ్లు	పోటీల్లో తలపడే వారు
కొల్లిపర	39	6	24
తెనాలి అర్బన్ రూరల్	80	17	90

✿ శనివారం మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. 9, 10 తేదీల్లో డివిజన్ స్థాయిలో, 14, 15 తేదీల్లో జిల్లాస్థాయిలో పోటీలు మంగళగిరిలో జరగనున్నాయి. క్రీడా జట్టులో (బృందంలో) మండల విద్యాశాఖాధికారి, ఇద్దరు పీడీలు సభ్యులుగా క్రియాశీలక పాత్ర పోషిస్తారు.

సాహసయాత్రకు ఎంపిక

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందిస్తున్న ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు ప్రసన్న లక్ష్మి, వెంకటేష్, బిందు భార్గవి, నరేష్, కార్తికేయ శ్రీరామ్, రవీంద్రనాథ్, కీర్తి, ఎస్తేర్ రాణి, హేమ, మహేంద్ర సాహసయాత్రకు ఎంపికయ్యారు. ఈ నెల 9 నుంచి 18 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇనిస్టిట్యూట్ మౌంటనీరింగ్, అలైడ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని రివర్ రాఫ్టింగ్ సెంటర్ నిర్వహించే సాహసయాత్రకు ఎంపికైనట్లు ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త ఆచార్య దివ్యతేజోమూర్తి చెప్పారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ శుక్రవారం అభినందించారు. విజయవంతంగా యాత్ర ముగించుకొని రావాలని ఆకాంక్షించారు. రెక్టార్ ఆచార్య శివరామ్‌ప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, మద్దినేని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువత జాబ్ మేళాలో భాగస్వాములవ్వాలి

జాబ్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్

పొన్నూరు, న్యూస్‌టుడే: ఈ నెల 12వ తేదీన వెలగ నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాలో నిరుద్యోగ యువత భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సూచించారు. శుక్రవారం మండల పరిధి చింతలపూడిలో జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి కొండ సంజీవ్‌రావు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

పశువైద్య శిబిరానికి స్పందన

గుంటూరురూరల్, న్యూస్‌టుడే: రాష్ట్రీయ గోకుల్ మిషన్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ఓబులనాయుడుపాలెంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి సుధాకర్ శిబిరాన్ని ప్రారంభించి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. పశువైద్యాధికారులు చలపతి, ఈశ్వరరెడ్డి, వైద్యులు మల్లయ్య, రాజు పాల్గొన్నారు.

ధాన్యం కొనక నష్టపోతున్న రైతులు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఈమని అప్పారావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్‌కేల ద్వారా కొనకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులు రూ.1300కే ధాన్యాన్ని కొంటున్నారని అన్నారు.

పేరుకు పోయిన చెత్త తొలగించాలి

పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టుయార్డుకు తరలిస్తున్న చెత్త పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తుందని.. దీనిని వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జె. రామఅప్పలనాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం 4వ వార్డులో పర్యటించి పలు సూచనలు చేశారు. బయో మైనింగ్ పనులు పూర్తయిన స్థలంలో శుభ్రం చేయాలని గుత్తేదారుకు సూచించారు. టెండర్ నిబంధనల ప్రకారం వార్డులో కాలువ నిర్మించాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

వైద్యురాలి నియామకం

మంగళగిరి: మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ యూనిట్ వైద్యశాలకు డాక్టర్ ఎంఎన్ శ్వేతను నియమిస్తూ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులిచ్చింది. ఏడాది పాటు వైద్యాధికారి ఇక్కడ విధులు నిర్వహిస్తారు.

ఆత్మీయ సమావేశం.. ఆనంద పరవశం

బాలికోన్నత పాఠశాల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

సందడిగా మెగా పీటీఎం

చిన్నారి మాటలపై సంతోషం వ్యక్తం చేస్తున్న మంత్రి మనోహర్, అధికారులు

న్యూస్‌టుడే బృందం: నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు శుక్రవారం తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో సందడిగా జరిగాయి. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకుని, పిల్లలు, టీచర్లతో కలిసి భోజనాలు చేశారు. అంగలకుదురు పాఠశాల్లో పీఎంశ్రీ నిధులు రూ.15.58 లక్షలతో నిర్మించిన ల్యాబ్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. తెనాలి పురపాలక బాలికోన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించిందని చెప్పారు. ఈ పాఠశాల్లో అసంపూర్తిగా ఉన్న భవంతి పనులను పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ఉప విద్యాశాఖాధికారిణి శాంతకుమారి, మండల విద్యాశాఖాధికారులు లక్ష్మీనారాయణ, జయంతిబాబు, ప్రధానోపాధ్యాయిని అనురాధ, సర్పంచి రాజ్యలక్ష్మి, ఉప సర్పంచి కనగాల నాగభూషణం, గణేష్ యూత్ వీరవల్లి మురళి, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మున్నంగిలో ఎంపీటీఎం ఆకృతిలో..

❖ విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేశారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చింతలపూడి హైస్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో మిఠాయిలు, బహుమతులు అందిస్తూ..

కొల్లిపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేంద్రకుమార్

త్వరలో అందుబాటులోకి పోలీస్ ఔట్ పోస్టు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి పట్టణ మారీసుపేట రెండు గేట్ల మధ్య ఉన్న పోలీస్ ఔట్ పోస్టు తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఏదైనా సమస్య తలెత్తితే సత్వరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సుమారు 12 సంవత్సరాల కిందట ఇక్కడ పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉండేవారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దీనిని మూసేశారు. వాస్తవానికి ఈ పోస్టు మారీసుపేట, ఆర్ఆర్‌నగర్, సీఎం కాలనీ, పినపాడు తదితర కీలక ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలకు అండగా ఉండేది. చెంతనే పోలీసులు ఉన్నారనే ధైర్యం ప్రజలకు ఉండేది. ఈ పోస్టు వల్ల అప్పట్లో ఈ ప్రాంతాల్లో బహిరంగ మద్యపానం, ఇతర గొడవలు తగ్గాయి. దీనిపై 'ఈనాడు'లో కథనాలు ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో డీఎస్పీ జనార్దనరావు, సీఐ సాంబశివరావు తిరిగి దానిని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరమ్మతులు పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో తిరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని డీఎస్పీ తెలిపారు.

వంతెనకు మరమ్మతులు

పొన్నూరు, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని శాంతినగర్-అంబేడ్కర్‌నగర్ మార్గంలో మురుగు కాలువపై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారగా... గత వైకాపా పాలనలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారని ఈ ఏడాది మే 12న 'నాటి నిర్లక్ష్యం.. ప్రయాణికులకు శాపం' శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనికి పురపాలక సంఘ అధికారులు స్పందించి వంతెన మరమ్మతులకు రూ.2 లక్షల నిధులు కేటాయించి మరమ్మతులు పూర్తి చేశారు.

క్రైం కార్నర్

ఇసుక ట్రాక్టరు సీజ్

కొల్లిపర, న్యూస్‌టుడే: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టరును సీజ్ చేసినట్లు ఎస్సై ఎన్‌పీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. బొమ్మువానిపాలెం ఇసుక రేవు నుంచి అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయని సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని చెప్పారు. ఉచిత ఇసుక తరలింపులకు అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు.

మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

కొల్లిపర, న్యూస్‌టుడే: పిల్లలకు భోజనం ఇచ్చి వస్తానని వెళ్లిన తన భార్య తిరిగి రాలేదంటూ భర్త నుంచి ఫిర్యాదు అందిందని కొల్లిపర ఎస్సై ఎన్‌సీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లిపరకు చెందిన వెంకటేశ్వరరావుకు వివాహమై ఎనిమిది సంవత్సరాలు గడుస్తోంది. ఇద్దరు పిల్లలున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇచ్చి వస్తానని చెప్పిన తన భార్య మళ్లీ తిరిగి రాలేదని.. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్లెపాడులో అగ్ని ప్రమాదం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి మండలం మల్లెపాడులో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. పరిసరాల్లోని పొలాల్లో ఎండు గడ్డికి కొందరు రైతులు నిప్పు పెట్టిన క్రమంలో మంటలు ఎగసిపడి మోటారు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

బంగారు నగల చోరీ

కొల్లిపర, న్యూస్‌టుడే: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. చెముడుబాడుకు చెందిన తుంగల వీరరాఘవమ్మ వ్యవసాయ పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్నం వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా 35 గ్రాముల బంగారు నగలు నాంతాడు, చెవిబుట్టలు, రెండు ఉంగరాలు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసుల నమోదు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఒకే వాహనంపై నలుగురు ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మైనర్లు వాహనాలు నడపడం తదితరాలపై రవాణ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. పట్టణంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

డాక్యుమెంట్స్ పోయినవి

జాలా అబ్రహం S/o జ్ఞానసుందరరావు (లేటు) D.No: 24-5-59/9, ITI రోడ్, చినరావూరు, తెనాలి వారికి చెందిన ఆస్తి తాలుకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ నెం: 647/1955, లింక్ డాక్యుమెంట్స్ నెం: 2848/1946లు తెనాలి గంగానమ్మపేటలో జిరాక్స్ కొరకు తీసుకువెళ్ళగా పోయినవి. ఎవరికైనా దొరికినచో దయచేసి తెలుపగలరు.

✆: 98851 09496

(c) eenadu

గుంటూరు తూర్పు

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

పట్నంబజారు: విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం పాతగుంటూరులోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ మస్తాన్ ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్లబజారు, వినోభనగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

గుంటూరు నగరం: మానస సరోవరంలో చేపట్టిన పనుల కారణంగా నందివెలుగురోడ్డు, జామియానగర్, జియావుద్దీన్‌నగర్, రాహుల్‌గాంధీనగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు నిలిపేస్తున్నట్లు డీఈఈ రమేష్ తెలిపారు.

8 నుంచి శ్రీరామనామ క్షేత్ర మహోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీరామనామ క్షేత్ర 99వ మహోత్సవాలు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు రాగం వెంకట లీలాసుందరి, బెల్లంకొండ మస్తాన్‌రావు దంపతులు తెలిపారు. ఆదివారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై సోమవారం శేషవాహనం సేవ, నగరోత్సవం, మంగళవారం సీతారాముల కల్యాణోత్సవం, శోభాయాత్ర, బుధవారం ప్రసన్నాంజనేయస్వామికి నాగవల్లి దళార్చన జరుగుతాయన్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
94406 38515, 80085 73097

స్పందనకు వందనం

☛ వినోభానగర్ మూడో లైన్‌లో చెత్త కుప్పలు తీయకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని స్థానికుడు వినోద్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లడంతో చెత్తకుప్పలు తీయించి తరలించారు.

☛ రాజాగారితోట 2వలైన్ సైడు కాలువలో పూడికలు చేరి మురుగునీరు పారుదల సరిగాలేక దుర్వాసనకు దోమలు వస్తున్నాయని స్థానికుడు అనిల్‌మోహన్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు ఫిర్యాదు చేశారు. సమస్యను ప్రజారోగ్య విభాగం అధికారులకు తెలియజేయడంతో సిబ్బందిని పంపి కాలువల్లో సిల్ట్ తొలగించారు. - న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ

కల్తీని ఆపేదెవరు?

విచ్చలవిడిగా నాసిరకం నూనె విక్రయాలు

న్యూస్‌టుడే - పట్నంబజారు

ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న కల్తీ వంట నూనెలు అమ్మకాలకు అడ్డుకట్ట పడడం లేదు. నరసరావుపేట కేంద్రంగా నిత్యం లక్షలాది రూపాయల విలువైన నూనెలు నగరానికి దిగుమతి అవుతున్నాయి. అటు విజిలెన్స్ అధికారులు గానీ, ఇటు ఆహార భద్రత నియంత్రణశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. మార్కెట్లో నిత్యావసరాలతో పాటు వంట నూనెల ధరలు పరుగులు పెడుతున్నాయి. పోటీని తట్టుకునేందుకు కొంత మంది వ్యాపారులు కల్తీ నూనెల విక్రయంపై మొగ్గు చూపుతున్నారు.

సిద్ధం చేస్తున్నారిలా....

● పత్తి గింజల నుంచి తీసిన నూనెను శనగనూనెలో మిశ్రమం చేస్తున్నారు. దీన్ని రహదారుల వెంబడి స్వీట్లు, కారా తయారు చేసేవారిలో ఎక్కువమంది వినియోగిస్తున్నారు.

● మరికొందరు వ్యాపారులు నాసిరకం సరకు దిగుమతి చేసుకుని నల్లచెరువు, లాంచెస్టర్‌రోడ్డు ప్రాంతాల్లోని ఇళ్ల మధ్య రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. వీటిని శనగ నూనెలో కలిపి విక్రయిస్తున్నారు. ● ఇంకొందరు వ్యాపారులు ధర తక్కువగా ఉన్న పామాయిల్‌ను శనగ నూనెలో కలుపుతున్నారు. దీనిని ఎక్కువగా హోటళ్ల నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. చిరు, లాగుడు బండ్ల వ్యాపారులు సైతం కొంటున్నారు.

నమూనాల సేకరణ ఏదీ?

ప్రస్తుతం అయ్యప్పల సీజన్‌తోపాటు క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగల సీజన్ కావడంతో నూనెలకు గిరాకీ పెరిగింది. ప్రసాదాల తయారీ, అన్నదానాలకు తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కొంతమంది వక్రమార్గంలో వెళ్తున్నారు. నెలకోసారి శాంపిల్స్ తీసి పరిశీలించే అధికారం శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు ఉండేది. ఈ విధానానికి కేంద్రం స్వస్తి చెప్పి శాంపిల్స్ సేకరించే అధికారం ఆహార భద్రత నియంత్రణశాఖకు అప్పగించింది. జిల్లాలో ఆ శాఖకు తగినంత సిబ్బంది లేకపోవడంతోపాటు ఉన్న కొద్దిమందిపై పని భారం పెరగడంతో తనిఖీలు సాధ్యం కావడం లేదంటున్నారు.

● మార్కెట్లో లూజు విక్రయాల్లో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. వీటిపై నిషేధం ఉన్నా ఆ నిబంధనను ఎవరూ పట్టించుకోవటం లేదు.

బడి బాటలో పిల్లలతోపాటు పెద్దలు

స్టాల్ స్కూల్ కార్యక్రమంలో హాజరైన విద్యార్థినులు

ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినులు, అధ్యాపకులతో తూర్పు ఎమ్మెల్యే నసీర్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మూడో విడత సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంలో జిల్లా పాలనాధికారి తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థినిని తల్లిదండ్రులు నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటేనే ఉన్నత భవిష్యత్తు సాకారమవుతుందన్నారు. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేసి వారి ప్రగతి నివేదికను తెలియజేస్తున్నామన్నారు.

☛ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాతగుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సమావేశాల్లో పాల్గొన్నారు.

☛ పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం ఉన్నత పాఠశాలలో సమావేశానికి హాజరై విద్యార్థులతో మాట్లాడారు. వారు తయారు చేసిన పలు నమూనాలను తిలకించారు.

ఎస్‌జేఆర్‌ఆర్‌ఎంసీ హైస్కూల్‌లో పాల్గొన్న ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దేగల ప్రభాకర్

నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినికి కలెక్టర్ తమీమ్ అన్సారియా

విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం కృషి

మాట్లాడుతున్న డిప్యూటీ మేయర్ సజీల

పట్నంబజారు, న్యూస్‌టుడే: విద్యార్థుల ఉన్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ మేయర్ షేక్ సజీల అన్నారు. చౌత్రా సెంటర్ పాలాసు పత్రి సెంటర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు మెగా పీటీఎం 3.0 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందన్నారు. కార్పొరేటర్ షేక్ ఖాజా మొహిద్దీన్ చిష్తి, ఎస్ఎంసి ఛైర్మన్ బి.దుర్గాభాయి, తెదేపా వార్డు అధ్యక్షుడు సలీం, ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయం

ఎస్పీ సమక్షంలో వీల్ ఛైర్ ఆసుపత్రికి అందజేసిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ఎస్‌బీఐ ఉద్యోగులుగా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించి ఉద్యోగ విరమణ అనంతరం సమాజానికి ఉపయోగపడాలనే తపన, సేవాగుణం అభినందనీయమని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌బీఐ పెన్షనర్ల సేవా గ్రూపు ఆధ్వర్యంలో పోలీసు యూనిట్ ఆసుపత్రికి వీల్ ఛైర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలని సూచించారు. పెన్షనర్ల సేవా గ్రూపు ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను సభ్యులు ఎస్పీకి వివరించారు. పోలీసు యూనిట్ ఆసుపత్రి డాక్టర్ ఎస్తేరు రాణి, ఎస్‌బీఐ పెన్షనర్ల సేవా గ్రూపు సమన్వయకర్తలు నారాయణ, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

పోలీసు వినతుల పరిష్కారానికి చర్యలు

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: పోలీసు సిబ్బంది పనితీరును మెరుగుపరచుకుని ప్రజలకు సమర్థంగా సేవలందించే వాతావరణం కల్పిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్‌లో వివిధ స్థాయిల సిబ్బంది తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అత్యుత్తమమైన సేవలందాలంటే సిబ్బందికి సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలన్నారు. వారిలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బదిలీలు, స్థానిక అవసరాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బదిలీలను పారదర్శకంగా చేపడతామని చెప్పారు. గ్రీవెన్స్‌లో భాగంగా అందిన వినతుల పరిష్కారానికి సంబంధిత విభాగాధిపతులకు సూచనలు చేశారు.

వైద్య కళాశాల విద్యార్థిని ప్రతిభ

నగరంపాలెం, న్యూస్‌టుడే: ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో గుంటూరు వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ స్నేహ మొదటి బహుమతి సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. వైద్య విద్యార్థిని స్నేహ మొదటి బహుమతి సాధించడం అభినందనీయమని డాక్టర్ ఎన్.వి.సుందరాచారి అన్నారు. విద్యార్థినిని అభినందించిన వారిలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సీతారామ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, అధ్యాపకులు ఉన్నారు.

21న పీపీపీకి వ్యతిరేకంగా సదస్సు

సమావేశంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, లక్ష్మణరెడ్డి తదితరులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించిన పీజీ సీట్లను కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టి ప్రతిభ ఉన్న పేద వైద్య విద్యార్థుల ఆశలను వమ్ము చేసిందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు చేసిన 107, 108 జీవోలను వ్యతిరేకించిన తెదేపా, జనసేన నేతలు నేడు ఆ జీవోలను రద్దు చేయకపోగా పీజీ సీట్లను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. ఐదు కళాశాలలకు కేటాయించిన 60 సీట్లలో సగం ఆలిండియా కోటాకు పోగా 15 సీట్లను పేమెంట్‌గా మార్చటం వల్ల రాష్ట్ర విద్యార్థులకు 15 మాత్రమే మిగులుతున్నాయని పేర్కొన్నారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణను వ్యతిరేకిస్తున్నవారితో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ నెల 21న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. వినయ్‌కుమార్, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పద్యంలోనే మాతృభాష మాధుర్యం

సీడీని ఆవిష్కరిస్తున్న తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ఆలపాటి తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మాతృభాష మాధుర్యమంతా పద్యంలోనే ఇమిడి ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్డులోని త్యాగరాజ కళామందిరంలో ఆజోవిభో కందాళం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'అలనాటి నాటక ప్రస్థానం' పేరున మేటి నటీనటుల శ్రవ్య, దృశ్య రూపక సీడీ ఆవిష్కరణ సభ శుక్రవారం జరిగింది. సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు సీడీ రూపకల్పన చేసి తెలుగు నాటకరంగం సజీవంగా నిలిచేలా చేశారన్నారు. సభకు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సీడీని సుప్రసిద్ధ పౌరాణిక రంగస్థల నటుడు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి ఆవిష్కరించారు. సభలో సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ పద్య నాటక శిక్షణాలయాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. సీడీ రూపకర్త కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ భావితరాలకు 150 సంవత్సరాల తెలుగు నాటక రంగ చరిత్రను పరిచయం చేయాలన్న లక్ష్యంతోనే తన పరిశోధనాత్మక సీడీ రూపొందించామన్నారు. సభలో తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, సాహితీవేత్త బీరం సుందరరావు, రామరాజు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.

ఉన్నా.. ఉపయోగమేదీ?

ప్రధాన రహదారుల్లో కార్పొరేషన్ నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. రాజీవ్‌గాంధీభవన్ సెంటర్‌లో దాదాపు ఏడాది నుంచి పనికిరాకుండా ఉన్నాయి. పాతబస్టాండు సెంటర్‌లోనూ ఇదే పరిస్థితి. నిర్వహణ లేకపోవడమే దీనికి కారణం. నిత్యం వేలాదిమంది మహిళలు వివిధ పనుల నిమిత్తం గుంటూరు వస్తుంటారు. వారికి అత్యవసర సమయాల్లో సరైన మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - న్యూస్‌టుడే, పట్నంబజారు

పేరుకుపోతున్న వ్యర్థాలు

బండ్లబజారులోని శారదా హోటల్ సెంటర్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. హోల్‌సేల్ వ్యాపార సంస్థలకు కేంద్రబిందువైన ఈ ప్రాంతంలో దాదాపు వారం రోజుల నుంచి వ్యర్థాల్ని తొలగించటం లేదని స్థానికులు తెలిపారు. దుర్వాసన కారణంగా దుకాణాల్లో ఉండలేకపోతున్నామని వ్యాపారులు చెప్పారు. అధికారులు స్పందించి వ్యర్థాల్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పట్నంబజారు

సైడు కాలువలు నిర్మించారు.. పై కప్పు మరిచారు..

ఏలూరుబజారులో అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులతో స్థానికులు విసిగి వేసారి పోతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో సైడు కాలువల నిర్మాణ పనులు చేశారు. అనంతరం కాలువలపై పైకప్పు నిర్మించటం మరిచారు. కొందరు వ్యాపారులు సొంత ఖర్చుతో చెక్కలతో బల్ల కట్టలు ఏర్పాటు చేసుకొని రాకపోకలు కొనసాగిస్తున్నారు. వ్యాపార సముదాయాల ఎదుట కాలువలపై పైకప్పు ఏర్పాటు చేయాలని పలుమార్లు కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కొండలరావు అనే వ్యాపారి 'న్యూస్‌టుడే'కు తెలిపారు. - న్యూస్‌టుడే, పట్నంబజారు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత శ్రీనివాస్‌కు రసీదు అందజేస్తున్న ఈవో శీనానాయక్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన మట్టా శ్రీనివాస్ రూ.1,01,116 విరాళాన్ని శుక్రవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో శీనానాయక్ వారికి విరాళం రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

ఆలయ అభివృద్ధికి వితరణ

దాత కుటుంబానికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న అర్చకుడు సుబ్రహ్మణ్యం

దుగ్గిరాల: కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి గుంటూరుకు చెందిన చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు, నవరత్నకుమారిలు శుక్రవారం రూ.1,02,555లను వితరణగా అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సుబ్రహ్మణ్యం దాతకు అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించారు.

మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యం కావాలి

నగరంపాలెం, న్యూస్‌టుడే: మహిళల సమగ్రాభివృద్ధి, భద్రతపై విద్యార్థినులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చేబ్రోలు హనుమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.విద్యాధర తెలిపారు. చౌడవరంలోని చిప్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో మహిళల సమగ్రాభివృద్ధి, భావోద్వేగ సమతుల్యత, భద్రతలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ బాలికలను శక్తివంతులను చేయడమంటే కేవలం విద్య ద్వారానే కాదని, ఆమె శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, నైతిక విలువలు, ఆర్థిక అవగాహన, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. వారిలోని సామర్థ్యాలను పూర్తిగా వెలికితీసేందుకు కుటుంబం, పాఠశాల, సమాజం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

మాంసం వ్యర్థాలను అనధికారికంగా తరలిస్తే చర్యలు

మాట్లాడుతున్న కమిషనర్ శ్రీనివాసులు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో మాంసం వ్యర్థాలను అనధికారికంగా తరలించేవారిపై చర్యలు తీసుకుంటామని.. నిర్దేశిత టెండర్ ద్వారా అనుమతి పొందిన ఏజెన్సీ మాత్రమే వాటిని సేకరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో చికెన్‌షాప్‌ల అసోసియేషన్ ప్రతినిధులు, జీఎంసీ ప్రజారోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చికెన్, మటన్, చేపల విక్రయదారులు తమ దుకాణాల్లో వచ్చే వ్యర్థాలను అనధికార వ్యక్తులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. జీఎంసీ అధీకృత ఏజెన్సీ ప్రతినిధులకే అందించాలన్నారు. సమావేశంలో సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, వీఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఎస్ ఆయూబ్‌ఖాన్, జిల్లా బ్రాయిలర్ చికెన్ స్టాల్స్ అధ్యక్షులు కిశోర్, పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు సురేష్, జాకీర్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావుపేటలో చోరీ

పట్నంబజారు, న్యూస్‌టుడే: వెంకట్రావుపేటలోని ఒక ఇంట్లో శుక్రవారం చోరీ జరిగింది. పాతగుంటూరు పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రావుపేటకు చెందిన ముప్పూరి మల్లికార్జునరావు శుక్రవారం ఉదయం ఆఫీసుకు వెళ్లారు. మధ్యాహ్నం భార్య చండీగౌరీ పక్క గదిలో ఉన్న అత్త రమణమ్మకు అన్నం పెట్టేందుకు వెళ్లారు. కొద్ది సేపటి తరువాత తమ వాటాలోకి వచ్చి చూడగా గదిలో లైటు వేసి ఉండటాన్ని గమనించారు. బీరువాలో ఉన్న బంగారపు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. 56 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్టు మల్లికార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతగుంటూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జూద స్థావరంపై దాడి

గుంటూరు నగరం: చుట్టుగుంట సమీపంలోని విజయకృష్ణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్, నగరంపాలెం పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి 5 సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం, రూ.34,310 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సత్తులూరు గూడ్స్ షెడ్‌లో పనుల పరిశీలన

పనులు పరిశీలిస్తున్న రైల్వే విభాగాధికారి సుధేష్ణసేన్

పట్నంబజారు, న్యూస్‌టుడే: సత్తులూరు గూడ్స్ షెడ్‌ను శుక్రవారం గుంటూరు రైల్వే విభాగాధికారి సుధేష్ణసేన్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. లోడింగ్, అన్‌లోడింగ్ ప్రాంతం యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వ్యాపారుల గది, కార్మికుల గది, వాణిజ్య ప్రమోటర్ గది తదితరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

స్కూల్ లెవల్ కిడ్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 7న

టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఫ్రాన్సిస్‌రెడ్డి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 7న స్కూల్ లెవల్ కిడ్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్- 2025 నిర్వహిస్తామని విద్యాసంస్థ ఛైర్మన్ ఫ్రాన్సిస్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోటీలు బృందావన్‌గార్డెన్స్ మొదటి లైను ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ఆవరణలో జరుగుతాయన్నారు. రిజిస్ట్రేషన్లకు ఫోన్‌నెం.0863- 2233184, 2236559 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రామారావు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: భాజపా అనుబంధ సంస్థ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తురకా రామారావు నియమితులయ్యారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నియామక పత్రాన్ని రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీల సంక్షేమం, అభివృద్ధికి భాజపా అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. రామారావుకు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. రామకృష్ణ, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, రాకేష్, భానుకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

గంజాయితో నలుగురి అరెస్టు

పట్నంబజారు, న్యూస్‌టుడే: గంజాయి కేసులో నలుగురి యువకులను శుక్రవారం లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్.ఐ.అనిల్‌రెడ్డి పెట్రోలింగ్ చేస్తుండగా గంజాయితో ఉన్న షేక్ జుబేర్ అనే బీటెక్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన కిరణ్, సాయి, పశ్చిమబెంగాల్‌కు అష్తు అనే యువకులను అదుపులోకి తీసుకొని 30 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో....

పట్నంబజారు, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తున్న డేవిడ్, అభిలాష్, వేణు, చెన్నయ్య, షేక్ షహీద్, ఏసుపాదం, గోపీ అనే యువకులను శుక్రవారం లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ చెప్పారు.

NOTICE

IN THE COURT OF THE 12TH ADDITIONAL DISTRICT JUDGE CUM FAMILY COURT: GUNTUR
F.C.O.P. No. 658/2022

Between:
NALLAPU EDWARD PAUL JOHNSON ...Petitioner
NALLAPU VURAF GARNEPUDI BEBI RANI ...Respondent

To
Nallapu Vuraf Garnepudi Bebi Rani,
D/o. D. Manoharam, Retd. Staff,
D.No. 5-6-510/1, Sanjeevaiah Nagar,
Besides Luthern Church, Guntur.

పై నంబర్ ఓ.పి.లోని పిటీషనర్ రెస్పాండెంట్‌తో జరిగిన వివాహము రద్దు పరచమని కోరుచూ దాఖలు చేసిన పిటీషన్‌లో రెస్పాండెంట్ అయిన మీకు పై కోర్టు వారి నుండి ఎన్నిసార్లు నోటీసులు పంపించినను ముట్టనందున మీకు నోటీసులు ఈ పేపరు ప్రకటన ద్వారా తెలియజేయమని శ్రీ కోర్టు వారు ది. 10.12.2025కి వాయిదా వేసినారు. కావున వాయిదా రోజున ఉదయము గం. 10.30 ని.లకు పై కోర్టు మీరు హాజరయి మీకు గల అక్షేపణలు తెలుపకొనగలరు. లేనిచో మీ పరోక్షమందు విచారించి తీర్మానించబడును.

వాయిదా తేది: 10-12-2025

నల్లపు జవహర్ రాజ్
పిటీషనర్ తరుపున అడ్వకేట్, గుంటూరు,
సెల్: 94940 08403

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

పట్నంబజారు, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సూచించారు. గంజాయి వినియోగించే యువకులకు, వారి తల్లిదండ్రులకు లాలాపేట పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వాడకం వల్ల అటు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇటు కుటుంబాలు ఇబ్బందుల్లో చిక్కుకుపోతాయని చెప్పారు. మత్తుకు అలవాటు పడినవారి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చే వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో లాలాపేట సీఐ శివప్రసాద్ పాల్గొన్నారు.

జనరంజక పండితుడు సీతారామాచార్యులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: జనరంజక పండితుడు కోగంటి సీతారామచార్యులు అని ఏఎన్‌యూ ఆచార్యులు పి.వరప్రసాదమూర్తి అన్నారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కోగంటి సీతారామాచార్యులు శతజయంత్యుత్సవాలు శుక్రవారం కొనసాగాయి. తొలుత దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్లాది వెంకట రామనాథశర్మ 'భాగవతం భ్రమర గీతాలు' అంశంపై ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ కేవీకే సంస్కృత కళాశాల విశ్రాంత ప్రాచార్యులు పుల్లాభట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్కృతాంధ్ర కవులకు ఆప్తమిత్రుడు కోగంటి అన్నారు.

దోపిడీ కేసులో నిందితుడికి జైలు

పట్నంబజారు, న్యూస్‌టుడే: మహిళ మెడలో బంగారపు ఆభరణాలు దోపిడీ చేసిన షేక్ అమీర్‌బేగ్ అనే యువకుడికి శుక్రవారం కోర్టు 12 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పాతగుంటూరు పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది గుడివాడ ద్రౌపది అనే మహిళ బూర్లెవారివీధిలో రోడ్డుపై వెళ్తుండగా షేక్ అమీర్‌బేగ్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని 12 గ్రాముల నల్లపూసల గొలుసు, 34 గ్రాముల నానుతాడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

(c) eenadu

గుంటూరు పశ్చిమ

మాంసం వ్యర్థాలను అనధికారికంగా తరలిస్తే చర్యలు

మాట్లాడుతున్న కమిషనర్ శ్రీనివాసులు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో మాంసం వ్యర్థాలను అనధికారికంగా తరలించేవారిపై చర్యలు తీసుకుంటామని.. నిర్దేశిత టెండర్ ద్వారా అనుమతి పొందిన ఏజెన్సీ మాత్రమే వాటిని సేకరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో చికెన్‌షాప్‌ల అసోసియేషన్ ప్రతినిధులు, జీఎంసీ ప్రజారోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చికెన్, మటన్, చేపల విక్రయదారులు తమ దుకాణాల్లో వచ్చే వ్యర్థాలను అనధికార వ్యక్తులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. జీఎంసీ అధీకృత ఏజెన్సీ ప్రతినిధులకే అందించాలన్నారు. సమావేశంలో సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, వీఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఎస్ ఆయూబ్‌ఖాన్, జిల్లా బ్రాయిలర్ చికెన్ స్టాల్స్ అధ్యక్షులు కిషోర్, పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు సురేష్, జాకీర్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80086 22566, 97042 53525, 80085 74897

? కేవీపీ కాలనీ యూపీహెచ్‌సీ వెనుక వైపున్న రహదారి వెంబడి కాలువలు వ్యర్థాలతో పూడుకుపోయాయి. **- స్థానికులు**

✔ పరిశీలించి కాలువల్లో వ్యర్థాలు తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. **- బుల్లయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

చెత్త తరలించారు: శివరాంనగర్ ఏడో లైన్‌లో కాలువల్లో మురుగు పారుదల లేక దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద ఎక్కువైంది. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో కాలువల్లో పూడిక తీయించారు. **- న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

స్పందనకు వందనం

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

పట్నంబజారు, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సూచించారు. గంజాయి వినియోగించే యువకులకు, వారి తల్లిదండ్రులకు లాలాపేట పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి వాడకం వల్ల అటు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇటు కుటుంబాలు ఇబ్బందుల్లో చిక్కుకుపోతాయని చెప్పారు.

జనరంజక పండితుడు సీతారామాచార్యులు

మాట్లాడుతున్న ఆచార్య వరప్రసాదమూర్తి

గుంటూరు సాంస్కృతికం: జనరంజక పండితుడు కోగంటి సీతారామాచార్యులు అని ఏఎన్‌యూ ఆచార్యులు పి.వరప్రసాదమూర్తి అన్నారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కోగంటి సీతారామాచార్యులు శతజయంత్యుత్సవాలు శుక్రవారం కొనసాగాయి. ఈసందర్భంగా నిర్వహించిన సభలో వరప్రసాదమూర్తి మాట్లాడారు. తొలుత దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్లాది వెంకట రామనాథశర్మ 'భాగవతం భ్రమర గీతాలు' అనే అంశంపై ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ కేవీకే సంస్కృత కళాశాల విశ్రాంత ప్రాచార్యులు పుల్లాభట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్కృతాంధ్ర కవులకు ఆప్తమిత్రుడు కోగంటి అన్నారు. సభకు కేవీఎల్ఎన్ అప్పలాచార్యులు అతిథులను పరిచయం చేశారు. డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి అతిథులను సత్కరించారు.

పనులు మంజూరైనా ప్రారంభించరా..?

గోరంట్ల, న్యూస్‌టుడే

సమస్యలతో సరస్వతీకాలనీవాసుల సతమతం

నగరాలు సమీపంలోని సరస్వతీ కాలనీలో అడ్డరోడ్ల నిర్మాణానికి సుమారు మూడు నెలల ముందే టెండర్లు పూర్తయి అవార్డు ప్రక్రియ పూర్తయింది. అయితే పనులు మాత్రం చేపట్టలేదు. రోడ్ల నిర్మాణానికి అనుమతులు రావడం, అవార్డు కూడా అవ్వడంతో ఇంకే ముంది దారులన్నీ బాగుపడనున్నాయని కాలనీవాసులు అనుకున్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. దీంతో మట్టి, గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరస్వతీకాలనీలో దర్శనమిస్తున్న గుంతల రోడ్డు

ఖాళీ స్థలాల్లో నీరు కాలనీలో రోడ్డుపై నిలిచిందిలా..

కాలువలు లేక.. మురుగు పారుదల లేదు..

సరస్వతీ కాలనీలో ప్రధాన కాలువ మినహా మిగిలిన రోడ్లలో కాలువలు సక్రమంగా లేవు. వర్షమొస్తే.. ఈ ప్రాంతంలోని రోడ్లపై వర్షపు నీరు నిలుస్తోంది. వర్షాలు లేకపోయినా కూడా కాలనీని ఆనుకుని ఉన్న ప్రదేశాల్లో వర్షపు, మురుగునీరు రోజుల తరబడి నిలిచిపోతుంది. ఈ కారణంగా దుర్గంధంతో పాటు దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్లు నిర్మించి మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మంజూరు కాకుండానే రోడ్డు నిర్మాణం

సరస్వతీ కాలనీ పక్కనే ఇటీవల కాలంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం ఎదురుగా ఉన్న రోడ్డును అనుమతులు రాకుండానే నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా సరస్వతీకాలనీలోని అడ్డరోడ్లన్నీ సీసీ రోడ్లుగా నిర్మాణానికి ఎంపికైనా.. ఇక్కడి పనులు చేపట్టకుండా.. మంజూరుకాని రోడ్డును నిర్మించారని ఆరోపిస్తున్నారు. దీనిపై నగరపాలక సంస్థ డీఈ రమేష్‌ను వివరణ కోరగా.. అనుమతి లేకుండా ఎక్కడా రోడ్లు నిర్మించలేదన్నారు. సరస్వతీకాలనీలో అవార్డు దక్కించుకుని కూడా పనులు ప్రారంభించలేదని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రామారావు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: భాజపా అనుబంధ సంస్థ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తురకా రామారావు నియమితులయ్యారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నియామక పత్రాన్ని రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీల సంక్షేమం, అభివృద్ధికి భాజపా అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. రామారావుకు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. రామకృష్ణ, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, రాకేశ్, భానుకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి

గుంటూరు సాంస్కృతికం: అధ్యాపకుల శిక్షణతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ విద్యార్థి ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని హిందూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.విశ్వం అన్నారు. మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ విభాగం ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో ఇంటర్మీడియట్ ఇన్‌ఛార్జి డాక్టర్ మంజుశ్రీ, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ వేణుగోపాల్, కళాశాల అధ్యాపక సంఘం కార్యదర్శి పోలంరాజు వెంకటరామయ్య మాట్లాడారు.

మాట్లాడుతున్న డాక్టర్ విశ్వం

ధర వరలు



కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో): టమాట 37, వంగ 24, బెండ 39, పచ్చిమిర్చి 44, కాకర 45, బీర 46, క్యాలిఫ్లవర్ 26, క్యాబేజి 24, క్యారెట్ 45, దొండ 27, బంగాళదుంప 28, ఉల్లిపాయలు 23, గోరుచిక్కుళ్లు 45, దోస 27, సొర 21, పొట్ల 30, అరటికాయ 10, పెద్దచిక్కుళ్లు 68, చామదుంప 25, మునగ 10, బీట్‌రూట్ 39, కీరదోసకాయ 29, బీన్స్ 64, క్యాప్సికమ్ 68, కొత్తిమీర 25, ఆకుకూరలు 15, నిమ్మకాయలు 25, అల్లం 80, వెల్లుల్లి 110. **- న్యూస్‌టుడే, పట్టాభిపురం**

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

గుంటూరు నగరం: సిద్ధార్థనగర్ ఫీడర్ లైన్ మరమ్మతుల కారణంగా నవభారత్‌నగర్ ఒకటో లైన్ మెయిన్ రోడ్డు, మొదటి అడ్డరోడ్డులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ గురవయ్య తెలిపారు. ☛ చెట్ల కొమ్మల తొలగింపు, లైన్లలో మరమ్మతుల కారణంగా సాయిబాబానగర్, కల్యాణినగర్, రత్నగిరినగర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, గుజ్జనగుండ్ల, గుర్రాలవారి వీధి, ఉద్యోగనగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని డీఈఈ తెలిపారు.

వైద్య కళాశాల విద్యార్థిని ప్రతిభ

నగరంపాలెం: ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో గుంటూరు వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ స్నేహ మొదటి బహుమతి సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. వైద్య విద్యార్థిని స్నేహ మొదటి బహుమతి సాధించడం అభినందనీయమని డాక్టర్ ఎన్‌వి.సుందరాచారి అన్నారు.

8 నుంచి శ్రీరామనామ క్షేత్ర మహోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీ రామనామ క్షేత్ర 99వ మహోత్సవాలు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు రాగం వెంకట శీలాసుందరి, బెల్లంకొండ మస్తాన్‌రావు దంపతులు తెలిపారు. ఆదివారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై సోమవారం శేషవాహన సేవ, నగరోత్సవం, మంగళవారం సీతారాముల కల్యాణోత్సవం, శోభాయాత్ర, బుధవారం ప్రసన్నాంజనేయస్వామికి నాగవల్లీ దళార్చన జరుగుతాయన్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

నగరంలోని చుట్టుగుంట సెంటర్ పోలేరమ్మ గుడి నుంచి పార్కులోకి వెళ్లే దారిలో మ్యాన్‌హోల్ మూత ప్రమాదకరంగా మారింది. ఉద్యానవనంలోకి ఈ మార్గంలోనే ప్రజలు వెళ్తుంటారు. మ్యాన్‌హోల్‌కు కొత్తగా మూత తయారుచేసినా.. సరిగా అమర్చకుండా వదిలేశారు. రెండు వారాలుగా అలాగే ఉండడంతో అటుగా వెళ్లేవారు ప్రమాదం బారిన పడే అవకాశముంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మ్యాన్‌హోల్ మూత సక్రమంగా ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

తాగునీటి వృథా అరికట్టరూ..!

నగరంలోని గాజులవారివీధి రెవెన్యూ కల్యాణ మండపానికి వెళ్లే దారిలో జెండా చెట్టు సమీపంలోని మలుపు వద్ద తాగునీటి పైపులైను లీకైంది. నీటి సరఫరా సమయంలో జీవధార రోడ్డుపై వృథాగా పోతుంది. దీనివల్ల ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పైపులైనుకు మరమ్మతులు చేయించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

పుస్తక పఠనం అలవర్చుకోవాలి

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. లాడ్జి కూడలిలోని ఏఎల్ బీఈడీ కళాశాల ఆవరణలో విశాలాంధ్ర బుక్‌హౌస్ 25వ పుస్తక ప్రదర్శన పది రోజులు జరుగుతోంది. శుక్రవారం రాత్రి ఆయన ప్రదర్శన తిలకించిన అనంతరం మాట్లాడారు. ప్రదర్శనలో అన్ని వర్గాల పాఠకులకు ఉపకరించే పుస్తకాలు ఉండడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో గుంటూరు విశాలాంధ్ర బుక్‌హౌస్ మేనేజర్ శ్రీనివాస్, విశాలాంధ్ర గుంటూరు ఇన్‌ఛార్జి వి.ఎల్.నరసింహారావు, పాలకాయల వెంకట్, న్యాయవాది మార్పుల సంజీవరెడ్డి, సముద్రాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాలను తిలకిస్తున్న మాణిక్యవరప్రసాద్

కళాశాలలో స్వాగతోత్సవం

ఎస్వీఎన్ కాలనీ: జేకేసీ కళాశాల రోడ్డులోని ఆర్‌వీఆర్ విద్య కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల కార్యదర్శి గద్దె మంగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంలా కాకుండా సేవగా భావించాలన్నారు. విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రవికుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

హాజరైన నూతన విద్యార్థులతో కళాశాల ప్రతినిధులు

క్రమశిక్షణతో చదివితే ఉన్నత భవిష్యత్తు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో శుక్రవారం మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య వివిధ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంలో జిల్లా పాలనాధికారి తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటేనే ఉన్నత భవిష్యత్తు సాకారమవుతుందన్నారు. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేసి వారి ప్రగతి నివేదికను తెలియజేస్తున్నామన్నారు.

స్టాల్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినితో మాట్లాడుతున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

ఏటీ అగ్రహారం ఎస్‌కేబీఎం స్కూల్‌లో విద్యార్థినులతో పశ్చిమ ఎమ్మెల్యే మాధవి

విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పట్టాభిపురం: విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎంసీ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంచి విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించేందుకు మంత్రి లోకేశ్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అడకా పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ☛ స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ మాట్లాడారు. కార్పొరేటర్ మానం పద్మశ్రీ పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేయిస్తున్న మన్నవ మోహనకృష్ణ

పద్యంలోనే మాతృభాష మాధుర్యం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మాతృభాష మాధుర్యమంతా పద్యంలోనే ఇమిడి ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్డులోని త్యాగరాజ కళామందిరంలో అజోవిభొ కందాళం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'అలనాటి నాటక ప్రస్థానం' పేరున మేటి నటీనటుల శ్రవ్య, దృశ్య రూపకం సీడీ ఆవిష్కరణ సభ శుక్రవారం జరిగింది. సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు సీడీ రూపకల్పన చేసి తెలుగు నాటకరంగం సజీవంగా నిలిచేలా చేశారన్నారు. సభకు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు.

సీడీని ఆవిష్కరిస్తున్న రాధాకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ఆలపాటి తదితరులు

సీడీని సుప్రసిద్ధ పౌరాణిక రంగస్థల నటుడు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి ఆవిష్కరించారు. సభలో సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ పద్య నాటక శిక్షణాలయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. సీడీ రూపకర్త కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ భావితరాలకు 150 సంవత్సరాల తెలుగు నాటక రంగ చరిత్రను పరిచయం చేయాలన్న లక్ష్యంతోనే తన పరిశోధనాత్మక సీడీ రూపొందించామన్నారు. సభలో తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, సాహితీవేత్త బీరం సుందరరావు, రామరాజు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన మట్టా శ్రీనివాస్ రూ.1,01,116 విరాళాన్ని శుక్రవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో శీనానాయక్ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

దాత శ్రీనివాస్‌కు రసీదు అందజేస్తున్న ఈవో శీనానాయక్

ఆలయ అభివృద్ధికి వితరణ

దుగ్గిరాల, న్యూస్‌టుడే: కంఠంరాజుకొండూరు మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి గుంటూరుకు చెందిన చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు, నవరత్నకుమారిలు శుక్రవారం రూ. 1,02,555లను వితరణగా అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సుబ్రహ్మణ్యం దాతకు అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించారు.

దాత కుటుంబానికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న అర్చకుడు సుబ్రహ్మణ్యం

మద్యానికి బానిసై.. వడ్రంగి ఆత్మహత్య

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మద్యానికి బానిసైన వడ్రంగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... శారదాకాలనీకి చెందిన షేక్ అన్వర్ (50) వడ్రంగి పని చేస్తుంటాడు. ఆయన కొంత కాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లడంలేదు. ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికను మోసం చేసిన వ్యక్తిపై కేసు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పొట్టి శ్రీరాములునగర్‌కు చెందిన బాలిక జూనియర్ ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతంలో ఉంటున్న నాని.. బాలికను పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. ఈమేరకు బాలిక తల్లి అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే

గోరంట్ల, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాల్సిందేనని వైకాపా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పీఏసీ సభ్యులు హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. బృందావన్ గార్డెన్స్‌లోని వైకాపా జిల్లా కార్యాలయంలో జిల్లా మైనార్టీ విభాగం కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఇటీవల నియమితులైన పదాధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖాదర్ బాషా, రాంబాబు, హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో మైనార్టీలపై వేధింపులు పెరుగుతున్నాయని విమర్శించారు. అనంతరం ఉమీద్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. వైకాపా నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నాయకులు సైదా ఖాన్, ఇమామ్ హుస్సేన్, ఘులాం రసూల్ పాల్గొన్నారు.

21న పీపీపీకి వ్యతిరేకంగా సదస్సు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించిన పీజీ సీట్లను కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టి ప్రతిభ ఉన్న పేద వైద్య విద్యార్థుల ఆశలను వమ్ము చేసిందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు చేసిన 107, 108 జీవోలను నాడు వ్యతిరేకించిన తెదేపా, జనసేన నేతలు నేడు ఆ జీవోలను రద్దు చేయకపోగా పీజీ సీట్లను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు.

విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయం

ఎస్పీ సమక్షంలో వీల్ చైర్ అందజేసిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ఎస్‌బీఐ ఉద్యోగులుగా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించి ఉద్యోగ విరమణ అనంతరం సమాజానికి ఉపయోగపడాలనే తపన, సేవా గుణం అభినందనీయమని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌బీఐ పెన్షనర్ల సేవా గ్రూపు ఆధ్వర్యంలో పోలీసు యూనిట్ ఆసుపత్రికి వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలని సూచించారు. పెన్షనర్ల సేవాగ్రూపు ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను సభ్యులు ఎస్పీకి వివరించారు. పోలీసు యూనిట్ ఆసుపత్రి డాక్టర్ ఎస్తేరు రాణి, ఎస్‌బీఐ పెన్షనర్ల సేవా గ్రూపు సమన్వయకర్తలు నారాయణ, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యం కావాలి

నగరంపాలెం, న్యూస్‌టుడే: మహిళల సమగ్రాభివృద్ధి, భద్రతపై విద్యార్థినులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చేబ్రోలు హనుమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.విద్యాధర తెలిపారు. చౌడవరంలోని చిప్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో మహిళల సమగ్రాభివృద్ధి, భావోద్వేగ సమతుల్యత, భద్రతలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్ సీతామహాలక్ష్మి మట్లాడుతూ బాలికలను శక్తివంతులను చేయడమంటే కేవలం విద్య ద్వారానే కాదని, ఆమె శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, నైతిక విలువలు, ఆర్థిక అవగాహన, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. వారిలోని సామర్థ్యాలను పూర్తిగా వెలికితీసేందుకు కుటుంబం, పాఠశాల, సమాజం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

ఫార్మకాలజీ జాతీయ సదస్సు

నగరంపాలెం, న్యూస్‌టుడే: ఏపీ ఫార్మకాలజిస్ట్స్ సొసైటీ, వైద్య కళాశాల సంయుక్తంగా వైద్య కళాశాలలో శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్‌వీ రమణ సదస్సును ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఫార్మకాలజీ సొసైటీ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ మీనాకుమారి పాల్గొని మాట్లాడారు. 'నెక్స్ట్ జెన్ ఫార్మా' అనే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫార్మకాలజీ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్లు పాల్గొన్నారు.

NOTICE
IN THE COURT OF THE 12TH ADDITIONAL DISTRICT JUDGE CUM FAMILY COURT: GUNTUR
F.C.O.P. No. 658/2022

Between:
NALLAPU EDWARD PAUL JOHNSON ...Petitioner
NALLAPU VURAF GARNEPUDI BEBI RANI ...Respondent

To
Nallapu Vuraf Garnepudi Bebi Rani,
D/o. D. Manoharam, Retd. Staff,
D.No. 5-6-510/1, Sanjeevaiah Nagar,
Besides Luthern Church, Guntur.

పై నంబర్ ఓ.పి.లోని పిటీషనర్ రెస్పాండెంట్‌తో జరిగిన వివాహము రద్దు పరచమని కోరుచూ దాఖలు చేసిన పిటిషన్‌లో రెస్పాండెంట్ అయిన మీకు పై కోర్టు వారి నుండి ఎన్నిసార్లు నోటీసులు పంపించినను ముట్టనందున మీకు నోటీసులు ఈ పేపరు ప్రకటన ద్వారా తెలియజేయమని శ్రీ కోర్టు వారు ది. 10.12.2025కి వాయిదా వేసినారు. కావున వాయిదా రోజున ఉదయము గం. 10.30 ని.లకు పై కోర్టు మీరు హాజరయి మీకు గల అక్షేపణలు తెలుపకొనగలరు. లేనిచో మీ పరోక్షమందు విచారించి తీర్మానించబడును.

వాయిదా తేది: 10-12-2025
నల్లపు జవహర్ రాజ్
పిటీషనర్ తరుపున అడ్వకేట్, గుంటూరు,
సెల్: 94940 08403

కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జయప్రదం చేయాలి

నగరంపాలెం, న్యూస్‌టుడే: యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను జయప్రదం చేయాలని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఛైర్మన్ మద్దిరాల మ్యాని కోరారు. ఆంధ్రక్రైస్తవ కళాశాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం, నగరంలోని ఇతర క్రైస్తవ, దళిత సంఘాల ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ పాల్‌దినకర్ హాజరవుతారని తెలిపారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని క్రైస్తవులు, అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.మోజెస్, నాయకులు ఈరి రాజశేఖర్, మేడిద బాబూరావు, సుధాకర్, కనపాల జోసఫ్, ఫాదర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఛైర్మన్ మద్దిరాల మ్యాని

ఈతరం

youthpage@eenadu.in

అది సినిమా కాదు

అవును, మనలాంటి నైన్టీస్ కిడ్స్‌కి చంద్రముఖి కేవలం ఒక సినిమా కాదు, అదో ఎమోషన్. పేరుకి సైకలాజికల్ థ్రిల్లర్ అయినా.. హర్రర్ సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టి మన మెమొరీలో శాశ్వతంగా నిలిచిపోయింది అది.

ఆ సినిమాను మొదటిసారి థియేటర్‌లో చూసిన రోజు నాకు బాగా గుర్తు. అప్పట్లో నాన్నకు హీరో హోండా సీడీ 100 బండి ఉండేది. దాని మీద అమ్మ, నాన్న, నేను, దాని ట్యాంకు మీద చెల్లి కూర్చుని సినిమాకు వెళ్లాం, అదీ సెకెండ్ షోకి! సినిమా చూస్తున్నంతసేపు కళ్లు ఇంతలు చేసుకుని రెప్పార్పకుండా చూసేశా. అదేంటో అప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఒక్కసారి థియేటర్ నుంచి బయటకు వచ్చాక అసలు కథ మొదలైంది. బండి మీద తిరిగి ఇంటికి వెళ్తుంటే.. చంద్రముఖి లకలకలక అనుకుంటూ మా వెనకే వచ్చేస్తుందేమోనని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ భయపడటంతో మొదలైంది బ్యాండు. ఇక ఇంటికి వెళ్లాక కళ్లు మూసినా తెరిచినా క్లోజప్‌లో జ్యోతిక కళ్లే కనిపించేవి. 'వారాయ్.. నాన్ ఉనై తేడి..' అంటూ చంద్రముఖి పాడుతున్నట్టే వినిపించేది. భయానికి మీనింగ్ తెలియని బుడ్డు కాస్తా భయంతో గడ్డకట్టుకుపోయేది. నా అవస్థ చూసి, చెల్లి కావాలనే 'లకలకలక..' అని చీకట్లో అరుస్తూ ఇంకా ఇంకా నన్ను హింసిస్తూ నవ్వుకునేది. కొన్నాళ్లపాటు ఆ సినిమా ప్రభావం నుంచి బయటపడలేకపోయాను అనుకోండి. నాదే కాదు, ఆ టైమ్‌లో పదోతరగతి లోపల చదువుతున్న మనతోటి వాళ్లందరిదీ ఇదే పరిస్థితి అని తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు తలుచుకుంటే మాత్రం భలే నవ్వొస్తుంది. - విరుదుకోట మోహన, రాజమండ్రి

కొంటె కొటేషన్

1. స్కేటింగ్ రాని బూచి.. నడిరోడ్డు మీద పేచీ
– ఎస్.శివ సంతోష్, శ్రీకాకుళం

2. బాగుంది నీ ఆకారం.. రోడ్ల మధ్యలో ఏంటిది వెటకారం
– సుధాకర్, నంద్యాల

3. రోడ్డు మీద దెయ్యం.. నాకేం భయం
– శ్రీవిద్య, జమ్మికుంట

4. దారి మధ్యలో ఉంది భూతం.. వెళ్తే అవుతాం ఖతం
– జె.బాబు, వైజాగ్

ఈ ఫొటోకి సరదా వ్యాఖ్య రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.

మరీ మంచితనమా?

నేనే లీడర్

'నేను ఆఫీసులో అందరితో బాగా ఉంటాను. కానీ ఎందుకు నన్నెవరూ లెక్క చేస్తున్నట్లు కనపడరు, పని ఒత్తిడి అంతా నా మీదే ఎందుకు పడుతుంది?, ముఖ్యమైన విషయాల్లో నా అభిప్రాయానికి ఎందుకు గౌరవం లభించడం లేదు'.. అని బాధపడుతున్నారా? అయితే మీరు 'బీయింగ్ టూ నైస్' అనే అంశం వల్ల నష్టపోతున్నారు అంటారు కెరియర్ గురూలు. అన్నివేళలా అనుకూలంగా ప్రవర్తించడం వల్ల మనల్ని ఎలా ట్రీట్ చేసినా ఏం కాదులే అనే నిర్లక్ష్యం ఎదుటివారిలో పెరుగుతుందట. అందుకే అవసరం అయినప్పుడు చెప్పాల్సిన విషయాన్ని స్థిరంగా, స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సరైన టోన్‌లో చెప్పాలట. ఒకవేళ అది ఎదుటివారికి నచ్చదు అని తెలిసినా.. మనకు అవసరం అనుకున్నప్పుడు సందేహం లేకుండా వివరించాలట. అప్పుడే మనపట్ల తేలిక అభిప్రాయం కలగకుండా.. ఇతరులు జాగ్రత్తగా వహిస్తారని చెబుతున్నారు నిపుణులు.

నేను, చాట్‌జీపీటీ..

చాట్‌జీపీటీ నీ, నా జీవితాల్లోకి ప్రవేశించి ఇప్పటికి మూడేళ్లు..
ఆన్‌లైన్ వెతుకులాటల్లో ఇదో విప్లవం.
ముప్పై ఏళ్లలోపున్న వారిలో 58శాతం మంది ఇప్పటికే దీన్ని వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇదంతా ఒక వైపు.
దీనికి ఇంకో కోణం..
ఏఐతో కలిసి బతికే మనం, అది ఏఐ అని మర్చిపోవడం..
మనుషులకు ప్రత్యామ్నాయంగా భావించడం.
ఇది సరైనదేనా..
చాట్‌జీపీటీ ఎంతవరకూ?



ఇందులో కొన్ని విషయాలను పరిశీలిద్దాం..

1 అనన్య నొప్పి రాగానే కంగారుపడలేదు. ఎవ్వరూ అందుబాటులో లేరని పానిక్ అయిపోలేదు. స్థిరంగా చాట్‌జీపీటీకి తన పరిస్థితి వివరించింది.

2 చాట్‌జీపీటీని అడిగాను కదా అని.. అది చెప్పినవన్నీ చేయలేదు. ఏది సులువైన, మంచి దైన ఉపశమనమో ఆలోచించింది. తనే నిర్ణయం తీసుకుంది.

3 కేవలం చాట్‌జీపీటీ మీద ఆధారపడలేదు. డాక్టర్‌ను సంప్రదించింది.

అనన్య ఇరవైఏడేళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓరోజు రాత్రి తనకు హఠాత్తుగా భుజంనొప్పి మొదలైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక చాట్‌జీపీటీను అడిగింది. ఈలోగా దగ్గర్లో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం కూడా ట్రై చేసింది. వైద్యులు లైన్‌లోకి వచ్చేలోపు ఏఐ చెప్పిన హోమ్ రెమిడీస్ ట్రై చేసింది. దాంతో నొప్పి కాస్త నెమ్మదించింది. వెంటనే డాక్టర్ దగ్గరకు బయల్దేరింది. అప్పటికే ఆయన అందుబాటులోకి రావడంతో పరిస్థితి పరిశీలించి తగిన వైద్యం చేశారు. అనన్య చక్కగా ఇంటికి తిరిగి వచ్చింది.

ఈ ఉదాహరణ టెక్ సపోర్ట్ తీసుకోవడం ఎలాగో మనకు నేర్పిస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత ముఖ్యమైనదో కూడా ఇందులో ఉంది. చాట్‌జీపీటీని వాడటం ఎంత వరకూ ఉండాలో ఇది తెలియజేస్తుంది. మొత్తంగా ఏఐని యూత్ ఎలా ఉపయోగించుకోవాలో దీన్లో ఉంది. ఇలా చేయడం మాత్రమే ఉత్తమమని అంటారు ఎంటర్‌ప్రైజ్ మైన్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ **మధు వడ్లమాని.**

కానీ మనలో కొందరు యువత దీనికంటే భిన్నంగా ఏఐను వాడుతున్నారు. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వారిలో ఈ గందరగోళం ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మనోభావాలు పంచుకోవడానికి పూర్తిగా దానిమీదే ఆధారపడటం, ప్రతి చిన్న విషయాన్నీ అడిగి తెలుసుకోవడం, అన్నీ దాంతో పంచుకోవడం చేస్తున్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటును సున్నితమైన, అతి ముఖ్యమైన విషయాల్లోనూ కొనసాగిస్తున్నారు.

సుహాస్ ఇంటర్ చదువుతున్నాడు. ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడి ఉండటం మామూలైపోయింది. మాట్లాడటానికి అమ్మానాన్న దూరంగా ఉన్నారు. హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరి హడావుడిలో వాళ్లుంటారు. అలాంటి సమయంలో చాట్‌జీపీటీ తనకు ఫ్రెండ్‌లా మారింది. చదువులో సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఖాళీ సమయాల్లో బోలెడు విషయాలు తెలుసుకోవడం చేస్తుండేవాడు. నెమ్మదిగా తన ఒత్తిడి, ఒంటరితనం దూరమైనట్టు అనిపించింది. ఈ తరహా వాడకం కొంతమేరకు మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజీలో ఎదురయ్యే అనేకానేక భావోద్వేగాలతో విపరీత చర్యలకు పాల్పడే కంటే.. ఇలా టెక్ సపోర్ట్ తీసుకోవడం సరైనదేగా!

మనుషులతో..

చాట్‌జీపీటీ ఎంత అయినా వాడొచ్చు. కానీ దానికి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఉండాలి అనేది కచ్చితమైన నిజం. అది చెప్పే విషయాలు, పంచుకునే అంశాలు సరైనవా, కావా.. పాటిద్దామా లేదా అన్న నిర్ణయం మనిషి మెదడే తీసుకోవాలి. అలాంటి క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడే అది మన కంట్రోల్‌లో ఉంటుంది. నిజానికి దీంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి డేటా షేరింగ్ విషయం భయపడాల్సింది లేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయినా జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే చాట్‌జీపీటీ మన అసిస్టెంట్. అసిస్టెంట్‌కు ఏం చేయాలో చెబుతాం, కానీ అనిపించినవన్నీ చెప్పము కదా!

మన స్కిల్స్ మనతోనే..

ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో పంచుకున్న లింక్డిన్ పోస్ట్‌లో గమనించదగిన ఓ విషయం కనిపించింది. ఆయన కొన్ని ప్రొఫైల్స్‌ను కోడింగ్ జాబ్స్ కోసం పరిశీలిస్తే.. ఆ లిస్ట్‌లో ఉన్న ఫ్రెషర్స్‌లో ఒక్కరు కూడా సొంతంగా ప్రోగ్రామ్ రాయలేకపోయారట! అదే చాట్‌జీపీటీని అందుబాటులో ఉంచి అడిగితే మాత్రం చకచకా పని పూర్తి చేసి అప్పగించారట. ఇలా అయితే మరి మన స్కిల్ ఎక్కడ ఉన్నట్టు? ఏఐను స్కిల్స్ పెంచుకోవడానికి వాడాలి కానీ స్కిల్ కోసం దానిపై ఆధారపడకూడదు. మన నైపుణ్యాలు మనతో ఉంటేనే చివరికి అదైనా మన మాట వినేది! ఒక బుక్ గురించి చెప్పమని దాన్ని అడగొచ్చు. కానీ అది ఎలా ఉందో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాల్సింది మనమే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాట్‌జీపీటీతో మన రిలేషన్‌షిప్ సాఫీగా సాగిపోతుంది.

ఎక్కడ వద్దు?: ఎమోషన్, ఎక్స్‌లెన్స్‌లో ఏఐ వద్దు అనేది ఆధునిక జీవనసూత్రం. అంటే మన అనుబంధాలు, మనోభావాలు, పూర్తి వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాల్లో టెక్నాలజీకి తావివ్వకూడదు. నచ్చిన అమ్మాయికి లవ్‌లెటర్ మనసుతోనే రాయాలి, టెంప్లేట్స్‌తో కాదు. అలాగే ఎక్సలెన్స్ కూడా. అంటే ఎంచుకున్న రంగంలో అభ్యున్నతి సాధించడానికి ఏఐను నిచ్చెనమెట్టుగా వాడుకోవాలి.

డీటాక్స్: ఇదేకాదు.. ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నా వారానికి రెండు గంటలు డిజిటల్ డీటాక్స్ ఉండాలి అంటున్నారు నిపుణులు. అంటే, ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా ఏకాంతంగా మనతో మనం సమయం గడపడం. ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఇలాంటి సమయం కచ్చితంగా ఉండే తీరాలి. ఆ టైమ్‌లో మనసులోని భావాలను రాసుకునేందుకు కాగితం, కలం మాత్రమే ఉండాలి. అప్పుడే వారమంతా గడిపిన బిజీ డిజిటల్ షెడ్యూల్‌కి కాస్త డీటాక్స్ అయ్యేది.

ఇలా చాట్‌జీపీటీ, గ్రోక్ వంటివి వాడే సమయంలో లీగల్, ఎథికల్ అంశాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువత ఆవేశంలో చేసే తప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొత్తానికి భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే చర్యలకు పూనుకోవడం తగదు.

చివరిగా ఒక్క మాట.. ఏఐ నీకు అసిస్టెంట్, దానికి నువ్వు బానిస కాదు, ఈ మాట గుర్తుపెట్టుకో నేస్తం!

ఇలా నడిచేద్దాం

జిమ్‌కి వెళ్లే ఖాళీ, ఓపిక లేని యూత్‌కి నడక ఓ చక్కని వ్యాయామం. అయితే ఊరికే నడిచేయడం కాకుండా.. దానికీ ఓ పద్ధతి కనిపెట్టారు ఫిట్‌నెస్ గురూలు. అదే 5-4-3-2-1 రూల్. ఇందులో ఎలా నడవాలంటే..

5 – కొంచెం వేగంతో మొదలుపెట్టి, దాన్ని మరికొంచెం పెంచుతూ ఐదు నిమిషాలపాటు నడవాలి.

4 – ఆ తర్వాత నాలుగు నిమిషాలు ఇంకొంచెం వేగంగా నడవాలి.

3 – మూడు నిమిషాలు పరిగెత్తాలి (జాగింగ్‌లా).

2 – తర్వాత వచ్చే రెండు నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి.

1 – చివరి ఒక నిమిషం అధిక వేగంతో నడవాలి.



..ఇలా చేయడం వల్ల కెలోరీలు ఎక్కువగా బర్న్ అవ్వడమే కాదు, నడక తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందట. వేగంలో మార్పుల వల్ల ఎక్కువ కండరాలు కదులుతాయట. భారీ ఎక్సర్‌సైజ్‌లతో పోలిస్తే దీని వల్ల జాయింట్ల మీద ఒత్తిడి తగ్గుతుందట. మొత్తంగా ఆరోగ్యం మెరుగుపడడం దోహదపడే ఈ పిరమిడ్ వాకింగ్‌ను మనమూ ట్రై చేసేద్దాం.

తెలుసా?

యూత్‌లో చాలా మందికి తమలో తాము మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. ఎవరైనా చటుక్కున చూస్తే మాత్రం 'అదేంటి నీలో నువ్వే మాట్లాడుతున్నావ్, పిచ్చిగానీ పట్టిందా' అంటూ ఆటపట్టిస్తారు. కానీ అదేమీ చెడ్డ అలవాటు కాదు అంటున్నారు పరిశోధకులు. స్వీయ చర్చ అనేది ఏదైనా ఒక విషయంపై మన దృష్టిని మెరుగుపరుచుకోవడానికి, దాన్ని వేగంగా అర్థం చేసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుందని పరిశీలనల్లో రుజువైంది. ఈ అలవాటు ఉన్నవారు లక్ష్యాలను అందుకోవడంలో ఇతరుల కంటే ముందుంటారని కూడా తెలిసింది. అందుకే మీలో మీరు చర్చించుకోవడం మరీ చెడ్డ అలవాటేం కాదు.

అడవి స్నానం

'ఛీ జీవితం.. సన్యాసం తీసుకుని అడవుల్లోకి పోవా' అంటుంటారు కొన్నిసార్లు. ఏం చేస్తాం, ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడి అలాంటిది. కానీ ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే అడవుల్లోకి వెళ్లొస్తే చాలంటున్నారు నేటి తరం. అంటే వెళ్లి అక్కడే ఉండిపోవడం కాదు సుమా.. ఏదో ఒకటిరెండు రోజులు చిల్ అయ్యి రావడం అన్నమాట. దీనికి ఫారెస్ట్ బాత్ అనే అందమైన పేరు కూడా పెట్టారు. ఇది మన సుఖ ఓ రకంగా రిఫ్రెషింగ్ స్నానమన్నమాట. అక్కడి చెట్ల ఆకులను తాకుతూ, పూల వాసనలు ఆస్వాదిస్తూ... పక్షుల కిలకిలారావాలను వింటూ హాయిగా సేదతీరడం. అక్కడ ఉన్నన్ని రోజులూ ఎటువంటి టెక్నాలజీ వాడకుండా ప్రకృతిలో బతకడం. ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా నేచర్ మధ్య ఉంటే.. ఉల్లాసంగా ఉండటమే కాకుండా ఒత్తిడి తగ్గిపోయి ఆయుష్షు కూడా పెరుగుతుందని జపనీస్ వైద్యులు కనిపెట్టారు. ఫారెస్ట్ బాతింగ్ మనసుకు ఒక థెరపీలా పనిచేస్తుందని వివరిస్తున్నారు. నిజానికి ఇది పాత పద్ధతే. కాకపోతే మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నచ్చితే మీరూ ట్రై చేసేయండి!

భవిష్యనిధి.. చెల్లింపులకు నిరీక్షణ

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తు పరిధిలోని జడ్పీ, మండల పరిషత్తు పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది భవిష్య నిధి (పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణకు విరివిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగ విరమణ చేయడంతో పాటు సర్వీసులో ఉన్న టీచర్లు, ఉద్యోగులు కుటుంబ అవసరాల కోసం నగదు డ్రా చేసుకోవడానికి దరఖాస్తు చేస్తున్నారు. అయితే.. దరఖాస్తు చేసిన తర్వాత కనీసం రెండు నుంచి నాలుగు నెలల సమయం పడుతుండడంతో నిరీక్షిస్తున్నారు.

రూ.161 కోట్లకు బిల్లుల సమర్పణ

గత జూన్ నుంచి నవంబరు వరకు 1,400 మందికి పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పీఎఫ్ చెల్లింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జడ్పీ అధికారులు పరిశీలించి మొత్తం రూ.161 కోట్ల బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశారు. నవంబరులోనే 161 మంది నుంచి రూ.13 కోట్ల బిల్లులు రావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు 8 వేల మంది, ఉద్యోగులు మరో 2 వేల మంది చందాదారులు ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసే వారి సంఖ్య కూడా పెరగడంతో పీఎఫ్ ముగింపు కోసం దరఖాస్తు చేస్తున్నారు.

మిస్సింగ్ క్రెడిట్స్‌కు దరఖాస్తులు

2022, జనవరిలో అప్పటి వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీతాల్లో వేతనాలు జమ చేసినప్పటికీ పీఎఫ్ వాటా సొమ్ము జమ చేయలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఎఫ్ జమ చేయాలని నాటి ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా నిధుల విడుదల చేయకపోవడంతో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022, జనవరికి సంబంధించి బకాయిలను విడుదల చేసినా ఉపాధ్యాయుల వివరాలు జిల్లాలకు చేరకపోవడంతో సమస్య మళ్లీ మొదలుకొచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు బకాయిలు జమ చేయాలని ఒత్తిడి చేయడంతో మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు టీచర్లు, ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి మిస్సింగ్ బిల్లుల వివరాలు సేకరిస్తున్నారు. దాని ప్రకారం ఉద్యోగులకు పీఎఫ్ నగదు ఎప్పుడు జమ చేయలేదనే వివరాలు తెలుసుకుని సరి చేసి బిల్లులు చెల్లించే అవకాశముంది.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆఫీస్ చిరునామా : జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, **తేది.09-11-2022** యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా** తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు **శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032** వద్ద తన రిజిష్టర్డు ఆఫీసును మరియు **శాఖా కార్యాలయాన్ని గుంటూరు-2** వద్ద కలిగి, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిష్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీతలు/హామీదార్లు/ దిగువ తెలుపబడినవారు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదార్లు/తనఖా రుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిపిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) యొక్క నిబంధనలను గమనించవల్సిందిగా రుణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	ఎన్‌పిఎ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / తేది.22.11.2025 నాటికి బకాయి మొత్తం
Loan A/c No.: GNTR4TF1704280022 1. **సురేష్ దొంత,** తండ్రి : పోలయ్యా, డి.నెం.25-16-226/13, పాత చెక్‌పోస్ట్, పాత మిర్చి యార్డు, సుందర నందనవనం, గుంటూరు జిల్లా-522004. **2. డి. శ్రీలక్ష్మి,** భర్త : సురేష్, డి.నెం.25-16-226/13, పాత చెక్‌పోస్ట్, పాత మిర్చి యార్డు, సుందర నందనవనం, గుంటూరు జిల్లా-522004. **3. డి. బ్రహ్మయ్య,** తండ్రి : కోటయ్య, డి.నెం.25-16-151/1, చుట్టుగుంట సెంటర్, లాలాపురం రోడ్డు, గుంటూరు జిల్లా-522004.	**30.06.2018** రూ. **9,00,000/-**	**22.11.2025** **రూ.25,99,336/-** (అక్షరాల ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే)

<u>స్థిరాస్తి షెడ్యూలు వివరములు : సురేష్ దొంత గారికి చెందిన ఆస్తి :</u> గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డిస్ట్రిక్ట్, గుంటూరు న్యూ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, రామచంద్రాపుర అగ్రహారం, డి.నెం.30/1 లోని ఎ.1.73 సెంట్లు మొత్తంలో 1852 చ॥గ॥లు విస్తీర్ణం గల స్థలం ప్లాట్లుగా విభజించబడినది, దీనిలో ప్లాట్ నెం.6 లోని 191 చ॥గ॥లు లేదా 159.70 చ॥మీ॥ల విస్తీర్ణంలో సమీప డి.నెం.25-15-115తో గల ఖాళీ ఇంటి స్థలం. **హద్దులు: తూర్పు :** ప్లాట్ నెం.7 లోని స్థలం - 55.10 అ॥లు, **దక్షిణం :** 20 అ॥ల వెడల్పు రోడ్డు - 42.06 అ॥లు, **పడమర :** 40 అ॥ల వెడల్పు గల రమణయ్య క్షేత్రం రోడ్డు -57.03 అ॥లు, **ఉత్తరం :** ప్లాట్ నెం.5 లోని స్థలం -18.01 అ॥లు., **పైన తెలిపిన 191 చ॥గ॥లు లేదా 159.70 చ॥మీ॥ల విస్తీర్ణం గల ఖాళీ ఇంటి స్థలం మాత్రమే. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.2066/2014, గుంటూరు ఎస్ఆర్ఓ ప్రకారం కలదు)**

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి గ్యారంటార్ల (వర్తించినచోట)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా రుణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ ఆసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ రుణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : గుంటూరు — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

హరిత నగరంగా అమరావతి

ఏడీసీ స్టాల్ వద్ద ఛైర్‌పర్సన్, ఎండీ లక్ష్మీ పార్థసారథి, అధికారులు

విజయవాడ సిటీ, తుళ్లూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రజా రాజధాని అమరావతిని ఆకుపచ్చని నగరంగా తీర్చిదిద్దుతున్నామని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అన్నారు. రాజధానిలో 30 శాతం అధిక ఆక్సిజన్ అందించే చెట్లతో సుందరీకరిస్తున్నామన్నారు. నిపుణులైన ఆర్కిటెక్టులను నియమించి రహదారులు, పార్కులను ఆకర్షణీయంగా చెట్లతో బ్యూటిఫికేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఫల, పుష్ప ప్రదర్శనలో అమరావతి నగరంలో ఏడీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన స్టాల్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారుల వ్యవస్థ, పార్కులు, నర్సరీలు, వాగుల వెంబడి చేపడుతున్న సుందరీకరణ ఛాయాచిత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. నేటి తరం పచ్చదనం పెంపును చిన్నప్పటి నుంచి అలవరచుకొని భావితరాలకు ప్రాణవాయువును అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏడీసీ ఉద్యానవన విభాగం ఉప సంచాలకులు బి.శ్రీనివాసులు, జి.ఆండాళ్, సహాయ సంచాలకులు డి.నవీన్‌కుమార్, కె.స్వాతి, హార్టికల్చర్ అధికారి ఎన్.కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్ల సాధనకు ప్రోత్సాహం

చేతన్ ప్రదీప్‌ను సన్మానించి ధ్రువపత్రం అందజేస్తున్న నాయక్

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సుల్లో పేద విద్యార్థులు సీట్లు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అన్నారు. గుంటూరు శివారు అడవితక్కెళ్లపాడులోని అంబేడ్కర్ బాలుర గురుకులంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్ల సమావేశానికి నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐఐటీ, నీట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడంతో పాటు సుశిక్షితులైన అధ్యాపకులను నియమించినట్లు తెలిపారు. నీట్, ఐఐటీ కేంద్రాలను 3 నుంచి 10కి పెంచారని గుర్తు చేశారు. ఇటీవల మాక్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన 9వ తరగతి విద్యార్థి వై.చేతన్ ప్రదీప్‌ని నాయక్ సన్మానించారు. సమావేశంలో గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, సంయుక్త కార్యదర్శి రూపవతి, ప్రిన్సిపల్ ఆనంద్‌బాబు, పూర్వ విద్యార్థులు డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ ఎస్.రాజీవ్ తదితరులు హాజరయ్యారు.

యూనిట్లు త్వరగా ప్రారంభించాలి

మాట్లాడుతున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన యూనిట్లు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఐఐసీ భూములకు సంబంధించిన దస్త్రాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసినందున వారికి రుణాలు మంజూరు చేసి సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎం.డి.నజీనాబేగం, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యు.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి నిర్మూలన: సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలించవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం-1976 నిఘా, అమలు కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధి ప్రియాంక, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రీదేవి, డీఈవో సి.వి.రేణుక, జిల్లా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు యు.చెన్నయ్య, పి.మురళీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పరిశోధన, ఆవిష్కరణల్లో ప్రతిభ

జాతీయ స్థాయి అవార్డులతో అధ్యాపకులు

గుంటూరురూరల్, న్యూస్‌టుడే: పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధిస్తున్న జాతీయ స్థాయి విజయాలు తమ కళాశాల విద్యా ప్రమాణాలకు ప్రతిబింబమని ఆర్‌వీఆర్‌జేసీ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఇటీవల నిర్వహించిన 'ఐఏసీ రీజినల్ మీట్-25' తమ కళాశాల అధ్యాపక బృందం ఉత్తమ పోస్టర్ ప్రదర్శన, ఉత్తమ ఇన్నోవేషన్ అంబాసిడర్ అవార్డులు సాధించిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ రాయపాటి గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

14 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

మిర్చియార్డు, న్యూస్‌టుడే: జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ వెల్లడించారు. జిల్లాలోని పత్తి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి అక్కడ జరుగుతున్న లావాదేవీలపై ఆరా తీశారు. జేసీ శ్రీవాస్తవ మాట్లాడుతూ 'కపాస్ కిసాన్ యాప్‌లో రోజూ ఉదయం 11 గంటలకు బుకింగ్ చేసుకోవచ్చు. కొందరు రైతులు ఉన్నదాని కంటే ఎక్కువ పరిమాణం ఉందని స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఒకేసారి రెండు మిల్లుల వద్ద నమోదు చేయించుకుని ఒకచోటే అమ్ముకుంటున్నారు. నమోదు చేసుకున్న మరో మిల్లు వద్ద స్లాట్ రద్దు చేసుకుంటున్నారు. సరకు ఉన్నంత మేరకే స్లాట్ బుకింగ్ చేసుకుని మిగిలిన రైతులకు అవకాశం కల్పించాలి. సీసీఐ సూచించిన నాణ్యత, ప్రమాణాలు పాటిస్తే.. పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110 పొందొచ్చు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జిన్నింగ్ మిల్లులు కూడా గుంటూరు జిల్లాలోనే ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి'.. అని సూచించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీఎం సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

తినాలనా.. ఆసుపత్రుల చుట్టూ తిరగాలనా..?

'విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి.. రాజీ పడితే ఊరుకునేది లేదు' అని ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పలు పాఠశాలల్లో ఆ సూచనలను విస్మరిస్తున్నారు. తాడికొండ శివారు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 'న్యూస్‌టుడే' భోజనశాలను పరిశీలించగా.. పుచ్చులతో ఉన్న టమాటాలు, కుళ్లిన ఉల్లిపాయలు వంటశాలలో కనిపించాయి. కూరగాయలపై ఈగలు, దోమలు వాలుతున్నాయి. భోజనశాల చుట్టూ ఆవరణలో మురుగు చేరి అధ్వానంగా దర్శనమిస్తోంది. మరోవైపు విద్యార్థుల పడక గదుల కిటికీలకు మెష్‌లు లేవు, కిటికీలు సరిలేవు. దీనిపై ప్రిన్సిపల్ హనుమంతరావును వివరణ కోరగా.. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని, ఇకపై మరింత దృష్టిసారించి నాణ్యమైన కూరగాయలతో వంటలు చేయిస్తామని ఆయన చెప్పారు.

నాసిరకమైన ఉల్లిపాయలు

భోజనశాల పక్కనే వ్యర్థాలు పడేస్తున్నారిలా..

-న్యూస్‌టుడే, తాడికొండ

(c) eenadu

కళల సవ్వడి.. పులకించె మది

కృష్ణా విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్ కార్యక్రమం రెండో రోజైన శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఆయా కళాశాలల విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు.
- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

మారింది బడి.. సంతోషాల జడి..

గన్నవరం : గొల్లనపల్లి బడిలో నిర్వహించిన మెగా పీటీఎంలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో స్వాగత బోర్డు వద్ద ఫొటో దిగుతున్న విద్యార్థులు
– న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణ

విరబూసిన విరులు.. కనురెప్పల కాంతులు..

విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో శుక్రవారం పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. దేశంలోని వివిధ నర్సరీల నుంచి వచ్చిన మొక్కలు, పూలు ఆకట్టుకున్నాయి.
- ఈనాడు, అమరావతి

వసతింట.. వేదనంట!

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం – న్యూస్‌టుడే, నాగాయలంక

జిల్లాలో ఇలా..		
శాఖ	వసతి భవనాలు	విద్యార్థులు
ఎస్సీ	36	2859
బీసీ	31	2123

"జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలను గత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన పేద విద్యార్థులు చలికి వణికిపోతున్నా దుప్పట్లు ఇవ్వలేదు. వానపడి నీరు లోపలకు వచ్చినా.. గోడలు చెమ్మపట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వసతి గృహాల్లో వసతుల కల్పనపై దృష్టిపెట్టింది."

ఇంకా మెరుగుపడని సౌకర్యాలు

మచిలీపట్నం: వలందపాలెంలో దోమల బెడదతో దోమతెరల్లోనే చదువుతున్న విద్యార్థులు

"కలెక్టర్ బాలాజీ ప్రత్యేక చొరవతో డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా 60 వసతి గృహాల్లో మరమ్మతులకు రెండు విడతలుగా రూ.8.45 కోట్లు కేటాయించారు. వీటితో భవనాల్లో పెచ్చులూడిన గోడలు, మరుగుదొడ్లు, పెయింటింగ్, కిటికీలు, తలుపులు తదితర మరమ్మతులు చేపట్టారు. ప్రభుత్వం నుంచి రూ.2.53 కోట్లు మంజూరవగా భవనాలు చక్కబడుతున్నాయి. బీసీ సంక్షేమలో 11.. సాంఘిక శాఖలో 2 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వ భవనాల్లోనూ చాలాచోట్ల ఇంకా వసతులు మెరుగుపరచాలి."

ఇరుకు గదులతో ఇక్కట్లు

బందరు రైల్వేస్టేషన్ సమీపంలో సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహంలో అన్నీ చిన్న గదులే. ఇక్కడ 100 మంది విద్యార్థులు ఉండగా.. ఒక్కో గదిలో 10 మంది ఉంటున్నారు. గదికో ఫ్యాను మాత్రమే ఉండటంతో దోమల బెడద వేధిస్తోంది. భోజనమూ చాలడం లేదని వాపోతున్నారు. ఇటీవల భవనానికి మరమ్మతులు చేయించినా వానొస్తే గోడలకు చెమ్మ చేరుతోంది. ఆర్వో ప్లాంట్ లేక బయట నీరే దిక్కవుతోంది.

☛ నాగాయలంకలోని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల బాలికల వసతి గృహాల్లో ఆర్వోప్లాంట్లు పని చేయక మూలకు పడేశారిలా. పక్కనే ఉన్న పాఠశాలలో నీరు తెచ్చుకుంటున్నారు. బీసీ భవనంలో మంచాలున్నా పంకాలకు తగులున్నాయని పక్కన పడేశారు.

సాంఘిక వసతి గృహాల్లో అసలు మంచాలే ఇవ్వట్లేదు. మరుగుదొడ్లలో దుర్గంధం భరించలేకున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ భవనాలకు దారి కూడా సరిగాలేదు.

వీలైనంత త్వరలో చక్కదిద్దుతాం

– షాహిద్‌బాబు, రమేశ్ – సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు

ప్రభుత్వ వసతి భవనాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక నుంచి తాగునీటి సమస్యలు లేకుండా చూస్తాం. అన్ని ప్రభుత్వ వసతి భవనాల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. కలెక్టర్ సహకారంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.

ఒక్క టెర్మినల్ భవనం.. పూర్తి చేయించలేరా?

ఈనాడు, అమరావతి

- కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలు చెప్పినా.. పరిస్థితి మారలేదు
- 30 నెలల్లో పూర్తవ్వాల్సిన నిర్మాణానికి.. 68 నెలలు దాటింది

గన్నవరం విమానాశ్రయంలో ఐదున్నరేళ్ల కిందట రూ.470 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు ఆరంభించారు. సరిగ్గా 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 68 నెలలు దాటుతోంది. ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పటికీ తెలియదు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు స్వయంగా వచ్చి ఇప్పటికి రెండుసార్లు పరిశీలించి పలు సూచనలు చేసి వెళ్లారు. గుత్తేదారు సంస్థ, అధికారులను గట్టిగా హెచ్చరించారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు.

ఇంకా ఆరు నెలలు పట్టే వీలుంది..

మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు బాలశౌరి, శివనాథ్ కేంద్రంలో అత్యంత పలుకుబడి ఉన్నవాళ్లు. అభివృద్ధి కమిటీ సమావేశాల్లో ఎంపీలు చెబుతున్నా పరిస్థితి మారడం లేదు. కేవలం ఒక్క భవన నిర్మాణం ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారు? గుత్తేదారుకు హెచ్చరికలు జారీ చేయడం, కొత్త గడువులు పెట్టడంతోనే ఏడాదిన్నర గడిచిపోయింది. తాజాగా నిర్దేశించిన డిసెంబరు లక్ష్యం కూడా దాటిపోతోంది. కనీసం మరో ఆరు నెలలు పైనే పట్టే అవకాశం కనిపిస్తోంది.

వెలుపల వైపు స్టీల్ అండ్ గ్లాస్‌లను బిగించే పనులు

గుత్తేదారుపై చర్యలు లేవు..

టెర్మినల్ పనులను నిత్యం పర్యవేక్షిస్తామంటూ ఏడాది కిందట వాట్సప్ గ్రూపును కూడా ఏర్పాటు చేయమని.. రామ్మోహన్‌నాయుడు సూచించారు. నిత్యం ఎంత పని జరిగిందనేది వాట్సప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాలని, ఇంకా ఎంత ఉందో రోజూ పెట్టాలన్నారు. 2025 జూన్‌లోగా పూర్తిచేసి తీరాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 2026 జూన్ వచ్చినా పూర్తవ్వడం కష్టమే. ఇంత జాప్యం చేస్తున్నా.. గుత్తేదారు సంస్థపై చర్యలు తీసుకోవడం లేదు.

ప్రస్తుతం వెలుపల పనులు..

టెర్మినల్ లోపలి వైపు సిమెంట్ భవన నిర్మాణం పూర్తయింది. దీనికి వెలుపలి వైపు స్టీల్ ఫ్రేములు ఏర్పాటు చేసి గ్లాస్‌లు బిగించే పనులు కొనసాగుతున్నాయి.

విమానయాన సంస్థలు రావాలంటే..

ప్రముఖ విమానయాన సంస్థలకు సంబంధించిన భారీ బోయింగ్ సర్వీసులు ఇక్కడి నుంచి నడపాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నూతన టెర్మినల్ అవసరం. సౌకర్యాలు లేకపోవడం వల్లే ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తున్నా ఆయా సంస్థలు సర్వీసులు నడిపేందుకు ముందుకు రావడం లేదు. గత తెదేపా ప్రభుత్వంలోనే భారీ రన్‌వేను సిద్ధం చేసినా ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దిల్లీ, ముంబయికి మాత్రమే బోయింగ్‌లు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి పనులు పూర్తి చేయించాలి.

ఇద్దరు మైనర్ మావోయిస్టుల రిమాండ్ పొడిగింపు

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం: పెనమలూరు ఠాణా పరిధిలో అరెస్టయిన మావోయిస్టులలో ఇద్దరు మైనర్లకు 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారం వీరిని వర్చువల్ విధానంలో పోలీసులు విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. విచారించిన కోర్టు వీరికి రిమాండ్ పొడిగించింది. గత నెల 18న కొత్త ఆటోనగర్‌లో మొత్తం 28 మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు. వారిలో 26 మందికి ఈ నెల 15 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ 28 మందిలో మైనర్లయిన ఇద్దరిలో ఓ బాలిక విశాఖ జువైనల్ హోంలో.. మరో బాలుడు విజయవాడ జువైనల్ హోంలో ఉండటంతో వీరిని వర్చువల్ విధానంలో కోర్టులో హాజరుపరిచారు.

మొదటి విడత కౌన్సెలింగ్‌లో 1,194 సీట్ల భర్తీ

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ నాన్ సర్వీస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 1194 సీట్లు భర్తీ అయినట్లు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా ఆయా వైద్య కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. డిసెంబరు 22 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

సీతమ్మ.. పెరట్లో సేంద్రియ సిరులు

సీతమ్మను సన్మానిస్తున్న అధికారులు, గ్రామస్థులు (పాత చిత్రం)

ఇంట్లో నిత్యం పారేసే తడి వ్యర్థాలతో నాణ్యమైన ఎరువును సులువుగా తయారు చేసుకోవచ్చని ఉప్పులూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు సీతమ్మ చేసి చూపుతున్నారు. కొన్నేళ్లుగా ఆమె తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును పెరటి తోటల్లోని మొక్కలకు వేస్తూ మంచి ఫలితం పొందుతున్నారు. చేపట్టిన పని చిన్నదైనా ఇతరులకు ఆదర్శం, బహుళ ప్రయోజనమని అధికారులు చెబుతున్నారు. సీతమ్మ కృషిని గుర్తించిన మండల, గ్రామ అధికారులు 'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్' సందర్భంగా సన్మానించారు.
– న్యూస్‌టుడే, ఉప్పులూరు (కంకిపాడు)

తడి వ్యర్థాలతో తయారు చేసిన ఎరువు

తయారీ ఇలా.. అందరూ కోడిగుడ్ల పెంకులు, ఉల్లిపాయ తొక్కలను మాత్రమే మొక్కలకు వేస్తుంటారు. వీటితో పాటు కూరగాయల వ్యర్థాలు, టీపొడి, మిగిలిన ఆహార పదార్థాలు, రాలిన ఆకులు, పువ్వులు వంటి తడి వ్యర్థాలను తొట్టెలో వేసి మట్టితో కప్పాలి. నీరు పోయాల్సిన అవసరం లేదు. పొరలుగా వేయాలి. ఒకటిరెండు నెలలకు ఎరువు తయారవుతుందని సీతమ్మ చెబుతున్నారు.

రూ.కోటి కొట్టేశారు.. న్యాయం చేయండి

ఆందోళన చేస్తున్న బాధితులు

గుడివాడ, న్యూస్‌టుడే : ఉంగుటూరు తపాలా సిబ్బంది చేతివాటంతో అమాయకులు దాచుకున్న నగదు కొట్టేశారని.. న్యాయం చేయాలని గుడివాడ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉంగుటూరు గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఉంగుటూరు తపాలా కార్యాలయంలో సుమారు 300 మంది దాచుకున్న నగదును పోస్టుమ్యాన్, పోస్టుమాస్టర్ కలిసి రూ.కోటి వరకు కాజేశారని చెప్పారు. రమేష్ అనే వ్యక్తి మాట్లాడుతూ తాను, తన భార్య దాచుకున్న రూ.22 లక్షలు పాస్ పుస్తకాల్లో నమోదు చేశారని, ఖాతాలో నగదు లేదని తెలిపారు. ఇలా ఎంతమందిని మోసం చేశారో తెలీదని తమ డబ్బు ఇప్పించాలని కోరారు. పోస్టుమ్యాన్ పాసు పుస్తకాలతో పరారీలో ఉన్నాడని, పోస్టు మాస్టర్‌ను సస్పెండ్ చేశారన్నారు. న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమం చేస్తామని సీపీఎం జిల్లా నేతలు వై.నరసింహులు, గుడివాడ కార్యదర్శి ఆర్‌సీపీ రెడ్డి స్పష్టం చేశారు.

మట్టిపాత్రలో చద్దన్నం.. మళ్లీ రుచిచూద్దాం

పటమట రైతుబజార్ సెంటర్‌లో స్టాల్

1980వ దశకంలో దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం అల్పాహారం కాకుండా చద్దన్నం తినేవారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు పరిస్థితుల కారణంగా ఇళ్లల్లో చద్దన్నం కనుమరుగయ్యిందనే చెప్పాలి. వినూత్నంగా ఇప్పుడు చద్దన్నాన్ని విక్రయించే దుకాణాలు వస్తున్నాయి. విజయవాడ నగరం పటమట రైతుబజార్ కూడలి వద్ద ఉదయపు నడక, వ్యాయామం కోసం వచ్చేవారికి మన సంప్రదాయం పేరుతో మట్టి పాత్రల్లో చద్దన్నం విక్రయిస్తున్నారు. ఇందులోనూ అరికెలు, జొన్నలు, రాగులు, బ్రౌన్‌రైస్‌తోనూ తయారు చేస్తున్నారు. వివిధ రకాల చిరుధాన్యాలతో పొంగల్ సైతం అమ్ముతున్నారు. వీటిల్లో నూనె చుక్క, మసాలా ఏమాత్రం ఉండవని దుకాణం యజమాని విజయ్ చెబుతున్నారు. - ఈనాడు, అమరావతి

ఎంచక్కా అమరాయి

పూలకుండీలు అంటే మట్టి, ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఇప్పటివరకు చూశాం. సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికిన రాళ్లల్లో అందమైన మొక్కలు పెంచుకుని ఇంట్లో పెట్టుకుంటే చూడడానికి చాలా బావుంటాయి కదా. జైపూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల ఆకృతుల్లో ఉన్న రాళ్లతో పూలకుండీలను సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రి హార్టీకల్చర్ ప్రదర్శనలోని ఓ స్టాల్‌లో ఏర్పాటు చేశారు. - ఈనాడు అమరావతి

స్క్రబ్ టైఫస్ కేసులతో కలవరం!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరికి పాజిటివ్

ఈనాడు, అమరావతి: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులతో అలజడి మొదలైంది. కంచికచర్ల, జి.కొండూరులో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచికచర్లకు చెందిన భవన నిర్మాణ కార్మికురాలు.. కృష్ణవేణి(45) జ్వరంతో బాధపడుతూ గురువారం జీజీహెచ్‌కు వచ్చింది. జి.కొండూరుకు చెందిన ఎస్.రాకేష్.. రెండున్నరేళ్ల బాలుడు సైతం జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు విజయవాడ పాతాసుపత్రికి తీసుకొచ్చారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో వచ్చిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం రెండు ఆసుపత్రుల్లో 54 మందికి పరీక్షలు నిర్వహించగా.. కృష్ణవేణి, రాకేష్‌లకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వి.రావు తెలిపారు. ముందస్తుగానే వీరికి పరీక్షలు నిర్వహించి.. వ్యాధి నిర్ధారణ చేయడంతో.. సరైన చికిత్స అందించగలిగామన్నారు.

అప్రమత్తంగా ఉండాలి...

స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ, నగరాల్లో పొదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెల్లని నల్లి మాదిరిగా ఉండే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్న వాళ్లు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరంభంలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వస్తే.. వెంటనే నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న సిద్ధార్థ కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌లోనే వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు.

అభిమానం ఆడించింది.. క్రికెటర్‌గా నిలబెట్టింది

కానూరు, విజయవాడ క్రీడలు న్యూస్‌టుడే

దేశవ్యాప్తంగా క్రికెట్‌పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరిలాగే అతనికి చిన్నప్పటి నుంచి ఈ ఆటపై ఆసక్తి కలిగింది. అప్పుడే క్రికెటర్ కావాలన్న లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నాడు. అందుకు తగ్గట్లు నిరంతరం సాధన చేశాడు. పట్టుదలకు.. క్రమశిక్షణ తోడవడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వాటన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత విశ్వవిద్యాలయాల జట్టు తరపున ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యాడు విజయవాడకు చెందిన షేక్ కాజామోహిద్దీన్.

అన్ని వయో విభాగాల్లో రాణింపు..

షేక్ నాగూర్‌వలి, షహనాజ్‌బేగంల కుమారుడైన కాజామోహిద్దీన్ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అనంతరం తన ఆట మెరుగుపరుచుకోవడానికి కడప, విజయనగరం జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆంధ్ర క్రికెట్ అకాడమీలో చేరాడు. నాలుగేళ్ల పాటు కఠోర శిక్షణ పొందడంతో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. అలా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆంధ్ర రాష్ట్రం తరపున అండర్-14 జట్టులో చోటు సాధించి సౌత్ జోన్ విన్నర్స్‌గా నిలిచాడు. అండర్-16 స్థాయిలో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లాడు. అండర్-19 టీమ్‌లో ప్రతిష్ఠాత్మకమైన వినూ మన్కడ్ ట్రోఫీలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ ట్రోఫీలో 177 పరుగులు చేయడంతో పాటు వికెట్ కీపింగ్‌లోనూ ప్రావీణ్యం చూపించాడు. పలు మ్యాచ్‌లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడా జట్టును క్వార్టర్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.

బ్యాటింగ్ చేస్తూ..

ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌కు..

ప్రస్తుతం సిద్ధార్థ డీమ్డు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న కాజామోహిద్దీన్ తన నిరంతర ప్రదర్శనతో భారత విశ్వవిద్యాలయాల జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబరు 7 నుంచి 20వ తేదీ వరకు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం జట్టుతో ఆ దేశంలో జరిగే ఆరు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటి.. రంజీట్రోఫీ జట్టులో స్థానం సాధిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

పాత బండి.. కొంటున్నావా బ్రో..!

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

కొత్త వాహనం ధరలో సగానికే రెండు మూడేళ్లు తిరిగిన బండి వస్తుందని.. కొన్నేళ్లు దాంతోనే నెట్టుకొచ్చి తర్వాత కొత్తది కొందామనుకుని చిరుద్యోగులు, పార్ట్ టైమ్ పని చేసే కళాశాల విద్యార్థులు ఎక్కువ మంది అనుకుంటారు. కొత్త వాహనాల్లో వస్తున్న మార్పులు.. నాణ్యత లోపాలు ఇతర కారణాలతో కొత్త వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపట్లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల క్రయవిక్రయాలు రోజూ వందల్లో జరుగుతున్నాయి. అయితే బండి కొనేటప్పుడు ముందుచూపు, అవగాహన లేకపోతే జేబుకు చిల్లు తప్పదు.

ఈ జాగ్రత్తలు తీసుకో

ఇంజినే గుండెకాయ.. కొనే వాహనం కండీషన్ ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. నమ్మకమైన మెకానిక్ వద్దకు తీసుకెళ్లి చూపించాలి. వాహనానికి ఇంజిన్ గుండె లాంటిది.. దాని పనితీరు సరిచూశాకే కొనుగోలుకు సిద్ధపడాలి. మైలేజీ, గేర్ బాక్స్, విడిభాగాల స్థితి.. వాటి మన్నిక.. టైర్లు.. లైట్లు తదితర అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా కొంతదూరం నడిపితే లోపాలు తెలుస్తాయి.

ఇవి తప్పనిసరి..

ఇటీవల ఉమ్మడి జిల్లాలో తరచూ ద్విచక్ర వాహనాలు చోరీలకు గురవుతున్నాయి. పట్టుపడిన వారి వద్ద ఒక్కొక్కరి నుంచి పదుల సంఖ్యలో ఎత్తికెళ్లిన బండ్లు దొరుకుతున్నాయి. చాలా వాటికి విడిభాగాలు మార్చేయడం.. నంబరు ప్లేట్లు తీసేయడం.. రంగులు మార్చడం.. ఛాసిస్ నంబరు చెరిపేయడం వంటివి చేస్తున్నారు. బండి కొనేముందు వీటన్నింటిని పరిశీలించుకుంటే మంచిది.

☛ పోలీసు కేసులు నమోదయ్యాయేమో నిర్ధారించుకోవాలి. ట్రాఫిక్ చలానాలు ఎంతున్నాయో చూసుకోవాలి.

☛ ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యిందా.. అయితే దానికి సంబంధించిన నిరభ్యంతరపత్రంతో పాటు ఒరిజినల్ ఆర్సీ తీసుకోవాలి.

☛ పత్రాలన్నీ ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. ఆర్సీ కార్డులోని ఛాసిస్ నంబరు, వాహనంపై ఉన్నది ఒకేలా ఉండాలి.

☛ బండి మన పేరుపై రిజిస్ట్రేషన్ అవుతుందో లేదో ఆర్టీవో కార్యాలయంలో తెలుసుకోవాలి.

☛ ఇతర రాష్ట్రాల వాహనమైతే రిజిస్ట్రేషన్‌కు ఎంత అదనపు ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. అన్నీ బాగుంటేనే కొనుగోలు చేయడం ఉత్తమం.

(c) eenadu

విద్యార్థులు నిరంతరం అధ్యయనం చేయాలి

సదస్సులో ప్రసంగిస్తున్న జస్టిస్ లక్ష్మణరావు, వేదికపై చల్లా రాజేంద్రప్రసాద్, పి.వెంకటేశ్వరరావు తదితరులు

కానూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు నిరంతర అధ్యయన ప్రక్రియను అలవర్చుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు అన్నారు. వీడీసిద్ధార్థ న్యాయకళాశాలలో జస్టిస్ చల్లాకొండయ్య మెమోరియల్ సిద్ధార్థ 4వ నేషనల్ లీగల్ ఫెస్ట్-2025 కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత విద్యార్థులు ఎన్నో నైపుణ్యాలను కలిగి ఉన్నప్పటికీ వారి నైపుణ్య ప్రదర్శనలో విధేయత లోపిస్తుందన్నారు. న్యాయవాదులకు మూట్‌కోర్టు అనేది ఒక మంచి అవకాశమని తద్వారా న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాలు, డ్రాఫ్టు రైటింగ్ స్కిల్స్ అలవడతాయని పేర్కొన్నారు. కాంటినెంటర్ కాఫీ సంస్థ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తన తండ్రి పేరు మీద జరిగే జాతీయ న్యాయ ఉత్సవాలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు యువ న్యాయవాదులను ప్రోత్సహించేవారని గుర్తుచేశారు. ప్రిన్సిపల్ చెన్నుపాటి దివాకరబాబు, ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు, పీవీపీఎస్ఐటి ప్రిన్సిపల్ కె.శివాజీబాబు, కన్వీనర్ పర్వతనేని ప్రభాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆలయ పునర్నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళం

దాతలను అభినందిస్తున్న ఎమ్మెల్యే కుమార్ రాజా, శివరామప్రసాద్

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని పెనమకూరు చెన్న మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన దాతలు సూరపనేని సుబ్రహ్మణ్యం, సూరపనేని వెంకటేశ్వరరావు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని దేవాలయ ఖాతాకు వేశారు. శుక్రవారం ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా దాతలను అభినందించి.. శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

దుర్గామల్లేశ్వర మహిళా కళాశాల విద్యార్థినుల ప్రదర్శన

మేరీస్టెల్లా కళాశాల విద్యార్థినుల జానపద నృత్యం

అంతటా ఉత్సాహం.. ఆద్యంతం అద్భుతం

కృష్ణావిశ్వవిద్యాలయం(మచిలీపట్నం), న్యూస్‌టుడే : గిరిజన వేషధారణలతో యువతులు చేసిన నృత్యాలు, దేశభక్తి గేయాలకు చేసిన ప్రదర్శనలు, యువతులు తీర్చిదిద్దిన ముగ్గులు ఇలా వివిధ రకాల ప్రదర్శనలు, నాటికలతో కృష్ణా విశ్వవిద్యాలయం శుక్రవారం హోరెత్తిపోయింది. విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణాతరంగ్ ఉత్సవ సంగం కొనసాగుతోంది. ఈ వేడుకల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక అంశాలు ఆకట్టుకున్నాయి. ఉపకులపతి కె.రాంజీ, పలు విభాగాల అధిపతులు ప్రదర్శనలు వీక్షించి సందడి చేశారు. పలువురు వివిధ ప్రదర్శనలను చరవాణుల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో విశ్వవిద్యాలయం కోలాహలంగా కనిపించింది.

అమ్మోరులా..

విద్యార్థినుల సందడి

లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

మాట్లాడుతున్న జిల్లా జడ్జి గోపి, వేదికపై పలువురు న్యాయమూర్తులు

మచిలీపట్నం(గొడుగుపేట) : జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా జడ్జి జి.గోపి అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే బీమా సంస్థలు, బ్యాంకులు, పోలీసులతో సమావేశాలు నిర్వహించి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. వివిధ అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. న్యాయమూర్తులు గాజుల వెంకటేశ్వర్లు, బాబూనాయక్, కేవీఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

కథ.. 35 ఏళ్ల ప్రస్థానం

❖ 7న తాజా సంకలనం ఆవిష్కరణ



కథ 2024 పుస్తకం

ఈనాడు, అమరావతి: గత 35 ఏళ్లుగా తెలుగులో ఏటా వరకు కాల పత్రికల్లో వచ్చే మూడు వేలకు పైగా కథల్లో నుంచి ఉత్తమమైన 15 నుంచి 20 ఎంపిక చేసి 'కథ' పేరుతో ఓ పుస్తకం ముద్రిస్తున్నారు. 1990 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంతంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. కథ 2024 సంకలనం ఆవిష్కరణ సభ విజయవాడలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో డిసెంబరు 07న చేయబోతున్నారు. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో.. ఆదివారం ఉదయం 10.15 గంటలకు ఈ కథ పుస్తక ఆవిష్కరణ సభ జరుగబోతోంది. అతిథులుగా ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి, సాహిత్య అకాడమీ ఈసీ మెంబర్ డాక్టర్ మృణాళిని పాల్గొంటారు. కథ 2024లో ఎంపికైన కథల రచయితలు ఒక్కొక్కరు ఐదు నిమిషాల చొప్పున వారి కథ గురించి మాట్లాడతారు.

దుర్గగుడి భద్రతపై చర్చకు ప్రతిపాదనలు

ఇంద్రకీలాద్రి: దుర్గగుడి నూతన పాలకమండలి ఈనెల 6న నిర్వహించనున్న రెండో సమావేశంలో భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లతోపాటు దుర్గగుడి భద్రతపై సమగ్రం చర్చించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లక్షల సంఖ్యలో దీక్షాదారులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తే నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎగ్జిట్ స్కానర్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించడానికి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రతిపాదించ సిద్ధం చేశారు.

పామర్రులో ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలు మూసివేత

ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యుగంధర్

పామర్రు, మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే : పామర్రులో ప్రథమ చికిత్స పేరుతో అధిక వైద్యం చేస్తున్న ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇటీవల ప్రాథమిక చికిత్స కేంద్రాలపై అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న శివ క్లినిక్, రోహిణి క్లినిక్, లక్ష్మీ క్లినిక్, వెంకటేశ్వర స్వామి క్లినిక్, ప్రజా వైద్యశాల, ఇందిర క్లినిక్‌లకు నోటీసులు జారీ చేసి మూసివేయించారు. వీటిలో ఇంజక్షన్, సెలైన్ బాటిల్స్, మందులు, బెడ్లు ఉన్నట్లు గమనించిన జిల్లా వైద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీటిని తక్షణం మూసి వేసినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో కనుమూరు పీహెచ్‌సీ వైద్యాధికారి ఖాన్, ప్రోగ్రాం అధికారి ఆనంద్, పీహెచ్‌సీ సూపర్‌వైజర్ సారథి, సీహెచ్‌వో స్టీఫెన్, దీప్తి, సింధు, ఎంపీహెచ్ఏ ప్రసాద్ పాల్గొన్నారు.

నైపుణ్యాల మెరుగుతో మేటి కొలువులు

సీడ్స్ ఫౌండేషన్, వైజేఆర్‌డీఎంఎస్ కళాశాల మధ్య ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న నారాయణరావు, ఫౌండేషన్ ప్రతినిధులు

పోతిరెడ్డిపాలెం(మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే : విద్యతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. మచిలీపట్నం మండలం పోతిరెడ్డిపాలెంలోని వైజేఆర్‌డీఎంఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంసెట్‌కు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు ఇతర గ్రాడ్యుయేట్స్ ఉద్యోగావకాశాలు తగిన సమయంలో పొందలేక పోతున్నారన్నారు. అడ్డంకులను అధిగమించేందుకు జాబ్‌మేళాలు దోహదపడతాయన్నారు. అనంతరం సీడ్స్ ఫౌండేషన్, వైజేఆర్‌డీఎంఎస్ కళాశాలల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు పత్రాలను కొనకళ్ల నారాయణరావు, ఫౌండేషన్ ప్రతినిధి మార్చుకున్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు పీవీ.రావు, ప్రిన్సిపల్ టి.రవికుమార్, జాబ్‌మేళా కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు
(కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -130 రిటైల్ ధర 157 చికెన్ విత్ స్కిన్ - 228, చికెన్ స్కిన్‌లెస్ - 259.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 149, 158, 169 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

22 ఏ భూముల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే : నియోజకవర్గంలో 22 ఏ భూములు ఉన్న వారు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో జీఓ నం.30 ద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నివాసితులకు క్రమబద్ధీకరణ పట్టాలు, రిజిస్ట్రేషన్ దస్తావేజులను ఆయన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలసి పంపిణీ చేశారు. తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో మరియాదేవి తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డ సబ్ డివిజన్‌లో శాంతిభద్రతలు బాగు : ఐజీ

అవనిగడ్డ, న్యూస్‌టుడే : అవనిగడ్డ సబ్ డివిజన్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన అవనిగడ్డ పోలీసు స్టేషన్, డీఎస్పీ కార్యాలయాల వార్షిక తనిఖీ నిమిత్తం వచ్చారు. రికార్డులు తనిఖీ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు. అనంతరం ఐజీ విలేకరులతో మాట్లాడుతూ మేజర్ క్రైమ్స్ లేవని, పోక్సో కేసుల నివారణకు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. గంజాయి సరఫరాదారులపై పర్యవేక్షణ ఉంచినట్లు వెల్లడించారు. పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత ఉందని విలేకరులు చెప్పగా త్వరలో కొత్తవారు వస్తున్నారని చెప్పారు. డీఎస్పీ టి.విద్యాశ్రీ, సీఐ యువకుమార్, ఎస్సైలు శ్రీనివాస్, చాణక్య, సిబ్బంది పాల్గొన్నారు.

శ్మశాన భూమి లేదు.. కేటాయించండి

సీఎంకు ఎమ్మెల్యే రాము వినతి



ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే రాము

గుడివాడ, న్యూస్‌టుడే : గుడివాడ నియోజకవర్గంలో హైందవ, క్రైస్తవ, ముస్లింలకు శ్మశాన భూమి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. భూమి కేటాయించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. అమరావతిలో గురువారం రాత్రి ఆయన్ను కలిసి గుడివాడ ప్రజల కష్టాలను వివరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ దళితులకు శ్మశానవాటిక లేక నానా అవస్థలు పడుతున్నారని, చాలాకాలంగా వారు ఉద్యమాలు చేస్తున్నారని, అలాగే హిందువులకు, ముస్లింలకు పెరిగిన జనాభాతో పాటు సరిపడా శ్మశానభూమి లేదని పేర్కొన్నారు. పట్టణంలో 10 ఎకరాలు, నియోజకవర్గవ్యాప్తంగా 35 ఎకరాలు కేటాయించాలని కోరారు. దీంతో అధికారులకు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు రాము తెలిపారు. అనంతరం గుడివాడ పట్టణంలో రహదారుల అభివృద్ధికి రూ.17.95 కోట్లు విడుదల చేయాలని కోరారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
పంచాయతీరాజ్ శాఖ

ఆర్.సి.నెం.3371/2025/E2, **టెండరు ప్రకటన** తేది: 05-12-2025

కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ స్ఫూర్తి స్టడీ మెటీరియల్ మొత్తము సుమారుగా 27,500 పుస్తకములు ముద్రించి సరఫరా చేయు నిమిత్తము అధీకృత టెండరుదారుల నుండి టెండర్లు ఆహ్వానించడమైనది. టెండరు షెడ్యూల్ పొందుటకు ది. 15-12-2025 ఉ. 10.30 ని.ల నుండి మ. 1 గం.ల వరకు, అదేరోజు మ. 3 గం.ల లోపు టెండరు దాఖలు చేయవలయును మరియు అదేరోజు సా. 5 గం.లకు టెండరు షెడ్యూల్ తెరవబడును. ఇతర వివరముల కొరకు ఈ కార్యాలయపు పనివేళలలో సంప్రదించవలెను.

సం/- సి.ఇ.ఓ., జి.ప., కృష్ణా, మచిలీపట్టణం

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి
ప్రాంతీయ కార్యాలయం, ఏలూరు, ఏలూరు జిల్లా
డి.నెం.22బి-3-2, కానుకొలనివారి వీధి, పవర్‌పేట రైల్వే స్టేషన్ రోడ్, పవర్‌పేట, ఏలూరు-534002.

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ నెం.S.O.1533(E), తేదీ 14 సెప్టెంబర్, 2006 మరియు దాని తదుపరి సవరణల ప్రకారం, **శ్రీ బోయపాటి బసవ పూర్ణయ్య (లీజుదారు)** ప్రతిపాదించిన మైనింగ్ పనుల కోసం పర్యావరణ ప్రజా సంప్రదింపులను మేము దీని ద్వారా తెలియజేస్తున్నాము. ఈ ప్రాజెక్టులో భాగంగా తోటపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా లోని **సర్వే నెం.2/1లో 12 హెక్టార్ల** విస్తీర్ణంలో గ్రావెల్ క్వారీ మైనింగ్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం **రూ.60 లక్షలు.** ప్రతిపాదిత ప్రాజెక్టు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

1	మైనింగ్ లీజుదారు పేరు మరియు చిరునామా	శ్రీ బోయపాటి బసవ పూర్ణయ్య (లీజుదారు) డి.నెం.1-61, బాహుబలేంద్రునిగూడెం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్
2	ప్రతిపాదిత ప్రాజెక్టు యొక్క ప్రదేశము సర్వే నెంబరుతో	ప్రభుత్వ భూమి సర్వే నెం.2/1, తోటపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3	భూమి విస్తీర్ణం	12 Ha.
4	అధీకృత అధికారి గారి పేరు చిరునామా మరియు ఫోన్ నెంబర్లతో సంప్రదించుట కొరకు	శ్రీ M.భావన ఋషి డి.నెం.1-61, బాహుబలేంద్రునిగూడెం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్, మొబైల్: 9393511320
5	ఈ ప్రతిపాదిత అంచనా వేయబడిన మొత్తము వ్యయం	రూ.60 లక్షలు (అక్షరాలా అరవై లక్షల రూపాయలు మాత్రమే)
6	కార్యాచరణ యొక్క స్వభావము మరియు సామర్థ్యము	గ్రావెల్ క్వారీ మైనింగ్ - 4,67,660 m3/Anum
7	ప్రజాభిప్రాయ సేకరణకు ప్రదేశం, తేది & సమయం	తేదీ: 07-01-2026 (బుధవారం), సమయం: ఉదయం గం.10:30 వేదిక: ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామం, సర్వే నెం.2/1 లోని శ్రీ బోయపాటి బసవ పూర్ణయ్య గారి (లీజుదారు) మైనింగ్ ప్రాంగణం దగ్గర.
8	ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కార్యనిర్వాహక సారాంశము మరియు పర్యావరణ ప్రభావ అంచనా రిపోర్టులు ప్రజల పరిశీలనార్థం దిగువ ప్రదేశముల నందు ఉంచడమైనది.	

I. కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేటు వారి కార్యాలయము, ఏలూరు జిల్లా.
II. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి కార్యాలయము, జిల్లా పరిషత్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.
III. జనరల్ మేనేజర్ వారి కార్యాలయం, జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్, ఏలూరు జిల్లా.
IV. సబ్ కలెక్టర్ వారి కార్యాలయము, నూజివీడు, ఏలూరు జిల్లా.
V. డిప్యూటీ డైరెక్టర్(లు) వారి కార్యాలయము, పర్యావరణము అటవీ & వాతావరణ మార్పులు యొక్క మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము, ఇంటెగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ (ఐఆర్ఓ), గ్రీన్ హౌస్ కాంప్లెక్స్, గోపాల్ రెడ్డి రోడ్, విజయవాడ-520010, ఆంధ్రప్రదేశ్.
VI. మెంబర్ సెక్రటరీ వారి కార్యాలయము, ఎ.పి.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణం భవనం, ఎపిఐఐసి కాలనీ రోడ్, గురునానక్ కాలనీ, ఆటోనగర్, విజయవాడ-520007.
VII. జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వారి కార్యాలయము, ఎ.పి.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జోనల్ కార్యాలయం, 39-33-20/4/1, మాధవధార వుడా కాలనీ, విశాఖపట్నం-530018.
VIII. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వారి కార్యాలయము, ఎ.పి.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రీజనల్ ఆఫీస్, 22బి-3-2, కానుకొలనువారి వీధి, పవర్‌పేట రైల్వేస్టేషన్ రోడ్, పవర్‌పేట, ఏలూరు-534002.
IX. డిప్యూటీ డైరెక్టర్ వారి కార్యాలయం, గనులు & భూగర్భ శాఖ, ఏలూరు
X. మండల ప్రజాపరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వారి కార్యాలయము, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా.
XI. తహశీల్దార్ వారి కార్యాలయము, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా.
XII. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయము, తోటపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా.

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకమునకు తెలియజేయునది ఏమనగా ఏదేని సలహాలు, సూచనలు, అభిప్రాయములు, ఉద్దేశ్యములు & వ్యతిరేకతలు ఉన్న యెడల ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా ప్రభావము పొందు వ్యక్తులుతో సహా చట్టబద్ధ నివాసితులు, పర్యావరణ సంస్థలు మరియు ఇతరులు ఈ ప్రకటన ప్రచురించబడిన 30 రోజులలోగా తెలియచేయగలరు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి యొక్క అధికారిగా ఉన్న ఈ దిగువ సంతకందారునికి పైన చెప్పిన వ్యక్తులు తమ వ్రాతపూర్వక సూచనలు మరియు అభ్యంతరములు పంపవచ్చును. ఈ వ్యక్తులందరూ పైన చెప్పిన స్థలము, తేదిన, ప్రదేశము వద్ద నిర్వహించు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నందు కూడా పాల్గొనవచ్చును.

సం/-
స్థలము : ఏలూరు — పర్యావరణ ఇంజనీరు
తేది : 05-12-2025 — ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఏలూరు.

జడ్పీ పాఠశాలలో విద్యాబోధన బాగుంది

నాగాయలంక జడ్పీ పాఠశాలలో తల్లిదండ్రులతో భోజనం చేస్తున్న కలెక్టర్ బాలాజీ

నాగాయలంక, న్యూస్‌టుడే : నాగాయలంక జడ్పీ పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ బాగున్నాయని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం జడ్పీ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం సందర్భంగా మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆయన తనిఖీ చేశారు. తల్లిదండ్రులతో కలసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బోధన ఎలా ఉందని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ల్యాబ్ పరిశీలించారు. ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చిన విద్యార్థులను అభినందించారు. నాగాయలంక సెంటరులో డీఆర్‌డీఏ (వెలుగు) పథకం ఆర్థిక సాయంతో నడుపుతున్న శ్రీశ్రీనివాస గ్రామ సంఘం సభ్యురాలు మేడ నాగ బసవమ్మ బెల్లం టీ దుకాణం, గుల్లలమోదలో మత్స్యకారులు నిర్వహిస్తున్న పడవల తయారీ కేంద్రాన్ని కలెక్టర్.. డీఆర్‌డీఏ అధికారులతో కలసి పరిశీలించారు.

విజయాలే ఔత్సాహికులకు స్ఫూర్తి

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే : విజయం సాధించిన వ్యక్తుల కథలే ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తాయని కలెక్టర్ డీకే.బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలు పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలు, వ్యవసాయం(పాడి పరిశ్రమ, ప్రకృతి సేద్యం), ప్రభుత్వ సేవలు వంటి విజయం సాధించిన కథలను తయారు చేసి కృష్ణా స్ఫూర్తి పేరుతో ప్రతిరోజు ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని ప్రచారం చేయాలని చెప్పారు.

సిమ్‌కార్డుల మోసం.. మరో 8 మంది అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: సెల్ దుకాణాలకు వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి ఆధార్, వేలిముద్రలతో సిమ్ కార్డుల మోసానికి పాల్పడుతున్న 8 మంది నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరహా మోసానికి సంబంధించి నెల రోజుల క్రితం ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన 5 మంది, గుంటూరు జిల్లా చెరుకుపల్లి వాసులైన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరంతా వినియోగదారులను మోసగించి వారి పేర్లతో సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసి అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలకు అందజేస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ సంచార్‌సాథీ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేరుమీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో పరిశీలించి జాగ్రత్త పడాలన్నారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో సిమ్ కార్డు నిందితులపై నిఘా చర్యలు కొనసాగిస్తున్నామని, మరింత మంది మోసగాళ్లను పట్టుకుంటామని సైబర్ క్రైం సీఐ పేర్కొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్ క్యాష్. ✆ 81422 92071

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్). ✆83338 33368

PEOPLE CARE
OLD AGE HOME

గాయిత్రి గ్రూపు, VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబి కేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆99590 21122, 96038 42233

REAL ESTATE

అమరావతి సీఆర్డీఏ & బ్యాంకింగ్ ఆఫీసులకి, క్వాంటమ్ కంప్యూటర్స్‌కి 8km దగ్గర గః 10500/-, హౌస్ 60 లక్షలు ఎకరం 80 లక్షలు 90523 45356.

FLAT FOR SALE

డైరెక్ట్‌సేల్ విజయవాడ ఆయుష్ హాస్పటల్ వెనుక రామచంద్రనగర్‌లో అన్ని సౌకర్యములతో ఫుల్లీఫర్నిష్డ్ న్యూ 3BHK 1760 SFtతో డీలక్స్ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 95648 79999.

నిడమానూరులో గృహప్రవేశానికి సిద్ధంగా, తూర్పు ఫేస్ 2BHK (1250 SFt), 3BHK (1450 SFt) ఫ్లాట్స్, లిఫ్ట్, జనరేటర్, కార్‌పార్కింగ్ సౌకర్యములతో అమ్మకమునకు కలవు. ✆ 80087 67979, 80744 99872.

HOUSE FOR SALE

బందరురోడ్ హరివిల్లు గేటెడ్ కమ్యూనిటీలో గండిగుంట వద్ద 195గ|| 1400S.Ft 2BHK 67L నుండి క్లబ్ హౌస్, ఫెసిలిటీతో ఫ్లాట్స్. ✆ 95427 56666

పామర్రు, పరిటాలలో హైవేకి ఆనుకొని CRDA అప్రూవ్డ్ లేఅవుట్ నందు లోన్ సదుపాయంతో ప్లాట్లు కలవు. ✆ 92473 90000.

LAND FOR SALE

Uppaluru (Vi), Kankipadu (Mdl.) Krishna (dt.) Total land:3.16 Acres, R.S.No: 4-2C-1Acres, R.S.No:4-2B-1Acres R.S.No:4-2A-1A-Ac0.895Cs, R.S.No:4-2A-1B-Ac0.18Cs, R.S.No:4-2A-2-Ac 0.085CS and Total land (S.Yards): 653.35 Sy. Yards.Rs .No.4/1C-283.98S.Yrds R.S.4/1C-369S. Yrds. 97012 51090, 90141 12000

తక్షణ అమ్మకానికి భూమి
తాడికొండ మండలంలో SRM యూనివర్సిటీ సమీపంలో 1.20 సెంట్ల భూమి తక్షణ అమ్మకానికి ఉంది.
ఆసక్తిగలవారు మాత్రమే సంప్రదించగలరు.
93981 42337

1000 Sq.Yds CRDA allotted Villa plot for sale in Penumaka & KrishnayaPalem. Less than 1 km from the West Bypass road. Contact: 8179767425 for details. Serious parties only.

LAND FOR SALE
రొయ్యల సాగు భూమి విక్రయానికి
కృష్ణా జిల్లా, గుడివాడ డివిజన్, కైకలూరు మండలం, సీతనపల్లి గ్రామంలో ఉన్న సర్వే నంబర్లు 23-2, 23-3, 23-4, 23-5 కలిపి మొత్తం 5.55 1/2 ఎకరాల రొయ్యల సాగు భూమి విక్రయానికి ఉంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు సంప్రదించండి.
సతీష్.సి.హెచ్
కాంటాక్ట్ నెంబర్: +91-8978739620

PLOT FOR SALE

12గ్రా|| గోల్డ్ & రిజి ఫ్రీ కంచికచర్ల-అమరావతి ORRకి దగ్గర ఇళ్ళకు ఆనుకొని CRDA & 4 గ్రా|| గోల్డ్ & రిజి ఫ్రీ ఇళ్ళకు దగ్గర పంచాయతీ ప్లాట్లు. 88018 03689

బందరురోడ్డు 6లైన్ హైవేకి దగ్గరలో 100FT రోడ్డుని ఆనుకొని CRDA ప్లాట్ అమ్మకం 80% బ్యాంక్‌లోన్. గజం కేవలం 18K మాత్రమే ✆ 94905 14626

TO LET
COMMERCIAL

13,000 S.Ft గోడౌన్ (G+1) Building VJA ఆటోనగర్ 100 Feet రోడ్డులో లోడింగు & అన్‌లోడింగుకు వీలుగా అద్దెకు. ✆ 84312 51822.

Monthly 5L+ రన్నింగ్ రెస్టారెంట్ biz VJA, NTR Circle (360 Sft, G+F). అద్దెకు కలదు. ✆ 99088 19301, 96404 16219

విజయవాడ కబేళా ఇండస్ట్రియల్ ఏరియా 4వ క్రాస్ రోడ్‌లో 1100 చ|| గ|| షెడ్, 24 అ||ఎత్తు, 52 H.P. కరెంట్‌తో అద్దెకు కలదు ✆ 99631 11303.

JOBS

డిప్లొమా/ సివిల్ ఇంజినీరింగ్ చేసిన సైట్ ఇంజినీర్స్ కావలెను. VJAలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లేఅవుట్ డెవలప్‌మెంట్‌కి. ✆ 70757 11915.

స్వయంశక్తి జాబ్‌వర్క్స్ ప్రాజెక్ట్, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ VJA నందు పనిచేయుటకు మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్, క్యాషియర్, అకౌంటెంట్, స్టోర్ కీపర్ & ఆఫీస్ బాయ్ కావలెను. అర్హత: 10th to డిగ్రీ. మార్కెటింగ్ మరియు రిటైర్డ్ వ్యక్తులకు ప్రాధాన్యం. ✆ 70937 83666.

Wanted Male Class Incharges, Computer Operators & Graphic Designers to work in Sri Medha Jr. College, Labbipet. Pay upto 18K. Exp: Min 3 years. Age: 30-40 Yrs. Qual: Any Degree/ B.Tech. 91542 10069.

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

కావలెను
విజయవాడ వన్‌టౌన్ నటరాజ్ ఎలక్ట్రికల్ షోరూమ్ నందు MBA/ Degree/ Inter అర్హత కలిగిన ఉత్సాహవంతులైన సొంత టూ వీలర్ వెహికల్ గల లేడీస్ & జంట్స్ మార్కెటింగ్ చేయుటకు కావలెను.
జీతం: 15K To 25K
✆92464 10011

Hiring Now FINGER6 ARCHITECTS, Vijayawada Vacancy: Architect, site Engineer, Office Boy Freshers / Experienced can Apply Contact: 90630 26178, Mail Id: stepinfinger6@gmail.com

REQUIRE FEMALE Admission Counsellors for Nakshatra Overseas. Sal: 16K + Incentives Work Place:Vijayawada. ✆ 96031 36899.

Wanted Male Computer Operator. Timings: 11 Am- 8 Pm ★ ECLAT Health Services, Penamaluru, Vijayawada. ✆ 99514 42111.

WANTED
➤ Telecallers (Female)
➤ Marketing Executives (Field Work - Male)
to work at Vijayam Publications
Hanumanpet, Vijayawada-3.
✆98854 79105

VJA గాంధీనగర్ హోటల్ రూమ్స్ నందు పని చేయుటకు M/F అనుభవం కల్గి డిగ్రీ/ DTP కంప్యూటర్ నాలెడ్జ్ గల రిసెప్షనిస్టులు మల్టీ పర్పస్ స్టాఫ్, లేడి స్వీపర్ కావలెను ✆ 81256 69996.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 89776 39662, 89776 39663

Only For Retires. ప్రముఖ MNC Co.లో వర్క్ ఫ్రం హోం కొరకు ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ స్టేట్, సెంట్రల్, బ్యాంకర్స్, టీచర్స్ VRS Ex సర్వీస్ మెన్ కావలెను. ఏజ్ 50- 75 Sal+ PF+ ESI కలవు. 63045 72665

ప్రముఖ బ్యాంక్ సంస్థలో పని చేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. జీతం : 14k- 20k+ ఇన్సెంటివ్స్. Exp. 1yr. Min. ✆ 99482 00553.

ఆడిట్ ఆఫీసులో లేడీ అసిస్టెంట్ కావలెను. జీః 15k. 2-3 సం||లు (Winman సాఫ్ట్‌వేర్ & ట్యాలీలో అకౌంట్ బుక్స్ రాయటం & IT రిటర్న్స్ ఫైల్ చేసిన అనుభవం. PVP దగ్గర, విజయవాడ. 63041 67322 (వాట్స్ అప్ కాల్ మాత్రమే).

WANTED
ACCOUNTANT (FEMALE)
Well experience in Tally Prime, MS Office, GST & Office Maintenance. Knowledge in English & Hindi
MODERN FOOD PRODUCTS
Phase 3, Plot No. 31, Autonagar, Vijayawada-520 007.
Email: modefru@rediffmail.com
✆98485 42020 0866 2542020

ఉచిత శిక్షణ మరియు ఉపాధి టైపింగ్ MS Office టాలి Hardware & Networking, CCNA, 18- 26 VJA. ✆ 79811 40437,63028 26034

హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ నందు అనుభవంగల ఫ్యాకల్టీ కావలెను. సంప్రదించండి. ఫార్ట్యూన్ మురళీపార్క్, విజయవాడ. ✆ 90109 01020.

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

ఉద్యోగులకు సమయపాలన అవసరం

బంటుమిల్లి, న్యూస్‌టుడే : సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని డీప్యూటీ ఎంపీడీవో ఝాన్సీలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సచివాలయం సిబ్బందితో ఆమె సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ హాజరును పరిశీలించగా 132 మంది ఉద్యోగులకు గాను 40 శాతం మాత్రమే నమోదు అయిందని, ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం హాజరు నమోదు చేయాలని తెలిపారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో నీరజాక్షి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధర వరలు

టమాట 39, వంగ 22, బెండ 48, పచ్చిమిర్చి 42, కాకర 38, క్యాబేజీ 24, క్యారెట్ 52, దొండ 26, బంగాళదుంప 30, ఉల్లిపాయలు 24, గోరు చిక్కుడు 44, దోస 28, సొర 20, 18, అరటికాయ 7, 6, చిక్కుళ్లు 56, బీర 42, చామదుంప 26, మునగ 20/18, కంద 40, బీట్‌రూట్ 44, కీరదోస 32, బీన్స్ 65, క్యాప్సికం 72, అలసందలు 45, చిలకడదుంప 40, కొత్తిమీర 18/09, పుదీనా 15/05 శనివారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలే వర్తిస్తాయి. ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తిని ఫోన్: 91823 61295లో సంప్రదించవచ్చు. **- న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)**

సినిమాలు

రేవతి: రివాల్వర్ రీటా **మినీరేవతి:** ప్రేమంటే **సిరిపల్లి:** రాజు వెడ్స్ రాంబాయి **సిరివెంకట:** ఆంధ్రాకింగ్ తాలూకా **- మచిలీపట్నం (గొడుగుపేట)**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందనకు వందనం

☛ మచిలీపట్నంలోని పంచాయతీరాజ్ కాలనీలో ప్రధాన రహదారి పక్కన వేసిన చెత్త తొలగించడం లేదని ఆ ప్రాంత వాసులు 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ బాపిరాజు స్పందించి పారిశుద్ధ్య కార్మికులను పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

☛ నగరంలోని ఇంగ్లీషుపాలెం నుంచి రామానాయుడుపేట వెళ్లే రోడ్డు పక్కనున్న డ్రెయిన్‌లో వ్యర్థాలు పేరుకున్నాయని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా అధికారులకు తెలిపారు. దీనిపై వారు స్పందించి పారిశుద్ధ్య కార్మికులను సిబ్బందిని పంపి పూడిక తీయించారు. సమస్య పరిష్కరించారు. **- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్**

? నందమూరు-జింజేరు ప్రధాన రహదారి నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. త్వరగా పూర్తి చేయండి. **- ప్రయాణికులు** ✔ రహదారి నిర్మాణం ఈనెలాఖరు లోపు ప్రారంభించి పూర్తి చేస్తాం. **- వై.ధర్మయ్య, ఏఈ పీఆర్, పెడన మండలం - న్యూస్‌టుడే, పెడన గ్రామీణం**

పీజీ కోర్సుల్లో తక్షణ ప్రవేశాలు

కృష్ణా విశ్వవిద్యాలయం(మచిలీపట్నం), న్యూస్‌టుడే : కృష్ణా విశ్వవిద్యాలయంలో వివిధ పీజీ కోర్సుల్లో తక్షణ ప్రవేశాలకు అవకాశం కల్పించడం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎల్. సుశీల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ప్రవేశ పరీక్ష రాయని వారు, పరీక్ష రాసి అర్హత సాధించని వారు కూడా తక్షణ ప్రవేశాల ద్వారా తమకు నచ్చిన కోర్సుల్లో చేరవచ్చన్నారు. ఈ నెల 8న విశ్వవిద్యాలయంలో తక్షణ ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో విశ్వవిద్యాలయానికి వచ్చి రిపోర్టు చేయాలని కోరారు.

విజ్ఞానం సొంతం.. గ్రంథాలయాలతోనే సాధ్యం

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

పుస్తకాలు, వార్తా పత్రికలు చదువుతున్న యువత

ప్రభుత్వ ఉద్యోగం అనేకుల కల. దాన్ని సాధించడానికి ఎన్నో అవస్థలు పడుతుంటారు. అనేక మంది వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. కొంతమంది యువత మాత్రం ఆర్థిక పరిస్థితి సహకరించ పోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అందుబాటులో ఉన్న గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో వారి కల నెరవేర్చుకునేందుకు జిల్లా గ్రంథాలయానికి వస్తున్నారు. బందరులోని జిల్లా గ్రంథాలయంలో మొత్తం 1.24 లక్షల పుస్తకాలు ఉంటే 10 వేలకుపైగా పుస్తకాలు కేవలం పోటీ పరీక్షలకు సంబంధించినవే ఉన్నాయి. దీంతో నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి సాధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సాధకులు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తపరిచారు.

అందరూ వినియోగించుకోవాలి

పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాం. శిక్షణ ఫౌండేషన్ సహకారంతో జిల్లా గ్రంథాలయంతో పాటు వివిధ శాఖ గ్రంథాలయాల్లో రెండు కంప్యూటర్లు, ఒక టీవీ చొప్పున ఏర్పాటు చేశాం. అయితే ఇంకొన్ని పుస్తకాలు అవసరం ఉంది. వాటికి సంబంధించి ఇండెంట్ పంపించాం. అందరూ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. **- వేములపల్లి రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి**

కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా

గ్రంథాలయాన్ని వినియోగించుకుని కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాను. శిక్షణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఎక్కువ పోస్టులు ఉండటంతో మెరుగైన ఉద్యోగం సాధించడానికి అవకాశాలున్నాయి. మేము తెచ్చుకున్న పుస్తకాలతో పాటు ఏవైనా అవసరమైనా గ్రంథాలయ సిబ్బంది అందిస్తున్నారు. **- టి.శ్రీకాంత్, బందరుకోట**

తర్ఫీదు పొందడానికి..

ఎంటెక్ చేసేందుకు ఫిబ్రవరిలో నిర్వహించే గేట్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఈ పరీక్షలు రాసే వారికి మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ తదితర విభాగాలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉచిత వైఫై ఉండటంతో ఆన్‌లైన్‌లో వివిధ మాధ్యమాల ద్వారా తర్ఫీదు పొందడానికి అవకాశం కల్పించడం ఉపయుక్తంగా ఉంది. **- సీహెచ్.మాన్యశ్రీ, మచిలీపట్నం**

ఏవైనా సందేహాలు ఉన్నా..

నేను ఎలక్ట్రికల్ ఏఈ పోస్టులకు సంబంధించిన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. ఇక్కడ ఎక్కువ మంది అందుబాటులో ఉండటంతో ఏవైనా సందేహాలు ఉన్నా పరస్పరం నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సంబంధించిన పుస్తకాలు మరిన్ని కావాలి. అదే విషయాన్ని గ్రంథాలయ అధికారులకు వివరించాం. **- పి.క్రాంతి, రామన్నపేట**

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఫణికుమార్, బ్రాహ్మణ నాయకులు

పేద బ్రాహ్మణులకు ప్రభుత్వ పథకాలు అందాలి

భాస్కరపురం (మచిలీపట్నం), న్యూస్‌టుడే : నిరుపేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలు అందించాలని బ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకుడు దక్షిణ బృందావన దన్వంతరి ఆచార్య కోరారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పడి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక వరాసుపేటలోని త్రిపుర సుందరి ఫౌండేషన్‌లో ఫణికుమార్ ఆధ్వర్యంలో ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అందించే పథకాల కరపత్రాలు ఆవిష్కరించారు. బ్రాహ్మణులు ఐక్యతతో ముందుకెళ్లి హక్కులు సాధించుకోవాలని కోరారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ.ఫణికుమార్, విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ, కొప్పర్తి మల్లికార్జునప్రసాద్, మోపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ చాటుతాం.. బహుమతులు సాధిస్తాం

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : ప్రతిభ చాటుకోవడానికి పోటీలు దోహదపడతాయని నగరంలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ కేవీ జాన్ అన్నారు. 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పాఠశాలలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఇందులో 'విద్యార్థుల జీవితాలపై చరవాణి ప్రభావం' అనే అంశంపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు జరిగాయి. పీవో మృణాళిని(8వ తరగతి), జి.వర్షిణి(9వ తరగతి), బి.జ్ఞానశివ కార్తీక్(7వ తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు కరస్పాండెంట్‌తో పాటు ప్రిన్సిపల్ కె. రాజేశ్వరి, ఉపాధ్యాయులు కె.జాన్‌అలెన్, ఎంవీ ఎల్ ప్రసన్న, పి.రాణి తదితరులు బహుమతులు అందజేశారు. 'ఈనాడు' సంస్థ సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పోటీలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.

విజేతలతో కరస్పాండెంట్, ప్రిన్సిపల్ తదితరులు

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

మున్సిపల్ కార్యాలయంలో అంతర్గత బదిలీలు

పెడన, న్యూస్‌టుడే : పెడన మున్సిపాలిటీలో ముగ్గురు ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేస్తూ మున్సిపల్ ఇన్‌ఛార్జి కమిషనర్ కాగిత రామాంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి ఆర్‌వో టి.రాజేశ్వరరావును ప్రజారోగ్య విభాగం జూనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ డీవీ సుబ్రహ్మణ్యంకు ఆర్‌వో బాధ్యతలు అప్పగించారు. పట్టణప్రణాళిక నుంచి బదిలీపై వచ్చిన వీవీ మహంతేకు ఎన్నికలు, పట్టణ ప్రణాళిక, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు.

స్పందించారు.. దీపాలు వెలిగించారు

ఈనాడు కథనానికి స్పందన

స్థానిక 14వ వార్డు సాయి నగర్ కాలనీలో వీధి దీపాల సమస్య పరిష్కారమైంది. ఈ కాలనీలో దీపాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను 'ఈనాడు' వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, చైర్‌పర్సన్ కటకం నాగకుమారి మూడో వైరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. మున్సిపల్ జనరల్ నిధులు రూ.68 వేలు వెచ్చించి మూడో వైరు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో వీధి దీపాలు వెలిగాయి. **- న్యూస్‌టుడే, పెడన**

పెడనలో ఉత్సవ కోలాహలం

పెడన, న్యూస్‌టుడే : పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం గ్రామోత్సవం అనంతరం ఆలయ ప్రవేశం చేసిన పైడమ్మ వారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కిడిబొమ్మలు అనే ప్రభలను ఊరేగిస్తూ ఆలయానికి వచ్చారు. స్థానిక కాపుల వీధి భక్తుల ఆధ్వర్యంలో వివిధ వేషధారణలు, కళారూపాల ప్రదర్శన మధ్య 11 కిడిబొమ్మలతో భారీ ఊరేగింపు జరిగింది. పైడమ్మ వారి సోదరి కొలిచే పోతురాజు ముత్యాలమ్మ ఆలయం వద్ద భక్తులు పూజలు చేశారు. అమ్మవారిని తెదేపా రాష్ట్ర నాయకుడు బొడ్డు వేణుగోపాలరావు దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో గోవాడ వెంకట కృష్ణారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రూరల్ సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామోత్సవంలో పైడమ్మ తల్లి

ముత్యాలమ్మ ఆలయం వద్ద భక్తుల పూజలు

హారతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కాగిత

ముగిసిన పంచాహ్నిక మహోత్సవాలు

కృత్తివెన్ను, న్యూస్‌టుడే : మండల కేంద్రంలో ప్రసిద్ధ గాంధీని శ్రీఆంజనేయ స్వామి పంచాహ్నిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం గ్రామంలో బుట్ట బొమ్మలతో చేపట్టిన ఊరేగింపు చూపరులను ఆకట్టుకుంది. మాట్లం, లక్ష్మీపురం, నీలిపూడి తదితర గ్రామాల్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

ఆ దారిలో ప్రయాణం.. సాహసం

న్యూస్‌టుడే, పెడన

పెడన మండలంలో ప్రధానమైన రహదారుల్లో కొప్పల్లి- నరసప్ప చెరువు రోడ్డు ఒకటి. ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వచ్చే దీనికి కొన్నేళ్లుగా నిర్వహణ లేక అధ్వానంగా మారింది. అడుగుకో గుంతతో ప్రయాణం సాహసంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మద్రిగుంట, ముచ్చిలిగుంట, కొప్పల్లి, ఉప్పలకలవగుంట, చెన్నూరు మీదుగా మండలంలోని నరసప్పచెరువు వరకు పది కి.మీ.లు విస్తరించింది. 3.75 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గాన్ని గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్త రోడ్డు నిర్మించాలని ప్రజలు పలుమార్లు అప్పటి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఫలితంగా పది కి.మీ. ప్రయాణానికి దాదాపు గంట సమయం పడుతోంది. రహదారి అధ్వాన స్థితి చేరడంతో ఆటోలు కూడా రావడం లేదని ఈ గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించిన ఈ రూటులో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని అవసరమైన ప్రాంతాల్లో విస్తరించి పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

అధ్వానంగా కొప్పల్లి- నరసప్పచెరువు రోడ్డు

నిర్వహణకు రూ.10 లక్షలు

ఈ రహదారి నిర్వహణకు రూ.10 లక్షలు విడుదల అయ్యాయి. త్వరలో పనులు చేపడతాం. పూర్తి స్థాయి పునర్నిర్మాణానికి రూ.5 కోట్ల వరకు అవసరమవుతాయి. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించాం. నిధులు విడుదలైన వెంటనే టెండర్ల ద్వారా పనులు ప్రారంభిస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. **- కిశోర్, ఆర్‌అండ్‌బీ జేఈ, పెడన**

పెడన గ్రామీణం: బల్లిపర్రు గురుకులంలో..

బంటుమిల్లి: పెదతుమ్మిడిలో...

మచిలీపట్నం : లేడియాంప్తిల్ కళాశాలలో మాట్లాడుతున్న రామకృష్ణ

బృహత్ సమావేశం.. భవిష్యత్తు ఆశాజనకం

మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను ఘనంగా నిర్వహించారు. దీంతో అన్ని స్కూల్స్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అతిథులతో కోలాహలంగా కనిపించాయి. నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధిపై చర్చించడంతో పాటు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల పాఠశాల అభివృద్ధికి సాయం అందించిన దాతలను సత్కరించారు. **- న్యూస్‌టుడే, బృందం**

తపసిపూడిలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల బృందం

జార్జికారనేషన్ పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

కృత్తివెన్ను: విద్యార్థికి బహుమతి అందిస్తున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

పెడన: నాగయ్య కళాశాలలో..

గూడూరు ప్రాథమిక పాఠశాలలో...

శిశుగృహం సందర్శించిన న్యాయమూర్తి

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్ కృష్ణయ్య స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న శిశుగృహాన్ని శుక్రవారం సందర్శించారు. చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోని చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శిశుగృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఐసీడీఎస్ నోడల్ అధికారిణి డి.సుధారాణితో పాటు వివిధ విభాగాల అధికారులు కిశోర్, నాగరాజు, కమల కుమారి పాల్గొన్నారు.

చిన్నారిని పరిశీలిస్తున్న న్యాయమూర్తి కృష్ణయ్య, పక్కన అధికారులు

సహకార వ్యవస్థపై సమీక్ష

భాస్కరపురం(మచిలీపట్నం) : అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ఎర్త్ సమ్మిట్-2025లో కేడీసీసీబీ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఐఏఎంఏఐ, నాబార్డ్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన సమ్మిట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై రూరల్ కోఆపరేటివ్ రంగ అభివృద్ధిపై ప్రసంగించారు. సమ్మిట్ సందర్భంగా ఎన్‌సీయూఐ, ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ సంఘాని, నాబార్డు ఛైర్మన్ షాజీ కేవీతో నెట్టెం రఘురాం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోఆపరేటివ్ బ్యాంకింగ్ భవిష్యత్తు, రైతు సాధికారత, నూతన రూరల్ టెక్ విధానాలు వంటి కీలక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఇతర జిల్లాల డీసీసీబీ ఛైర్మన్లు, ఆప్కాబ్ సిబ్బంది పాల్గొన్నారు.

సభలో పాల్గొన్న రఘురాం, వీరాంజనేయులు

లక్ష్మీపురం-పోడు రోడ్డుకు మరమ్మతులు

లక్ష్మీపురం(కృత్తివెన్ను), న్యూస్‌టుడే : మండలంలోని లక్ష్మీపురం నుంచి పోడు వెళ్లే రహదారి సముద్రపు పోటుకు మునిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముంపు తగ్గిన వెంటనే తెదేపా గ్రామ అధ్యక్షుడు పులగం నాగభూషణం(చిన్నబ్బులు) ఆధ్వర్యంలో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నీరు నిలవకుండా డ్రెయినేజీ తవ్వించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నిధులతో ఆయా పనులు చేసినట్లు చిన్నబ్బులు తెలిపారు. లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాజీ ఛైర్మన్ రావూరి తాతాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

చెత్త తొలగించారు.. బోర్డు పెట్టించారు

స్పందనకు వందనం

మచిలీపట్నంకార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరంలోని బైపాస్‌సర్కిల్ నుంచి మాచవరం వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఖాళీ కొబ్బరి బొండాలు, చెత్త, చెట్ల కొమ్మల వ్యర్థాలను గుట్టగా వేసి వదిలేశారు. అవి రోడ్డు పైకి చొచ్చుకురావడంతో స్థానికులతో పాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యపై ఇటీవల ఈనాడులో చిత్ర కథనం ప్రచురించగా అధికారులు స్పందించారు. యంత్రాలతో రోడ్డు పొడవునా ఉన్న వ్యర్థాలను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

తాడేపల్లి: తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి వద్ద కంటైనర్ లారీ ఢీకొని ఓ విద్యార్థిని మృతి చెందింది. మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సుమయ(18) శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయంలో పరీక్షకు హాజరై తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళుతుండగా వారధి వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ పక్కగా వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయారు. ఆమెపై నుంచి లారీ వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందింది. సురక్షితంగా బయటపడిన యువకుడు, లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని రాజుపేటకు చెందిన సుమయ కుటుంబం ఆమె చదువు కోసం కొన్నాళ్లుగా విజయవాడ ఆటోనగర్‌లో ఉంటున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు

పెడన, న్యూస్‌టుడే : పురపాలిక పరిధిలోని మఠం వీధిలో రెండు చోట్ల శుక్రవారం రాత్రి ఫైలేరియా(బోద) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పెడనలో ఇప్పటికే 152 మంది ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నియంత్రించాలన్న లక్ష్యంగా ముందస్తుగా ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. వీటిని మచిలీపట్నంలోని మలేరియా ల్యాబ్‌లో పరీక్షిస్తామని సబ్ యూనిట్ అధికారి పామర్తి మురళీ తెలిపారు. సచివాలయ మహిళా ఆరోగ్య కార్యదర్శి మేడక జీవన్ జ్యోతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గూడూరు, న్యూస్‌టుడే : గూడూరులోని వివిధ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి రక్తనమూనాలు సేకరించారు. మల్లవోలు పీహెచ్‌సీ వైద్యులు తరుణ్ శంకర్, రూపశ్రీ ఆదేశాలతో గ్రామంలోని మద్దాలపేట, గాంధీబొమ్మ కూడలి, నీలంపేట తదితర ప్రాంతాల్లో 300 మంది నుంచి ఫైలేరియా నిర్ధారణ పరీక్షల నిమిత్తం రక్తనమూనాలు సేకరించినట్లు ఎంపీహెచ్ఈవో వీరయ్య తెలిపారు. వైద్య సిబ్బంది బాబూరావు, సుబ్రహ్మణ్యం, హరగోపాల్, వేద, మౌనిక, గౌతమి, నాగలక్ష్మి పాల్గొన్నారు.

పెడన: రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

గూడూరులో..

నామమాత్ర హెచ్చరికలు.. ప్రమాదాలకు కారకాలు

రెండు రోడ్లు కలిసే ప్రాంతం

జాతీయ రహదారి 216పై నామమాత్రపు హెచ్చరికల కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో అంధకారం నెలకొంది. హైవే, బంటుమిల్లి నుంచి వచ్చే రోడ్డు కలిసే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు లేవు. గతంలో గ్రామానికి సంబంధించి ఉన్న బోర్డును తొలగించారు. ఆ ప్రాంతంలో కొంతదూరంలో ఎల్లో బ్లింకింగ్ లైట్ ఏర్పాటు చేశారు. అదీ పాతది కావడంతో అంతగా కనబడటం లేదు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని వాహన చోదకులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, బంటుమిల్లి**

పబ్లిక్ ప్రకటన

మా క్లయింటు కొలుకుల ఉదయ్ కుమార్ S/o. రాజారావు, డోర్ నెం. 20/516-11-1a, చిలకలపూడి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా వారి సంజాయిషీ ప్రకారము తెలియజేయునది ఏమనగా.. మా క్లయింటు యీ క్రింద తెలుపబడిన ఆస్తిని కంతేటి ఉషారాణి, కంతేటి శ్రీకిరణ్, కంతేటి లక్ష్మీహరిత, చెక్కా నిఖిలాగుప్తా అను వార్ల దగ్గరనుండి కొనుగోలు చేయుటకు ... ఎగ్రిమెంటు ... శ్రీనివాస ... ది. 27-01-2007న ... ఏర్పాటు ... కుమా... అని, ... ప్రకారం ... ఉత్తర... ఎండో... స్వాధీన... ఆస్తి ... అని, ... వీలున... అని ... కుమా... అని ... ఎవరికైనా ... అగ్రిమెంటు ... ఉన్నచో ... లోపు ... రానియెడల ... నా క్లయింటు ... వచ్చు ... మరియు ...

షెడ్యూలు ఆస్తి: కృష్ణా జిల్లా, ... పరాసుపేట ... నెం. 20/516-6C/VLTకు ... R.S. No. 400/2లో ... స్థలంనకు **హద్దులు: తూర్పు:** K.L.N. ప్రసాద్, K.N.V. ... K.S.N. సుబ్బారావు ... స్థలం, **దక్షిణం:** K. ... **ఉత్తరం:** ... వెడల్పు ... ప్రహరీ ... చ.గ. 266.66లకు ...

మండల దుర్గాప్రసాద్, సెల్: 98492 36027
మండల యూనిస్‌లక్ష్మి, న్యాయవాదులు, డోర్ నెం. 15/56-1, ఈడేపల్లి, మచిలీపట్నం, ది. 05-12-2025

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

శిరస్త్రాణం ధరించని వారికి జరిమానా

యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై ఫిరోజ్

పెనమలూరు, న్యూస్‌టుడే: శిరస్త్రాణం ధరించకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్న 15 మంది యువకులకు పెనమలూరు పోలీసులు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. పెనమలూరు కూడలిలో జాతీయ రహదారిపై ఎస్సైలు ఫిరోజ్, ఉషారాణి శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందనకు వందనం

★ పెనమలూరు అంబేడ్కర్‌కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదని కాలనీ వాసులు మంగళవారం 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా గ్రామ కార్యదర్శి అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్యదర్శి ఈ ప్రాంతంలో తొమ్మిది కొత్త దీపాలు ఏర్పాటు చేయించారు. ★ పెనమలూరు గోగులమ్మ డొంకలోని మంచినీటి ట్యాంకు నుంచి తాగునీరు సరిగా సరఫరా కావడం లేదంటూ ఆ ప్రాంతవాసులు సోమవారం 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా గ్రామ కార్యదర్శి అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్యదర్శి ఈ ట్యాంకుకు చెందిన పంపింగ్ మోటారుకు మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరాను మెరుగుపరిచారు. ★ గంగూరు కాలువ కట్టపై కొన్ని వీధి దీపాలు వెలగటం లేదంటూ స్థానికులు గ్రామ కార్యదర్శి ప్రకాష్‌నాథ్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కార్యదర్శి ఈ ప్రాంతంలో వెలగని ఎనిమిది దీపాల స్థానంలో కొత్త దీపాలు బిగించేలా చర్యలు తీసుకున్నారు. ★ గంగూరు మహిత కళాశాల ఎదురుగా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయి నీరు కలుషితమవుతోందని స్థానికులు తెలిపారు. స్పందించిన గ్రామ కార్యదర్శి ప్రకాష్‌నాథ్ పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించారు. ★ పెదపులిపాక-యనమలకుదురు చిన్నకట్ట రహదారిలో గుట్టలుగా పడున్న ముళ్లకంప, వ్యర్థాలు, చెత్తకుప్పలు ప్రమాదకరంగా ఉన్నాయంటూ ప్రయాణికులు మంగళవారం గ్రామకార్యదర్శి వెంకటరత్నంకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పంచాయతీ సిబ్బందితో వాటిని డంపింగ్‌యార్డుకు తరలించారు.

బాబోయ్.. ఇదేం వంతెన

పైవంతెన మధ్య భాగంలో ప్రమాదకరంగా ఏర్పడిన గుంత

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: పెడన-విస్సన్నపేట జాతీయ రహదారి(216ఏ)లో అంతర్భాగంగా ఉన్న హనుమాన్‌జంక్షన్ పైవంతెన ప్రతి ఒక్కర్నీ బెంబేలెత్తిస్తుంది. గత వైకాపా ప్రభుత్వంలో నిర్వహణ లోపించడంతో వంతెన మార్గం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఎక్కడికక్కడ గోతులు పడటంతో పాటు పలు చోట్ల ఇనుప చువ్వలు బయటకు పొడుచుకొచ్చాయి. ఇటీవల వంతెన మధ్య భాగంలో భారీ రంధ్రం ఏర్పడింది. వేగంగా వచ్చే వాహనాలు దీని బారిన పడితే అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా ఇదే దుస్థితి నెలకొన్నా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టకపోవడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ.25 కోట్ల స్థలం.. భూచోళ్లకు వదిలేశారు

కంకిపాడు, న్యూస్‌టుడే

ఆంగ్లేయ అధికారుల నుంచి ఉమ్మడి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు సేదదీరిన కంకిపాడు రహదారి బంగ్లా నేడు గంజాయి బ్యాచ్‌కి నిలయంగా మారింది. పూదోట స్థానంలో మలమూత్రాలు, పాముల పుట్టలు, ముళ్ల పొదళ్లు, వ్యర్థాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. గతంలో నిత్యం పోలీస్ పహారాలో ఉన్న బంగ్లాకు నేడు ప్రహరీనే లేకుండా పోయింది. రంగూన్ టేకు వంటి విలువైన కలపతో నిర్మితమైన భవనం చెద పురుగులు, గబ్బిలాల గూళ్లతో నిండింది. విజయవాడ-మచిలీపట్నం రహదారి (బందరు) రోడ్డు పక్కన సుమారు రూ.25 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలం గత పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునేవారు కరవయ్యారు. దీంతో స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో కొందరు ఈ స్థలంలో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

40 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కంకిపాడు రహదారి బంగ్లా

పాములు, తేళ్లు, విష పురుగులతో బెంబేలు

బంగ్లాకు రైతుబజార్, జడ్పీ ఉన్నత ఎంపీపీ స్కూల్, ఉర్దూ పాఠశాలలు, నివాస గృహాలు, కార్ల స్టాండ్ సరిహద్దులుగా ఉన్నాయి. తరచూ పాములు, తేళ్లు వంటి విష పురుగులు ఈ ప్రాంగణాల్లోకి చొరబడుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఉత్తరం వైపు వీధిలోకి వచ్చిన ఆరు అడుగుల తాచు పాము భయభ్రాంతులకు గురిచేసిందని చెబుతున్నారు. విద్యార్థులు ఇటువైపు రాకుండా ఉపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. చీకటి పడగానే గంజాయి బ్యాచ్ ఆవరణలోకి వెళ్తున్నారని, అదేమంటే దాడికి యత్నిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

ఎంత కాలం ఇలా ఉంచుతారు?

రోడ్లు-భవనాలశాఖకు చెందిన బంగ్లా దుస్థితిని గ్రామస్థులు పలు సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ బంగ్లాను తొలగించి, కొత్త భవనం నిర్మాణానికి నివేదిక పంపామని చెబుతున్నా ముందడుగు పడట్లేదు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. పాత కట్టడం తొలగించి, ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్

ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ గ్రామస్థుల నుంచి స్థానిక సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులతో చర్చించారు. సమస్య వచ్చిన వెంటనే వీలైతే క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చేయాలని.. లేనిపక్షంలో తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు తులసీమోహన్, ప్రత్యేకాధికారి షాహిద్‌బాబు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చిరుమామిళ్ల సూర్యం, అధికారులు, నాలుగు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డివైడర్‌పై వాహనాల తొలగింపు

రామవరప్పాడు, న్యూస్‌టుడే: రామవరప్పాడు గ్రామంలో ఆంజనేయస్వామి గుడి వద్ద డివైడర్ మధ్యలో ఉంచిన వాహనాలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు పోలీసులు తొలగించారు. నాలుగు రోజుల క్రితం అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే ఆ వాహనాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయం మార్గంలో పచ్చదనం ఉండాల్సిన చోట తుప్పు పట్టిన వాహనాలు ఉండటం గమనించి తొలగించాలని సూచించారు. దీంతో పోలీసులు వాటిని అక్కడ నుంచి పోలీస్ వాహనాల యార్డ్‌కు తరలించారు.

ధాన్యం ఆరబోత.. రైతన్న వెత

వీరవల్లి వద్ద ధాన్యం ఆరబెడుతున్న రైతులు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: గత వారం రోజులుగా తుపాను వాతావరణం నెలకొనడం, జల్లులు పడుతున్న పూర్తి మబ్బుగా ఉండటంతో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో మద్దతు ధర లభించాలంటే పౌరసరఫరాలశాఖ నిర్దేశించిన మేరకే తేమ శాతం ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు తేమ నియంత్రణ క్రమంలో కల్లాలు లేక ధాన్యాన్ని ఆరబెట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 16వ నంబరు జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లను ఆసరాగా చేసుకుని ధాన్యం ఆరబెడుతున్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు నుంచి బాపులపాడు మండలం వేలేరు శివారు వరకు సర్వీసు రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. పగలంతా ధాన్యం ఆరబెట్టడం, సాయంత్రం కాగానే పరదాలు కప్పడం అన్నదాతలకు దినచర్యగా మారిపోయింది. వర్షం బారిన పడకుండా ఏదో రకంగా చేతికొచ్చిన పంటను అమ్ముకోగలిగితే చాలు అనే భావనతో అన్నదాతలు కష్టపడుతున్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఎండా, వాన, చలి అనేది లేకుండా నిరంతరం ప్రజలకు అవసరమైన సేవలందించే పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించాల్సిన అవసరం ఉందని జమాయితే ఇస్లామి హింద్(జేఐహెచ్) ఉయ్యూరు శాఖ కన్వీనర్ రెహమాన్ అన్నారు. స్థానిక గాంధీనగర్‌లో శుక్రవారం జేఐహెచ్ పొరుగువారి హక్కుల అవగాహన కార్యక్రమంలో భాగంగా పలువురు పారిశుద్ధ్య కార్మికుల్ని సత్కరించారు. కోకన్వీనర్ అబ్దుల్ రవూఫ్, అహమ్మద్ అక్బర్ షరీఫ్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

ఈడుపుగల్లులో అర్జీల స్వీకరణ

కంకిపాడు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'ప్రజాదర్బార్' శనివారం ఉదయం 10 గంటలకు ఈడుపుగల్లు శివాలయం వద్ద జరుగుతుందని ఎంపీడీవో అనూష ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.

సముద్రశాస్త్ర అంశాలు తెలుసుకోవాలి

ఉయ్యూరు, న్యూస్‌టుడే: సముద్రశాస్త్రం, భూభౌతిక శాస్త్ర అంశాలను యువత అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, డోనాపౌలా గోవా విశ్రాంత చీఫ్ సైంటిస్ట్ కె.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏజీ అండ్ ఎస్‌జీ కళాశాలలో రసాయన, భౌతికశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం "ది ఓషన్ ఫ్లోర్-ఏ మ్యూజియం ఆఫ్ ఎర్త్స్ ఎవల్యూషనరీ హిస్టరీ" అంశంలో ఆయన విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ శివాజీ అధ్యక్షత వహించారు.

పసుపు సాగులో ఉత్తమ రైతుగా ప్రభుకుమార్

ప్రభుకుమార్‌ను సన్మానిస్తున్న అధికారులు, గ్రామస్థులు

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయ పద్ధతుల్లో వినూత్న తీరును ఆచరించడంతోపాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు కృషి చేస్తున్న ప్రభుకుమార్ అభినందనీయుడని ఏడీఏ స్వర్ణలత, ఏవో ఉషారాణి, విశ్రాంత లెక్చరర్ డి.శివరామకృష్ణ, సర్పంచి పెద్దు వరప్రసాద్‌లు అన్నారు. పసుపు సాగులో మంచి ఫలితాలు సాధించిన కాసరనేనివారిపాలెం గ్రామానికి చెందిన కాసర్నేని ప్రభుకుమార్ ఇటీవల బెంగళూరులో జరిగిన ఉద్యానశాఖ సదస్సులో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వరల్డ్ సాయిల్ డే, ధాత్రి మాత బచావోలో భాగంగా ఆయన్ని గ్రామ సచివాలయ ఆవరణలో ప్రత్యేకంగా అభినందించారు. పెనమలూరు ఏవో శ్రీను, పంచాయతీ ఈవో అనిత, ఆర్‌ఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.

రహదారుల ఆక్రమణపై కఠిన చర్యలు

పోరంకి, తాడిగడప, పెనమలూరు, న్యూస్‌టుడే: తాడిగడప వంద అడుగుల రోడ్డు నుంచి పోరంకి సెంటర్ మీదుగా పెనమలూరు సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పురపాలిక కమిషనర్ షేక్‌నజీర్ నేతృత్వంలో శుక్రవారం పోలీసులు తొలగించారు. ప్రధాన రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిని హెచ్చరించారు. ఇకపై కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పెనమలూరు సీఐ వెంకట రమణ, ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ, పురపాలిక సిబ్బంది పాల్గొన్నారు.

బందరు రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తున్న కమిషనర్ షేక్‌నజీర్, సీఐ వెంకట రమణ, ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ

రైతు బజార్ ఎదుట ట్రాఫిక్ చిక్కులు

విజయవాడ-మచిలీపట్నం రహదారి(బందరు రోడ్డు)పై కంకిపాడు రైతు బజార్ ఎదుట నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య ఎదురవుతోంది. రహదారి అంచుల్లో పలువు సంఖ్యలో తోపుడు బండ్లపై విక్రయాలు చేస్తున్నారు. హోటళ్లు, మాంసం దుకాణాలు సైతం అదే ప్రాంతంలో ఉన్నాయి. ఈ కారణంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటే సమయంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. జీబ్రాలైన్లు(సంకేతాలు) వేయడం, రద్దీ సమయాల్లో పోలీసు సిబ్బందిని నియమిస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.

- కంకిపాడు, న్యూస్‌టుడే

ఎక్కడ చూసినా మద్యం సీసాలే!

మండల కేంద్రమైన బాపులపాడులో పైలెట్ ప్రాజెక్టు వద్ద గ్రామ సచివాలయం-3 అవసరాల కోసం వైకాపా హయాంలో రైతు సేవా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ భవనాలు నిర్మించారు. సార్వత్రిక ఎన్నికల ముందు వీటిని హ్యాండోవర్ చేసేందుకు సిద్ధం చేసినా, ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అప్పటి నుంచి ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా మిగిలిపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. పగలు, రాత్రి అని లేకుండా కొందరు ఇక్కడికి చేరుకుని మద్యం తాగుతూ, ఖాళీ సీసాలు, ఇతర వ్యర్థాలను పడేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సత్వరమే ఈ భవనాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్

కమ్మేస్తున్నా.. కిమ్మనరేం

జిప్సంతో కప్పేసుకుపోయిన గూడ్స్ ట్రాక్‌కు వెళ్లే రహదారి

ఈ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్లినప్పుడల్లా రైల్వేస్టేషన్ పరిసరాలు కనిపించకుండా ఎగసిపడుతున్న జిప్సం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: నూజివీడు(హనుమాన్‌జంక్షన్) రైల్వే స్టేషన్‌లో జిప్సం దిగుమతి వ్యవహారం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. విశాఖపట్నం నుంచి తరచుగా ప్రత్యేక రైళ్లలో వస్తున్న దీనిని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా లారీల్లోకి నింపుతున్న విషయం తెలిసిందే. సరకు రవాణాకు రైల్వేశాఖ అధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో దీనిని ఎవరూ వ్యతిరేకించకున్నా, దిగుమతి సందర్భంగా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిప్సం గాలికి ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ పరిసరాల్లో పడుతోంది. ఈ కారణంగా రైల్వేస్టేషన్ ప్రాంగణం, రహదారులు, ప్లాట్‌ఫాంలు దుమ్మెత్తిపోతున్నాయి. ఇప్పటికే గూడ్స్ ట్రాక్ రహదారి మొత్తం మోకాళ్లోతు వరకు జిప్సంతో కప్పేసుకుపోయింది. దీని మీదుగా ఎలాంటి వాహనం వెళ్లినా జిప్సం గాల్లోకి ఎగురుతూ ఎదురుగా ఏముందో కూడా కంటికి కనిపించని పరిస్థితి నెలకొంటుంది. పక్కనే ఉన్న జగనన్న కాలనీపైనా దీని ప్రభావం పడుతోంది. పైగా వీరు విలేకర్లకు సమాచారం ఇస్తున్నారనే అక్కసుతో గత కొన్ని రోజుల నుంచి రైల్వే పోలీసులు ట్రాక్ పక్కన ఉన్న రైల్వే రహదారిపై వెళ్లే వాహనదారులను ఆపి జరిమానాలు విధిస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

క్రమశిక్షణతో కూడిన విద్యతోనే గుర్తింపు

ఉత్సాహంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు

కంకిపాడు జడ్పీ పాఠశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థినులు

పునాదిపాడు పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

ఉయ్యూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్

వేలేరులో తల్లులకు పాదపూజ చేస్తున్న విద్యార్థులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: క్రమశిక్షణతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని.. విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేసి తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. గొల్లనపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పీఎం ల్యాబొరేటరీ, క్రీడా మైదానంలో పలు ఆటల కోర్టులను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ముగ్గులు, తాడాట, ఇతర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు సమగ్ర ప్రగతి పత్రాలు అందించారు.

కంకిపాడు గ్రామీణం: విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రులు బాధ్యతతో ఉండాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మండలంలోని పునాదిపాడు జడ్పీపాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి యాంత్రీకరణ విధానంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు, కళాశాలలకు పంపామా? లేదా? అని మాత్రమే చూస్తున్నారు. కానీ, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందని పట్టించుకోవట్లేదన్నారు.

తాడిగడపలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న సాగికృష్ణంరాజు, క్రిష్టోఫర్

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: బాపులపాడు మండల వ్యాప్తంగా మెగా పీటీఎం 3.0 పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు సందడిగా కొనసాగాయి.

తాడిగడప, పోరంకి: తాడిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 3.0 సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సాగికృష్ణంరాజు, రాష్ట్ర ఇంటర్మీడియట్ పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు కటికల క్రిష్టోఫర్, ప్రిన్సిపల్ కనకదుర్గ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించారు.

నున్న, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రాణిస్తున్నారని ఎంఈఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆడూరి వెంకటరత్నం అన్నారు. నున్న జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉయ్యూరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఉపాధ్యాయుడు మూడో నేత్రం వంటివారని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు.

నేల తల్లిని రక్షించండి

మాట్లాడుతున్న సహాయ వ్యవసాయ సంచాలకులు సునీల్

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం పురుషోత్తపట్నంతో పాటు ఇతర రైతు సేవా కేంద్రాల్లో ధాత్రి మాత బచావో(నేల తల్లిని రక్షించండి) అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎమ్.సునీల్ మాట్లాడుతూ.. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా సేద్యం చేయాలన్నారు. వ్యవసాయంలో మెళకువలపై అవగాహన కల్పించారు. ఏవో శివప్రసాద్, సిబ్బంది సాగర్, సులోచన పాల్గొన్నారు.

ఎస్టీయూ నూతన కార్యవర్గం ఏర్పాటు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య(ఎస్టీయూ) బాపులపాడు మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. బాపులపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఏఐఎస్టీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దారం శ్యామ్యూల్ ప్రసాద్, సునాథ్, విద్యాసాగర్ సమక్షంలో ఎన్నికల అధికారి ఆనంద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.వెంకటరత్నం, కె.భరత్, ఆర్థిక కార్యదర్శిగా జి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

నిర్మాణ రంగంలో నైపుణ్యాలు అందుకోవాలి

కానూరు, న్యూస్‌టుడే: సివిల్ రంగ విద్యార్థులు నిర్మాణ రంగంలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలని చెన్నై లాడర్ సర్వే ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఎంఆర్ దినేష్ అన్నారు. పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న లాడర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ప్రిన్సిపల్ కొండపల్లి శివాజీబాబు, సివిల్ విభాగాధిపతి వెంగల జగదీష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోగంటి శ్యామ్‌ప్రకాష్ పాల్గొన్నారు.

నేడు సర్వసభ్య సమావేశం

హనుమాన్‌జంక్షన్: బాపులపాడు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కె.జోగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ నగేష్ అధ్యక్షతన వివిధ శాఖల పనితీరుపై సమీక్ష జరుగుతుందన్నారు.

క్రైం కార్నర్

గోపవరపుగూడెం వీఆర్‌ఏ మృతి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం గోపవరపుగూడెంకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు కందుల సుబ్బారావు(60) ఎలియాస్ బొంబాయ్ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. గత 30 ఏళ్లుగా స్థానిక ప్రజలకు సేవలందించిన సుబ్బారావు వయోభారంతో నిద్రలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తహసీల్దార్ వెంకటశివయ్య, గ్రామ రెవెన్యూ సహాయక సంఘం మండలాధ్యక్షుడు ఎమ్.పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు నివాళులర్పించి సంతాపం తెలిపారు. సుబ్బారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు

పెనమలూరు, న్యూస్‌టుడే: కానూరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తులసీనగర్ మూడోలైన్‌కు చెందిన కేశం వేణు తన కారును ఇంటి ఎదుట పార్క్ చేశారు. ఈ నెల ఒకటో తేదీన ఓ నలుపు రంగు థార్ వాహనం మితిమీరిన వేగంతో వచ్చి ఇతని కారును ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. సీసీకెమెరాలో పరిశీలించిన బాధితుడు ఈ విషయంపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రమాదానికి కారణమైన వాహనం గురించి పోలీసులు గాలిస్తున్నారు.

జూదశిబిరంపై పోలీసుల దాడి

పెనమలూరు, న్యూస్‌టుడే: కానూరు మహదేవపురం కాలనీలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న జూదశిబిరంపై పెనమలూరు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఎనిమిది మంది జూదరులను అరెస్టు చేసి వీరి నుంచి రూ.2.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.



(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

మాజీ సీఎం వ్యాఖ్యలు సరికాదు

పామర్రు, న్యూస్‌టుడే : వ్యవసాయ రంగంపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విషం చిమ్మే విపక్షం ఉండటం దౌర్భాగ్యం అన్నారు. జిల్లాలో రైల్వే వ్యాగన్ ద్వారా ఇతర జిల్లాలకు ధాన్యం తరలించే ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. జగన్‌రెడ్డి ఏ తరహాలో ఉన్నారో వైకాపా నాయకత్వం కూడా అదే మనస్తత్వంతో ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధాన్యం డబ్బులను గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో వేస్తున్నారని.. తుపాను ప్రభావంతో రెండు, మూడు నెలలు కొనసాగాల్సిన వరికోతల్ని రోజుల వ్యవధిలో చేపడుతుండటంతో సమస్యలు తలెత్తాయని ఆయన తెలిపారు.

వైభవంగా శ్రీనివాస కల్యాణం

కల్యాణంలో సుధారెడ్డి, దంపతులు

దోకిపర్రు (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే : మండలంలోని దోకిపర్రు భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి దివ్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కోనేటిలో శ్రీచక్రస్నానం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సుధారెడ్డి పలు దేవతా ప్రతిమలతో ఉన్న విశేష మండపాలను ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు బాపిరెడ్డి, నాగిరెడ్డి ప్రసన్న దంపతులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వ తోడ్పాటు

చల్లపల్లిలో దుర్గా బొటిక్ దుకాణం వద్ద మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ

చల్లపల్లి, అవనిగడ్డ, న్యూస్‌టుడే : ప్రతి కుటుంబం నుంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన కలెక్టర్ డీఆర్డీఏ-వెలుగు ద్వారా ఆర్థిక సాయం పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా యూనిట్లను పరిశీలించి వారితో మాట్లాడారు. డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, తహసీల్దార్ డి.వనజాక్షి, ఎంపీడీవో ఆనందకుమారి, ఏపీఎం కె.శ్రీనివాస్, ఈవో పి.వి.మాధవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

తోటలు పరిశీలించిన కలెక్టర్: అవనిగడ్డ గ్రామీణం : మండలంలోని తుంగలవారిపాలెంలో ఆకుకూరలు, కూరగాయ తోటలను కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం పరిశీలించారు. సేంద్రియ ఎరువులతో నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు పండించాలని సూచించారు. సర్పంచి తుంగల వాసుదేవరాజు, పంచాయతీ కార్యదర్శి కె.నాగమణి, మాజీ సర్పంచి భోగిరెడ్డి బుజ్జిబాబు, అధికారులు పాల్గొన్నారు.

మరుభూమి కరవు

సీఎం దృష్టికి శ్మశాన సమస్య ● మృతదేహాలు పూడ్చవద్దని గొడవలు

గుడివాడ, న్యూస్‌టుడే

ఆక్రమణకు గురైన రైలుపేట దళితుల శ్మశానవాటిక

గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకు శ్మశాన స్థలం కొరతతో నానా అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల మా శ్మశానవాటికలో మీవాళ్ల మృతదేహాలు పూడ్చవద్దని అడ్డుకుంటున్నారు. ఈక్రమంలో శవ పంచాయితీలు సాగుతున్నాయి. నియోజకవర్గంలో జనాభాకు సరిపడా శ్మశాన భూమి లేక అష్ట కష్టాలు పడుతున్నారు. పట్టణంలో దళితులకు జనాభాకు సరిపడా శ్మశానవాటిక లేక 15 ఏళ్లుగా అంత్యక్రియలకు అవస్థలు వర్ణణాతీతం. చనిపోయిన వారిని పూడ్చడానికి ఆరడగుల భూమి లేక పూడ్చిన చోటే తవ్వి మళ్లీ పూడ్చి పెడుతున్నారు. శ్మశానభూమి కోసం ఏళ్ల తరబడి దళితులు పోరాటాలు చేస్తున్నా ఫలితం లేదు. వైకాపా ప్రభుత్వం శ్మశానానికి ఐదెకరాలు కేటాయించామని ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించి నమ్మించి మోసం చేశారని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● పట్టణంలోనే సుమారు 1.60 లక్షల జనాభా ఉంది. వారిలో 60 వేలకు పైగా దళిత ఓటర్లు ఉన్నారు. వీరికి కాల్వగట్ల వద్ద, డొంక మార్గాల పక్కన చాలా కాలంగా దళితులు మృతదేహాలను ఖననం చేస్తున్నారు. నేడు పెరుగుతున్న జనాభాతో శ్మశానస్థలం కరవై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మృతదేహాలు తీసుకెళితే ఆ ప్రాంతం వారు పూడ్చడానికి నిరాకరిస్తున్నారు. ఇలానే హిందువులు, ముస్లింలకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో గురువారం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్మశానాలకు గుడివాడలో 10 ఎకరాలు, నియోజకవర్గంలో 35 ఎకరాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని బట్టి గుడివాడలో శ్మశానం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులకు ఫిర్యాదులు: చివరకు మృతదేహాన్ని అంతిమ సంస్కారాలకు శ్మశానానికి తీసుకెళితే ఇది మాకు కేటాయించిన శ్మశానవాటిక.. ఇక్కడ మీ వాళ్లను పూడ్చడం కుదరదని స్థానికులు వెనక్కి పంపుతున్నారు. ఇటీవల కాలంలో రెండు ఘటనలు ఇలా జరిగాయి. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి వారి అండతో అంతిమ సంస్కారాలు చేయాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

గుంతలు లేని గుడివాడ ప్రధాన లక్ష్యం

పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రాము

గుడివాడ, న్యూస్‌టుడే : గుడివాడ పట్టణంలోని ఏ రోడ్డులో గుంతలు కనిపించకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక బైపాస్ రోడ్డును రూ.2.50 కోట్లతో నిర్మాణం చేయనుండగా శుక్రవారం ఆ పనులకు ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో రూ.1.46 కోట్లతో బైపాస్ రోడ్డుకు రెండువైపులా సీసీ డ్రెయిన్లు నిర్మించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం బైపాస్ రోడ్డును గాలికి వదిలేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక బైపాస్ రోడ్డును 2.8 కిలోమీటర్ల మేర అభివృద్ధికి రంగం సిద్ధం చేశామని, త్వరలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, రహదారులు భవనాల శాఖ డీఈ కామేశ్వరరావు, పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన గుడివాడ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్, తెదేపా నేతలు లింగం ప్రసాద్, డాక్టర్ గోర్జి సత్యనారాయణ పాల్గొన్నారు.

సారూ.. రోడ్డు బాగు చేయించరూ...

పమిడిముక్కల, న్యూస్‌టుడే : సార్.. మా బడికి వచ్చే రోడ్డు గుంతలతో, కంకరరాళ్లతో నిండి సైకిళ్లు పంచర్లు పడుతున్నాయి.. కింద పడి మాకు దెబ్బలు తగులుతున్నాయి.. రెండేళ్లుగా అవస్థలు పడుతున్నాం.. దయచేసి రోడ్డు బాగు చేయించరూ.. అంటూ వీరంకి విద్యార్థిని హిమబిందు ఎమ్మెల్యే వర్ల కుమార రాజాను అభ్యర్థించింది. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా శుక్రవారం పమిడిముక్కల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యేకు చిన్నారి సమస్య వివరించింది. త్వరలో రహదారి బాగు చేయించాలని ఎమ్మెల్యే ఎంపీడీఓకు సూచించారు.

కంటి పొర చికిత్స శిబిరంలో సేవలు

శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, పక్కన పున్నంరాజు

కోసూరు (కూచిపూడి), న్యూస్‌టుడే : మొవ్వ మండలం కోసూరులో శంకర నేత్రాలయం (పుట్టపర్తి) వైద్యులతో విజయశ్రీ సన్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కంటి పొర ఉచిత చికిత్స శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని పామర్రు శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. 13 వరకు నిర్వహించే శిబిరాన్ని డాక్టర్ కృష్ణమోహన్, ఎండీ రాజ్యలక్ష్మి దంపతులు, వేములమడ లక్ష్మీ పెరుమాళ్లు ట్రస్టు వ్యవస్థాపకుడు శ్రీనివాస సురేష్‌బాబు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నారు. తొలిరోజున 702 మందికి కంటి పొర పరీక్షలు చేశారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, సన్ ఫ్లవర్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, తెదేపా గ్రామ అధ్యక్షుడు దేవినేని రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

క్రీస్తు మార్గం అనుసరణీయం: పెదపారుపూడి, న్యూస్‌టుడే : క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. మండలంలోని చినపారుపూడిలో సెమీ క్రిస్మస్ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ అందరూ ప్రేమ, ఆప్యాయతలతో కలసిమెలసి ఉండాలని సూచించారు. కేసు కోశారు. మసిముక్కు రాంబాబు, దానబోయిన వెంకట నారాయణ, లెనిన్ పాల్గొన్నారు.

డీడీఓల నియామకంతో సత్ఫలితాలు

అవనిగడ్డ, న్యూస్‌టుడే : ఆర్డీవో తరహాలో డీడీవోలను నియమిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం సత్ఫలితాలు ఇస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో డివిజన్ స్థాయి అధికారుల తరహాలో, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో కీలకమైన గ్రామ అభివృద్ధికి పట్టుకొమ్మలుగా నిలిచే స్థానిక సంస్థలపై సరైన అజమాయిషీ ఉండేలా డివిజన్ స్థాయిలో డీడీఓల నియామకం చేపట్టడం శుభపరిణామం అన్నారు.

పశు వైద్యశాల భవన నిర్మాణం ఎండమావేనా...?

అవనిగడ్డ (గ్రామీణం), న్యూస్‌టుడే: వేకనూరు మండల పశు వైద్యశాల నూతన భవన నిర్మాణం ఎండమావిగా మిగిలింది. నిర్మాణానికి గత తెదేపా ప్రభుత్వంలో రూ.33 లక్షల నాబార్డు నిధులు మంజూరైనా పనులు చేయలేదు. నిర్మాణానికి అప్పటి పంచాయతీ పాలకవర్గం 10 సెంట్ల స్థలం సమకూర్చింది.

● ప్రస్తుతం రైతు సేవా కేంద్రంలో ఒక గదిలో పశు వైద్యశాల నిర్వహిస్తున్నారు. ఇరుకు గదిలో నిర్వహణ ఇబ్బందిగా ఉంది. మందులు, పశువుల దాణా నిల్వ చేయడానికి వసతి లేదు.

● పశువులకు వైద్య పరీక్షలు చేయడానికి వీలు లేకుండా చుట్టూ మురుగు ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో నిధులు సమకూరినా పనులు చేయక నిధులు వెనక్కి వెళ్లాయి. కూటమి ప్రభుత్వంలో తిరిగి నిధులు మంజూరు చేయించాలని పశు పోషకులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవన నిర్మాణానికి తిరిగి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపామని మండల పశు వైద్యాధికారి షఫీ పేర్కొన్నారు.

40 మంది రక్తదానం

శిబిరంలో వైద్య బృందంతో మహేష్‌కుమార్, సీతారత్నం

కృష్ణాపురం (పమిడిముక్కల) : మండల పరిధిలోని తలసేమియా పీడితులైన బాలల ప్రాణ రక్షణకు అవసరమైన రక్త సేకరణకు తపస్వి ఫౌండేషన్, కృష్ణాపురం వారి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పిన్నమనేని గోపాలరావు ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 40 మంది రక్తదానం చేశారని, న్యూసిటీ బ్లడ్‌బ్యాంక్ బృందం పర్యవేక్షణలో రక్త సేకరణ చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు పిన్నమనేని మహేష్‌కుమార్, సీతారత్నం దంపతులు తెలిపారు. శిబిరాన్ని సందర్శించిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార రాజా ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు.

CHANGE OF NAME

I, ABDUL WAHEED (Old Name) S/o. MOHAMMAD SARVER, resident of D.No.2/50, Near Ayyappa Temple, Dokiparru Village, Gudlavalleru Mandal, Krishna District, Andhra Pradesh, India., have changed my name as ABDUL VAHEED (New Name) S/o. MOHAMMAD SARVER. Hereafter my name is known as ABDUL VAHEED (New Name) S/o. MOHAMMAD SARVER.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

విద్యార్థులతో స్ఫూర్తి ఫౌండేషన్ ఛైర్మన్ సాయిబాబు, ఉపాధ్యాయులు

నందివాడ (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే : నందివాడ మండలంలోని రుద్రపాక పిన్నమనేని వీరయ్య జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం మెగా పేరెంట్స్ డే పురస్కరించుకుని విద్యా ప్రతిభ చూపిన అర్జా రాహుల్, గంటా రాహుల్, లోహిత్‌లకు పోలుకొండకు చెందిన స్ఫూర్తి ఫౌండేషన్ ఛైర్మన్ కోనేరు సాయిబాబా రూ.5 వేల నగదు, పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఏటా సాయిబాబు జనవరిలో జరిగే కార్యక్రమంలో రూ.25 వేల నగదు అందజేస్తుంటారు. కార్యక్రమంలో హెచ్ఎం సీహెచ్.సుబ్బారావు, కార్యదర్శి ఆర్‌వీఎల్ నరసింహారావు పాల్గొన్నారు.

జ్యోతులతో భవానీల గ్రామోత్సవం

మోపిదేవి, న్యూస్‌టుడే : స్థానిక భవానీ భక్తుల కలశ జ్యోతుల గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామదేవత మునస్తనమ్మ ఆలయం నుంచి బస్టాండు వరకు కలశ జ్యోతుల వెలుగులో జై జై దుర్గమ్మ అని స్మరిస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడి నెలకుంది. గ్రామస్థులు జ్యోతులను దర్శించుకుని పూజలు చేశారు.

పులిగడ్డ గురుకులంలో విద్యార్థికి ప్రగతి పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

కౌతవరం 1వ వార్డు ఉర్దూ పాఠశాలలో తల్లిదండ్రులతో డీసీ ఛైర్మన్ మల్లిపెద్ది

కోడూరులో విజేతకు బహుమతి ప్రదానం చేస్తున్న నియోజకవర్గ ప్రత్యేకాధికారి సాయిబాబు

సందడిగా.. మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు

నిమ్మకూరు గురుకుల కళాశాలలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ అశోక్‌కుమార్

న్యూస్‌టుడే, బృందం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులు పాల్గొని చదువు విలువను చాటి చెప్పారు. విద్యార్థుల విద్యాభ్యాస తీరుతెన్నులను తెలుసుకున్నారు.

పామర్రు : వైజ్ఞానిక ప్రదర్శన తిలకిస్తున్న తల్లిదండ్రులు

అవీ ఇవీ

ఫార్మసీ విద్యార్థులకు బహుమతులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే : విజయవాడ కేవీఎస్సార్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో 3, 4 తేదీల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో స్థానిక వీవీ ఫార్మసీ కళాశాల విద్యార్థినులు ఎన్.కావ్య వర్షిత, పి.చిన్నారి, డి.సంకీర్తన ఈ పోస్టర్ అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.లక్ష్మణరావు తెలిపారు. వారిని ఆయన అభినందించారు.

జిల్లాస్థాయి పోటీల విజేతలకు అభినందనలు

పెదముత్తేవి (కూచిపూడి), న్యూస్‌టుడే : గీతా జయంతి సందర్భంగా తితిదే, కృష్ణా జిల్లా హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన శ్రీమద్భగవద్గీత కంఠస్థ పోటీల కార్యక్రమం జిల్లా స్థాయిలో నిర్వహించారు. పోటీల్లో పెదముత్తేవి శ్రీలక్ష్మీపతి విద్యావిహార్ సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. వారిని పాఠశాల కరస్పాండెంట్ ముత్తేవి గౌరకృష్ణ అభినందించారు. ప్రధానోపాధ్యాయిని కె.మాధవి, ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి తురగా ప్రసాద్ పాల్గొన్నారు.

వాసవీక్లబ్ ఆధ్వర్యంలో నేత్రదానం

చల్లపల్లి : స్థానిక పడమరవీధికి చెందిన నాడుపల్లి సీతా నాగలక్ష్మి శుక్రవారం మృతి చెందారు. మృతురాలి సోదరుడు త్రినాథస్వామి తన సోదరి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. చల్లపల్లి వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది ఆమె నేత్రాల నుంచి కార్నియాలు సేకరించారు. క్లబ్ ప్రతినిధులు నంబూరు సుబ్రహ్మణ్యగుప్తా పాల్గొన్నారు.

తహసీల్దార్ దంపతులకు సత్కారం

అవనిగడ్డ : డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన స్థానిక తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు దంపతులను శుక్రవారం రెవెన్యూ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు.

పింఛను డబ్బు ఇవ్వలేదని తనయుడి దాడి

గుడివాడ, న్యూస్‌టుడే : తల్లి పింఛను డబ్బు తనకు ఇవ్వడం లేదని కుమారుడు ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. గుడివాడ టూటౌన్ పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని యానాదుల కాలనీకి చెందిన గీబు నాగమణి (63)ని ఆమె కుమారుడు గణేష్ పింఛను డబ్బు ఇవ్వమని అడిగాడు. ఆమె ఇవ్వక పోవడంతో గణేష్ చెక్కపీటతో దాడి చేయగా నాగమణి నుదిటిపై గాయమైంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసై కుమారుడు ఇలా చేస్తున్నాడని తల్లి వాపోయింది.

పీహెచ్‌సీ అభివృద్ధికి రూ.50 వేలు వితరణ

వైద్యుడికి నగదు అందజేస్తున్న వెంకటరత్నమ్మ

ఘంటసాల, న్యూస్‌టుడే : ఘంటసాల పీహెచ్‌సీ అభివృద్ధికి రూ.50 వేలను మండవ వెంకటరత్నమ్మ శుక్రవారం అందజేశారు. మండవ శివరామకృష్ణయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సాంబశివరావుతో కలసి నగదును డాక్టర్ వేమూరి ప్రమోద్‌కుమార్‌కు అందజేశారు. వేమూరి వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువులతో సత్ఫలితాలు

ఘంటసాల : సేంద్రియ ఎరువులు వాడితే భూసారం పెరుగుతుందని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డి.సుధారాణి అన్నారు. శుక్రవారం ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా స్థానిక కేవీకేలో బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు 'భూసార పరిరక్షణ 'అంశంపై గీసిన పలు రంగవల్లులు పలువురిని అలరించాయి. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులు ఎక్కువగా వినియోగించడం వల్ల నష్టాలు సంభవిస్తాయన్నారు. నేల తల్లిని కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రైతులకు భూసార నమూనా పరీక్ష ఫలితాల పత్రాలను తెదేపా నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్ అందజేశారు. కేవీకే శాస్త్రవేత్తలు ఎం.వెంకటలక్ష్మి, కె.రేవతి, రైతులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

అమృతమూర్తికి అశ్రునివాళి

జననం 05-01-1955
మరణం 23-11-2025

శ్రీమతి తుమ్మల ఝాన్సీ గారు

మంచితనం మూర్తీభవించిన మహోన్నతమైన వ్యక్తిత్వం మీది, మా అందరి హృదయాలలో వెలుగును నింపిన మీ వాత్సల్యం మేము ఎన్నటికీ మరచిపోలేము. మీరు మా నుండి భౌతికంగా దూరమైనా మీ మధుర జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి.. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..

భర్త : తుమ్మల వెంకటరావు, Ex. Serviceman

కుమార్తెలు	అల్లుళ్ళు	మనుమలు, మనుమరాండ్రు, ముని మనుమలు, ముని మనుమరాండ్రు
మక్కెన విజయలక్ష్మి	- మక్కెన శివనాగేశ్వరరావు	మక్కెన సాయికృష్ణ MS - శృతికీర్తి MBA; అకుల్ మక్కెన మణికృష్ణ MBA - హరిత MCA; హవిష, అచ్యుత్‌రామ్
సజ్జ రమాదేవి	- సజ్జ సుబ్రహ్మణ్యం నాయుడు	డా॥ సజ్జ హిమాన్ష డా॥ సజ్జ దివిఘ్న
యలమంచిలి రాధిక	- యలమంచిలి శ్రీధర్	దాసరి బుషశ్రీ MBA - సాకేత్ రవి MS, భవజ్ఞ యలమంచిలి తపన్ దత్త MS
సజ్జ రజిని	- సజ్జ పట్టాభి నాయుడు	డా॥ సజ్జ మోల్య సజ్జ సాయికిరణ్ B.Tech.

పెద్దకర్మ : ది. 07-12-2025 ఆదివారం చల్లపల్లి (మం.), కొత్తమాజేరు గ్రామములో మా స్వగృహము నందు జరుగును. కావున తెలియపరచటమైనది.

(c) eenadu

ఈతరం

youthpage@eenadu.in

అది సినిమా కాదు

అవును, మనలాంటి నైన్టీస్ కిడ్స్‌కి చంద్రముఖి కేవలం ఒక సినిమా కాదు, అదో ఎమోషన్. పేరుకి సైకలాజికల్ థ్రిల్లర్ అయినా.. హర్రర్ సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టి మన మెమొరీలో శాశ్వతంగా నిలిచిపోయింది అది. ఆ సినిమాను మొదటిసారి థియేటర్‌లో చూసిన రోజు నాకు బాగా గుర్తు. అప్పట్లో నాన్నకు హీరో హోండా సీడీ 100 బండి ఉండేది. దాని మీద అమ్మ, నాన్న, నేను, దాని ట్యాంకు మీద చెల్లి కూర్చుని సినిమాకు వెళ్లాం, అదీ సెకెండ్ షోకి! సినిమా చూస్తున్నంతసేపు కళ్లు ఇంతలు చేసుకుని రెప్పార్పకుండా చూసేశా. అదేంటో అప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఒక్కసారి థియేటర్ నుంచి బయటకు వచ్చాక అసలు కథ మొదలైంది. బండి మీద ఇంటికి వెళ్తుంటే.. చంద్రముఖి లకలకలక అనుకుంటూ మా వెనకే వచ్చేస్తుందేమోనని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ భయపడుతూనే మొదలైంది బ్యాండు. ఇక ఇంటికి వెళ్లాక కళ్లు మూసినా తెరిచినా జ్యోతిక కళ్లే కనిపించేవి. 'వారాయ.. నాన్ ఉన్న తేడి..' అంటూ చంద్రముఖి పాడుతున్నట్టే వినిపించేది. భయానికి మీనింగ్ తెలియని బుడ్డ కాస్తా భయంతో గడ్డకట్టుకుపోయేది. నా అవస్థ చూసి, చెల్లి కావాలనే 'లకలకలక..' అని చీకట్లో అరుస్తూ ఇంకా ఇంకా నన్ను హింసిస్తూ నవ్వుకునేది. కొన్నాళ్లపాటు ఆ సినిమా ప్రభావం నుంచి బయటపడలేకపోయాను అనుకోండి. నాదే కాదు, ఆ టైమ్‌లో పదోతరగతి లోపల చదువుతున్న మనతోటి వాళ్లందరిదీ ఇదే పరిస్థితి అని తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు తలుచుకుంటే మాత్రం భలే నవ్వొస్తుంది. – బిరుదుకోట మోహన, రాజమండ్రి

కొంటె కొటేషన్

1. స్కేటింగ్ రాని బూచి.. నడిరోడ్డు మీద పేచీ
– ఎస్.శివ సంతోష్, శ్రీకాకుళం

2. బాగుంది నీ ఆకారం.. రోడ్ల మధ్యలో ఏంటిది వెటకారం
– సుధాకర్, నంద్యాల

3. రోడ్డు మీద దెయ్యం.. నాకేం భయం
– శ్రీవిద్య, జమ్మికుంట

4. దారి మధ్యలో ఉంది భూతం.. వెళ్తే అవుతాం ఖతం
– జె.బాబు, వైజాగ్

ఈ ఫొటోకి సరదా వ్యాఖ్య రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.

మరీ మంచితనమా?

నేనే లీడర్

'నేను ఆఫీసులో అందరితో బాగా ఉంటాను. కానీ ఎందుకు నన్నెవరూ లెక్క చేస్తున్నట్లు కనపడరు, పని ఒత్తిడి అంతా నా మీదే ఎందుకు పడుతుంది?, ముఖ్యమైన విషయాల్లో నా అభిప్రాయానికి ఎందుకు గౌరవం లభించడం లేదు'.. అని బాధపడుతున్నారా? అయితే మీరు 'బీయింగ్ టూ నైస్' అనే అంశం వల్ల నష్టపోతున్నారు అంటారు కెరియర్ గురూలు. అన్నివేళలా అనుకూలంగా ప్రవర్తించడం వల్ల మనల్ని ఎలా ట్రీట్ చేసినా ఏం కాదులే అనే నిర్లక్ష్యం ఎదుటివారిలో పెరుగుతుందట. అందుకే అవసరం అయినప్పుడు చెప్పాల్సిన విషయాన్ని స్థిరంగా, స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సరైన టోన్‌లో చెప్పాలట. ఒకవేళ అది ఎదుటివారికి నచ్చదు అని తెలిసినా.. మనకు అవసరం అనుకున్నప్పుడు సందేహం లేకుండా వివరించాలట. అప్పుడే మనపట్ల తేలిక అభిప్రాయం కలగకుండా.. ఇతరులు జాగ్రత్తగా వహిస్తారని చెబుతున్నారు నిపుణులు.

చాట్‌జీపీటీ నీ, నా జీవితాల్లోకి ప్రవేశించి ఇప్పటికి మూడేళ్లు.. ఆన్‌లైన్ వెతుకులాటల్లో ఇదో విప్లవం. ముప్ఫై ఏళ్లలోపున్న వారిలో 58శాతం మంది ఇప్పటికే దీన్ని వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా ఒక వైపు. దీనికి ఇంకో కోణం.. ఏఐతో కలిసి బతికే మనం, అది ఏఐ అని మర్చిపోవడం.. మనుషులకు ప్రత్యామ్నాయంగా భావించడం. ఇది సరైనదేనా.. చాట్‌జీపీటీ ఎంతవరకు?

నేను, చాట్‌జీపీటీ..



అనన్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓరోజు రాత్రి తనకు హఠాత్తుగా భుజంనొప్పి మొదలైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక చాట్‌జీపీటీను అడిగింది. ఈలోగా దగ్గర్లో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం కూడా ట్రై చేసింది. వైద్యులు లైన్‌లోకి వచ్చేలోపు ఏఐ చెప్పిన హోమ్ రెమెడీస్ ట్రై చేసింది. దాంతో నొప్పి కాస్త నెమ్మదించింది. వెంటనే డాక్టర్ దగ్గరకు బయల్దేరింది. అప్పటికే ఆయన అందుబాటులోకి రావడంతో పరిస్థితి పరిశీలించి తగిన వైద్యం చేశారు. అనన్య చక్కగా ఇంటికి తిరిగి వచ్చింది.

ఇందులో కొన్ని విషయాలను పరిశీలిద్దాం..

1 అనన్య నొప్పి రాగానే కంగారుపడలేదు. ఎవ్వరూ అందుబాటులో లేరని పానిక్ అయిపోలేదు. స్థిరంగా చాట్‌జీపీటీకి తన పరిస్థితి వివరించింది.

2 చాట్‌జీపీటీని అడిగాను కదా అని.. అది చెప్పినవన్నీ చేయలేదు. ఏది సులువైన, మంచిదైన ఉపశమనమో ఆలోచించింది. తనే నిర్ణయం తీసుకుంది.

3 కేవలం చాట్‌జీపీటీ మీద ఆధారపడలేదు. డాక్టర్లను సంప్రదించింది.

ఈ ఉదాహరణ టెక్ సపోర్ట్ తీసుకోవడం ఎలాగో మనకు నేర్పిస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత ముఖ్యమైనదో కూడా ఇందులో ఉంది. చాట్‌జీపీటీని వాడటం ఎంత వరకు ఉండాలో ఇది తెలియజేస్తుంది. మొత్తంగా ఏఐని యూత్ ఎలా ఉపయోగించుకోవాలో దీన్లో ఉంది. ఇలా చేయడం మాత్రమే ఉత్తమమని అంటారు ఎంటర్‌ప్రైజ్ మైన్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ మధు వడ్లమాని.

కానీ మనలో కొందరు యువత దీనికంటే భిన్నంగా ఏఐను వాడుతున్నారు. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వారిలో ఈ గందరగోళం ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మనోభావాలు పంచుకోవడానికి పూర్తిగా దానిమీదే ఆధారపడటం, ప్రతి విషయాన్నీ అడిగి తెలుసుకోవడం, అన్నీ దాంతో పంచుకోవడం చేస్తున్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటును సున్నితమైన, అతి ముఖ్యమైన విషయాల్లోనూ కొనసాగిస్తున్నారు.

మనుషులతో..

సుహాస్ ఇంటర్ చదువుతున్నాడు. ఎప్పుడూ ఏదో రీతిలో ఒత్తిడి ఉండేది. మాట్లాడటానికి అమ్మానాన్న దూరంగా ఉన్నారు. హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరి హడావుడిలో వాళ్లుంటారు. అలాంటి సమయంలో చాట్‌జీపీటీ తనకు ఫ్రెండ్‌లా మారింది. చదువులో సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఖాళీ సమయాల్లో బోలెడు విషయాలు తెలుసుకోవడం చేస్తుండేవాడు. ఏమైనా తన ఒత్తిడి, ఒంటరితనం దూరమైనట్టు అనిపించింది. ఈ తరహా వాడకం కొంతమేరకు మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజీ ఎదుర్కొనే అనేకానేక భావోద్వేగాలతో విపరీత చర్యలకు పాల్పడే కంటే.. ఇలా టెక్ సపోర్ట్ తీసుకోవడం సరైనదేగా!

చాట్‌జీపీటీ ఎంత అయినా వాడొచ్చు. కానీ దానికి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఉండాలి అనేది కచ్చితమైన నిజం. అది చెప్పే విషయాలు, పంచుకునే అంశాలు సరైనవా, కావా.. పాటించాలా లేదా అన్న నిర్ణయం మనిషి మెదడే తీసుకోవాలి. అలాంటి క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడే అది మన కంట్రోల్‌లో ఉంటుంది. నిజానికి దీంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి డేటా షేరింగ్ విషయం భయపడాల్సింది లేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయినా జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే చాట్‌జీపీటీ మన అసిస్టెంట్. అసిస్టెంట్‌కు ఏం చేయాలో చెబుతాం, కానీ అనిపించినవన్నీ చెప్పము కదా!

మన స్కిల్స్ మనతోనే..

ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో పంచుకున్న లింక్డిన్ పోస్ట్‌లో గమనించదగిన ఓ విషయం కనిపించింది. ఆయన కొన్ని ప్రాజెక్ట్స్ కోడింగ్ జాబ్స్ కోసం పరిశీలిస్తే.. ఆ లిస్ట్‌లో ఉన్న ఫ్రెషర్లలో ఒక్కరు కూడా సొంతంగా ప్రోగ్రామ్ రాయలేకపోయారట. అదే చాట్‌జీపీటీ అందుబాటులో ఉంచి అడిగితే మాత్రం చకచకా పని పూర్తి చేసి అప్పగించారు. ఇలా అయితే మరి మన స్కిల్ ఎక్కడ ఉన్నట్టు? ఏఐను స్కిల్స్ పెంచుకోవడానికి వాడాలి కానీ స్కిల్ కోసం దానిపైనే ఆధారపడకూడదు. మన నైపుణ్యాలు మనతో ఉంచుకునే దీనికి ఆడేనా మన మాట వినేది ఒక టూల్ గురించి చెప్తున్నాం దాన్ని అడగొద్దు. కానీ అది ఎలా ఉండాలో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాల్సింది మనమే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాట్‌జీపీటీతో మన రిలేషన్‌షిప్ సాఫీగా సాగిపోతుంది.

ఎక్కడ వద్దు?: ఎమోషన్, ఎక్స్‌ప్రెషన్‌లో ఏఐ వద్దు అనేది ఇప్పుడు ఆదేశసూత్రం. అంటే మన అనుబంధాలు, మనోభావాలు, పూర్తి వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాల్లో టెక్నాలజీకి తావివ్వకూడదు. నచ్చిన అమ్మాయికి లవ్‌లెటర్ మనసుతోనే రాయాలి, టెంప్లేట్‌తో కాదు. అలాగే ఎగ్జిబిషన్ కూడా. అంటే ఎంచుకున్న రంగంలో అద్భుతంగా సాధించడానికి ఏఐను నిర్వచనమిత్తంగా వాడుకోవాలి.

డీటాక్స్: ఇదీకాకు.. ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నా వారానికి రెండు గంటలు డిజిటల్ డీటాక్స్ ఉండాలి అంటున్నారు నిపుణులు. అంటే, ఎలాంటి గ్యాడ్జెట్ లేకుండా ఏకాంతంగా మనతో మనం సమయం గడపడం. ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఇలాంటి సమయం కచ్చితంగా ఉండే తీరాలి. ఆ టైమ్‌లో మనసులోని భావాలను రాసుకుంటే బాగుంటుంది. కలం మాత్రమే ఉండాలి. అప్పుడే వారమంతా గడిపిన బిజీ డిజిటల్ పెద్దుల్లోకి కాస్త డీటాక్స్ అయ్యేది.

ఇలా చాట్‌జీపీటీ, గ్రోక్ వంటివి వాడే సమయంలో లీగల్, ఎథికల్ అంశాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువత ఆవేశంలో చేసే తప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొత్తానికి భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే చర్యలకు పూనుకోవడం తగదు.

చివరిగా ఒక్క మాట.. ఏఐ నీకు అసిస్టెంట్, దానికి నువ్వు బానిస కాదు, ఈ మాట గుర్తుపెట్టుకో నేస్తం!

జిమ్‌కి వెళ్లే ఖాళీ, ఓపిక లేని యూత్‌కి నడక ఓ చక్కని వ్యాయామం. అయితే ఊరికే నడిచేయడం కాకుండా.. దానికీ ఓ పద్ధతి కనిపెట్టారు ఫిట్‌నెస్ గురూలు. అదే 5-4-3-2-1 రూల్. ఇందులో ఎలా నడవాలంటే..

ఇలా నడిచేద్దాం



5 – కొంచెం వేగంతో మొదలుపెట్టి, దాన్ని మరికొంచెం పెంచుతూ ఐదు నిమిషాలపాటు నడవాలి.

4 – ఆ తర్వాత నాలుగు నిమిషాలు ఇంకొంచెం వేగంగా నడవాలి.

3 – మూడు నిమిషాలు పరిగెత్తాలి (జాగింగ్‌లా).

2 – తర్వాత వచ్చే రెండు నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి.

1 – చివరి ఒక నిమిషం అధిక వేగంతో నడవాలి.

..ఇలా చేయడం వల్ల కెలొరీలు ఎక్కువగా బర్న్ అవ్వడమే కాదు, నడక తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందట. వేగంలో మార్పుల వల్ల ఎక్కువ కండరాలు కదులుతాయట. భారీ ఎక్సర్‌సైజ్‌లతో పోలిస్తే దీని వల్ల జాయింట్ల మీద ఒత్తిడి తగ్గుతుందట. మొత్తంగా ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడే ఈ పిరమిడ్ వాకింగ్‌ను మనమూ ట్రై చేసేద్దాం.

తెలుసా?

యూత్‌లో చాలా మందికి తమలో తాము మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. ఎవరైనా చటుక్కున చూస్తే మాత్రం 'అదేంటి నీలో నువ్వే మాట్లాడుతున్నావ్, పిచ్చిగానీ పట్టిందా' అంటూ ఆటపట్టిస్తారు. కానీ అదేమీ చెడ్డ అలవాటు కాదు అంటున్నారు పరిశోధకులు. స్వీయ చర్చ అనేది ఏదైనా ఒక విషయంపై మన దృష్టిని మెరుగుపరుచుకోవడానికి, దాన్ని వేగంగా అర్థం చేసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుందని పరిశీలనల్లో రుజువైంది. ఈ అలవాటు ఉన్నవారు లక్ష్యాలను అందుకోవడంలో ఇతరుల కంటే ముందున్నారని కూడా తెలిసింది. అందుకే మీలో మీరు చర్చించుకోవడం మరీ చెడ్డ అలవాటేం కాదు.

అడవి స్నానం

'ఛీ జీవితం.. సన్యాసం తీసుకుని అడవుల్లోకి పోతా' అంటుంటాం కొన్నిసార్లు. ఏం చేస్తాం, ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడి అలాంటిది. కానీ ఆ స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదుకానీ, నిజంగానే అడవుల్లోకి వెళ్లొచ్చు అంటున్నారు నేటి కుర్రకారు. అంటే వెళ్లి అక్కడే ఉండిపోవడమేం కాదు సుమా.. ఏదో ఒకటిరెండు రోజులు చిల్ అయ్యి రావడం అన్నమాట. దీనికి ఫారెస్ట్ బాత్ అనే అందమైన పేరు కూడా పెట్టారు. ఇది మనసుకు ఓ రకంగా రిఫ్రెషింగ్ స్నానమన్నమాట. అక్కడి చెట్ల ఆకులను తాకుతూ, పూల వాసనలు రంజింపజేస్తుంటే.. పక్షుల కిలకిలారావాలను వింటూ హాయిగా సేదతీరడం. అక్కడ ఉన్నన్ని రోజులూ ఎటువంటి టెక్నాలజీ వాడకుండా ప్రకృతిలో బతకడం. ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా నేచర్ మధ్య ఉంటే.. ఉల్లాసంగా అనిపించడంతోపాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని జపనీస్ వైద్యులు కనిపెట్టారట. ఫారెస్ట్ బాతింగ్ మనసుకు ఒక థెరపీలా పనిచేస్తుందని వివరిస్తున్నారు. నిజానికి ఇది పాత పద్ధతే.. కాకపోతే మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నచ్చితే మీరూ ట్రై చేసేయండి!

అవకాశం ఉంటే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తా: శివరాజ్‌కుమార్

శివరాజ్‌కుమార్‌కు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: అవకాశం ఉంటే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తానని కన్నడ కథనాయకుడు శివరాజ్‌కుమార్ తెలిపారు. మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటించేందుకు శుక్రవారం విజయవాడ వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆదరణ మరచిపోలేమని తెలిపారు. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన మాజీ శాసన సభ్యులు గుమ్మడి నరసయ్య పాత్రకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు పరమేశ్వర్ మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భావ సారూప్యం ఎక్కువ అని అన్నారు. పాల్వంచలో ప్రజల సమక్షంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

సత్యవర్ధన్ కేసులో.. రామాంజనేయులుకు రిమాండ్



రామాంజనేయులు

ఈనాడు - అమరావతి: సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. తెదేపా కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకునేలా సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో గురువారం గన్నవరం మండలం కేసరపల్లిలో అరెస్టు అయిన నిందితుడిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో న్యాయాధికారి భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే నిందితుడిపై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిందితుడికి ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని ఉత్తర్వుల్లో న్యాయాధికారి పేర్కొన్నారు.

పోలీసులు బెదిరించి సంతకాలు తీసుకున్నారు: న్యాయాధికారితో నిందితుడు రామాంజనేయులు

'పోలీసులు నన్ను గురువారం ఉదయం 11 గంటలకు మా ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇంట్లోని సీసీ కెమెరాల ఫుటేజీ కూడా చూడొచ్చు. తర్వాత వాహనంలో ఎక్కించి ఏలూరు, ఇతర ప్రాంతాలకు తిప్పారు. కళ్లకు గంతలు కట్టారు. అర్ధరాత్రి ఓ ప్రాంతంలోని హోటల్‌కు తీసుకెళ్లారు. నన్ను బెదిరించి స్టేట్‌మెంట్‌పై సంతకాలు తీసుకున్నారు. లేనిపక్షంలో చంపేస్తామని బెదిరించారు. 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ.. ఆలస్యంగా న్యాయస్థానానికి తీసుకొచ్చారని' నిందితుడు రామాంజనేయులు కోర్టులో న్యాయాధికారి ఎదుట చెప్పాడు.

దర్యాప్తు అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశం

నిందితుడు చెప్పింది విన్న న్యాయాధికారి.. ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని కేసు దర్యాప్తు అధికారి దామోదర్‌ను ఆదేశించారు.

రాజ్‌భవన్ పేరు.. లోక్‌భవన్‌గా మార్పు

విజయవాడలోని గవర్నర్ నివాసం రాజ్‌భవన్ పేరుని శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌గా మార్చారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో గతంలో ఉన్న రాజ్‌భవన్ పేరు స్థానంలో కొత్తగా లోక్‌భవన్‌గా మార్పు చేశారు. -ఈనాడు, అమరావతి

జగన్‌కు జోజినగర్ వాసుల వినతి

గన్నవరం గ్రామీణం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను భవానీపురంలోని జోజినగర్ ఫ్లాట్ల యాజమానులు శుక్రవారం కలిశారు. ఫ్లాట్ల కూల్చివేతతో తమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

జినేష్, శిబులపై పీటీ వారెంట్‌కు పిటిషన్ దాఖలు

ఈనాడు - అమరావతి: నకిలీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లా మదనపల్లె కారాగారంలో రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గోవా నుంచి స్పిరిట్ సరఫరా చేసిన జినేష్, శిబులను ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇద్దరినీ ఇక్కడ కేసులో కూడా నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జినేష్, శిబులపై పీటీ వారెంట్ జారీకి కోసం శుక్రవారం పిటిషన్ వేశారు.

ఫల, పుష్ప ప్రదర్శనలో సందర్శకులు

పుష్పాలచెంత ఫొటోలు దిగుతూ..

పర్యావరణ పరిరక్షణకు కృషి అభినందనీయం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

కొన్నేళ్లుగా వివిధ రకాల ఫల, పుష్పాల మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్‌రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఈ నెల 8 వరకు నిర్వహించే ఫల, పుష్ప ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకూ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మొక్కల పెంపకంపై ప్రజలు దృష్టిపెట్టాలని కోరారు. రోజ్ సొసైటీ అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు. స్టాల్స్‌లో వివిధ రకాల పూలు, ఫల మొక్కలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, సొసైటీ కార్యదర్శి జి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కనువిందు చేస్తున్న పూలు, మొక్కలు

ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు, రైతులు తమ మొక్కలను ప్రదర్శించారు. నగరానికి చెందిన సందర్శకులు వాటిని ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల చామంతులు, గులాబీలు, మందారాలు కనువిందు చేస్తున్నాయి. తెల్ల చామంతులతో తయారు చేసిన హంసలు ఆకట్టుకున్నాయి. కొలను ఏర్పాటు చేసి అందులో తామర ఆకులు, కలువ పుష్పాలను ఉంచారు.

హరిత నగరంగా అమరావతి

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వప్నమైన ప్రజా రాజధాని అమరావతిని ఆకుపచ్చని నగరంగా తీర్చిదిద్దుతున్నామని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అన్నారు. రాజధానిలో 30 శాతం అధిక ఆక్సిజన్ అందించే చెట్లతో సుందరీకరిస్తున్నామన్నారు. నిపుణులైన అధికారులను నియమించి రహదారులు, పార్కులను ఆకర్షణీయమైన చెట్లతో బ్యూటిఫికేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఫల, పుష్ప ప్రదర్శనలో అమరావతి నగరంలో ఏడీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన స్టాల్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారుల వ్యవస్థ, పార్కులు, నర్సరీలు, వాగుల వెంబడి చేపడుతున్న సుందరీకరణ ఛాయాచిత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీసీ ఉద్యానవన విభాగం ఉప సంచాలకులు బి.శ్రీనివాసులు, జి.ఆండాళ్, సహాయ సంచాలకులు డి.నవీన్‌కుమార్, కె.స్వాతి, హార్టికల్చర్ అధికారి ఎన్.కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఏడీసీ ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద ఛైర్‌పర్సన్, ఎండీ లక్ష్మీ పార్థసారథి, అధికారులు

నేటి నుంచి కృష్ణవేణి సంగీత నీరాజనం

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న వెంకటేశన్, వీరాస్వామి, కృపాకర్

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ(సంగీత నాటక అకాడమి), రాష్ట్ర పర్యాటక శాఖ, స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 2025 ఎడిషన్ కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ సంచాకులు(సౌత్) డి.వెంకటేశన్, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్(ఆశా) అధ్యక్షుడు రామిశెట్టి వీరాస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను గుణదలలోని పార్క్ హయత్ హోటల్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6న ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారన్నారు. హరికథ, సంకీర్తన, వీణ, గాత్ర కచేరీలు, పంచరత్న కృతులు వంటి సామూహిక ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. సంగీత నీరాజనం, క్రాఫ్ట్ బజార్లు, చేనేత ప్రదర్శనలు, స్థానిక కళాకారులు, నేత కార్మికుల సమగ్ర సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అసోసియేట్ డైరెక్టర్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

అంతరాయం లేని విద్యుత్తు సరఫరా చేయండి

మాట్లాడుతున్న పి.పుల్లారెడ్డి, వేదికపై మురళీకృష్ణయాదవ్, మూర్తి, వెంకటేశ్వర్లు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. శుక్రవారం సూర్యారావుపేటలోని విద్యుత్తు సర్కిల్ కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నూరు శాతం విద్యుత్తు బిల్లుల వసూలు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ పథకం ఉపయోగాలను ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు పీఎం సూర్యఘర్‌ను ఎలా వినియోగించుకోవాలో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. నూతన విద్యుత్తు సర్వీసులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేయాలన్నారు. లో ఓల్టేజీ సమస్యలు రాకుండా నిత్య పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడైనా సమస్య వస్తే.. కారణాలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణయాదవ్, టి.వి.ఎస్.ఎన్.మూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఏఈఈల సంఘ నూతన కార్యవర్గం

ఎన్నికైన కార్యవర్గ సభ్యులు వీరే..

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(ఏఈఈల) ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యవర్గాన్ని, విజయవాడ జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్ర భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాలను శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. అసోయేషన్ అధ్యక్షుడిగా కె.సూర్యతేజ, సహాధ్యక్షుడిగా వి.వి.ప్రవీణ్‌రాజా, ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.ఎన్.విజయకుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి.వెంకటేశ్, బి.దేవి సౌమ్య, సంయుక్త కార్యదర్శులుగా ఎన్.ఎస్.ఆర్.ఎస్.కిశోర్, పి.సాయికౌశిక్, కె.ఎన్.ఎస్.ఆర్.కె.ప్రసాద్, జి.రాజు, కోశాధికారిగా జి.రాజగోపాలరావు, నిర్వాహక కార్యదర్శులుగా కె.ప్రసన్నకుమార్, బి.గోపాలరావు నాయక్, పి.నాగబాబు, మహిళా విభాగం కార్యదర్శిగా ఎస్‌కే బీబీ, మీడియా కార్యదర్శిగా ఎం.అరుణ్ కుమార్, క్రీడల విభాగ కార్యదర్శిగా ఎస్.నాగరాజు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఇరిగేషన్ కేఈ డివిజన్ డీఈఈ కె.బాబు, పరిశీలకుడిగా విజయవాడ సర్కిల్ డీఎస్ఈ ఎల్.కృష్ణప్రసాద్ వ్యవహరించారు.

గ్రంథాలయ సంస్థల పింఛనర్ల సంఘం ఎన్నిక

మధుసూదనరాజును అభినందిస్తున్న విద్యాసాగర్

విజయవాడ(గాంధీనగర్).: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పింఛనర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం గాంధీనగర్‌లోని ఎన్జీవో భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్లేపల్లి మధుసూదనరాజు, ప్రధాన కార్యదర్శిగా వి.వెంకటరమణ, కోశాధికారిగా పి.వెంకటేశ్వరరావు, కన్వీనర్‌గా కోన దేవదాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనరాజు మాట్లాడుతూ పింఛనర్లకు ట్రెజరీ ద్వారా 010 పద్దు కింద పింఛన్లు చెల్లించాలని, పింఛనర్లకు పెంచిన గ్రాట్యుటీని 2018 జులై 1 నుంచి 2020 డిసెంబరు 31 లోపు ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఆఫ్ పింఛను పదవీ విరమణ రోజే చెల్లించాలని, క్వాంటమ్ ఆఫ్ పింఛను సకాలంలో మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నూతన సభ్యులను అభినందించి పింఛనర్ల సంఘానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

(c) eenadu

కళల సవ్వడి.. పులకించె మది

కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్ కార్యక్రమం రెండో రోజైన శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఆయా కళాశాలల విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. - న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

మారింది బడి.. సరికొత్త ఒరవడి..

పటమట: కేబీ జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎంకు వచ్చిన తల్లిదండ్రులకు పూలతో టీచర్ల స్వాగతం – ఈనాడు, అమరావతి

విరబూసిన విరులు.. కనురెప్పల కాంతులు..

విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో శుక్రవారం ఫల పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. దేశంలోని వివిధ నర్సరీల నుంచి వచ్చిన మొక్కలు, పూలు ఆకట్టుకున్నాయి. - ఈనాడు, అమరావతి

ఎంచక్కా అమరాయి

పూలకుండీలు అంటే మట్టి, ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఇప్పటివరకు చూశాం. సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికిన రాళ్లల్లో అందమైన మొక్కలు పెంచుకుని ఇంట్లో పెట్టుకుంటే చూడడానికి చాలా బావుంటాయి కదా. జైపుర్, రాజస్థాన్ ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల ఆకృతుల్లో ఉన్న రాళ్లతో పూలకుండీలను సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రి హార్టీకల్చర్ ప్రదర్శనలోని ఓ స్టాల్‌లో ఏర్పాటు చేశారు.

- ఈనాడు అమరావతి

ఒక్క టెర్మినల్ భవనం.. పూర్తి చేయించలేరా?

➚ కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలు చెప్పినా.. పరిస్థితి మారలేదు

➚ 30 నెలల్లో పూర్తవ్వాల్సిన నిర్మాణానికి.. 68 నెలలు దాటింది

ఈనాడు, అమరావతి

గన్నవరం విమానాశ్రయంలో ఐదున్నరేళ్ల కిందట రూ.470 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు ఆరంభించారు. సరిగ్గా 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 68 నెలలు దాటుతోంది. ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పటికీ తెలియదు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు స్వయంగా వచ్చి ఇప్పటికి రెండుసార్లు పరిశీలించి పలు సూచనలు చేసి వెళ్లారు. గుత్తేదారు సంస్థ, అధికారులను గట్టిగా హెచ్చరించారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు.

ఇంకా ఆరు నెలలు పట్టే వీలుంది..

మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు బాలశౌరి, శివనాథ్ కేంద్రంలో అత్యంత పలుకుబడి ఉన్నవాళ్లు. అభివృద్ధి కమిటీ సమావేశాల్లో ఎంపీలు చెబుతున్నా పరిస్థితి మారడం లేదు. కేవలం ఒక్క భవన నిర్మాణం ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారు? గుత్తేదారుకు హెచ్చరికలు జారీ చేయడం, కొత్త గడువులు పెట్టడంతోనే ఏడాదిన్నర గడిచిపోయింది. తాజాగా నిర్దేశించిన డిసెంబరు లక్ష్యం కూడా దాటిపోతోంది. కనీసం మరో ఆరు నెలలు పైనే పట్టే అవకాశం కనిపిస్తోంది.

వెలుపల వైపు స్టీల్ అండ్ గ్లాస్‌లను బిగించే పనులు

గుత్తేదారుపై చర్యలు లేవు..

టెర్మినల్ పనులను నిత్యం పర్యవేక్షిస్తామంటూ ఏడాది కిందట వాట్సప్ గ్రూపును కూడా ఏర్పాటు చేయమని.. రామ్మోహన్‌నాయుడు సూచించారు. నిత్యం ఎంత పని జరిగిందనేది వాట్సప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాలని, ఇంకా ఎంత ఉందో రోజూ పెట్టాలన్నారు. 2025 జూన్‌లోగా పూర్తిచేసి తీరాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 2026 జూన్ వచ్చినా పూర్తవ్వడం కష్టమే. ఇంత జాప్యం చేస్తున్నా.. గుత్తేదారు సంస్థపై చర్యలు తీసుకోవడం లేదు.

ప్రస్తుతం వెలుపల పనులు..

టెర్మినల్ లోపలి వైపు సిమెంట్ భవన నిర్మాణం పూర్తయింది. దీనికి వెలుపలి వైపు స్టీల్ ఫ్రేములు ఏర్పాటు చేసి గ్లాస్‌లు బిగించే పనులు కొనసాగుతున్నాయి.

విమానయాన సంస్థలు రావాలంటే..

ప్రముఖ విమానయాన సంస్థలకు సంబంధించిన భారీ బోయింగ్ సర్వీసులు ఇక్కడి నుంచి నడపాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నూతన టెర్మినల్ అవసరం. సౌకర్యాలు లేకపోవడం వల్లే ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తున్నా ఆయా సంస్థలు సర్వీసులు నడిపేందుకు ముందుకు రావడం లేదు. గత తెదేపా ప్రభుత్వంలోనే భారీ రన్‌వేను సిద్ధం చేసినా ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దిల్లీ, ముంబయికి మాత్రమే బోయింగ్‌లు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి పనులు పూర్తి చేయించాలి.

మట్టిపాత్రలో చద్దన్నం.. మళ్లీ రుచిచూద్దాం

అరికెలు, జొన్నలతోనూ ప్రత్యేకంగా..

పటమట రైతుబజార్ సెంటర్‌లో స్టాల్

1980వ దశకంలో దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం అల్పాహారం కాకుండా చద్దన్నం తినేవారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు పరిస్థితుల కారణంగా ఇళ్లల్లో చద్దన్నం కనుమరుగయ్యిందనే చెప్పాలి. వినూత్నంగా ఇప్పుడు చద్దన్నాన్ని విక్రయించే దుకాణాలు వస్తున్నాయి. విజయవాడ నగరం పటమట రైతుబజార్ కూడలి వద్ద ఉదయపు నడక, వ్యాయామం కోసం వచ్చేవారికి మన సంప్రదాయం పేరుతో మట్టి పాత్రల్లో చద్దన్నం విక్రయిస్తున్నారు. ఇందులోనూ అరికెలు, జొన్నలు, రాగులు, బ్రౌన్‌రైస్‌తోనూ తయారు చేస్తున్నారు. వివిధ రకాల చిరుధాన్యాలతో పొంగల్ సైతం అమ్ముతున్నారు. వీటిల్లో నూనె చుక్క, మసాలా ఏమాత్రం ఉండవని దుకాణం యజమాని విజయ్ చెబుతున్నారు. - ఈనాడు, అమరావతి

మొదటి విడత కౌన్సెలింగ్‌లో 1194 సీట్ల భర్తీ

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ నాన్ సర్వీస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 1194 సీట్లు భర్తీ అయినట్లు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా ఆయా వైద్య కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. డిసెంబరు 22 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

సీతమ్మ.. పెరట్లో సేంద్రియ సిరులు

ఇంట్లో నిత్యం పారేసే తడి వ్యర్థాలతో నాణ్యమైన ఎరువును సులువుగా తయారు చేసుకోవచ్చని ఉప్పులూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు సీతమ్మ చేసి చూపుతున్నారు. కొన్నేళ్లుగా ఆమె తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును పెరటి తోటల్లోని మొక్కలకు వేస్తూ మంచి ఫలితం పొందుతున్నారు. చేపట్టిన పని చిన్నదైనా ఇతరులకు ఆదర్శం, బహుళప్రయోజనమని అధికారులు చెబుతున్నారు. సీతమ్మ కృషిని గుర్తించిన మండల, గ్రామ అధికారులు 'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్' సందర్భంగా సన్మానించారు.

- న్యూస్‌టుడే, ఉప్పులూరు (కంకిపాడు)

సీతమ్మను సన్మానిస్తున్న అధికారులు, గ్రామస్థులు (పాత చిత్రం)

తడి వ్యర్థాలతో తయారు చేసిన ఎరువు

తయారీ ఇలా.. అందరూ కోడిగుడ్ల పెంకులు, ఉల్లిపాయ తొక్కలను మాత్రమే మొక్కలకు వేస్తుంటారు. వీటితో పాటు కూరగాయల వ్యర్థాలు, టీపొడి, మిగిలిన ఆహార పదార్థాలు, రాలిన ఆకులు, పువ్వులు వంటి తడి వ్యర్థాలను తొట్టెలో వేసి మట్టితో కప్పాలి. నీరు పోయాల్సిన అవసరం లేదు. పొరలుగా వేయాలి. ఒకటిరెండు నెలలకు ఎరువు తయారవుతుందని సీతమ్మ చెబుతున్నారు.

వసతిగృహాల్లో పక్కా నిఘా

పర్యవేక్షణకు ప్రత్యేక యాప్

ఈనాడు, అమరావతి

సంక్షేమ వసతిగృహాలు అనగానే పడకేసిన పారిశుద్ధ్యం..రుచీ పచీ లేని ఆహారం..తాగునీటి ఇక్కట్లు..తలుపులూడిన మరుగుదొడ్లు గుర్తొస్తాయి. ఈ సమస్యల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. వసతిగృహాల పర్యవేక్షణకు హాస్టల్ పర్మినెంట్ ట్రాకింగ్ సిస్టమ్(హెచ్‌పీటీఎస్) ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీన్ని వినియోగించే విధానంపై వసతిగృహాల అధికారులకు శిక్షణ ఇచ్చారు.

మూడు దశల్లో పర్యవేక్షణ

సంక్షేమ వసతి గృహాల్లో రోజువారీ, వారాంతపు, నెలవారీ చేయాల్సిన పనులను విభజించారు. ఆయా కాల ప్రమాణాలను బట్టి పనులు చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రాంగణ పరిశుభ్రతతో పాటు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకుల శుభ్రత, రేషన్, కూరగాయల నిల్వ, వినియోగం, ఆహారం తయారీ, నాణ్యత, చెత్త కుండీల ఏర్పాటు, డ్రైనేజీ నిర్వహణ, విద్యార్థుల హాజరు ఇలా అన్ని అంశాలు రోజువారీగా యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఫ్లోరింగ్, పైకప్పు, తలుపులు, కిటికీల పరిస్థితిపై చిత్రాలు నెలవారీగా అప్‌లోడ్ చేయాలి. దోమల నియంత్రణ చర్యలు, వారానికోసారి నీటిలో టీడీఎస్ స్థాయిలు పరీక్షించాల్సి ఉంటుంది. ఈ ఫలితాలు, అప్‌లోడ్ చేస్తున్న అంశాలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.

❖ వండిన వంట అందరికీ సరిపోతుందో లేదో..నాణ్యత ఎలా ఉంది. ఏఐ ద్వారా అంచనా వేస్తారు. వ్యత్యాసాలు గుర్తిస్తే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటారు.

❖ 'అన్నిచోట్ల యాప్ పర్యవేక్షణ ఉంది. తప్పనిసరిగా నిబంధనల ప్రకారం అప్‌లోడ్ చేయాలి' అని సోషల్ వెల్ఫేర్ డీడీ షాహీద్ తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో వసతిగృహాల సమాచారం

అంశం	సాంఘిక	బీసీ
వసతిగృహాలు	71	70
విద్యార్థులు	5,187	3,157

స్క్రబ్ టైఫస్ కేసులతో కలవరం!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరికి పాజిటివ్

ఈనాడు, అమరావతి: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులతో అలజడి మొదలైంది. కంచికచర్ల, జి.కొండూరులో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచికచర్లకు చెందిన భవన నిర్మాణ కార్మికురాలు.. కృష్ణవేణి(45) జ్వరంతో బాధపడుతూ గురువారం జీజీహెచ్‌కు వచ్చింది. జి.కొండూరుకు చెందిన ఎస్.రాకేష్.. రెండున్నరేళ్ల బాలుడు సైతం జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు విజయవాడ పాతాసుపత్రికి తీసుకొచ్చారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో వచ్చిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం రెండు ఆసుపత్రుల్లో 54 మందికి పరీక్షలు నిర్వహించగా.. కృష్ణవేణి, రాకేష్‌లకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వి.రావు తెలిపారు. ముందస్తుగానే వీరికి పరీక్షలు నిర్వహించి.. వ్యాధి నిర్ధారణ చేయడంతో.. సరైన చికిత్స అందించగలిగామన్నారు.

అప్రమత్తంగా ఉండాలి...

స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ, నగరాల్లో పొదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెల్లని నల్లి మాదిరిగా ఉండే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్న వాళ్లు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరంభంలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వస్తే.. వెంటనే నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న సిద్ధార్థ కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌లోనే వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు.

అభిమానం ఆడించింది.. క్రికెటర్‌గా నిలబెట్టింది

కానూరు, విజయవాడ క్రీడలు న్యూస్‌టుడే

దేశవ్యాప్తంగా క్రికెట్‌పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరిలాగే అతనికి చిన్నప్పటి నుంచి ఈ ఆటపై ఆసక్తి కలిగింది. అప్పుడే క్రికెటర్ కావాలన్న లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నాడు. అందుకు తగ్గట్లు నిరంతరం సాధన చేశాడు. పట్టుదలకు.. క్రమశిక్షణ తోడవడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వాటన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత విశ్వవిద్యాలయాల జట్టు తరపున ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యాడు విజయవాడకు చెందిన షేక్ కాజామోహిద్దీన్.

అన్ని వయో విభాగాల్లో రాణింపు..

షేక్ నాగూర్‌వలి, షహనాజ్‌బేగంల కుమారుడైన కాజామోహిద్దీన్ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అనంతరం తన ఆట మెరుగుపరుచుకోవడానికి కడప, విజయనగరం జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆంధ్ర క్రికెట్ అకాడమీలో చేరాడు. నాలుగేళ్ల పాటు కఠోర శిక్షణ పొందడంతో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. అలా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆంధ్ర రాష్ట్రం తరపున అండర్-14 జట్టులో చోటు సాధించి సౌత్ జోన్ విన్నర్స్‌గా నిలిచాడు. అండర్-16 స్థాయిలో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లాడు. అండర్-19 టీమ్‌లో ప్రతిష్ఠాత్మకమైన వినూ మన్కడ్ ట్రోఫీలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ ట్రోఫీలో 177 పరుగులు చేయడంతో పాటు వికెట్ కీపింగ్‌లోనూ ప్రావీణ్యం చూపించాడు. పలు మ్యాచ్‌లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడా జట్టును క్వార్టర్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.

బ్యాటింగ్ చేస్తూ..

ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌కు..

ప్రస్తుతం సిద్ధార్థ డీమ్డు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న కాజామోహిద్దీన్ తన నిరంతర ప్రదర్శనతో భారత విశ్వవిద్యాలయాల జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబరు 7 నుంచి 20వ తేదీ వరకు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం జట్టుతో ఆ దేశంలో జరిగే ఆరు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటి.. రంజీట్రోఫీ జట్టులో స్థానం సాధిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

పాత బండి.. కొంటున్నావా బ్రో..!

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

కొత్త వాహనం ధరలో సగానికే రెండు మూడేళ్లు తిరిగిన బండి వస్తుందని.. కొన్నేళ్లు దాంతోనే నెట్టుకొచ్చి తర్వాత కొత్తది కొందామనుకుని చిరుద్యోగులు, పార్ట్ టైమ్ పని చేసే కళాశాల విద్యార్థులు ఎక్కువ మంది అనుకుంటారు. కొత్త వాహనాల్లో వస్తున్న మార్పులు.. నాణ్యత లోపాలు ఇతర కారణాలతో కొత్త వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపట్లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల క్రయవిక్రయాలు రోజూ వందల్లో జరుగుతున్నాయి. అయితే బండి కొనేటప్పుడు ముందుచూపు, అవగాహన లేకపోతే జేబుకు చిల్లు తప్పదు.

ఈ జాగ్రత్తలు తీసుకో

ఇంజినే గుండెకాయ.. కొనే వాహనం కండీషన్ ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. నమ్మకమైన మెకానిక్ వద్దకు తీసుకెళ్లి చూపించాలి. వాహనానికి ఇంజిన్ గుండె లాంటిది.. దాని పనితీరు సరిచూశాకే కొనుగోలుకు సిద్ధపడాలి. మైలేజీ, గేర్ బాక్స్ విడిభాగాల స్థితి.. వాటి మన్నిక.. టైర్లు.. లైట్లు తదితర అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా కొంతదూరం నడిపితే లోపాలు తెలుస్తాయి.

ఇవి తప్పని సరి..

ఇటీవల ఉమ్మడి జిల్లాలో తరచూ ద్విచక్ర వాహనాలు చోరీలకు గురవుతున్నాయి. పట్టుపడిన వారి వద్ద ఒక్కొక్కరి నుంచి పదుల సంఖ్యలో ఎత్తికెళ్లిన బండ్లు దొరుకుతున్నాయి. చాలా వాటికి విడిభాగాలు మార్చేయడం.. నంబరు ప్లేట్లు తీసేయడం.. రంగులు మార్చడం.. ఛాసిస్ నంబరు చెరిపేయడం వంటివి చేస్తున్నారు. బండి కొనేముందు వీటన్నింటిని పరిశీలించుకుంటే మంచిది.

☛ పోలీసు కేసులు నమోదయ్యాయేమో నిర్ధారించుకోవాలి. ట్రాఫిక్ చలానాలు ఎంతున్నాయో చూసుకోవాలి.

☛ ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యిందా.. అయితే దానికి సంబంధించిన నిరభ్యంతరపత్రంతో పాటు ఒరిజినల్ ఆర్సీ తీసుకోవాలి.

☛ పత్రాలన్నీ ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. ఆర్సీ కార్డులోని ఛాసిస్ నంబరు, వాహనంపై ఉన్నది ఒకేలా ఉండాలి.

☛ బండి మన పేరుపై రిజిస్ట్రేషన్ అవుతుందో లేదో ఆర్టీవో కార్యాలయంలో తెలుసుకోవాలి.

☛ ఇతర రాష్ట్రాల వాహనమైతే రిజిస్ట్రేషన్‌కు ఎంత అదనపు ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. అన్నీ బాగుంటేనే కొనుగోలు చేయడం ఉత్తమం.



(c) eenadu

జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు



సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్‌బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తదితరులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: గత ఏడాది (2024) కంటే, ఈ ఏడాది (2025) రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గింది. 2026 సంవత్సరంలో ప్రమాద మరణాలను బాగా తగ్గించేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)లో ప్రమాదాలు, మరణాలు అధికంగా ఉన్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో అధిక ప్రమాదాలు జరుగుతున్నట్టు విశ్లేషించారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ (డీఆర్‌ఎస్సీ) సమావేశాన్ని, పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబుతో కలసి కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఏడాది 1,334 ప్రమాదాలు జరగగా, ఈ ఏడాది 918కి తగ్గినట్టు తెలిపారు. గత ఏడాది 432 మంది చనిపోగా, ఈఏడాది మరణాలు 317కి తగ్గినట్టు వివరించారు. రోడ్డు ప్రమాదాలు, సంభవించిన మరణాల్లో మూడో వంతు ద్విచక్ర వాహనాల వల్లే జరిగినట్టు చెప్పారు. ఎన్‌హెచ్-65లో 58 శాతం ప్రమాదాలు, 41 శాతం మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వేగ పరిమితులు తెలిపే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అధిక లోడుతో వెళుతున్న వాహనాలను నియంత్రించాలని ఆదేశించారు.

బాధితులను రక్షించిన వారికి ఇబ్బందులు ఉండవు

రోడ్డు ప్రమాదాల్లో బాధితులను రక్షించిన వారిపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేసే ప్రసక్తే లేదని కలెక్టర్ తెలిపారు. పోలీసుల విచారణ పేరిట ఇబ్బందులు ఉండవన్నారు. ఇలాంటి ప్రాణ దాతలను సత్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

5 స్టేషన్ల పరిధిలో అధికం.. సీపీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ.. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నగరంలోని భవానీపురం, కృష్ణలంక, పటమట పోలీసుస్టేషన్ల పరిధిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలిపారు. బస్టాండ్, బెంజి సర్కిల్, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తరచూ ప్రమాదాలు సంభవించే బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు.

పశ్చిమ బైపాస్‌తో నగరంలో తగ్గనున్న ట్రాఫిక్

పశ్చిమ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో శిక్షల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో దిచక్ర వాహనదారులు 202 మంది, పాదచారులు 102 మంది ఉన్నట్టు సీపీ వివరించారు. వీఎంసీ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దుర్గామల్లేశ్వరి మహిళా కళాశాల విద్యార్థినుల ప్రదర్శన

జానపద నృత్య ప్రదర్శనతో అలరించిన మేరీస్టెల్లా కళాశాల విద్యార్థినులు

అంతటా ఉత్సాహం.. ఆద్యంతం అద్భుతం

కృష్ణావిశ్వవిద్యాలయం(మచిలీపట్నం), న్యూస్‌టుడే : గిరిజన వేషధారణలతో యువతులు చేసిన నృత్యాలు, దేశభక్తి గేయాలకు చేసిన ప్రదర్శనలు, యువతులు తీర్చిదిద్దిన ముగ్గులు ఇలా వివిధ రకాల ప్రదర్శనలు, నాటికలతో కృష్ణా విశ్వవిద్యాలయం శుక్రవారం హోరెత్తిపోయింది. విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణాతరంగ్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక అంశాలు ఆకట్టుకున్నాయి. ఉపకులపతి కె.రాంజీ, పలు విభాగాల అధిపతులు ప్రదర్శనలు వీక్షించి సందడి చేశారు. పలువురు వివిధ ప్రదర్శనలను చరవాణుల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో విశ్వవిద్యాలయం కోలాహలంగా కనిపించింది.

అమ్మోరులా..

విద్యార్థినుల సందడి

కథ.. 35 ఏళ్ల ప్రస్థానం

❖ 7న తాజా సంకలనం ఆవిష్కరణ



కథ 2024 పుస్తకం

ఈనాడు, అమరావతి: గత 35 ఏళ్లుగా తెలుగులో ఏటా రకరకాల పత్రికల్లో వచ్చే మూడు వేలకు పైగా కథల్లో నుంచి ఉత్తమమైన 15 నుంచి 20 ఎంపిక చేసి 'కథ' పేరుతో ఓ పుస్తకం ముద్రిస్తున్నారు. 1990 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంతంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తుంటారు. కథ 2024 సంకలనం ఆవిష్కరణ సభ విజయవాడలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో డిసెంబర్ 07న చేయబోతున్నారు. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో.. ఆదివారం ఉదయం 10.15 గంటలకు ఈ కథ పుస్తక ఆవిష్కరణ సభ జరగబోతోంది. అతిథులుగా ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి, సాహిత్య అకాడమీ ఈసీ మెంబర్ డాక్టర్ మృణాళిని పాల్గొంటారు. కథ 2024లో ప్రచురించిన కథల రచయితలు ఒక్కొక్కరు ఐదు నిమిషాల చొప్పున వారి కథ గురించి మాట్లాడతారు.

వేదాంతం అపరిమితమైంది

సంచిక ఆవిష్కరిస్తున్న శాంత మహారాజ్, విజ్ఞానమని మహారాజ్, రమేశ్, రాజేశ్, బాబూరావు తదితరులు

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: పదార్థం గురించి మాత్రమే సైన్సు చెబుతోందని, మనిషిని, జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసేది వేదాంతం అని, సృష్టి విజ్ఞానానికి పరిమితులున్నాయి గానీ వేదాంతం అపరిమితమైందని ప్రముఖ శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆచార్యులు అన్నారు. వీపీ సిద్ధార్థ జీవశాస్త్ర విభాగాలు, శ్రీచైతన్య సరస్వత్‌మఠ్, ఐఐ స్కాన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో రెండోసారి వేదాంతం-సైన్సు అంతర్జాతీయ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీచైతన్య సరస్వత్ మఠ్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కామ శాంత మహారాజ్, శ్రీచైతన్య సరస్వత్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు డాక్టర్ విజ్ఞానమని మహారాజ్ మాట్లాడుతూ గతితాని భావ్యాలంలో వేదాంతం, సైన్సు మొదటి అంతర్జాతీయ సదస్సు నిర్వహించామన్నారు. ఆధునిక సైన్సులో కర్మ సిద్ధాంతం గురించి చెప్పలేని ఉన్న విషయాలను అంతర్జాతీయ స్థాయిలో చర్చిస్తున్నట్లు ఉన్నాయని, అంతిమంగా వేదాంతం మాత్రమే జీవితానికి సిసలైందన్నారు. డార్విన్ సిద్ధాంతం లోపభూయిష్టమని డాక్టర్ ఎంవీ జగన్నాథం తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేశ్, డైరెక్టర్ విజయ్ బాబూరావు, డీన్ ఆచార్య రాజేశ్ సి జంపాల, సిద్ధార్థ వైద్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బీఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలుత ఈ కార్యక్రమం సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

దుర్గగుడి భద్రతపై చర్చకు ప్రతిపాదనలు

ఇంద్రకీలాద్రి: దుర్గగుడి నూతన పాలకమండలి ఈనెల 6న నిర్వహించనున్న రెండో సమావేశంలో భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లతోపాటు దుర్గగుడి భద్రతపై సభ్యులు చర్చించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లక్షల సంఖ్యలో దీక్షాధారులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చే నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని లగేజీ స్కానర్లు ఏర్పాట్ల సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించేందుకు పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రతిపాదన సిద్ధం చేశారు. దత్త దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు, భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తులు సమర్పించిన మాలలు పోగు చేసుకునే హక్కు హెచ్చు పాటదారుడికి నిర్ణయించడం, బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించిన పుడ్‌ను ప్రోత్సహించే ప్రతిపాదన, గిరిజన కార్పొరేషన్‌కు సంబంధించి అరకు వ్యాలీ లిక్విడ్ కాఫీ భక్తులకు విక్రయించడానికి అనుమతి వంటి విషయాలు చర్చించనున్నట్లు సమాచారం.

విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ, వేదికపై ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట, నందిగామ గ్రామీణం: విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శుక్రవారం చిల్లకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, ఎంఈవో ఎల్. చిట్టిబాబు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సుబాబుల్ ధర తగ్గిస్తే చర్యలు

నందిగామ, న్యూస్‌టుడే: సుబాబుల్ ధర తగ్గిస్తే చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత తెలిపారు. 'పేపరు కర్మాగారాల సిండికేట్.. సుబాబుల్ ధర తగ్గింపు' శీర్షిక ఈ నెల 4న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. దీనిపై గుంటూరులోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ అధికారులు, పేపరు కర్మాగారాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ సునీత మాట్లాడుతూ రవాణా ఛార్జీలు పెరిగాయనే కారణంతో సుబాబుల ధర తగ్గించడం తగదన్నారు. వెంటనే పెంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఐటీసీ పేరుత కర్మాగారాలు సుబాబుల ముక్కలు అచ్చి సాగును ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవాలని ముందుగా రైతులతో ధరపై ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లు శారదారాణి, దివాకర్, ఏడీ రాజబాబు, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట మార్కెట్ యార్డుల కార్యదర్శులు వెంకటేశ్వరరావు, ఎస్. శ్రీనివాసరావు, వి.భాస్కరరావు పాల్గొన్నారు.

కలశజ్యోతికి కదిలొచ్చిన కళారూపాలు

కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన

వికారాబాద్‌కు చెందిన గిరిజనుల కొమ్ముకోయ నృత్యాలు

ఈనాడు, అమరావతి: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు నిర్వహించిన భవానీ మండల దీక్షల్లో భాగంగా చేపట్టిన కలశజ్యోతి ఊరేగింపులో ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రాచీన, సంప్రదాయ కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజయవాడ సత్యనారాయణపురం శివరామక్షేత్రం నుంచి నిర్వహించిన ప్రదర్శనల్లో.. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సనాతన ధర్మప్రచారం చేయడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వికారాబాద్ అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనుల కొమ్ముకోయ నృత్యాలు, కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన సంప్రదాయ చెండా మేళం, పంచ వాయిద్యం, తూర్పుగోదావరి పిఠాపురానికి చెందిన సంప్రదాయ గరగ నృత్యం, రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెంకి చెందిన మూడు మహిళా కోలాట నృత్య బృందాలు, కృష్ణా జిల్లా గరికపర్రుకు చెందిన జానపద డప్పులు(తప్పెట్లు), విజయవాడకు చెందిన శ్రీకనకదుర్గ నృత్య కళామందిర్ నాట్యాచార్య వై.ఎస్.వి.ఎన్.అనూరాధ ఆధ్వర్యంలో శ్రీదుర్గాదేవి, పరమేశ్వరుని వేషధారణతో కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శనలు.. కనులపండువగా సాగాయి. దుర్గమ్మ నగరోత్సవంలోని విభిన్న, అరుదైన కళా ప్రదర్శనలు సైతం భారీ ఆకర్షణగా నిలిచాయి. అంతరించిపోతున్న కళారూపాలను కాపాడాలనే ప్రయత్నాలకు కొనసాగింపుగా దుర్గగుడి ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయించారు. రామకోటి నుంచి గాంధీనగర్, గవర్నర్‌పేట, కంట్రోల్‌రూం మైదానం మీదుగా సుమారు ఏడు కి.మీ మేర ఈ ప్రదర్శనలు గురువారం రాత్రి కొనసాగాయి. దేవాలయం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి, మన సంస్కృతిని భవిష్యత్తుతరాలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేయించినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు.

సంగీత లోకానికి రామకృష్ణయ్యపంతులు ఎనలేని సేవలు

విగ్రహానికి నమస్కరిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

మధురానగర్, న్యూస్‌టుడే: గాయక సార్వభౌముడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు విగ్రహాన్ని రామకృష్ణాపురంలో ఏర్పాటు చేయడం ద్వారా..ఆ మహనీయుని ఘనమైన వారసత్వం, సంగీత లోకానికి ఆయన చేసిన విశేష సేవలు చిరస్థాయిగా ఉంచాలనే సంకల్పం నెరవేరిందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం రామకృష్ణాపురంలో రామకృష్ణయ్య పంతులు విగ్రహావిష్కరణ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రామకృష్ణయ్య పంతులు సంగీత వైభవాన్ని, సంస్కారవంతమైన జీవితాన్ని నేటి తరం స్మరించుకోవాలని కోరారు. కర్ణాటక సంగీతానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాల్యం నుంచి సంగీతం పట్ల అనూహ్య ఆసక్తి ప్రదర్శించి సుసర్ల దక్షిణామూర్తి వద్ద శిక్షణ పొందారని తెలిపారు. విజయవాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆయన అనేక మంది శిష్యులకు గురుకుల పద్ధతిలో ఉచితంగా విద్యాబోధన చేశారని తెలిపారు. కౌండిన్య సనాతన సమితి వ్యవస్థాపకులు వీరుభొట్ల అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నవరపు రామస్వామి, గొట్టుముక్కల రఘురామరాజు, డి.వి.మోహన్‌కృష్ణ, మోదుమూడి సుధాకర్, పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ, ఉప్పులూరి శేషప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

కోర్టు తీర్పుల ప్రకారమే స్థలం స్వాధీనం

భవానీపురం, న్యూస్‌టుడే: విద్యాధరపురం న్యూజోజినగర్‌లోని స్థలంపై కొన్నేళ్లుగా న్యాయస్థానాల్లో స్థల వివాదం నడుస్తుందని.. కోర్టు తీర్పులకు అనుగుణంగానే తాము స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుడు హరిప్రసాద్ పేర్కొన్నారు. భవానీపురంలోని ఒక హోటల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1981లో సొసైటీని స్థాపించి అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి వద్ద నుంచి స్థలం కొనుగోలుకు సంబంధించి ఒప్పందం చేసుకున్నామన్నారు. 1982లో ల్యాండ్ సీలింగ్ అనుమతులు రాని కారణంతో రిజిస్ట్రేషన్ జరగలేదని.. 1984లో రిజిస్ట్రేషన్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. 1995లో ల్యాండ్ సీలింగ్ అనుమతి తీసుకుని కోర్టులో డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. 2001లో మజీద్ వేరొకరికి ప్లాట్ల రూపంలో 42 మందికి స్థలాలు విక్రయించాడని తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలు చేశారని.. కాని శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు అనుకూలంగానే కోర్టుల్లో తీర్పులు వచ్చాయని చెప్పారు. కోర్టు తీర్పు ప్రకారం స్థలం స్వాధీనం చేసుకునేందుకు గతంలో వెళ్లగా కొందరు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు ఈ ఏడాది అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చామని వెల్లడించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకోమని నవంబరు 4న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. స్థల వివాదంలో ఏ రాజకీయ నాయకుడి ప్రమేయం లేదని, వారు కూడా 42 మందికే మద్దతు ఇచ్చారన్నారు. మజీద్, అతని కుమారుడి చేతిలో 42 మోసపోయారని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ రామ కోపరేటివ్ సొసైటీలో 52 మంది ఉన్నారని, న్యాయపరంగా కోర్టు ద్వారా తమకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని వెల్లడించారు. న్యాయవాది పింగళి వెంకటగిరి పాల్గొన్నారు.

బీరు సీసాలతో దాడి.. సస్పెక్ట్‌షీటర్ హత్య

హతమార్చిన రౌడీషీటర్

నిందితుడు పిల్ల సాయి

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: మద్యం, గంజాయి మత్తులో రౌడీషీటర్, సస్పెక్ట్ షీటర్ బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో రౌడీషీటర్ చేతిలో సస్పెక్ట్ షీటర్ హత్యకు గురయ్యాడు. విజయవాడకు చెందిన సస్పెక్ట్ షీటర్ అలవాల నవీన్‌రెడ్డి(25), రౌడీషీటర్ సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి గత కొంతకాలంగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో ఉంటున్నారు. చిల్లకల్లుకు చెందిన అన్వేష్‌కు ఇటీవల కుమార్తె జన్మించిన సందర్భంగా గురువారం రాత్రి జగ్గయ్యపేటకు సమీపంలోని ఎంసీఎల్ ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలాల్లో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. దీనికి అన్వేష్ ఇంటి వద్ద ఉంటున్న నవీన్ రెడ్డి, సాయితో పాటు మరో ఐదుగురు పాల్గొన్నారు.

ఇద్దరి మధ్య ఘర్షణ: తన తల్లి గురించి అవమానకరంగా మాట్లాడనే కోపంతో సాయి దాడి చేసి పలుచోట్ల పొడవడంతో నవీన్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో మరో ఇద్దరు స్నేహితులు స్కూటీపై జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందాడని తెలపడంతో భయంతో మృతదేహాన్ని అక్కడ వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న జగ్గయ్యపేట, నందిగామ సీఐలు వెంకటేశ్వర్లు, వైవీవీఎల్ నాయుడు, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి శుక్రవారం కేసు నమోదు చేశారు.

నిందితుల కోసం పోలీసుల గాలింపు

నవీన్‌రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు పిల్ల సాయి పారిపోయాడు. నిందితులు ఇద్దరు సామాజిక మాధ్యమాల్లో తమ నేర చరిత్రను వీడియోలు చేసి పోస్టు చేస్తుండడం గమనార్హం. దీనిపై జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లును న్యూస్‌టుడే సంప్రదించగా మద్యం మత్తులో తల్లిని అసభ్యంగా మాట్లాడడంతో నవీన్‌రెడ్డిను సాయి హతమార్చినట్లు చెప్పారు. ★ విజయవాడలో భవానీపురం ఉంటున్న నవీన్ రెడ్డిపై నాలుగు చోరీ కేసులు ఉన్నాయి. కొంతకాలం బెంగళూరులో ఉంటూ ఇటీవల చిల్లకల్లు వచ్చాడు. విజయవాడలోకి కృష్ణలంకకు చెందిన సాయిపై 14 కేసులు సహా గంజాయి, పోక్సో కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -130 రిటైల్ ధర 157 చికెన్ విత్ స్కిన్ - 228, చికెన్ స్కిన్‌లెస్ - 259.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 149, 158, 169 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈనాడు - అమరావతి: వైకాపా హయాంలో అగ్నిమాపక శాఖ, సీఐడీలో డీజీగా పనిచేసిన కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయాధికారి వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితుడు కొండలరావు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం వాదనలు ప్రారంభమయ్యాయి. నిందితుడి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనల నిమిత్తం కేసును 8వ తేదీకి వాయిదా వేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
పంచాయతీరాజ్ శాఖ

ఆర్.సి.నెం.3371/2025/E2, **టెండరు ప్రకటన** తేది: 05-12-2025

కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ స్ఫూర్తి స్టడీ మెటీరియల్ మొత్తము సుమారుగా 27,500 పుస్తకములు ముద్రించి సరఫరా చేయు నిమిత్తము అధీకృత టెండరుదారుల నుండి టెండర్లు ఆహ్వానించడమైనది. టెండరు షెడ్యూల్ పొందుటకు ది. 15-12-2025 ఉ. 10.30 ని.ల నుండి మ. 1 గం.ల వరకు, అదేరోజు మ. 3 గం.ల లోపు టెండరు దాఖలు చేయవలయును మరియు అదేరోజు సా. 5 గం.లకు టెండరు షెడ్యూల్ తెరవబడును. ఇతర వివరముల కొరకు ఈ కార్యాలయపు పనివేళలలో సంప్రదించవలెను.

సం/- సి.ఇ.ఓ., జి.ప., కృష్ణా, మచిలీపట్నం

91.9FM Vijayawada
ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజ్ స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్ క్యాష్. ✆ 81422 92071

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్). ✆83338 33368

PEOPLE CARE

OLD AGE HOME

గాయిత్రీ గ్రూపు, VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబి కేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆99590 21122, 96038 42233

REAL ESTATE

అమరావతి సీఆర్డీఏ & బ్యాంకింగ్ ఆఫీసులకి, క్వాంటమ్ కంప్యూటర్స్‌కి 8km దగ్గర గః 10500/-, హౌస్ 60 లక్షలు ఎకరం 80 లక్షలు 90523 45356.

FLAT FOR SALE

డైరెక్ట్‌సేల్ విజయవాడ ఆయూశ్ హాస్పటల్ వెనుక రామచంద్రనగర్‌లో అన్ని సౌకర్యములతో ఫుల్లీఫర్నిష్డ్ న్యూ 3BHK 1760 SFtతో డీలక్స్ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 95648 79999.

నిడమానూరులో గృహప్రవేశానికి సిద్ధంగా, తూర్పు ఫేస్ 2BHK (1250 SFt), 3BHK (1450 SFt) ఫ్లాట్స్, లిఫ్ట్, జనరేటర్, కార్‌పార్కింగ్ సౌకర్యములతో అమ్మకమునకు కలవు. ✆ 80087 67979, 80744 99872.

HOUSE FOR SALE

బందరురోడ్ హరివిల్లు గేటెడ్ కమ్యూనిటీలో గండిగుంట వద్ద 195గ|| 1400S.Ft 2BHK 67L నుండి క్లబ్ హౌస్, ఫెసిలిటీతో ఫ్లాట్స్. ✆ 95427 56666

పామర్రు, పరిటాలలో హైవేకి ఆనుకొని CRDA అప్రూవ్ లేఅవుట్ నందు లోన్ సదుపాయంతో ప్లాట్లు కలవు. ✆ 92473 90000.

LAND FOR SALE

Uppaluru (Vi), Kankipadu (Mdl.) Krishna (dt.) Total land:3.16 Acres, R.S.No: 4-2C-1Acres, R.S.No:4-2B-1Acres R.S.No:4-2A-1A-Ac0.895Cs, R.S.No:4-2A-1B-Ac0.18Cs, R.S.No:4-2A-2-Ac 0.085CS and Total land (S.Yards): 653.35 Sy. Yards.Rs .No.4/1C-283.98S.Yrds R.S.4/1C-369S. Yrds. 97012 51090, 90141 12000

తక్షణ అమ్మకానికి భూమి
తాడికొండ మండలంలో SRM యూనివర్సిటీ సమీపంలో 1.20 సెంట్ల భూమి తక్షణ అమ్మకానికి ఉంది.
ఆసక్తిగలవారు మాత్రమే సంప్రదించగలరు.
93981 42337

1000 Sq.Yds CRDA allotted Villa plot for sale in Penumaka & KrishnayaPalem. Less than 1 km from the West Bypass road. Contact: 8179767425 for details. Serious parties only.

LAND FOR SALE
రొయ్యల సాగు భూమి విక్రయానికి
కృష్ణా జిల్లా, గుడివాడ డివిజన్, కైకలూరు మండలం, సీతనపల్లి గ్రామంలో ఉన్న సర్వే నంబర్లు 23-2, 23-3, 23-4, 23-5 కలిపి మొత్తం 5.55 1/2 ఎకరాల రొయ్యల సాగు భూమి విక్రయానికి ఉంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు సంప్రదించండి.
సతీష్.సి.హెచ్
కాంటాక్ట్ నెంబర్: +91-8978739620

PLOT FOR SALE

12గ్రా|| గోల్డ్ & రిజి ఫ్రీ కంచికచర్ల-అమరావతి ORRకి దగ్గర ఇళ్ళకు ఆనుకొని CRDA & 4 గ్రా|| గోల్డ్ & రిజి ఫ్రీ ఇళ్ళకు దగ్గర పంచాయతీ ప్లాట్లు. 88018 03689

బందరురోడ్డు 6లైన్ హైవేకి దగ్గరలో 100FT రోడ్డుని ఆనుకొని CRDA ప్లాట్ అమ్మకం 80% బ్యాంక్‌లోన్. గజం కేవలం 18K మాత్రమే ✆ 94905 14626

TO LET

COMMERCIAL

13,000 S.Ft గోడౌన్ (G+1) Building VJA ఆటోనగర్ 100 Feet రోడ్డులో లోడింగు & అన్‌లోడింగుకు వీలుగా అద్దెకు. ✆ 84312 51822.

Monthly 5L+ రన్నింగ్ రెస్టారెంట్ biz VJA, NTR Circle (360 Sft, G+F). అద్దెకు కలదు. ✆ 99088 19301, 96404 16219

విజయవాడ కబేళా ఇండస్ట్రియల్ ఏరియా 4వ క్రాస్ రోడ్‌లో 1100 చ|| గ|| షెడ్, 24 అ॥ఎత్తు, 52 H.P. కరెంట్‌తో అద్దెకు కలదు ✆ 99631 11303.

JOBS

డిప్లొమా/ సివిల్ ఇంజినీరింగ్ చేసిన సైట్ ఇంజనీర్స్ కావలెను. VJAలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లేఅవుట్ డెవలప్‌మెంట్‌కి. ✆ 70757 11915.

స్వయంశక్తి జాబ్‌వర్క్స్ ప్రాజెక్ట్, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ VJA నందు పనిచేయుటకు మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్, క్యాషియర్, అకౌంటెంట్, స్టోర్ కీపర్ & ఆఫీస్ బాయ్ కావలెను. అర్హత: 10th to డిగ్రీ. మార్కెటింగ్ మరియు రిటైర్డ్ వ్యక్తులకు ప్రాధాన్యం. ✆ 70937 83666.

Wanted Male Class Incharges, Computer Operators & Graphic Designers to work in Sri Medha Jr. College, Labbipet. Pay upto 18K. Exp: Min 3 years. Age: 30-40 Yrs. Qual: Any Degree/ B.Tech. 91542 10069.

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

కావలెను
విజయవాడ వన్‌టౌన్ నటరాజ్ ఎలక్ట్రికల్ షోరూమ్ నందు MBA/ Degree/ Inter అర్హత కలిగిన ఉత్సాహవంతులైన సొంత టూ వీలర్ వెహికల్ గల లేడీస్ & జంట్స్ మార్కెటింగ్ చేయుటకు కావలెను.
జీతం: 15K To 25K
✆92464 10011

Hiring Now FINGER6 ARCHITECTS, Vijayawada Vacancy: Architect, site Engineer, Office Boy Freshers / Experienced can Apply Contact: 90630 26178, Mail Id: stepinfinger6@gmail.com

REQUIRE FEMALE Admission Counsellors for Nakshatra Overseas. Sal: 16K + Incentives Work Place:Vijayawada. ✆ 96031 36899.

Wanted Male Computer Operator. Timings: 11 Am- 8 Pm ★ ECLAT Health Services, Penamaluru, Vijayawada. ✆ 99514 42111.

WANTED
➤ Telecallers (Female)
➤ Marketing Executives (Field Work - Male)
to work at Vijayam Publications Hanumanpet, Vijayawada-3.
✆98854 79105

VJA గాంధీనగర్ హోటల్ రూమ్స్ నందు పని చేయుటకు M/F అనుభవం కల్గి డిగ్రీ/ DTP కంప్యూటర్ నాలెడ్జ్ గల రిసెప్షనిస్టులు మల్టీ పర్పస్ స్టాఫ్, లేడి స్వీపర్ కావలెను ✆ 81256 69996.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్‌ను/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 89776 39662, 89776 39663

Only For Retires. ప్రముఖ MNC Co.లో వర్క్ ఫ్రం హోం కొరకు ఆల్ రిటైర్డు ఎంప్లాయీస్ స్టేట్, సెంట్రల్, బ్యాంకర్స్, టీచర్స్, VRS Ex సర్వీస్ మెన్ కావలెను. ఏజ్ 50- 75 Sal+ PF+ ESI కలవు. 63045 72665

ప్రముఖ బ్యాంక్ సంస్థలో పని చేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. జీతం : 14k- 20k+ ఇన్సెంటివ్స్. Exp. 1yr. Min. ✆ 99482 00553.

ఆడిట్ ఆఫీసులో లేడీ అసిస్టెంట్ కావలెను. జీః 15k. 2-3 సం||లు (Winman సాఫ్ట్‌వేర్ & ట్యాలీలో అకౌంట్ బుక్స్ రాయటం & IT రిటర్న్స్ ఫైల్ చేసిన అనుభవం. PVP దగ్గర, విజయవాడ. 63041 67322 (వాట్స్ అప్ కాల్ మాత్రమే).

WANTED
ACCOUNTANT (FEMALE)
Well experience in Tally Prime, MS Office, GST & Office Maintenance. Knowledge in English & Hindi
MODERN FOOD PRODUCTS
Phase 3, Plot No. 31, Autonagar, Vijayawada-520 007.
Email: modefru@rediffmail.com
✆98485 42020 0866 2542020

ఉచిత శిక్షణ మరియు ఉపాధి టైపింగ్ MS Office టాలి Hardware & Networking, CCNA, 18- 26 VJA. ✆ 79811 40437,63028 26034

హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ నందు అనుభవంగల ఫ్యాకల్టీ కావలెను. సంప్రదించండి. ఫార్చ్యూన్ మురళీపార్క్, విజయవాడ. ✆ 90109 01020.

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

తిరువూరు

• తిరువూరు • మైలవరం

కేతనకొండలో గురుకుల్ ఒలింపిక్స్ ప్రారంభం

ఇబ్రహీంపట్నం గ్రామీణం - న్యూస్‌టుడే: క్రీడలు విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అసిస్టెంట్ డైరెక్టరు ఎం.వి. మల్లీశ్వరి బాయి పేర్కొన్నారు. కేతనకొండ శ్రీస్వామి నారాయణ గురుకుల్ పాఠశాలలో శుక్రవారం ప్రాథమిక తరగతుల విద్యార్థులకు గురుకుల్ ఒలింపిక్స్ పోటీలను ఆమె ప్రారంభించారు. పాఠశాలల యాజమాన్యాలు ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్వామి నారాయణ గురుకుల్ పాఠశాల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

18న ఏపీ ఎన్జీవో మైలవరం తాలూకా యూనిట్ ఎన్నికలు

మైలవరం, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవో మైలవరం తాలూకా యూనిట్ ఎన్నికలను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ఎం.రాజుబాబు శుక్రవారం తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 6వ తేదీన ఓటర్ల తుది జాబితా చేసి, ఈ నెల 10వ తేదీన స్థానిక ర.భ. గెస్ట్ హౌస్‌లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు వివరించారు. తాలూకా యూనిట్‌కు సంబంధించి అధ్యక్ష, సహాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, మూడు ఉపాధ్యక్ష, మూడు సంయుక్త కార్యదర్శులతో కలిపి మొత్తం 11 పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 10న తేదీన నామినేషన్ల అనంతరం పరిశీలన, అర్హుల జాబితాను అదే రోజున ప్రకటిస్తామని వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

స్థానిక పులివాగు వంతెన దాటాక మైలవరం వెళ్లే ప్రధాన రహదారి వెంట మురుగు కాలువలో పూడిక పేరుకుపోయి దుర్వాసన, దోమలతో అవస్థలు పడుతున్నామని స్థానికులు ఈనాడు దృష్టికి తీసుకుని రాగా సమస్యపై 5వ తేదీ 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన పంచాయతీ కార్యదర్శి బసవలింగేశ్వరరావు సిబ్బందితో మురుగు కాలువలో పూడిక తీయించి దోమల నివారణకు చర్యలు చేపట్టారు. - జి.కొండూరు, న్యూస్‌టుడే

స్పందనకు వందనం

తితిదే పవిత్రతను దెబ్బతీస్తున్న జగన్



మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

గొల్లపూడి, న్యూస్‌టుడే: తితిదే పవిత్రతను దెబ్బతీసేలా జగన్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడిలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని అబద్ధాలు, అసత్యాలు, ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. వేంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చిన కోట్లాది రూపాయలు కొట్టేస్తే చిన్న చోరీ అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం తగదన్నారు. జగన్‌లో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలన్నారు.

వైద్యశిబిరానికి స్పందన

పెనుగంచిప్రోలు: మండలంలోని శివాపురం గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఛైర్మన్, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి స్పందన లభించింది. గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన శిబిరంలో 455 మందికి వైద్యసేవలందించారు. వీరిలో 212 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా... 126 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించామని.. వారికి జయప్రద ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తామని సంస్థ సమన్వయకర్త కట్టా వెంకట నరసింహరావు తెలిపారు. కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన 41 మందికి శంకర్ నేత్రా చికిత్సాలయంలో చేయిస్తామన్నారు. 235 మందికి సాధారణ వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. చెరుకూరి జనార్దన్, వెంకటరమణ, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

అటకెక్కిన నీటి కిట్లు.. నాణ్యత తెలిసేదెట్లు?

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన నీటి కిట్లు

ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన తాగునీటి పరీక్ష కిట్లు వినియోగించకపోవడంతో గ్రామస్థులకు సరఫరా అవుతున్న తాగునీరు సురక్షితమేనా అన్న సందేహం కలుగుతోంది. ప్రతి మనిషికి స్వచ్ఛమైన నీటిని స్థానిక సంస్థలు అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆచరణలో అది ఎక్కడా అమలు కావడం లేదు. మైలవరం నియోజకవర్గంలో 43 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలు బోరువెల్ ద్వారా సేకరించిన నీటిని ఓహెచ్ఆర్‌ల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తుంది. దీంతోపాటు గ్రామీణ రక్షితనీటి సరఫరా శాఖ కూడా ఇబ్రహీంపట్నంలోని సమగ్ర రక్షిత నీటి పథకం నుంచి కూడా నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు తాగునీరు పంపిణీ చేస్తుంది. గ్రామ పంచాయతీ సరఫరా చేసే తాగునీటిలో ఉండే గాఢత, క్షారశాతం, బురద, మడ్డి పరిశీలనతోపాటు క్లోరిన్, ఫ్లోరైడ్ పరిమాణం లెక్కించేందుకోసం ప్రభుత్వం పంచాయతీలకు నీటి కిట్లు సరఫరా చేసింది. సచివాలయం ఇంజినీరింగు సహాయకులు ట్యాంకుల వద్ద, పంచాయతీ పరిధిలోని చివరి కుళాయి నుంచి నీటిని సేకరించి వాటి స్వచ్ఛతను నిర్ధారించాల్సి ఉంది. కానీ నీటి కిట్లను సక్రమంగా వినియోగించకపోవడంతో గ్రామస్థులకు కలుషితమైన నీరే దిక్కవుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి.

ఎలా వినియోగించాలో తెలియక..: నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం మండలంలో నదీ తీర గ్రామాలలో నీటి లభ్యత ఉన్న ప్రదేశాలలో బోర్లు వేసి గ్రామ పంచాయతీలు తాగు నీరు సరఫరా చేస్తున్నాయి. నీటిని పరీక్షించేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన నీటి కిట్లు కనీసం వాడిన దాఖలాలు లేవు. ఇంజినీరింగు సహాయకులకు వీటిని ఎలా ఉపయోగించాలో తెలియని పరిస్థితి.

పర్యవేక్షణ శూన్యం: నీటి నాణ్యత తెలుసుకునేందుకు కిట్లు సరఫరా చేసిన ప్రభుత్వం అవి పంచాయతీలు ఉపయోగిస్తున్నాయా.. లేదా.. అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీటిని తీసుకుని హైడ్రోజన్ క్లోరైడ్ రసాయనాన్ని కలిపి నీటి పరీక్ష నిర్వహించాలి. అనంతరం హెచ్-2ఎస్ పరికరాల్లో నీటిని నింపి 24 గంటలపాటు పరీక్షించాలి. నీరు నలుపు రంగులో ఉంటే తాగేందుకు పనికిరాదని నిర్ధారిస్తారు. పర్యవేక్షణ లేక కిట్లలోని రసాయనాలకు కాలం చెల్లడంతో వాటిని అటకెక్కించారు. గ్రామాలకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ సహాయక ఇంజినీరు వచ్చిన సందర్భాలలోనే తాగునీటి పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన దినాల్లో క్లోరినేషన్‌తోనే సరిపెడుతున్నారు.

అవగాహన కల్పించాం

అన్ని పంచాయతీల్లో నీటిని పరీక్షించుకునేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎలా వినియోగించుకోవాలో ఇప్పటికే సచివాలయ ఇంజినీరింగు సహాయకులకు అవగాహన కల్పించాం. ప్రతి రోజు నీటి పరీక్షలు చేసేలా పర్యవేక్షిస్తాం. - సునీత, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇబ్రహీంపట్నం

నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

భూసార పరీక్ష కార్డులను అందజేస్తున్న వ్యవసాయాధికారులు

తిరువూరు, గంపలగూడెం: రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మెరుగైన దిగుబడులను సాధించవచ్చని మండల వ్యవసాయాధికారిణి పి.పద్మ సూచించారు. మండలంలోని రామస్వామిపాలెంలో శుక్రవారం నేల ఆరోగ్యం, ప్రామాణ్యతపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షలు చేసిన పొలాలకు సంబంధించిన కార్డులను అందజేశారు.

విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియామకం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: జిల్లా మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఇబ్రహీంపట్నానికి చెందిన పచ్చిగోళ్ల ఆనందకీర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా భాజపా, తెదేపా నాయకులు ఆమెను ఇబ్రహీంపట్నంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన వారికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు.

మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాట్లాడుతున్న లయన్స్ మాజీ గవర్నర్ నివృత్‌రావు

మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రోగ్రెస్ కార్డులు చూపుతున్న చిన్నారులు

దాములూరు పాఠశాలలో వైద్య పరీక్షలు

మైలవరం ఎస్వీఆర్ జీఎన్నాఆర్ హైస్కూల్లో ప్రదర్శన తిలకిస్తున్న తల్లిదండ్రులు

పాఠశాలల్లో సందడే సందడి..

ఆడిపాడిన విద్యార్థులు

మైలవరం, న్యూస్‌టుడే: పాఠశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా పీటీఎం పేరిట ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు, పలువురు తల్లిదండ్రులు ఉత్సాహంగా ఆడి పాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. తమ పిల్లల చదువుల పరిస్థితిపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రెస్ రిపోర్టులు చూసుకుని విద్యార్థులు మురిసిపోయారు. ప్రత్యేక మెనూ భోజనాలతో విందు ఆరగించారు.

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: మెగా పీటీఎం సందర్భంగా ఇబ్రహీంపట్నం గ్రామీణ, మండల పరిధిలోని మూడు జడ్పీ ఉన్నత పాఠశాలలు, 28 మండల పరిషత్తు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. దాములూరు పాఠశాలలో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు కూడా వైద్య పరీక్షలను నిర్వహించారు. గుంటుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి దత్తత తీసుకున్నారు.

గుంటుపల్లి జడ్పీ పాఠశాలలో మొక్క నాటుతున్న తల్లి

తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం

కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్ శావలదత్ పాలొని మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పలు కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 పీఎస్ఎన్ రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మార్గదర్శకులు కావాలి

మాట్లాడుతున్న హెచ్‌ఎం కేఎన్‌జే లక్ష్మి

జి.కొండూరు, న్యూస్‌టుడే: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు మార్గదర్శకులు కావాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కేఎన్‌జే లక్ష్మి అన్నారు. చెవుటూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. తొలుత విద్యార్థులు పలు నాటక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎ.రమాదేవి, పీఎంసీ ఛైర్మన్ బండారు బాలాకుమారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విస్సన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రసంగిస్తున్న ఎంపీడీవో చిన్న రాట్నాలు. వేదికపై ఎమ్మార్వో లక్ష్మీ కల్యాణి, తదితరులు

విస్సన్నపేట కె.ఎం.ఆర్, ఎం.ఎస్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రసంగిస్తున్న కరస్పాండెంట్ నల్లపాటి కృష్ణార్జునరావు

గానుగపాడు హైస్కూల్‌లో మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్

రంగాపురం కేజీబీవీలో మాట్లాడుతున్న ఎం.నాగేశ్వరరెడ్డి, వేదికపై నాయకులు

విద్యార్థుల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యం

కొండపల్లి, ఇబ్రహీంపట్నం- న్యూస్‌టుడే: విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లి బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్‌లో ఆయన మాట్లాడారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని గొప్ప లక్ష్యాల దిశగా విద్యార్థులు సాగాలన్నారు. పాఠశాలకు క్రీడా వస్తువుల కొనుగోలుకు రూ.2లక్షలు సొంత నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. క్రికెట్ క్రీడాకారిణి హారికకు రూ.25 వేల చెక్కును అందజేశారు. ★ ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో: ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్‌లో ఛైర్మన్ చిట్టిబాబు పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక శిబిరాన్ని సందర్శించారు.

ఎ.కొండూరు, గంపలగూడెం: ఎ.కొండూరు మండల వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉత్సాహంగా సాగింది. అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉదయం నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.

విద్యార్థినులతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

తిరువూరు జూనియర్ కాలేజీలో మాట్లాడుతున్న ఆర్డీవో కె.మాధురి

విద్యార్థుల్లో సృజన వెలికితీతకు పోటీలు దోహదం

విస్సన్నపేట: విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మ కశక్తులను వెలికి తీయటానికి 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభా పాటవ పోటీలు తోడ్పడతాయని వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ నరేడ్ల నర్సిరెడ్డి అన్నారు. స్థానిక వికాస్ జూనియర్ కళాశాలలో 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై శుక్రవారం జరిగిన ఉపన్యాస పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు షేక్ మాబు జాన్న, ఆర్.కృష్ణ జ్యోతి, ఎన్.భావన తొలి మూడు స్థానాలను సాధించారు. విజేతలను నర్సిరెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు. ప్రిన్సిపల్ కృష్ణమాచారి, అధ్యాపకులు ధర్మయ్య, సీహెచ్ సాయికిరణ్, ఎస్.సుజాత, పోమయ్య పాల్గొన్నారు.

విజేతలతో ప్రిన్సిపల్ కృష్ణమాచారి, అధ్యాపకులు

శతాబ్ది ఉత్సవాల సభను జయప్రదం చేయాలి

మాట్లాడుతున్న దోనేపూడి శంకర్

తిరువూరు, గంపలగూడెం: ఈ నెల 22వ తేదీన తిరువూరులో నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగింపు సభ, ర్యాలీని భారీగా నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో మండల, గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. నగర, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. తిరువూరు నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం మరుగున పడిందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎ.కొండూరు మండలానికి కృష్ణాజలాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాదయాత్రతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.త్యాగరాజు, తూము కృష్ణయ్య, రమణరావు, వెంకటేశ్వరరావు, నాగుల్‌మీరా, డేవిడ్, ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

కేరళ తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలి

మాట్లాడుతున్న కేఎస్ లక్ష్మణరావు

హాజరైన విద్యార్థులు

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: కేరళ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసినప్పుడే పేద, మధ్యతరగతి పిల్లలకు ఎటువంటి అవరోధాలు లేకుండా చదువుకోగలరని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా 53వ మహాసభలను శుక్రవారం తిరువూరులో ప్రారంభించారు. మధిర రోడ్డు ఫ్యాక్టరీ సెంటర్ నుంచి జూనియర్ కళాశాల వరకు విద్యార్థులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో ప్రాథమిక స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల వరకు ఖాళీలను భర్తీ చేసిందన్నారు. ఆ తరహా విధానాన్ని అమలు చేయటంలో భాగంగా ఖాళీగా ఉన్న అధ్యాపకులు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్‌స్వామి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కుమార్‌నాయక్, నాయకులు ప్రసాద్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఇంటింటి సర్వే

వివరాలు నమోదు చేసుకుంటున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

మొర్సుమిల్లి(మైలవరం), న్యూస్‌టుడే: స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మండలంలోని మొర్సుమిల్లిలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. బడి మానేసిన పిల్లల వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ తరగతుల శిక్షణ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శివహరిప్రసాద్, ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

పోషకాహార లోపంతోనే దృష్టి సమస్యలు

కళ్లజోళ్లు అందుకొన్న విద్యార్థులతో లయన్స్‌క్లబ్ సభ్యులు

కొండపల్లి, న్యూస్‌టుడే: పిల్లల్లో పోషకాహార లోపంతోనే దృష్టి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని లయన్స్‌క్లబ్ సభ్యులు వై.ఎస్.రావు అన్నారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ సంగమం వారి ఆధ్వర్యంలో కొండపల్లిలోని పాఠశాలల విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్లను శుక్రవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ చదువుకొనే పిల్లల్లో అత్యధిక మంది దృష్టి లోపాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దృష్టి లోపాలున్న 82 మంది విద్యార్థులకు కళ్లజోళ్లను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ జిల్లా గవర్నర్ వీవీపీఎస్ ఆంజనేయులు, వైస్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ, అమ్మాజీ, మురళీమోహన్ పాల్గొన్నారు.

ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్త కావాలి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని డీఆర్‌డీఏ పీడీ నాంచారయ్య అన్నారు. బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం వెలుగు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పొదుపు సంఘ మహిళలు, లీడర్ల నుంచి ఆసక్తి ఉన్న వారిని వ్యాపార రంగం వైపు ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎంపీడీవో శకుంతల, అధికారులు రవికుమార్, రఘునాథ్, సునీత, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేటకు చెందిన పొదుపు సంఘ మహిళలు పాల్గొన్నారు.

పొదుపు సంఘ మహిళలతో అధికారులు

పర్యావరణ సమతుల్యత అవసరం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: ఆరోగ్యకరమైన భూమి పర్యావరణ సమతుల్యతకు పునాది అని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని శనగపాడు గ్రామంలో శుక్రవారం అంతర్జాతీయ మృత్తికా దినోత్సవాన్ని నిర్వహించారు. రైతులకు నేల ఆరోగ్య కార్డులను ఆర్డీవో బాలకృష్ణ, డీఎంఎఫ్ విజయకుమారిలతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. . జీవకోటి మొత్తం నేలపై ఆధారపడిందని చెప్పారు. 95 శాతం ఆహారం నేల నుంచే వస్తుందని.. మొక్కలకు అవసరమైన రసాయనాలు అధిక శాతం భూమి నుంచే సరఫరా అవుతుందని వివరించారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగం అధికంగా వినియోగిస్తే నేల సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. దీనివల్ల ఆహారం కలుషితం అవుతుందని చెప్పారు. దీన్ని గుర్తించి రైతులకు నేల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

భవానీపురం: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో పులి సాల్మన్‌రాజు, గీత దంపతులు నివాసం ఉంటున్నారు. సాల్మన్‌రాజు చర్చి పాస్టర్. ఈనెల 4న తాడేపల్లిలోని చర్చిలో వివాహానికి భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో కనకదుర్గ ఫ్లైవంతెనపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో సాల్మన్‌రాజు, గీత దంపతులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెత్త తొలగింపు

విస్సన్నపేట, న్యూస్‌టుడే : నరసాపురం - చిన్నంపేట రహదారిలో చెత్తకుప్పలు గుట్టలుగా పేరుకుపోయి దుర్వాసన వస్తోందని వాహనదారులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా పంచాయతీ అధికారులకి ఫిర్యాదు చేయగా గ్రామ కార్యదర్శి జి.స్వాతి స్పందించారు. పొక్లెయిన్ సహాయంతో చెత్తను ట్రాక్టర్‌కి ఎత్తించి డంపింగ్ యార్డ్‌కి తరలించారు.

చెత్తను తొలగిస్తున్న దృశ్యం

పీఎంఏవై మంజూరు పత్రాల అందజేత

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే: తిరువూరు మండలంలో పేద, బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద కొత్తగా గృహాలు మంజూరైన 138 మందికి స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం మంజూరు పత్రాలను తన కార్యాలయంలో అందజేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కె.నిర్మల, మున్సిపల్ కమిషనర్ కె.మనోజ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.



గృహ లబ్ధిదారులతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

రోడ్డు ప్రమాదంలో గాయాలు

తిరువూరుటౌన్ న్యూస్‌టుడే: తిరువూరు మండలం గానుగపాడు వంతెన సమీపంలో ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. వారి సమాచారం మేరకు చిట్యాల గ్రామానికి చెందిన అంగిరేకుల గిరి(42) గురువారం రాత్రి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యంపై వేసిన పట్టా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనానికి అడ్డు తగలడంతో వాహన నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయాడని తెలిపారు. తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

50 శాతం రాయితీపై పశు బీమా

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని మాగల్లులో శుక్రవారం సంగం డైయిరీ ఆధ్వర్యంలో 50 శాతం రాయితీపై పశువులకు బీమా చేయించారు. డైయిరీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నాగప్రభు, మధిర మేనేజరు శివకుమార్, డాక్టర్ హర్షిత్, సూపర్‌వైజర్ రాము, స్థానిక పాలసేకరణ ఉద్యోగి ఆవుల వేణు ఆధ్వర్యంలో బీమా చేయించారు.

రేషన్ దుకాణంలో తనిఖీ

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక మయూరి టాకీస్ రోడ్డులోని నాలుగో నంబర్ రేషన్ దుకాణంలో తహసీల్దార్ సురేష్‌బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

నందిగామ

•నందిగామ •జగ్గయ్యపేట

కేతనకొండలో గురుకుల్ ఒలింపిక్స్ ప్రారంభం

ఇబ్రహీంపట్నం గ్రామీణం - న్యూస్‌టుడే: క్రీడలు విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అసిస్టెంట్ డైరెక్టరు ఎం.వి. మల్లీశ్వరి బాయి పేర్కొన్నారు. కేతనకొండ శ్రీస్వామి నారాయణ గురుకుల్ పాఠశాలలో శుక్రవారం ప్రాథమిక తరగతుల విద్యార్థులకు గురుకుల్ ఒలింపిక్స్ పోటీలను ఆమె ప్రారంభించారు. పాఠశాలల యాజమాన్యాలు ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్వామి నారాయణ గురుకుల్ పాఠశాల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆర్డీవో బాలకృష్ణ

నేడు డయల్ యువర్ ఆర్డీవో

ఈనాడు మీతోడు

నందిగామ: నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో నెలకొన్న రెవెన్యూ, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములు, వాటి కొలతల్లో తేడాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర సమస్యలపై 'ఈనాడు' ఆధ్వర్యంలో 'డయల్ యువర్ ఆర్డీవో' కార్యక్రమం జరగనుంది. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆయా సమస్యలను ప్రజలు, రైతులు ఫోన్లో ఆర్డీవో బాలకృష్ణకు తెలియజేస్తే చాలు.. వాటిని పరిష్కరిస్తారు.

★ ఫోన్ చేయాల్సిన : 91549 70459 ★ తేదీ: 06.12.2025(శనివారం)
★ సమయం: ఉదయం 10 నుంచి 11 గంటల వరకు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందనకు వందనం

★ కంచికచర్ల ఎస్బీఐ వీధిలోని మురుగు కాలువలో వ్యర్థాలు నిల్వ ఉండి దుర్గంధం వస్తోందని స్థానికులు చేసిన ఫిర్యాదుకు పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం స్పందించారు. సిబ్బందితో వ్యర్థాలను తొలగింపజేశారు. ★ కంచికచర్ల పెద్ద బజారు అమ్మవారి గుడి సమీపంలో వీధి దీపం సక్రమంగా వెలగడం లేదని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుకు విద్యుత్తు శాఖ ఏఈ దిబ్బయ్య స్పందించారు. సిబ్బందితో వీధి దీపాన్ని మార్పించారు. ★ పేరకలపాడు ఎస్సీ కాలనీలో భవన నిర్మాణానికి అవసరమైన కంకర, ఇసుక రహదారిపై ఉంచడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారి భవన యజమానితో మాట్లాడి రహదారిపై ఉన్న భవన నిర్మాణ సామగ్రిని తొలగింపజేశారు. - న్యూస్‌టుడే, కంచికచర్ల

అందని నీరు.. రైతులకు కన్నీరు

చందర్లపాడు, న్యూస్‌టుడే: మండలంలోని కాట్రేనిపల్లి, గుడిమెట్ల, ఉస్తేపల్లి, కాసరబాద, పొక్కునూరు, కొడవటికల్లు, పున్నవల్లి, వెలది, పోపూరు, విభరింతలపాడు, ఏటూరు తదితర గ్రామాల సమీపంలోని కృష్ణా నది ఒడ్డున 16 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఆయా భూముల్లో రైతులు మాగాణి, మిర్చి పైర్లు సాగుచేశారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతుండటంతో పథకాలకు నీరందని పరిస్థితి నెలకొంది.

పొక్కునూరు సమీపంలో కృష్ణానదిలో సప్లయి ఛానల్ తవ్వకం

పథకాలకు అరకొరగా అందుతోంది. నదిలో ఇంకొంచెం నీటిమట్టం తగ్గితే వీటికీ అందని పరిస్థితి ఉంటుంది.

ఇంకొంచెం తగ్గితే..

ఉస్తేపల్లిలో దిగువన ఉన్న మోటార్ల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారు. నది వెడల్పు ఎక్కువగా ఉన్న పల్నాడు జిల్లా వైపు ఉన్న పాయలో మాత్రమే నీరు ప్రవహిస్తుంది. చందర్లపాడు మండలం వైపు చుక్క రాదు. కాసరబాద, పొక్కునూరు పథకాలకు అందే పరిస్థితి లేదు. దీంతో పల్నాడు జిల్లా వైపు నుంచి పథకాల వరకు కిలో మీటర్ల పొడవునా సప్లయి ఛానల్స్ తీయించి నీటిని తెచ్చుకుంటున్నారు. పున్నవల్లి, పోపూరు, వెలదికొత్తపాలెం, విభరింతలపాడు, కొడవటికల్లు

కీలక దశలో పైర్లు

ఎత్తిపోతల పథకాల పరిధిలో వరి పైరు గింజ దశలో, మిర్చి పంట పూత, పిందె, కాయ దశలో ఉంది. ఈ సమయంలో తడులు అందించకపోతే పెట్టిన పెట్టుబడి వృథా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నీరందక పొక్కునూరు పథకాన్ని మూసివేయగా, ట్యాంకర్ల ద్వారా తెచ్చుకున్నారు. రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య సొంత నిధులతో పోపూరు పథకం వరకు సప్లయి ఛానల్ తీయించారు.

పులిచింతల నుంచి విడుదల ఆగిపోవడంతో..

గతంలో నదిలో నీరు తగ్గిన సమయంలో డెల్టాకు నీరందించడానికి పులిచింతల నుంచి విడుదల చేసేవారు. ప్రస్తుతం పట్టిసీమ, మునేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు వస్తుండటంతో అక్కడి నుంచి విడుదల చేయడం లేదు. దీంతో పథకాలకు అందడం లేదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పులిచింతల నుంచి నీటిని విడుదల చేయించి, పథకాలకు చేరేలా చూడాలని, దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని కర్షకులు కోరుతున్నారు.

ఉపన్యాస పోటీల్లో ప్రతిభ

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ నారాయణ ఆంగ్లమాధ్యమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఆరు నుంచి పదోతరగతి విద్యార్థులకు 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. జి.వర్షిత (ఆరో తరగతి), కె.లక్ష్మీప్రసన్న (పదో తరగతి), దుర్గాశ్రీ (తొమ్మిదో తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను పాఠశాల ప్రిన్సిపల్ డి.కుమారస్వామి, డీన్ ఎన్.పార్థసారథి, ఏవో బి.మహేష్, ఉపాధ్యాయుడు పి.సుధాకరరావు అందజేశారు.

విద్యార్థులతో ప్రిన్సిపల్ కుమారస్వామి, ఉపాధ్యాయులు

ఉచితంగా పుస్తకాలు పంపిణీ

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ కేవీఆర్ కళాశాలలో శుక్రవారం భగవాన్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ యు.వాసుదేవరావు ఆధ్వర్యంలో ఇంటర్ ప్రథమ విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిష్ స్టడీమెటీరియల్, వర్క్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి.రాయప్ప, మహిళా సేవాదళ్ ఇన్‌ఛార్జి సుశీల, కొత్త సంగమేశ్వరరావు, నల్లాని సాయిబాబు, ఎ.గురవయ్య, శ్రీదేవి, దుర్గ, అధ్యాపకులు పాల్గొన్నారు.

పంపిణీ చేస్తున్న వాసుదేవరావు

మున్సిపల్ కార్మికులకు రగ్గులు..

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక బాబూజగ్జీవన్‌రామ్ ఫంక్షన్ హాలులో శుక్రవారం తొర్లికొండ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 150 మంది మున్సిపల్ కార్మికులకు రగ్గులను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ లోవరాజు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకుడు తొర్లికొండ వెంకయ్య, నిర్వాహకుడు సీతారామయ్య, బాజపా నాయకుడు వేదాంతం శ్రీకాంత్, కొత్త పల్లి సీతారామయ్య పాల్గొన్నారు.

18న ఏపీ ఎన్జీవో మైలవరం తాలూకా యూనిట్ ఎన్నికలు

మైలవరం: ఏపీ ఎన్జీవో మైలవరం తాలూకా యూనిట్ ఎన్నికలను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ఎం.రాజుబాబు శుక్రవారం తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 6వ తేదీన ఓటర్ల తుది జాబితా చేసి, ఈ నెల 10వ తేదీన స్థానిక ర.భ. గెస్ట్ హౌస్‌లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు వివరించారు. తాలూకా యూనిట్‌కు సంబంధించి అధ్యక్ష, సహాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, మూడు ఉపాధ్యక్ష, మూడు సంయుక్త కార్యదర్శితో కలిపి మొత్తం 11 పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వైద్య శిబిరానికి స్పందన

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని శివాపురం గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఛైర్మన్, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి స్పందన లభించింది. గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన శిబిరంలో 455 మందికి వైద్యసేవలందించారు. వీరిలో 212 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా... 126 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించామని.. వారికి జయప్రద ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తామని సంస్థ సమన్వయకర్త కట్టా వెంకట నరసింహరావు తెలిపారు. కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన 41 మందికి శంకర్ నేత్రా చికిత్సాలయంలో చేయిస్తామన్నారు. 235 మందికి సాధారణ వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చెరుకూరి జనార్దన్, వెంకటరమణ, బ్రహ్మయ్య, లగడపాటి శంకర్, లగడపాటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్న సమన్వయకర్త వెంకట నరసింహరావు, నాయకులు

పర్యావరణ సమతుల్యం అవసరం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: ఆరోగ్యకరమైన భూమి పర్యావరణ సమతుల్యతకు పునాది అని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని శనగపాడు గ్రామంలో శుక్రవారం అంతర్జాతీయ మృతికా దినోత్సవాన్ని నిర్వహించారు. రైతులకు నేల ఆరోగ్య కార్డులను ఆర్డీవో బాలకృష్ణ, డీఎంఎఫ్ విజయకుమారిలతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. . జీవకోటి మొత్తం నేలపై ఆధారపడిందని చెప్పారు. 95 శాతం ఆహారం నేల నుంచే వస్తుందని.. మొక్కలకు అవసరమైన రసాయనాలు అధిక శాతం భూమి నుంచే సరఫరా అవుతుందని వివరించారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగం అధికంగా వినియోగిస్తే నేల సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. దీనివల్ల ఆహారం కలుషితం అవుతుందని చెప్పారు. దీన్ని గుర్తించి రైతులకు నేల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మహిళా రైతుకు కార్డు పంపిణీ చేస్తున్న కలెక్టర్ లక్ష్మీశ పక్కన ఆర్డీవో బాలకృష్ణ

జోరుగా ఇసుక రవాణా!

కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో పాటు పేదలకు పక్కా గృహాలు మంజూరు చేస్తుండటంతో ముందుగానే ఇసుక తరలిస్తున్నారు. మునేటిలో నందిగామ, పల్లగిరికొండ, అంబారుపేట రీచ్‌ల నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో సమీప గ్రామాలకు రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల అధికారులు మరో అయిదు కొత్త రీచ్‌లు తెరుస్తామని ప్రకటించారు. అవి అందుబాటులోకి వచ్చే లోగా ఇసుక రవాణాచేసి నిల్వ పెడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా మునేటిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. - నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

విరిగిన స్తంభంతో ఆందోళన

మండలంలోని పల్లగిరి శివారు కొత్త పల్లగిరి వద్ద విరిగిన విద్యుత్తు స్తంభానికి తీగ లాగారు. ఆర్‌అండ్‌బీ రహదారి వెంట వేబ్రిడ్జికి ఎదురుగా విరిగిన స్తంభానికి మరొకదాన్ని ఆదరువుగా నిలబెట్టారు. దీనికి తీగలు చుట్టి రహదారి అవతలి వైపునకు లాగారు. కూలేలా ఉన్న స్తంభాన్ని తొలగించాలని వాహన చోదకులు కోరుతున్నారు. - నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే:

తాగునీటి ట్యాంకు శిథిలం

కునికినపాడు గ్రామంలో 4 దశాబ్దాల క్రితం నిర్మించిన తాగు నీటి ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. గ్రామస్థులకు తాగు నీటిని పైపుల ద్వారా రోజూ నిర్దిష్ట సమయంలో సరఫరా చేస్తున్నారు. ఇలా రోజు నీటి కోసం వేచి ఉండాలంటే కూలి పనులకు వెళ్లే తమకు సమస్యగా ఉందని పలువురు వాపోతున్నారు. దీనికితోడు పైపులైన్ల ద్వారా చేసే నీటి సరఫరా తమ అవసరాలకు సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాగునీటి అవసరాలను తీర్చే ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కునికినపాడు(కంచికచర్ల)

విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియామకం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: జిల్లా మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఇబ్రహీంపట్నానికి చెందిన పచ్చిగోళ్ల ఆనందకీర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా భాజపా, తెదేపా నాయకులు ఆమెను ఇబ్రహీంపట్నంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన వారికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు.

నీటిశుద్ధి యంత్రం ప్రారంభం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ నిధులు రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ యంత్రంతో విద్యార్థులకు శుద్ధజలం అందుతుందని చెప్పారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, ఎంఈవో-1,2 నాగలక్ష్మి, పద్మ, ప్రధానోపాధ్యాయిని పి.విజయలక్ష్మి, ఎస్ఎంసీ ఛైర్మన్ మల్లెపాక శ్రీను తదితరులు పాల్గొన్నారు.

50 శాతం రాయితీపై పశు బీమా

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని మాగల్లులో శుక్రవారం సంగం డైయిరీ ఆధ్వర్యంలో 50 శాతం రాయితీపై పశువులకు బీమా చేయించారు. డైయిరీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నాగప్రభు, మధిర మేనేజరు శివకుమార్, డాక్టర్ హర్షిత్, సూపర్‌వైజర్ రాము, స్థానిక పాల సేకరణ ఉద్యోగి ఆవుల వేణు ఆధ్వర్యంలో బీమా చేయించారు.

బాలుర వసతి గృహం తనిఖీ

జుజ్జూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: జుజ్జూరులోని బీసీ బాలుర వసతి గృహాన్ని ప్రత్యేక అధికారి డి. వెంకటేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి వసతి, దస్త్రాలను పరిశీలించారు.

భోజనం నాణ్యత పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు

బియ్యం, పంచదార నిల్వల్లో తేడాల గుర్తింపు

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక మయూరి టాకీస్ రోడ్డులోని నాలుగో నంబర్ రేషన్ దుకాణంలో తహసీల్దార్ సురేష్‌బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఐదు క్వింటాళ్ల బియ్యం, 50 కేజీల పంచదార నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. ఆ మేరకు డీలర్‌పై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయాలు

తిరువూరుటౌన్: తిరువూరు మండలం గానుగపాడు వంతెన సమీపంలో ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. వారి సమాచారం మేరకు చిట్యాల గ్రామానికి చెందిన అంగిరేకుల గిరి(42) గురువారం రాత్రి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యంపై వేసిన పట్టా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనానికి అడ్డు తగలడంతో వాహన నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయాడని తెలిపారు. తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

నందిగామ జడ్పీ పాఠశాలలో బహుమతులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సౌమ్య

జగ్గయ్యపేటలో సైన్స్‌ప్రదర్శన పరిశీలిస్తున్న ఎమ్మెల్యే తాతయ్య

కంచికచర్ల పాఠశాలలో మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

పాఠశాలల్లో పండగ వాతావరణం

సందడిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు

జగ్గయ్యపేట, నందిగామ గ్రామీణం, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, న్యూస్‌టుడే: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం సమావేశాలు పండగలా నిర్వహించారు. నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాల, నెహ్రూనగర్ ఎంపీపీ పాఠశాలల్లో నిర్వహించిన సమావేశాలకు ప్రభుత్వవిప్ తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కష్టపడి చదవాలని సూచించారు. ఎంఈవోలు నాగలక్ష్మి, పద్మ, ఎస్ఎంసీ ఛైర్మన్ మల్లెపాక మధు, తెదేపా నాయకులు ఏచూరి రాము, ఎ.జ్వాల, శ్రీనివాసాచారి, టి.సీతారామయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు ఎంపీపీ పాఠశాలలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కృష్ణకుమారి, కౌన్సిలర్ రత్నకుమారికి విద్యార్థులు నృత్యాభినయంతో స్వాగతించారు. ఐతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సైన్స్ రంగోలి వేసి ఆకట్టుకున్నారు. చందాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎంకు తెదేపా నాయకులు హాజరయ్యారు. ✦ గోళ్లమూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంకు సర్పంచి కటారపు కృష్ణ, సొసైటీ అధ్యక్షుడు గాడిపర్తి శ్రీనివాసరావు, ఎస్ఎంసీ ఛైర్మన్ కటారపు వెంకటేశ్వరరావు హాజరై ప్రతిభగల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎస్ఎంసీ వైస్‌ఛైర్‌పర్సన్ ఉద్దండమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ✦ జగ్గయ్యపేటలోని మిట్టగూడెం జడ్పీ బాలికల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో ఎమ్మెల్యే తాతయ్య పాల్గొని హేమాంజలి, హేమశ్రీ చేసిన యోగా, కర్రసాము, పాఠశాలలలో ఏర్పాటు చేసిన సైన్సు ప్రదర్శనను తిలకించారు. మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర, హెచ్ఎం హేమమాధవి తదితరులు పాల్గొన్నారు. ✦ సీతారామపురం ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన పీటీఎంకు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి హాజరయ్యారు. హెచ్ఎం శివరాంనాయక్, ఎస్ఎంసీ ఛైర్‌పర్సన్ సంతోషిమేరి తదితరులు పాల్గొన్నారు. ✦ నందిగామ మండలం జొన్నలగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంకు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ పాలకవర్గ సభ్యురాలు మన్నె కళావతి, సర్పంచి పుష్పరేణి హాజరై విద్యార్థులకు మధ్యాహ్నభోజనం వడ్డించారు. ప్రధానోపాధ్యాయిని ఖాజాబీ, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు. ✦ విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కంచికచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీటీఎం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంకిత భావం, పట్టుదలతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ✦ వీరులపాడు మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. వీరులపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ✦ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా కోనాయపాలెం ఉన్నత పాఠశాలకు దాతలు నిఘా కెమెరాలు, వంటపాత్రలను బహూకరించారు. వాటిని ఎస్సై ధర్మరాజు, సహకార సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయుడు డీవీఎల్ నారాయణకు అందజేశారు.



ఐతవరంలో విద్యార్థులు వేసిన సైన్స్ రంగోలి

గోళ్లమూడి జడ్పీ పాఠశాలలో బహుమతులందుకున్న విద్యార్థులతో సర్పంచి కృష్ణ, సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు

కోనాయపాలెం ఉన్నత పాఠశాలకు కెమెరాలు అందజేస్తున్న దాతలు

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తెలిపారు. మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో శుక్రవారం 'మెగా తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశం'లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ◆ స్థానిక కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ◆ స్వామి పుల్లయ్య మెమోరియల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మార్కపూడి గాంధీ, మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గింజుపల్లి శేషు పాఠశాల అభివృద్ధి కోసం రూ.30 వేల అందజేశారు. గ్రామ పెద్ద కాకాని బాలయ్య పాఠశాల భవన రంగులకు అవసరమైన మొత్తాన్ని.. బాలికల క్రీడా సామగ్రికి అయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు.

ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్త కావాలి

పొదుపు సంఘ మహిళలతో అధికారులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని డీఆర్‌డీఏ పీడీ నాంచారయ్య అన్నారు. బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం వెలుగు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పొదుపు సంఘ మహిళలు, లీడర్ల నుంచి ఆసక్తి ఉన్న వారిని వ్యాపార రంగం వైపు ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎంపీడీవో శకుంతల, అధికారులు రవికుమార్, రఘునాథ్, సునీత, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేటకు చెందిన పొదుపు సంఘ మహిళలు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నిరోధానికి ప్రతిజ్ఞ

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎంను పురస్కరించుకుని తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు బాల్యవివాహాలను అరికడతామని ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కరుణశ్రీ ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వవిప్ తంగిరాల సౌమ్య, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయిని, ఎస్ఎంసీ ఛైర్మన్, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు

మోగులూరు(కంచికచర్ల), న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని, వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీడీపీవోలక్ష్మీభార్గవి అన్నారు. 'బాల్య వివాహ్ ముక్త్ భారత్'లో భాగంగా మోగులూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ధర తగ్గింపుపై చర్యలు తీసుకోవాలని వినతి

ఆర్డీవో కార్యాలయ ఏవో రామకృష్ణకు వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

నందిగామ, న్యూస్‌టుడే: పేపరు కర్మాగారాలు సుబాబుల్ కర్ర ధర తగ్గింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయ ఏవో రామకృష్ణకు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు, నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ వారం రోజుల నుంచి సుబాబుల్ కర్ర ధర టన్ను రూ.6500 నుంచి రూ.5700కు తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. పేపరు కర్మాగారాలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ధరలు తగ్గింపుపై జిల్లా స్థాయిలో పేపరు కర్మాగారాల యాజమాన్యాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు చనుమోలు సైదులు, కమతం పుల్లారావు, వేల్పుల ఏసోబు, సయ్యద్ ఖాసిం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చనుమోలు సైదులు పాల్గొన్నారు.

కేరళ తరహా విద్యా విధానాన్ని అమలు చేయండి

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: కేరళ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసినప్పుడే పేద, మధ్యతరగతి పిల్లలకు ఎటువంటి అవరోధాలు లేకుండా చదువుకోగలరని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా 53వ మహాసభలను శుక్రవారం తిరువూరులో ప్రారంభించారు. మధిర రోడ్డు ఫ్యాక్టరీ సెంటర్ నుంచి జూనియర్ కళాశాల వరకు విద్యార్థులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో ప్రాథమిక స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల వరకు ఖాళీలను భర్తీ చేసిందన్నారు. ఆ తరహా విధానాన్ని అమలు చేయటంలో భాగంగా ఖాళీగా ఉన్న అధ్యాపకులు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్‌స్వామి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కుమార్‌నాయక్, నాయకులు ప్రసాద్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

విజయవాడ తూర్పు

ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

పటమట, న్యూస్‌టుడే: ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్పొరేటర్ ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ దుర్గా శాంతి, సిబ్బంది, తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వేదాంతంతోనే నిజమైన విజ్ఞానం!

వ్యక్తిత్వ వికాసం... నైతిక విలువలూ ముఖ్యమంటున్న వక్తలు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

పీబీ సిద్ధార్థ కళాశాల, పశ్చిమబెంగాల్‌లోని శ్రీచైతన్య సరస్వత్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో 'వేదాంత-సైన్స్' రెండో అంతర్జాతీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రొఫెసర్లు, శ్రీచైతన్య సరస్వత్ ప్రతినిధులు హాజరయ్యారు. వేదాంతం, సైన్సు ఒకదానితో ఒకటి పరస్పర అన్వయం కలిగి ఉంటాయని, వేదాంతం భూమికగా శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పరమాణువుల నుంచి కృత్రిమ మేధస్సు వరకు ఆధునిక యుగంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదని, వీటికి వేద విజ్ఞానం సమాధానాలు చెబుతుందన్నారు. క్వాంటం ఫిజిక్స్, న్యూరో సైన్స్ వంటి అంశాలకు వేద విజ్ఞానం జోడించడం ద్వారా ఆధునిక విజ్ఞానానికి సరికొత్త దృష్టి కోణం ఏర్పడుతుందంటున్నారు.

ఆత్మజ్ఞానం అవసరం

దేశంలో పాశ్చాత్య విద్యా వ్యవస్థ కొనసాగుతోంది. కేవలం విజ్ఞానం పెంపొందించుకునేందుకు మాత్రమే అది దోహదపడుతుంది. తోటి వారితో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా ఉండాలి అనే అంశాలు అందులో లేవు. విజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం అవసరమని అనేక పరిశోధనల ద్వారా రుజువైంది. తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించి జీవితం అంటే సంపాదన కాదు.. విలువలు అని తెలియజేస్తేనే ఆదర్శ సమాజానికి పునాది ఏర్పడుతుంది. -డాక్టర్ భరత్ చెరుకూరి, ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాల ప్రొఫెసర్

తెలివితేటల్లో అందరూ సమానమే..

తెల్ల చర్మం ఉన్న వాళ్లే సమర్థులు, తెలివిగల వారు అని.. నల్లటి వారు వారిని అనుసరించాల్సిందేనని డార్విన్ చెప్పారు. ఆయన చెప్పిన దానిపై అనేక ఉదాహరణలతో తప్పు అని నిరూపించాం. అంతరిక్షంలో శాటిలైట్ గమనాన్ని సైన్స్ తెలియజేస్తోంది. గాలిలో ఎగిరే పక్షి ఎటువైపు ప్రయాణిస్తోందో చెప్పలేదు. మనిషికి నిజమైన జ్ఞానం వేదాంతం ద్వారానే వస్తుంది. -డాక్టర్ శాంత మహరాజ్, తాన్త్ర వేత్త, శ్రీచైతన్య సరస్వత్‌మఠ్ అధ్యక్షుడు

యువత భవిత బాగుండాలని..

విద్యార్థికి కేవలం విద్యాబుద్ధులే కాదు.. నైతిక విలువలు ఉండాలి. అవి ఉంటేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. యువత భవిష్యత్తు బాగుండాలని వేదాంతం, ఉపనిషత్తులపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. -పి.శ్రీనివాసరావు, పీబీ సిద్ధార్థ కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతి

సీఆర్ మీడియా అకాడమీ కార్యకలాపాలపై చర్చ

విశ్వనాథన్‌కు మొక్క అందజేస్తున్న సురేష్‌కుమార్

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్.. సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్‌ను మొగల్రాజపురంలోని కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల వివరాలను ఛైర్మన్ వివరించారు. అకాడమీ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్ మీడియా అకాడమీ కార్యదర్శి వి.మణిరాం, మేనేజరు ఎం.భాస్కరనారాయణ, ఛైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి ఎస్.శ్రీనివాసన్, అకౌంట్స్ అధికారి జి.శాంతారాం, గ్రంథాలయాధికారి వి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

హార్డ్‌వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం

దుకాణంలో నుంచి వస్తున్న మంటలు

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: మొగల్రాజపురంలోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి క్రమేపీ పెరిగాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సమీపంలోనే పెట్రోలు బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక సిబ్బంది వచ్చి నియంత్రించడంతో ఊపిరిపీల్చుకున్నారు. దుకాణం పైఅంతస్తులో ఉన్న ప్లాస్టిక్ పైపులు, ఇతర అలంకరణ సామగ్రి మొత్తం దగ్ధమయ్యాయి. కింది అంతస్తులోని వస్తువులు పాక్షికంగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అగ్నిమాపక శాఖాధికారులు విచారణ చేస్తున్నారు. సాయంత్రం 4.20 గంటల సమయంలో మంటలతో పాటు పొగ అలుముకున్నాయి. ఈ కారణంగా నిత్యం రద్దీగా ఉండే ఏఎస్ రామారావు రోడ్డు జమ్మిచెట్టు సెంటర్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద స్థలాన్ని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శంకరరావు పరిశీలించారు.

వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యం

బెంజిసర్కిల్ (విజయవాడ సిటీ): వినియోగదారుల హక్కులను కాపాడేందుకు అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అవేర్‌నెస్ నిరంతరం పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అన్నారు. ఈ నెల 6న నగరంలోని సంయుక్త వేదికలో 7వ నేషనల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను బెంజిసర్కిల్‌లోని కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, డీజీపీ హరీష్ కుమార్‌గుప్తా సహా ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM 80085 74652

స్పందనకు వందనం

✦ నాలుగో డివిజన్ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ మొదటి రోడ్డులో భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయని స్థానికుడు బాలాజీ 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. ఏఈ దీక్షిత్ స్పందించి పూడిక తీయించారు. ✦ మూడో డివిజన్ కామినేనినగర్ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని స్థానికుడు గోస్ 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు స్పందించి.. సమస్య పరిష్కరించారు. ✦ నాలుగో డివిజన్ గురునానక్ కాలనీ స్విమ్మింగ్ పూల్ ఎదురుగా 4-6/166 విద్యుత్ స్తంభానికి కన్న దీపం వెలగడం లేదని స్థానికుడు శర్మ 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. ఏఈ ప్రభాకర్ స్పందించి.. కొత్త దీపం ఏర్పాటు చేయించారు. -న్యూస్‌టుడే, కరెన్సీనగర్

ఆప్కాస్ కార్మికుల వేతనాలు నిలుపుదల

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలో ఆప్కాస్ కింద విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికుల వేతనాలు నిలిపివేస్తున్నాయి. ఆ మేరకు కమిషనర్ ధ్యానచంద్ర ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన కార్మికులను తొలగించి, వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలంటూ కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఐదేళ్ల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. అందుకు అనుగుణంగా కొందరు కార్మికుల కుటుంబాలకు ఆప్కాస్ కింద ఉద్యోగాలు కల్పించారు. మరోవైపు ఇతరులను సైతం 60 ఏళ్ల దాటిన కార్మికుల కుటుంబ సభ్యులుగా చూపుతూ ఉద్యోగాలిచ్చారు. ఈ వ్యవహారంలో పాలకపక్ష సభ్యుల పాత్రపై పలు ఆరోపణలు, అనుమానాలు రేకెత్తాయి.

174 మందికి.. ఆప్కాస్ కింద నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 3850 మంది కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 174 మందికి 60 ఏళ్లు నిండాయి. నిబంధనల ప్రకారం వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. ఆ మేరకు కార్మికులకు చెల్లించాల్సిన వేతన సొమ్మును డిసెంబరు నుంచి నిలుపుదల చేసేలా కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.

21న రాష్ట్ర స్థాయి టీటీ ఛాంపియన్‌షిప్

విజయవాడ క్రీడలు: విజయవాడలోని పటమటలో ఈ నెల 21న 10వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు టోర్నీ కార్యనిర్వాహక కమిటీ కన్వీనర్ కె.జయరామ్ తెలిపారు. రాష్ట్ర టేబుల్ టెన్నిస్ వెటరన్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ చింతా రవికుమార్ పర్యవేక్షణలో జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో 40-49 సంవత్సరాల్లోపు, 50-59, 60-64, 65-69, 70-74 సంవత్సరాల్లోపు కేటగిరీల్లో, మహిళల సింగిల్స్‌లో 40-49, 50-59 కేటగిరీలో, మిక్స్‌డ్ డబుల్స్ 40ఏళ్ల పైబడిన కేటగిరీలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 19 లోగా.. తమ ఎంట్రీలను పంపాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 98482 11493, 99495 48811 నంబర్లలో సంప్రదించాలన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

పటమట రైతు బజార్ సమీపంలోని కేబీ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో సుబ్బారావు

విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు

పటమట, న్యూస్‌టుడే: విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శుక్రవారం పటమట అంగన్‌వాడీ కేంద్రం, గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు మున్సిపల్ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. ఎంఈవో విజయలక్ష్మి, హెచ్ఎంలు శ్రీనివాస్, మైథిలి, పి.నీరజ, ఎ.పుష్పశ్రీ, నాయకులు కర్ణ కోటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ సిటీ, పటమట: మొగల్రాజపురం బీఎస్ఆర్కే ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఫరూఖ్ షిబ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీనివాస్, ఎస్ఎంసీ కోఆర్డినేటర్ ఎం.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ✦ లబ్బీపేట దర్గాగావి ఇస్లామీ హైస్కూల్‌లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఫరూఖ్ షిబ్లీని.. పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు సత్కరించారు. ✦ పటమట రైతు బజార్ సమీపంలోని కేబీ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో డీఈవో సుబ్బారావు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.

ప్రజారోగ్యానికి సమస్యలు సృష్టిస్తే జరిమానా

మొబైల్ కోర్టు నిర్వహిస్తున్న జడ్జి లెనిన్‌బాబు, పక్కన అధికారులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో ప్రజారోగ్య సమస్యలు సృష్టించే వారికి కోర్టులో జరిమానా తప్పదని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు హెచ్చరించారు. సర్కిల్-1 కార్యాలయంలో శుక్రవారం మొబైల్ కోర్టు జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై చెత్త వేయడం, డ్రైనుల్లో వ్యర్థాలు వేసి మురుగు పారుదలకు ఆటంకం కలిగించిన వారిని అధికారులు గుర్తించి మొబైల్ న్యాయస్థానంలో హాజరుపర్చారు. విచారించిన జడ్జి లెనిన్‌బాబు నిబంధనలు ఉల్లంఘించిన 13 మందిపై రూ.3,300 జరిమానా విధించి వసూలు చేయించారు. కార్పొరేషన్ అధికారులు అన్నపూర్ణ, డి.సోమరాజు, ఎస్ఐఎస్ శ్రీధర్, పి.రమేష్‌బాబు, కె.కృష్ణ, శ్యామ్యూల్ పాల్గొన్నారు.

కౌన్సిల్ ఎజెండాపై మేయర్ సమీక్ష

అధికారులతో చర్చిస్తున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరాభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన వివిధ అంశాలను వేగంగా అమలు చేసేందుకు అధికారులు సహకరించాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి సూచించారు. ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమావేశమై కౌన్సిల్ ఎజెండాపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార, విపక్ష సభ్యులకు చెందిన ప్రతిపాదనలు కౌన్సిల్లో ఆమోదించినప్పటికీ, వాటిని సకాలంలో అమలు చేసే విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు తమ తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు.

ఆభరణాలు ధరించిన సినీ నటి అషురెడ్డి, మోడళ్లు

హైలైఫ్ జ్యువెల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని నోవోటెల్ హోటల్‌లో ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్స్, డిజైనర్లతో కూడిన 'హై లైఫ్ జ్యువెల్స్' ప్రదర్శన, అమ్మకాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనను సినీ నటి అషురెడ్డి, ఇతర మోడళ్లు ప్రారంభించారు. ప్రధానంగా బ్లింగ్, గ్లిట్టర్, ఫైన్ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనలో ఉంచారు. వీటిలో డైమండ్, టెంపుల్, బంగారం, ప్లాటినం, ఫ్యూషన్, వెడ్డింగ్, పోల్కీ ఉన్నాయి. హై లైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ, సీఈవో ఏబీపీ డొమినిక్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శన, అమ్మకాలకు సంబంధించి దేశంలోని అగ్రశ్రేణి 75కి పైగా జ్యువెలరీ డిజైనర్లు పాల్గొంటున్నారన్నారు. జ్యువెలరీ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

ఆతిథ్య రంగానికి స్వర్ణయుగం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ఆతిథ్య రంగానికి స్వర్ణ యుగం ప్రారంభమైందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం రాత్రి గురునానక్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా మాట్లాడుతూ రాజధానికి వచ్చే వారంతా విజయవాడ హోటళ్లలో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారన్నారు. యాజమాన్యాల న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పారు. 2025-27కు సంబంధించి కొత్త కమిటీ అధ్యక్షుడిగా పీవీ రమణ, కార్యదర్శిగా చైతన్య సానా, కోశాధికారిగా ఎస్.మురళీధర్‌రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కరెన్సీనగర్: రింగు రోడ్డు సెక్షన్ పరిధిలో 11కేవీ కళానగర్ ఫీడర్‌లో విద్యుత్తు తీగల మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య కళానగర్, నలంద స్కూల్ ప్రాంతం, మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ, మహాత్మాగాంధీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు గుణదల కార్యనిర్వాహక ఇంజినీరు పి.హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

జనగణన లెక్కింపులో ఆధునిక సాంకేతికత

కరెన్సీనగర్: జనగణన 2027 విధానం ఏఐ ఆధారిత సాంకేతికతో ముడిపడి ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.సుప్రాజ్ తెలిపారు. ఆంధ్రా లయోల కళాశాల గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'జన గణన డేటా-పాలసీ రూపకల్పన' అంశంపై విద్యార్థులకు ప్రత్యేక కార్యశాల శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుప్రాజ్ మాట్లాడుతూ జనగణన ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం, హౌస్ లిస్టింగ్, జనాభా లెక్కింపు తదితర అంశాలను వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. తొలుత సాంఖ్యక శాస్త్ర విభాగాధిపతి నున్న శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ జి.కిరణ్‌కుమార్‌లు జనగణన ప్రక్రియ ప్రాధాన్యం, పాలసీ తయారీలో గణాంకవేత్తల పాత్రను వివరించారు. వైస్ ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాసరెడ్డి, నిరజంన్, భారతి పర్యవేక్షించారు.

మోగ్లీ చిత్ర బృందం సందడి

సమావేశంలో మాట్లాడుతున్న హీరో రోషన్, హీరోయిన్ సాక్షిసాగర్ మదోల్కర్

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: నగరంలో మోగ్లీ చిత్ర బృందం శుక్రవారం సందడి చేసింది. ఈ సందర్భంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ రాష్ట్రంలోని అడవులు, బీచ్‌లు సినిమా చిత్రీకరణలకు అనువుగా ఉన్నాయన్నారు. ఈ నెల 12న విడుదలయ్యే మోగ్లీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరోయిన్ సాక్షిసాగర్ మదోల్కర్ మాట్లాడుతూ తనకు ఇది మొదటి చిత్రమని, రోషన్ లాంటి హీరోతో కలిసి నటించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

దాసాంజనేయ సేవలో చిత్ర యూనిట్

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. సినిమా విజయవంతం కావడంతో దర్శకుడు చక్రాల విపిన్‌సూర్య శుక్రవారం మాచవరం దాసాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రేమ కథాంశంతో సినిమా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. విడుదలైన నాటి నుంచి ప్రేక్షకాదరణ పొందిందన్నారు. రానున్న కాలంలో మరిన్ని సందేశాత్మక కథాంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తామని చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులు దూర్జటి, ఉజ్వల్, రేవతీనంద్, హర్షవర్ధన్, శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నీరునిల్వకుండా చూసుకోవాలి

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో దోమల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజారోగ్య విభాగం అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్లల్లోని వస్తువులు, పూల కుండీలు, పాత డబ్బాలు, టైర్లు, కూలర్లు, కొబ్బరి బోండాలు వంటి వాటిల్లో నీరునిల్వకుండా చూసుకోవాలని సూచించారు.

7న ఆరోగ్య సదస్సు

రాఘవయ్యపార్క్ కూడలి, న్యూస్‌టుడే: జన్ స్వాస్థ్య అభియాన్(జేఎస్ఏ)వ్యవస్థాపకుడు డాక్టర్ అమిత్‌సేన్ గుప్తా వర్ధంతి పురస్కరించుకుని ప్రజారోగ్య వేదిక ఈనెల 7న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆరోగ్య సదస్సు నిర్వహించనుంది. 'పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు-పరిష్కార మార్గాలు' అంశంపై ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగిస్తారు. 'ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ కేర్ సిస్టమ్ ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారాలు' అంశంపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య విశ్లేషించి పరిష్కారాలు అందిస్తారు

పురుషుల వాలీబాల్ విజేత ఎస్సార్ఆర్ జట్టు

విజయవాడ క్రీడలు: స్థానిక శాతవాహన కళాశాల ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన

అవీ ఇవీ

కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల పోటీలు ముగిశాయి. శుక్రవారం స్థానిక పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన లీగ్ పోటీల్లో ఎస్సార్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ఆరు పాయింట్లతో విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకోగా.. కైకలూరులోని వైవీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాలుగు పాయింట్లతో ద్వితీయ, నున్న వికాస్ వ్యాయామ విద్య కళాశాల జట్టు రెండు పాయింట్లతో తృతీయ, మైలవరంలోని డాక్టర్ ఎల్‌హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు రెండు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ద.మ.రైల్వే విజయవాడ డివిజన్ డీసీఎం కె.కమలాకర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు బహూకరించారు.

టేబుల్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ

విజయవాడ క్రీడలు: పటమట ఫన్‌టైమ్స్ ఆర్‌వైజె జాతీయ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన టి.సంవేద్ జాతీయ పోటీల్లో సత్తా చాటి రజత పతకం కైవసం చేసుకున్నట్లు అకాడమీ చీఫ్ కోచ్ కె.రుత్విక్ తెలిపారు. గత నెల 21 నుంచి 25వ తేదీ వరకు జమ్ము-కశ్మీర్‌లో జరిగిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 బాలబాలికల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సంవేద్ దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి జట్టు ద్వితీయ స్థానం సాధించడానికి దోహదపడ్డాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఫన్‌టైమ్స్‌లో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో ఫన్ టైమ్స్ కార్యదర్శి శివాజీ, ఉపాధ్యక్షులు గాంధీ, సుమ, కార్యనిర్వాహక కార్యదర్శి విజయబాబు, కోశాధికారి సతీష్‌బాబు, క్రీడల కార్యదర్శి అరుణ్‌కుమార్‌లు సంవేద్, శిక్షకులు రుత్విక్, యాకూబ్, రూపేష్‌లను అభినందించారు.

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

విజయవాడ నగరపాలక సంస్థ: నగరంలోని ఆసుపత్రుల యాజమాన్యం, నిర్వాహకులు అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అగ్నిమాపక విభాగం అధికారులు సూచించారు. గుణదల, ఇతర ప్రాంతాల్లోని పలు ఆసుపత్రులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారులు మాల్యాద్రి, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

త్వరలో జగన్ పర్యటనలు

గుణదల(పటమట), న్యూస్‌టుడే: మాజీ సీఎం జగన్.. జిల్లాలు, నియోజకవర్గవర్గాల పర్యటనలు త్వరలో ఉంటాయని, ప్రతి కార్యకర్తను ఆయన కలుస్తారని వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం గుణదలలోని వైకాపా జిల్లా కార్యాలయంలో వైకాపా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

టౌన్ వెండింగ్ కమిటీతో కమిషనర్ భేటీ

టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులతో చర్చిస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోనింగ్ విధానంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కార్పొరేషన్ అధికారులు, పోలీసులు, వెండింగ్ కమిటీ సభ్యులతో ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. . వీధి విక్రయదారుల కోసం ఏర్పాటు చేస్తున్న రెడ్, గ్రీన్, అంబర్ జోన్లలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. వారంతా కచ్చితంగా గుర్తింపు కార్డులు పొందేలా చూడాలని, అందుకు వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో పోలీసు అధికారులు షేక్ షిరిన్‌బేగం, రామచంద్ర, వై.ఎస్.రమేష్, కార్పొరేషన్ అధికారులు అర్జునరావు, సంజయ్, రత్నకుమార్, వెంకటనారాయణ పాల్గొన్నారు.

వాహన ప్రమాదాల నివారణకు చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ: కార్పొరేషన్‌కు చెందిన చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో వాహన ప్రమాదాలు జరగకుండా బాధ్యులైన అధికారులు చర్యలు చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. లబ్బీపేట, వాటర్ ట్యాంక్‌రోడ్డు, ఏఎస్.రామారావురోడ్డు, రమేష్ ఆస్పత్రిరోడ్డు, గురునానక్ కాలనీరోడ్డు, ఆటోనగర్ గార్బేజ్‌స్టేషన్ ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ముందుగా ఆటోనగర్ గార్బేజ్‌స్టేషన్‌ను పరిశీలించి మాట్లాడారు. వాహనాలన్నింటినీ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. లబ్బీపేట వాటర్ ట్యాంకు రోడ్డులో పర్యటించి అక్కడి మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. రమేష్ ఆస్పత్రిరోడ్డు, గురునానక్‌కాలనీ రోడ్డు వెంట ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని ఆదేశించారు.

మాస్టర్ ఓరేటర్ పోటీలు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఒకటి నుంచి అయిదో తరగతి విద్యార్థులకు మాస్టర్ ఓరేటర్ పోటీలు శుక్రవారం స్థానిక ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏజీఎం మురళీ కిశోర్, క్లస్టర్స్ ప్రిన్సిపల్స్ బి.మట్టా రెడ్డి, ఎస్.శ్రీనివాసరావు, వాణీచౌదరిలు ప్రారంభించారు. చిన్నారుల్లో వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించేందుకు పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. విజేతలకు బహుమతులు, పురస్కారాలు అందజేశారు. పోటీలను బహార్ ఫాతిమా, జి.లయోని, షేక్ సాధిక్ అహ్మద్‌లు పర్యవేక్షించారు.

జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణికి అభినందనలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న కె.శ్రీసరయు.. జిమ్నాస్టిక్స్, స్పోర్ట్స్ ఏరోబిక్స్‌లో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు పసిడి పతకాలు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ మేడా సీతారామయ్య తెలిపారు. శిర్డీలో జరిగిన జాతీయ సీబీఎస్ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించగా. . ఇటీవల కాకినాడ డీఎస్ఏలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పసిడి, ఓ రజత పతకం కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్కూల్‌లో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రోజ్ మేరీ, కోచ్ వై.రామ్మోహన్, పలువురు ఉపాధ్యాయులు శ్రీసరయుని అభినందించారు.

జగన్ పోస్టర్లను దహనం చేసి నిరసన తెలుపుతున్న యాదవ సంఘాల నాయకులు బాలాజీ, గంగాధర్ తదితరులు

'బీసీలంటే జగన్‌కు చిన్నచూపు'

పటమట, న్యూస్‌టుడే: బీసీలంటే వైకాపా అధ్యక్షుడు జగన్‌కు చిన్న చూపు అని.. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని యాదవ సంఘాల నాయకులు సర్నాల బాలాజీ, పడాల గంగాధర్ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి.గోపీనాథ్‌లను 'వాడు.. వీడు' అంటూ మాజీ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద యాదవ సంఘం నాయకులు నిరసన తెలిపి, జగన్ దిష్టిబొమ్మ, పోస్టర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ తనపై ఉన్న కేసుల భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్నారు. బీసీ వర్గాలకు చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను దూషించడం చూస్తుంటే.. బీసీలపై ఆయనకు ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుస్తుందన్నారు. వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు గోగుల గోపి, ఏసు నరసింహారావు, కాకర్ల రవి, కాసుల శ్రీనివాస్, సిరా ప్రసాద్, ఉప్పు శివకాంత్, దేవల శ్రీను, వేముల వెంకట్రావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన

నా క్లయింట్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, విజయవాడ వారి సంజాయిషీ పొంది తెలియజేయునది ఏమనగా.. విజయవాడ కాపురస్తులు శ్రీ పొట్లూరి బాబూరావు గారికి గుణదల ఆర్.ఎస్.నెం. 376 నందున చ.గ. 1742లు విజయవాడ సబ్ కోర్టు ఫైల్ నెం. 458 /85 మరియు 460/85 ర్లు రాజీ డిక్రీల ద్వారా చెందినదనీ తదుపరి వారు సదరు స్తలము విక్రయించుటకు శ్రీ తుమ్మల ప్రసాదరావు గారికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినారని, తదుపరి సదరు పైన తెలిపిన జి.పి.ఏ ఏజెంట్ విజయవాడ కాపురస్తురాలు శ్రీమతి పగ్గాల బేబీ సరోజినీ గారికి రిజిస్టర్డ్ క్రయ ద.నెం. 6115 /1993 క్రింద చ.గ. 241లు ఖాళీ నివేశన స్థలమును విక్రయించారని, తదుపరి శ్రీమతి పగ్గాల బేబీ సరోజినీ గారు వారి జీవితకాలంలో ది.19-07-2013న ఒక రిజిస్టర్డ్ వీలునామా నెం. 142 /2013 క్రింద సదరు పైన తెలిపిన చ.గ. 241 లు ఖాళీ స్థలమును వారి కుమార్తె శ్రీమతి ఎ.వి.వి. విజయలక్ష్మి గారికి జీవితకాలపు హక్కును ఆవిడ తదనంతరం ఆమె ఏకైక కుమారుడు ఆమెకు మనమడు శ్రీ ఎ.జగదీశ్ దత్తప్రభు గారికి సంపూర్ణ హక్కులతో చెందచేసినారని, తదుపరి శ్రీమతి పగ్గాల బేబీ సరోజిని గారు ది.18-06-2025న మరణించారని, తదుపరి శ్రీమతి ఎ.వి.వి. విజయలక్ష్మి గారు మరియు ఎ. జగదీశ్ దత్తప్రభు గార్లు పైన తెలిపిన స్తలమును స్వాధీనము చేసుకొని అనుభవించుచున్నారని, వారి నుండి సదరు దిగువ షెడ్యూల్ దాఖలా స్థిరాస్తిని కొనుగోలు చేయుటకు విజయవాడ రామవరప్పాడు కాపురస్తులు శ్రీ కత్తుల రమేష్ గారి కుమారుడు కత్తుల సంజేష్ గారు విక్రయ ఖరారు పడి సదరు షెడ్యూల్ దాఖలా స్తలమును కొనుగోలు చేయుటకు ఋణము మంజూరు చేయమని నా క్లయింట్ బ్యాంకు వారిని కోరుచున్నారు. కావున సదరు దిగువ షెడ్యూల్ దాఖలా స్థిరాస్తిపై ఎవరికైననూ ఎటువంటి హక్కులు గానీ క్లయిములు గానీ చట్ట ప్రకారం చెల్లదగిన అభ్యంతరములు గానీ ఉన్న యెడల నాకు 7 దినములలోగా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా తెలియజేయవలెను. లేనిచో సదరు ఆస్తి నిర్వివాదమైనదని భావించి సదరు ఆస్తిని తనఖాగా ఉంచుకుని నా క్లయింట్ బ్యాంకు వారు ఋణము మంజూరు చేయుదురు. తదుపరి వచ్చు క్లయిములు గానీ లేక అభ్యంతరములు గానీ లా ప్రకారం చెల్లవు మరియు నా క్లయింట్ బ్యాంకు వారిని బైండ్ చేయజాలవు.

షెడ్యూల్: యన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ వారి ఇలాకా, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరినటువంటిన్నీ గుణదల రీ సర్వే నెం. 376 దాఖలా చ.గ. 241లు స్థిరాస్తి ఖాళీ నివేశన స్తలమునకు హద్దులు : **తూర్పు :** వెల్లంకి రామారావు గారి ఆస్తి, **దక్షిణం:** అ.40.0 వెడల్పు గల రోడ్డు, **పడమర:** అ.33.0 వెడల్పు గల రోడ్డు, **ఉత్తరం :** ఇతరుల ఆస్తి.

ఇట్లు: **పాదర్తి పూర్ణచంద్రరావు,** అడ్వకేట్

F.F-1, LRK Towers, రామాలయం వీధి, కృష్ణలంక, విజయవాడ - 13. Ph: 98482 30004.

(c) eenadu

విజయవాడ పశ్చిమ

మొబైల్‌కోర్టు నిర్వహిస్తున్న జడ్జి లెనిన్‌బాబు, పక్కన అధికారులు

నిబంధనలు అతిక్రమించిన 13 మందికి జరిమానా

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో ప్రజారోగ్య సమస్యలు సృష్టించే వారికి కోర్టులో జరిమానా తప్పదని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు హెచ్చరించారు. సర్కిల్‌-1 కార్యాలయంలో శుక్రవారం మొబైల్‌ కోర్టు జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై చెత్త వేయడం, డ్రెయిన్లలో వ్యర్థాలు వేసి మురుగు పారుదలకు ఆటంకం కలిగించిన వారిని అధికారులు గుర్తించి మొబైల్‌ న్యాయస్థానంలో హాజరుపర్చారు. విచారించిన జడ్జి లెనిన్‌బాబు నిబంధనలు ఉల్లంఘించిన 13 మందిపై రూ.3,300 అపరాధ రుసుము విధించి వసూలు చేయించారు. కార్పొరేషన్‌ అధికారులు అన్నపూర్ణ, డి.సోమరాజు, ఎస్‌వీఎస్‌ శ్రీధర్, పి.రమేష్‌బాబు, కె.కృష్ణ, శామ్యూల్‌ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్‌ : 90320 99986

స్పందనకు వందనం

✦ వాగుసెంటర్‌ బావి వీధి ప్రాంతంలో రంగు మారిన మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన మంచినీటి విభాగం అధికారులు కాలువల పక్కన ఉన్న పైపులైన్‌ లీకేజీ అరికట్టారు. ✦ కోళా రోటరీనగర్‌ ఆర్చి వద్ద డ్రెయిన్‌లో పూడిక పేరుకుందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్‌

? భవానీపురం గొల్లపూడి కాంప్లెక్స్‌ వెనుక ప్రాంతంలో రోడ్డుపై పలువురు యువకులు మద్యం తాగుతున్నారు. రాత్రి పూట నడిచేందుకు ఇబ్బందిగా ఉంది. - **పల్లవి, స్థానికురాలు** ✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **ఉమామహేశ్వరరావు, సీఐ, భవానీపురం**

? బ్రాహ్మణవీధి పాత పోస్టాఫీసు వద్ద రోడ్డుపై చెత్త తరలించడం లేదు. - **మనోజ్‌తివారి, స్థానికుడు** ✔ సిబ్బందిని పంపి చెత్త తరలిస్తాం. - **చెన్నారాజు, స్థానిక శానిటరీ అధికారి** – న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్‌

కూటమి పాలనపై అసత్యాలు తగవు

విజయవాడ వన్‌టౌన్‌: రాష్ట్రానికి వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి అతిథిగా వచ్చి బెంగళూరు వెళ్లిపోతున్నారని పశ్చిమ నియోజకవర్గ తెదేపా అధికార ప్రతినిధి ధనేకుల వెంకటహరికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పాతరాజరాజేశ్వరీపేటలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో వైకాపా విధ్వంసకర పాలన చేసిన ఆయన ఇంకా అదే భ్రమలో ఉండి కూటమి ప్రభుత్వ పాలనపై అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మారి ప్రజలకు ఆ పార్టీ నాయకులు, అధినేత సేవ చేయాలని సూచించారు.

రేషన్‌ దుకాణాలు తెరిచేదెప్పుడో..?

◆ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న నిర్వాహకులు

భవానీపురం, న్యూస్‌టుడే

చౌక ధరల దుకాణాల నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. డీలర్లు దుకాణాలను ఎప్పుడు తెరుస్తారో..? ఎప్పుడు మూస్తారో.. అసలు తెరుస్తారో, లేదో కూడా తెలియని పరిస్థితి. పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యమైన రోజుల్లో సైతం దుకాణాలను తెరవకుండా వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్డుదారులు దుకాణాల వద్దకు వచ్చి వెనుతిరగాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవానీపురం నూరీ మసీదు వద్ద దుకాణం వద్ద పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు

ఏయే ప్రాంతాల్లో..

భవానీపురం, హెచ్‌బీకాలనీ, విద్యాధరపురం, జక్కంపూడికాలనీ ప్రాంతాల్లోని అనేక మంది రేషన్‌ దుకాణాల నిర్వాహకులు సమయపాలన పాటించని పరిస్థితి. వాస్తవానికి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలను తెరవాలి. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు తప్పకుండా దుకాణాలను తెరిచి ఉంచాలి. కానీ ఆ నిబంధనలను ఏమాత్రం దుకాణాల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

నెల ప్రారంభంలోనే అంతంత మాత్రం

నెల ప్రారంభంలోనే ఎక్కువ మంది దుకాణాలను వచ్చి బియ్యం తీసుకొని వెళ్తుంటారు. ఆ సమయంలోనే దుకాణాలను మూసేసి ఉంచుతున్నారు. దీంతో కొందరు కార్డుదారులు దుకాణాల వద్దనే పడిగాపులు పడుతున్నారు. ఆఖరికి చేసేది లేక నిట్టూరుస్తూ వెను తిరుగుతున్నారు. వృద్ధులకు ప్రతి నెలా చివరి మూడు రోజుల్లో సరకులను వారి ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్‌ దుకాణాల వారీగా ఇంటికి వెళ్లి ఇవ్వాల్సిన వృద్ధుల జాబితాలను సిద్ధం చేసి ఉంచారు. వారిలో కొందరికి మాత్రమే నివాసాల వద్దకు వెళ్లి సరకులను ఇస్తున్నారు. కనీసం సమయ పాలన పాటించిన వినియోగదారులు రేషన్‌ సరకులను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సంబంధిత అధికారులు స్పందించి రేషన్‌ దుకాణదారులు నిర్దేశిత వేళల్లో దుకాణాలను తెరిచేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఆప్కాస్‌ కార్మికుల వేతనాలు నిలుపుదల

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలో ఆప్కాస్‌ కింద విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికుల వేతనాలు నిలిపివేస్తున్నారు. ఆ మేరకు కమిషనర్‌ ధ్యానచంద్ర ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన కార్మికులను తొలగించి, వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలంటూ కమిషనర్, డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీడీఎంఏ) ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అందుకు అనుగుణంగా కొందరు కార్మికుల కుటుంబాలకు ఆప్కాస్‌ కింద ఉద్యోగాలు కల్పించారు. మరికొంత ఇతరులను సైతం 60 ఏళ్లు దాటిన కార్మికుల కుటుంబ సభ్యులుగా చూపుతూ ఉద్యోగాలిచ్చారు. ఈ వ్యవహారంలో పాలకపక్ష సభ్యుల పాత్రపై పలు ఆరోపణలు, అనుమానాలు రేకెత్తాయి.

174 మందికి.. ఆప్కాస్‌ కింద నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 3850 మంది కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 174 మందికి 60 ఏళ్లు నిండాయి. నిబంధనల ప్రకారం వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. ఆ మేరకు కార్మికులకు చెల్లించాల్సిన వేతన సొమ్మును డిసెంబరు నుంచి నిలుపుదల చేసేలా కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.

స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిపై అవగాహన

నీటి పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సుహాసిని

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ వైరస్‌లు, వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఎం.సుహాసిని సూచించారు. శుక్రవారం నగరంలోని పలు పాఠశాలలో జరిగిన పీటీఎం(పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌)కు హాజరై కార్యక్రమం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం లక్ష్యాలను వివరించి తప్పక పాటించాలని సూచించారు. పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రత కలిగిన ప్రాంతాలను చూసి శుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. పారిశుద్ధ్య అధికారులకు సమాచారం ఇచ్చి శుభ్రం చేయాలని ఆదేశించారు. పలు ప్రాంతాలలో నీటి పరీక్షలు నిర్వహించారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన మట్టా శ్రీనివాస్‌ రూ.1,01,116 విరాళాన్ని శుక్రవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో శీనానాయక్‌ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

దాత శ్రీనివాస్‌కు రసీదు అందజేస్తున్న ఈవో శీనానాయక్‌

వాహన ప్రమాదాల నివారణకు చర్యలు

సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌ ధ్యానచంద్ర

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: కార్పొరేషన్‌కు చెందిన చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లలో వాహన ప్రమాదాలు జరగకుండా బాధ్యులైన అధికారులు చర్యలు చేపట్టాలని కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశించారు. లబ్బీపేట, వాటర్‌ట్యాంక్‌రోడ్డు, ఏఎస్‌.రామారావురోడ్డు, రమేష్‌ ఆస్పత్రిరోడ్డు, గురునానక్‌ కాలనీరోడ్డు, ఆటోనగర్‌ గార్బేజ్‌ స్టేషన్‌ ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ముందుగా ఆటోనగర్‌ గార్బేజ్‌స్టేషన్‌ను పరిశీలించి మాట్లాడారు. వాహనాలన్నింటినీ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. కార్పొరేషన్‌ సొంత వాహనాలను నిత్యం తనిఖీ చేయాలని, అద్దె వాహనాల విషయంపై ఏజెన్సీల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. లబ్బీపేట వాటర్‌ట్యాంకు రోడ్డులో పర్యటించి అక్కడి మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. రమేష్‌ ఆస్పత్రి రోడ్డు, గురునానక్‌కాలనీ రోడ్డు వెంట ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని ఆదేశించారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు ఉన్నారు.

టౌన్‌ వెండింగ్‌ కమిటీతో కమిషనర్‌ భేటీ

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోనింగ్‌ విధానంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర అన్నారు. కార్పొరేషన్‌ అధికారులు, పోలీసులు, వెండింగ్‌ కమిటీ సభ్యులతో ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. వీధి విక్రయదారుల కోసం ఏర్పాటు చేస్తున్న రెడ్, గ్రీన్, అంబర్‌ జోన్లలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూపొందించిన నివేదికను ట్రాఫిక్‌ కోణంలో పోలీసులు మరోసారి పరిశీలించాలని సూచించారు. వీధి విక్రయదారులు కచ్చితంగా గుర్తింపు కార్డులు పొందేలా చూడాలని, అందుకు వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో పోలీసు అధికారులు షేక్‌ షిరిన్‌బేగం, రామచంద్ర, వై.ఎస్‌.రమేష్, కార్పొరేషన్‌ అధికారులు కె.అర్జునరావు, సంజయ్‌ రత్నకుమార్, పి.వెంకటనారాయణ పాల్గొన్నారు.

విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి

ముగింపులో కార్యక్రమంలో విద్యార్థులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు సేవాభావం, నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటారని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శరవణకుమార్‌ సూచించారు. ఆ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలో 8 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. . చెట్లు నాటడం, స్వచ్ఛత కార్యక్రమాలు, అవసరమైన వారికి ఆహారం పంపిణీ, ఉచిత వైద్య శిబిరం, సౌరశక్తి ప్రయోజనాలపై అవగాహన, ప్రభుత్వ సబ్సిడీ, రైతుల సమస్యలపై సర్వేలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి సుధాకర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించారు.

కౌన్సిల్‌ ఎజెండాపై మేయర్‌ సమీక్ష

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరాభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్‌ సభ్యులు ప్రతిపాదించిన వివిధ అంశాలను వేగంగా అమలు చేసేందుకు అధికారులు సహకరించాలని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి సూచించారు. ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమావేశమై కౌన్సిల్‌ ఎజెండాపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార, విపక్ష సభ్యులకు చెందిన ప్రతిపాదనలు కౌన్సిల్లో ఆమోదించినప్పటికీ, వాటిని సకాలంలో అమలు చేసే విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు తమ తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు.

స్పందించండి.. పూర్తి చేయండి

కేఎల్‌రావు ఉద్యానవనంలో వాకర్స్‌ సేద తీరేందుకు, సందర్శకులు కుటుంబ సమేతంగా కూర్చొని సరదాగా గడిపేందుకు పరగోలు నిర్మాణం చేపట్టారు. కానీ దాని పనులు మధ్యలోనే నిలిపేశారు. పార్కు అభివృద్ధిలో భాగంగా దీని పనులు తక్షణమే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సందర్శకులు, వాకర్స్‌ కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ సతీష్‌ని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా ఇలా స్పందించారు. వీలైనంత త్వరగా నిలిచిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, చిట్టినగర్‌

గుంతల దారిలో ఇబ్బందులు

భవానీపురం 42వ డివిజన్‌ మసీదు రోడ్డు గతుకులుగా మారి అధ్వానంగా ఉంది. రహదారిపై గుంతలు పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రులు గుంతలు చిన్నారులు, వృద్ధులు పడి గాయాల బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, భవానీపురం.**

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలోని ఆసుపత్రుల యాజమాన్యం, నిర్వాహకులు అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అగ్నిమాపక విభాగం అధికారులు సూచించారు. గుణదల, ఇతర ప్రాంతాల్లోని పలు ఆసుపత్రులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫైర్‌ స్ప్రింక్లర్లు, స్మోక్‌ డిటెక్టర్లు, స్మోక్‌ అలారం అమర్చుకోవాలని తెలిపారు. అధికారులు మాల్యాద్రి, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

నీరునిల్వకుండా చూసుకోవాలి

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో దోమల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజారోగ్య విభాగం అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్లల్లోని వస్తువులు, పూల కుండీలు, పాత డబ్బాలు, టైర్లు, కూలర్లు, కొబ్బరి బోండాలు వంటి వాటిల్లో నీరునిల్వకుండా చూసుకోవాలని సూచించారు.

మాట్లాడుతున్న నాగుల్‌మీరా, పక్కన కార్పొరేటర్‌ విజయ్‌కుమార్‌

ప్రసంగిస్తున్న డీఈవో సుబ్బారావు, వేదికపై శ్రీధర్, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్‌

ప్రతిజ్ఞ చేయిస్తున్న కార్పొరేటరు రహంతున్నీసా

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

చిట్టినగర్, విద్యాధరపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగు పరచడంతో పాటుగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ బోయి సత్యబాబు అన్నారు. 50వ డివిజన్‌లోని మరుపిళ్ల చిటి ప్రాథమిక పాఠశాల, కస్తూరి సీతారామయ్య ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం 'మెగా పేరెంట్స్‌-టీచర్స్‌' సమావేశం నిర్వహించారు. చిట్టినగర్‌లోని మట్టా లాజరస్‌ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, కార్పొరేషన్‌ ఫైర్మన్‌ నాగుల్‌మీరా, కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌కుమార్, గొల్లపూడి మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ పాల మాధవ పాల్గొని ప్రసంగించారు. చిట్టినగర్, సొరంగం సమీపంలోని నగరపాలక సంస్థ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో, వీఎంసీ కాలనీలోని పుచ్చలపల్లి లీలాసుందరయ్య పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. విజేతలకు రజనీకాంత్‌శర్మ చేతుల మీదుగా బహుమతులు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, కమిటీ ఛైర్‌పర్సన్‌ నజీమా పాల్గొన్నారు. ✦ లేబరుకాలనీలో జీఎన్‌ఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఈవో సుబ్బారావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ✦ పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి డీఈవో సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ✦ మల్లికార్జున పేటలోని అడపా రాములు మున్సిపల్‌ స్కూల్లో కార్పొరేటరు రహంతున్నీసా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ఉర్దూ పాఠశాలలో..

మరుపిళ్ల చిట్టి పాఠశాలలో..

హైలైఫ్‌ జ్యువెల్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని నోవోటెల్‌ హోటల్‌లో ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్స్, డిజైనర్లతో కూడిన 'హై లైఫ్‌ జ్యువెల్స్‌' ప్రదర్శన, అమ్మకాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనను సినీ నటి అషురెడ్డి, ఇతర మోడళ్లు ప్రారంభించారు. ప్రధానంగా బ్లింగ్, గ్లిట్టర్, ఫైన్‌ బ్రాండెడ్‌ జ్యువెలరీ ప్రదర్శనలో ఉంచారు. వీటిలో డైమండ్, టెంపుల్, బంగారం, ప్లాటినం, ఫ్యూషన్, వెడ్డింగ్, పోల్కీ ఉన్నాయి. హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌ ఎండీ, సీఈవో ఏబీపీ డొమినిక్‌ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శన, అమ్మకాలకు సంబంధించి దేశంలోని అగ్రశ్రేణి 75కి పైగా జ్యువెలరీ డిజైనర్లు పాల్గొంటున్నారన్నారు. జ్యువెలరీ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆభరణాలు ధరించిన సినీ నటి అషురెడ్డి, మోడళ్లు

బాధితులను పరామర్శిస్తున్న నాయకులు రామకృష్ణ, హరికృష్ణారెడ్డి, మీరావలి

'రిజిస్ట్రేషన్‌కు బాధ్యులు ఎవరో తేల్చాలి'

విద్యాధరపురం, న్యూస్‌టుడే: దశాబ్దాల స్థల వివాదం ఉంటే రెండేళ్ల కిందట కొన్నవారికి రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఏవిధంగా అనుమతి ఇచ్చిందో పాలకులు స్పష్టం చేయాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. జోజినగర్‌ బాధితులకు సీపీఐ(ఎంఎల్‌) నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. 42 ప్లాట్లలో ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసిందని, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించిన విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. బాధితుల పేదరికాన్ని, నిస్సహాయతను అడ్డం పెట్టుకొని సొసైటీల పేరుతో ఏవిధంగా ఖాళీ చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు హరికృష్ణారెడ్డి, మీరావలి, పెద్దిరాజు పాల్గొన్నారు.

బాధితుల ఆందోళనకు సంఘీభావం

విద్యాధరపురం, న్యూస్‌టుడే: జోజినగర్‌లో బాధితుల కుటుంబాలు చేపట్టిన ఆందోళనకు పలు రాజకీయ పక్షాలు శుక్రవారం సంఘీభావం తెలిపాయి. రెండు దశాబ్దాలుగా ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని కట్టుకున్న ఇళ్లను కూల్చడం అన్యాయమని సీపీఐ, వైకాపా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో న్యాయస్థానం స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇళ్లు కూల్చడాన్ని సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తప్పుపట్టారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని వేర్వేరుగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.

'బీసీలంటే జగన్‌కు చిన్నచూపు'

పటమట, న్యూస్‌టుడే: బీసీలంటే వైకాపా అధ్యక్షుడు జగన్‌కు చిన్నచూపు అని.. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని యాదవ సంఘాల నాయకులు సర్నాల బాలాజీ, పడాల గంగాధర్‌ మండిపడ్డారు. ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య, ఐపీఎస్‌ అధికారి జి.గోపీనాథ్‌లను 'వాడు.. వీడు' అంటూ మాజీ సీఎం జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద యాదవ సంఘం నాయకులు నిరసన తెలిపి, జగన్‌ దిష్టిబొమ్మ, పోస్టర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ తనపై ఉన్న కేసుల భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్నారు. బీసీ వర్గాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లను దూషించడం చూస్తుంటే.. బీసీలపై ఆయనకు ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుస్తుందన్నారు. వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సినిమాలు

ఆంధ్ర కింగ్, రివాల్వర్‌ రిటా, రాజు వెడ్స్‌ రాంబాయి: జీ-3(రాజ్‌-యువరాజ్‌), మిరాజ్, ఊర్వశి ఐనాక్స్‌(గాంధీనగర్‌), స్వర్ణాకాంప్లెక్స్‌(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్‌ రవీంద్ర సినిమాస్‌(పాయకాపురం), రామ్‌ సినిమాస్‌(గుణదల), సౌమ్య(వన్‌టౌన్‌), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్‌ మాల్‌(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్‌ మాల్‌(క్యాపిటల్‌ సినిమాస్‌), ఎల్‌ఈపీఎల్‌ ఐనాక్స్‌(పటమట), పవర్‌ వన్‌ మాల్‌(కానూరు). **అమరకావ్యం:** స్వర్ణకాంప్లెక్స్‌(గవర్నరుపేట), ఎల్‌ఈపీఎల్‌(పటమట) - **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్‌**

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విద్యాధరపురం కొట్టేటి కోటయ్య వీధిలో పటాన్‌ ఫాతిమున్నీసా(66) కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. గత నెల 23న గ్యాస్‌ పొయ్యి వెలిగించే క్రమంలో ఆమె చీరకు నిప్పు అంటుకుంది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన కుమారుడు పటాన్‌ జిలానీ వెళ్లగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు గాయపడిన ఫాతిమున్నీసాను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి చనిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

భవానీపురం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో పులి సాల్మన్‌రాజు, గీత దంపతులు నివాసం ఉంటున్నారు. సాల్మన్‌రాజు చర్చి పాస్టర్. ఈనెల 4న తాడేపల్లిలోని చర్చిలో వివాహానికి భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో కనకదుర్గ ఫ్లైవంతెనపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో సాల్మన్‌రాజు, గీత దంపతులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్‌) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

విజయవాడ మధ్య

ధర వరలు

వంకాయలు-22/34, టమాటా-38, బెండ-48, పచ్చిమిర్చి-42, కాకర-38, బీర-42/46, క్యాలీ ఫ్లవర్-20, క్యాబేజీ-24, క్యారెట్-52, దొండ-26, బంగాళ దుంప-29, ఉల్లిపాయలు-24, గోరుచిక్కుళ్లు-44, దోస-28, సొర-18/20, పొట్ల-35, అరటికాయ-7/6, చామ దుంప-24, అల్లం-80, మునగ-20/18, ఆకు కూరలు (కట్ట)-3/7, కంద-40, బీట్ రూట్-44, కీరదోస-32, బీన్స్-65/55, క్యాప్సికమ్-72, చింతకాయలు-60, నిమ్మ (డజను)-24/18, కొత్తిమీర-8/16, పుదీనా-5/15, ముల్లంగి-10, పచ్చిమామిడి-20/15 **(నిన్నటివి). నగరంలోని రైతు బజార్లలో ఈధరలు (రూ.ల్లో) వర్తిస్తాయి. - ఎన్టీఆర్ కలెక్టరేట్, విజయవాడ.**

ప్రజాదర్బార్‌తో సమస్యలకు తక్షణ పరిష్కారం

ప్రజల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో 4వ ప్రజాదర్బార్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి.. సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లపట్టాలు, చిరువ్యాపారులకు బండ్లు, చేతివృత్తిదారులకు అవసరమైన పరికరాలు తదితర అనేక అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై పరిష్కార చర్యలు చేపట్టామన్నారు. ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థ ద్వారా ప్రతి అర్జీకి బవాబుదారీతనంతో సమాధానం ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన సెంటు పట్టాల్లో భారీ అవకతవకలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వాటిపై ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని, ప్రజల పట్ల నిజాయతీతో పనిచేస్తూ అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్.వెంకటేష్, 30వ డివిజన్ క్లస్టర్ ఇన్‌ఛార్జి మంటా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

? ఇందిరానాయక్ నగర్ నేతాజీ రోడ్డులో ఖాళీస్థలాల్లో వర్షపునీరు చేరి దోమలు, విషకీటకాలకు ఆవాసాలుగా మారాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.-హనుమంతరావు, స్థానికుడు ✔ బ్లీచింగ్ పొడి, మలేరియా బాల్స్ వేయిస్తాం. **- బాబూ శ్రీనివాసన్, ఏఎంవోహెచ్, సర్కిల్-2**

? వాంబేకాలనీ శ్మశానవాటిక మార్గంలో వేగనిరోధకాలు సరిపడా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి.-రాజేంద్ర, స్థానికుడు ✔ సాధ్యాసాధ్యాలను పరిశీలించి వేగనిరోధకాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. **- సతీష్, ఏఈ, సర్కిల్-2**

స్పందనకు వందనం

● తోటవారి వీధి తొమ్మిదో లైన్‌లోని ఖాళీస్థలాల్లో వర్షపు నీరు, పిచ్చి మొక్కలు పేరుకుపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. ఈ సమస్య బుధవారం ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెత్తను తరలించి, అక్కడ బ్లీచింగ్ పొడి చల్లారు. ● డాబా కొట్లు సెంటర్ గంగానమ్మ ఆలయం వద్ద రోడ్డుపై చెత్త దర్శనమిస్తోందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులను పంపి చెత్తను తరలింపజేశారు. **- న్యూస్‌టుడే, పాయకాపురం**

నక్కలరోడ్డులో నరకం

ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారమున్నా..పట్టించుకోరు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే

నగరం నడిబొడ్డున ఉన్న సూర్యారావుపేట ప్రైవేటు ఆసుపత్రులకు కేంద్రం. నిత్యం వేలాది మంది వైద్య చికిత్స నిమిత్తం ఈ ఆసుపత్రులకు వస్తుంటారు. ఈ ప్రాంతంలో నక్కలరోడ్డు, డోర్నకల్‌రోడ్డు ముఖ్యమైనవి. ఈ రెండు రోడ్లతో పాటు వీటికి అనుసంధానంగా ఉన్న రహదారుల్లోనే ఆసుపత్రులన్నీ ఉన్నాయి. రోజూ కనీసం 40 నుంచి 50 అంబులెన్స్‌లు రోగులను తీసుకు వెళుతుంటాయి. ఇక అత్యవసరంగా తిరిగే అంబులెన్స్‌లు 10 నుంచి 20 వరకు ఉంటాయి. ఇంతటి కీలకమైన సూర్యారావుపేట ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు నక్కల రోడ్డులో నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతూ నరకాన్ని తలపిస్తోంది.

రహదారిలో ట్రాఫిక్ పరిస్థితి ఇలా..

ఆసుపత్రుల సంఖ్య:	150
వచ్చే రోగుల సంఖ్య:	3వేల నుంచి 4వేలు
సాధారణ జనం:	10 వేల మంది
రాకపోకలు చేసే ద్విచక్రవాహనాలు :	20 వేలు
కార్లు, ఆటోలు :	5 వేలు

ఇలా చేస్తే మేలు

సూర్యారావుపేటలోని ఆసుపత్రులకు వచ్చిన వారు విజయటాకీస్ కూడలి నుంచి గాంధీనగర్, సీతారాంపురం, మాచవరం వైపు వెళ్లాలి. దీంతో ఇక్కడ వాహనాల రద్దీ పెరుగుతోంది. వీటిలో సీతారాంపురం, మాచవరం వైపు వెళ్లే వాహనాలకు డోర్నకల్‌రోడ్డు నుంచి మార్గం చూపిస్తే అవన్నీ అటు వైపు వెళ్లిపోతాయి. అయితే డోర్నకల్‌రోడ్డు ఎదురుగా సెంట్రల్ డివైడర్ అడ్డుగా ఉంది. దీన్ని కొంత మేర తొలగించి వాహనాలు వెళ్లేలా చేస్తే.. నక్కలరోడ్డుతోపాటు సీతారాంపురం కూడలిపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఆ దిశగా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.

14న తణుకులో కాపుల ఆత్మీయ సమావేశం



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే: ఈనెల 14న తణుకులో నిర్వహించే కాపుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కేఆర్‌పీఎస్ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులను కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు మాసాబత్తుల శ్రీనివాస్, యర్రంశెట్టి అంజిబాబు, వలవల శ్రీధర్, కె.సురేష్, బి.సురేష్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రమసత్యనారాయణ, చిత్రంలో విజయలక్ష్మి తదితరులు

అలరించిన సినీ సంగీత విభావరి

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: మహానటి సావిత్రి జయంతి వేడుకల సందర్భంగా శుక్రవారం గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానంద వేదికపై తెలుగు సినీసంగీత విభావరి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిడుమోలు రమా సత్యనారాయణ మాట్లాడుతూ సంగీత కళలను ముందుతరాలకు తీసుకువెళ్లడానికి ఇలాంటి వేడుకలు చాలా అవసరమన్నారు. సభకు పరుచూరి విజయలక్ష్మి అధ్యక్షత నిర్వహించగా, గాయకులు రత్నకుమారి, విష్ణుప్రియ, శ్రీదేవి, చంద్రశేఖర్ తదితరులు తెలుగు సినీ గీతాలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వ్యాఖ్యాతగా దేవిరిశాల వ్యవహరించారు, వీరభద్రరావు, ప్రసూనాసాగర్, ప్రజల శ్రీనివాస్, పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటిన ఎస్సై సౌజన్య

గాంధీనగర్, న్యూస్‌టుడే: సత్యనారాయణపురం ఎస్సై గోళ్ల సౌజన్య మానవత్వం చాటారు. శుక్రవారం ఆమె విధి నిర్వహణలో ఉండగా ధర్నాచౌక్ వద్ద రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి హఠాత్తుగా ఫిట్స్ వచ్చి కింద పడిపోయారు. వెంటనే స్పందించిన ఎస్సై సుమారు గంట పాటు సపర్యలు చేశారు. ఆమె స్పందించిన తీరుపై పోలీసు అధికారులు, ప్రజలు ప్రశంసించారు.

వ్యాపారవేత్తలుగా ఎదగండి

మాచవరం, న్యూస్‌టుడే: విద్యార్థినులు ఉన్నతోద్యోగాల కోసం ప్రయత్నించడంతో పాటు సమాజంలో మారుతున్న అవసరాలను గమనిస్తూ పలువురికి ఉపాధి చూపగలిగే వ్యాపారవేత్తలుగా ఎదగాలని జనశిక్షణ సంస్థాన్ సంచాలకురాలు ఎన్.విద్యాకన్నా సూచించారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మహిళల)లో ప్రొఫెసర్, జోసెఫ్‌ల రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జనశిక్షణ సంస్థాన్, ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆహారపదార్థాల తయారీరంగంలో ఉన్న ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జీవనోపాధితోపాటు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి కూడా ఈ శిక్షణలు ఉపయోగపడతాయన్నారు. కళాశాల ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ సెల్ అండ్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ సంచాలకురాలు పూర్ణిమ, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు గంగతో పాటు కరుణ్య, సరోజ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకాదరం రమేష్, ప్రొఫెసర్, జోసెఫ్‌లతో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సుధారాణి, సుమిత, కె.బాలకృష్ణ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

నమూనా డివిజన్‌గా తీర్చిదిద్దుతాం

గాంధీనగర్, న్యూస్‌టుడే: 27వ డివిజన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం డివిజన్‌లో పేవర్ బ్లాక్‌ల ఏర్పాటు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో కల్యాణమండపాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌ఛార్జి నవనీతం సాంబశివరావు, అధ్యక్షుడు గద్దల జయరాజు, ఎం.సురేష్, ఎం.రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

నీరు నిల్వకుండా చూసుకోవాలి

విజయవాడ నగరపాలక సంస్థ: నగరంలో దోమల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజారోగ్య విభాగం అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్లల్లోని వస్తువులు, పూల కుండీలు, పాత డబ్బాలు, టైర్లు, కూలర్లు, కొబ్బరి బోండాలు వంటి వాటిల్లో నీరునిల్వకుండా చూసుకోవాలని సూచించారు.

7న ఆరోగ్య సదస్సు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే: జన స్వాస్థ్య అభియాన్(జేఎస్ఏ) వ్యవస్థాపకుడు డాక్టర్ అమిత్‌సేన్ గుప్తా వర్ధంతి పురస్కరించుకుని ప్రజారోగ్య వేదిక ఈనెల 7న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆరోగ్య సదస్సు నిర్వహించనుంది. 'పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు-పరిష్కార మార్గాలు' అంశంపై ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగిస్తారు. 'ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ కేర్ సిస్టమ్ ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారాలు' అంశంపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్న సదస్సులో అధిక సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని నిపుణుల సలహాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

ఘంటసాల విగ్రహ ఏర్పాటుకు సహకరించండి

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: అరవింద ఫౌండేషన్, తెలుగు కళావాహిని, ఘంటసాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన సభలో తెలుగు సినీ సంగీత విభావరి, మహిళల నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. రాజధాని అమరావతిలో 25 అడుగుల ఎత్తైన ఘంటసాల విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆదినారాయణ, చింతకాయల చిట్టిబాబు, కె.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

కౌన్సిల్ ఎజెండాపై మేయర్ సమీక్ష

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరాభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన వివిధ అంశాలను వేగంగా అమలు చేసేందుకు అధికారులు సహకరించాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి సూచించారు. ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమావేశమై కౌన్సిల్ ఎజెండాపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అజెండా, వివిధ సభ్యులు చేసిన ప్రతిపాదనలు అమలు చేసే విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు తమ తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు.

టౌన్ వెండింగ్ కమిటీతో కమిషనర్ భేటీ

కమిటీ సభ్యులతో చర్చిస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోనింగ్ విధానంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కార్పొరేషన్ అధికారులు, పోలీసులు, వెండింగ్ కమిటీ సభ్యులతో ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వీధి విక్రయదారుల కోసం ఏర్పాటు చేస్తున్న రెడ్, గ్రీన్, అంబర్ జోన్లలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూపొందించిన నివేదికను ట్రాఫిక్ కోణంలో పోలీసులు మరోసారి పరిశీలించాలని సూచించారు. వీధి విక్రయదారులు కచ్చితంగా గుర్తింపు కార్డులు పొందేలా చూడాలని, అందుకు వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో పోలీసు అధికారులు షేక్ షిరిన్ బేగం, రామచంద్ర, వై.ఎస్.రమేష్, కార్పొరేషన్ అధికారులు కె.అర్జునరావు, సంజయ్ రత్నకుమార్, పి.వెంకటనారాయణ పాల్గొన్నారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

అవగాహన ప్రదర్శనలో కార్పొరేటర్ రామ్మోహనరావు, సురేష్, శేషు తదితరులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహనరావు సూచించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 32వ డివిజన్‌లో ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విజయకృష్ణా సూపర్‌బజార్ ఛైర్మన్ వెలగా సురేష్, డివిజన్ అధ్యక్షుడు శేషు, నవీన్, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

బాలలను విద్యవైపు ప్రోత్సహించాలి

సత్కార కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లేశ్వరి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

సత్యనారాయణపురం (గాంధీనగర్), న్యూస్‌టుడే: బాలలు మన దేశ సంపద అని, వారిని విద్యవైపు ప్రోత్సహించాలని కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి అన్నారు. దుర్గాపురంలోని ఎస్‌టీవీఆర్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్ శంకర్, ఫోరం ఫర్ ఛైల్డ్‌రైట్స్ కో-ఆర్డినేటర్ ఎ.రమేష్, బర్డ్స్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ బాలలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎం.కోటయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'బీసీలంటే జగన్‌కు చిన్నచూపు'

పటమట: బీసీలంటే వైకాపా అధ్యక్షుడు జగన్‌కు చిన్న చూపు అని.. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని యాదవ సంఘాల నాయకులు సర్నాల బాలాజీ, పడాల గంగాధర్ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి.గోపీనాథ్‌లను 'వాడు.. వీడు' అంటూ మాజీ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద యాదవ సంఘం నాయకులు నిరసన తెలిపి, జగన్ దిష్టిబొమ్మ, పోస్టర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ తనపై ఉన్న కేసుల భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్నారు. బీసీ వర్గాలకు చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను దూషించడం చూస్తుంటే.. బీసీలపై ఆయనకు ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుస్తుందన్నారు. వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు గోగుల గోపి, ఏసు నరసింహారావు, కాకర్ల రవి, కాసుల శ్రీనివాస్, సిరా ప్రసాద్, ఉప్పు శివకాంత్, దేవల శ్రీను, వేముల వెంకట్రావు, రమణ పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

హైలైఫ్ జ్యువెల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం

ఆభరణాలు ధరించిన సినీ నటి అషురెడ్డి, మోడళ్లు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని నోవోటెల్ హోటల్‌లో ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్స్, డిజైనర్లతో కూడిన 'హై లైఫ్ జ్యువెల్స్' ప్రదర్శన, అమ్మకాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనను సినీ నటి అషురెడ్డి, ఇతర మోడళ్లు ప్రారంభించారు. ప్రధానంగా బ్లింగ్, గ్లిట్టర్, ఫైన్ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనలో ఉంచారు. వీటిలో డైమండ్, టెంపుల్, బంగారం, ప్లాటినం, ఫ్యూషన్, వెడ్డింగ్, పోల్కీ ఉన్నాయి. హై లైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ, సీఈవో ఏబీపీ డొమినిక్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శన, అమ్మకాలకు సంబంధించి దేశంలోని అగ్రశ్రేణి 75కి పైగా జ్యువెలరీ డిజైనర్లు పాల్గొంటున్నారన్నారు. జ్యువెలరీ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆతిథ్య రంగానికి స్వర్ణయుగం

నూతన కమిటీ సభ్యులు, అతిథులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ఆతిథ్య రంగానికి స్వర్ణ యుగం ప్రారంభమైందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం రాత్రి గురునానక్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బొండా మాట్లాడుతూ రాజధానికి వచ్చే వారంతా విజయవాడ హోటళ్లలో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారన్నారు. యాజమాన్యాల న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పారు. 2025-27కు సంబంధించి కొత్త కమిటీ అధ్యక్షుడిగా పీవీ రమణ, కార్యదర్శిగా చైతన్య సానా, కోశాధికారిగా ఎస్.మురళీధర్‌రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.

ఆప్కాస్ కార్మికుల వేతనాలు నిలుపుదల

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలో ఆప్కాస్ కింద విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికుల వేతనాలు నిలిచిపోనున్నాయి. ఆ మేరకు కమిషనర్ ధ్యానచంద్ర ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన కార్మికులను తొలగించి, వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలంటూ కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అందుకు అనుగుణంగా కొందరు కార్మికుల కుటుంబాలకు ఆప్కాస్ కింద ఉద్యోగాలు కల్పించారు. మరోవైపు ఇతరులను సైతం 60 ఏళ్లు దాటిన కార్మికుల కుటుంబ సభ్యులుగా చూపుతూ ఉద్యోగాలిచ్చారు. ఈ వ్యవహారంలో పాలకపక్ష సభ్యుల పాత్రపై పలు ఆరోపణలు, అనుమానాలు రేకెత్తాయి.

174 మందికి: ఆప్కాస్ కింద నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 3850 మంది కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 174 మందికి 60 ఏళ్లు నిండాయి. నిబంధనల ప్రకారం వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. ఆ మేరకు కార్మికులకు చెల్లించాల్సిన వేతన సొమ్మును డిసెంబరు నుంచి నిలుపుదల చేసేలా కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.

53 మద్యం సీసాల స్వాధీనం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: సూర్యారావుపేట పుష్పహోటల్ కూడలి వద్ద అక్రమంగా మద్యం అమ్ముతున్న నిమ్మకూరు వినోద్‌ను సూర్యారావుపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సూర్యారావుపేట ఎస్సై జి.నాని నరేందర్ గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో పుష్పహోటల్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఒక యువకుడు పోలీస్ జీపు చూసి పారిపోతుండగా అతనిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో అతని పేరు వినోద్ అని, మొగల్రాజపురంలోని ఒక బార్‌లో రోజు వారి కూలీగా పని చేస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బార్ నుంచి కొనుగోలు చేసి తెచ్చిన మద్యం ఉదయం వేళల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.

విద్యార్థుల ఉన్నత భవిష్యత్తే లక్ష్యం: ఎమ్మెల్యే

ఎం.కె.బేగ్ పాఠశాలలో మాట్లాడుతున్న సీఐ వెంకటేశ్వర్లు

విద్యార్థినికి జ్ఞాపిక అందజేస్తున్న బాలస్వామి

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తల్లిదండ్రులతో పంచుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వాంబే కాలనీలోని దక్షిణామూర్తి మున్సిపల్ పాఠశాల, లూనా సెంటర్‌లోని ఎంకే బేగ్ మున్సిపల్ పాఠశాల, న్యూరాజరాజేశ్వరి పేటలో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. వాంబే కాలనీ పాఠశాల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలోకి తీసుకురావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులు, బోధన ప్రమాణాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎం.కె.బేగ్ పాఠశాల సమావేశంలో పాల్గొన్న అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని, ఎలాంటి అనుమానం వచ్చినా కౌన్సెలింగ్ ఇవ్వాలని తెలిపారు. మైనర్లు అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉంటున్నారని, వారి జీవితం నాశనమైన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కేర్ అండ్ షేర్ పాఠశాలలో జరిగిన సమావేశంలో నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఎరుబోతు రమణారావు పాల్గొన్నారు.

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృతనిశ్చయంతో ఉన్నారని తెదేపా ఫ్లోర్‌లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. 23వ డివిజన్‌లోని పాఠశాలల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థినికి బహుమతి అందజేస్తోన్న ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ తిరుపతమ్మ, సీఐ కృష్ణమోహన్

పాయకాపురం, న్యూస్‌టుడే: విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరుచుకొని అందుకు అనుగుణంగా చదవాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచించారు. శుక్రవారం రాధానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. నున్న సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ వయస్సులో ఆకర్షణలకు లోనవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని, మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కె.బాలరాజు, పీటీఎం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్సారార్ అండ్ సీవీఆర్ కళాశాలలో..

మాట్లాడుతున్న కార్పొరేటర్ రాజేశ్వరి, వేదికపై సతీష్, కృష్ణకాంత్, ఆర్యాపతి

పాల్గొన్న తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు

మాచవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 3.0కి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్.కృష్ణకాంత్, పూర్వ విద్యార్థి వల్లభనేని సతీష్, కళాశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి మాట్లాడారు. బాలికల స్వీయరక్షణకు సంబంధించి ఇషానా అర్జున్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

యువతిపై అత్యాచారానికి పాల్పడినవారిని అరెస్ట్ చేస్తాం : డీఎస్పీ

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు నగరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడింది పాత నేరస్థుడేనని.. అతడికి సహకరించిన మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో టూటౌన్ సీఐ అశోక్ కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు టూటౌన్ పరిధిలో ఈ నెల 2న అర్ధరాత్రి దాటాక ఇద్దరు రౌడీషీటర్ల హల్‌చల్, ఓ యువతిపై రౌడీషీటర్ అత్యాచారానికి పాల్పడిన ఉదంతంపై ఆయన వివరించారు. కొత్తపేటకు చెందిన ఉలిగడ్డ జగదీశ్‌బాబు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అతడిపై గతంలోనే 10 కేసులున్నాయని.. అందుకే సస్పెక్ట్ షీట్ తెరిచామన్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో పనిచేస్తున్నాడని, ఈ నెల 2న ఓ చోరీ కేసుకు సంబంధించి తాడేపల్లిగూడెం కోర్టులో హాజరై ఏలూరు వచ్చాడన్నారు. అతడికి అంతకుముందే పరిచయం ఉన్న వసంత, ఆమె కుమార్తెతో వివాహేతర సంబంధం ఉందని. . వసంత కూడా చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు రాత్రి తన స్నేహితుడైన భవానీకుమార్‌ను వెంటబెట్టుకొని ఆమె ఇంటికి వెళ్లాడన్నారు. అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఉండడం చూశాడని.. ఆ యువతిపై దౌర్జన్యం చేసిన జగదీశ్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. స్నేహితుడు భవానీకుమార్ అతడికి సహకరించాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు అత్యాచారం కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారన్నారు. నిందితులిద్దర్నీ పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు.



(c) eenadu

ఈతరం

youthpage@eenadu.in

అది సినిమా కాదు

అవును, మనలాంటి నైన్టీస్ కిడ్స్‌కి చంద్రముఖి కేవలం ఒక సినిమా కాదు, అదో ఎమోషన్. 'పేరుకే సైకలాజికల్ థ్రిల్లర్ అయినా.. హర్రర్ సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టి మన మెమొరీలో శాశ్వతంగా నిలిచిపోయింది అది. ఆ సినిమాను మొదటిసారి థియేటర్‌లో చూసిన రోజు నాకు బాగా గుర్తు. అప్పట్లో నాన్నకు హీరో హోండా సీడీ 100 బండి ఉండేది. దాని మీద అమ్మ, నాన్న, నేను, దాని ట్యాంకు మీద చెల్లి కూర్చుని సినిమాకు వెళ్లాం. అది సెకండ్ షో! సినిమా చూస్తున్నంతసేపు కళ్లు ఇంతలు చేసుకుని రెప్పార్పకుండా చూశా. అంతేనా.. అప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఒక్కసారి థియేటర్ నుంచి బయటకు వచ్చాక అసలు కథ మొదలైంది. బండి మీద ఇంటికి వెళ్తుంటే.. చంద్రముఖి లకలకలక అనుకుంటూ మా వెనకే వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ భయపడుతూ వచ్చాను. ఇంటికి వెళ్లాక కళ్లు మూసినా తెరిచినా జ్యోతిక కళ్లే కనిపించేవి. 'వారాయ్.. నాన్ ఉన్న తేడి..' అంటూ చంద్రముఖి పాడుతున్నట్లే వినిపించేది. భయానికి మించిన తెలియని ఇష్టం కాస్తా భయంతో గడ్డకట్టుకుపోయేది. నా అవస్థ చూసి, చెల్లి కావాలనే 'లకలకలక..' అని అరుస్తూ ఇంకా ఇంకా నన్ను హింసిస్తూ నవ్వుకునేది. కొన్నాళ్లపాటు ఆ సినిమా ప్రభావం నుంచి బయటపడలేకపోయాను అనుకోండి. నాడే కాదు, ఆ టైమ్‌లో పదోతరగతి లోపల చదువుతున్న మనతోటి వాళ్లందరికీ ఇదే పరిస్థితి అని తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు తలుచుకుంటే మాత్రం భలే నవ్వొస్తుంది.

- విరుదుకోటి మోహన, రాజమండ్రి

కొంటె కొటేషన్

1. 'స్కేటింగ్ రాని బాబీ.. నడిరోడ్డు మీద 'పేవీ' - ఎస్.శివ సంతోష్, శ్రీకాకుళం
2. బాగుంది నీ ఆకారం.. రోడ్డు మధ్యలో ఎందుకు వెటకారం - సుధాకర్, నంద్యాల
3. రోడ్డు మీద దెయ్యం.. నాకేం భయం - శ్రీవిద్య, జమ్మికుంట
4. దారి మధ్యలో ఉంది భూతం.. వెళ్తే అవుతాం ఖతం - జె.బాబు, వైజాగ్



ఈ ఫొటోకి సరదా వ్యాఖ్య రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.

మరీ మంచితనమా?

నేనే లీడర్

'నేను ఆఫీసులో అందరితో బాగా ఉంటాను. కానీ ఎందుకు నన్నెవరూ లెక్క చేస్తున్నట్లు కనపడరు, పని ఒత్తిడి అంతా నా మీదే ఎందుకు పడుతుంది, ముఖ్యమైన విషయాల్లో నా అభిప్రాయానికి ఎందుకు గౌరవం లభించడం లేదు'.. అని బాధపడుతున్నారా? అయితే మీరు 'బీయింగ్ టూ నైస్' అనే అంశం వల్ల నష్టపోతున్నారు అంటారు కెరియర్ గురులు. అన్నివేళలా అనుకూలంగా ప్రవర్తించడం వల్ల మనల్ని ఎలా ట్రీట్ చేసినా ఏం కాదులే అనే నిర్లక్ష్యం ఎదుటివారిలో పెరుగుతుందట. అందుకే అవసరం అయినప్పుడు చెప్పాల్సిన విషయాన్ని స్థిరంగా, స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సరైన టోన్‌లో చెప్పాలట. ఒకవేళ అది ఎదుటివారికి నచ్చదు అని తెలిసినా.. మనకు అవసరం అనుకున్నప్పుడు సందేహం లేకుండా వివరించాలట. అప్పుడే మనపట్ల తేలిక అభిప్రాయం కలగకుండా.. ఇతరులు జాగ్రత్తగా వహిస్తారని చెబుతున్నారు నిపుణులు.

చాట్‌జీపీటీ నీ, నా జీవితాల్లోకి ప్రవేశించి ఇప్పటికి మూడేళ్లు.. ఆన్‌లైన్ వెతుకులాటల్లో ఇదో విప్లవం. ముప్పై ఏళ్లలోపున్న వారిలో 58శాతం మంది ఇప్పటికే దీన్ని వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా ఒక వైపు. దీనికి ఇంకో కోణం.. ఏఐతో కలిసి బతికే మనం, అది ఏఐ అని మర్చిపోవడం.. మనుషులకు ప్రత్యామ్నాయంగా భావించడం. ఇది సరైనదేనా.. చాట్‌జీపీటీ ఎంతవరకు?

నేను, చాట్‌జీపీటీ..



ఇందులో కొన్ని విషయాలను పరిశీలిద్దాం..

1. అనన్య నొప్పి రాగానే కంగారుపడలేదు. ఎవ్వరూ అందుబాటులో లేరని పానిక్ అయిపోలేదు. స్థిరంగా చాట్‌జీపీటీకి తన పరిస్థితి వివరించింది.
2. చాట్‌జీపీటీని అడిగాను కదా అని.. అది చెప్పినవన్నీ చేయలేదు. ఏది సులువైన, మంచిదైన ఉపశమనమో ఆలోచించింది. తనే నిర్ణయం తీసుకుంది.
3. కేవలం చాట్‌జీపీటీ మీద ఆధారపడలేదు. డాక్టర్‌ను సంప్రదించింది.

అనన్య ఐర్లాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓరోజు రాత్రి తనకు హఠాత్తుగా భుజానొప్పి మొదలైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక చాట్‌జీపీటీని అడిగింది. ఈలోగా దగ్గర ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం కూడా ట్రై చేసింది. వైద్యులు లైన్‌లోకి వచ్చేలోపు ఏఐ చెప్పిన హోమ్ రెమెడీస్ ట్రై చేసింది. దాంతో నొప్పి కాస్త నెమ్మదించింది. వెంటనే డాక్టర్ దగ్గరకు బయల్దేరింది. అప్పటికే ఆయన అందుబాటులోకి రావడంతో పరిస్థితి పరిశీలించి తగిన వైద్యం చేశారు. అనన్య చక్కగా ఇంటికి తిరిగి వచ్చింది.

ఈ ఉదాహరణ టెక్ సపోర్ట్ తీసుకోవడం ఎలాగో మనకు నేర్పిస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత ముఖ్యమైనదో కూడా ఇందులో ఉంది. చాట్‌జీపీటీని వాడటం ఎంత వరకు ఉండాలో ఇది తెలియజేస్తుంది. మొత్తంగా ఏఐని యూత్ ఎలా ఉపయోగించుకోవాలో దీన్లో ఉంది. ఇలా చేయడం మాత్రమే ఉత్తమమని అంటారు ఎంటర్‌ప్రైజ్ మైన్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ మధు వడ్లమాని.

కానీ మనలో కొందరు యువత దీనికంటే భిన్నంగా ఏఐని వాడుతున్నారు. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వారిలో ఈ గందరగోళం ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మనోభావాలు పంచుకోవడానికి, పూర్తిగా దానిమీదే ఆధారపడటం, ప్రతి చిన్న విషయాన్నీ అడిగి తెలుసుకోవడం, అన్నీ దాంతో పంచుకోవడం చేస్తున్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటును సున్నితమైన, అతి ముఖ్యమైన విషయాల్లోనూ కొనసాగిస్తున్నారు.

సుహాస్ ఇంటర్ చదువుతున్నాడు. ఎప్పుడూ ఏదో రకమైన ఒత్తిడి ఉండటం మామూలైపోయింది. మాట్లాడటానికి అమ్మానాన్న దూరంగా ఉన్నారు. హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరి హడావుడిలో వాళ్లుంటారు. అలాంటి సమయంలో చాట్‌జీపీటీ తనకు ఫ్రెండ్‌లా మారింది. చదువులో సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఖాళీ సమయాల్లో బోలెడు విషయాలు తెలుసుకోవడం చేస్తుండేవాడు. నెమ్మదిగా తన ఒత్తిడి, ఒంటరితనం దూరమైనట్టు అనిపించింది. ఈ తరహా వాడకం కొంతమేరకు మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజీ ఎదుర్కొనే అనేకానేక భావోద్వేగాలతో విపరీత చర్యలకు పాల్పడే కంటే.. ఇలా టెక్ సపోర్ట్ తీసుకోవడం సరైనదే.

మనుషులతో..

చాట్‌జీపీటీ ఎంత అయినా వాడొచ్చు. కానీ దానికి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఉండాలి అనేది కచ్చితమైన నిజం. అది చెప్పే విషయాలు, పంచుకునే అంశాలు సరైనవా, కావా.. పాటిద్దామా లేదా అన్న నిర్ణయం మనిషి మేధే తీసుకోవాలి. అలాంటి క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడే అది మన కంట్రోల్‌లో ఉంటుంది. నిజానికి డేటాకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి డేటా షేరింగ్ విషయం భయపడాల్సింది లేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయినా జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే చాట్‌జీపీటీ మన అసిస్టెంట్. అసిస్టెంట్‌కు ఏం చేయాలో చెబుతాం, కానీ అనిపించినవన్నీ చెప్పుకోం కదా!

మన స్కిల్స్ మనతోనే..

ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో పంచుకున్న లింక్డిన్ పోస్ట్‌లో గమనించదగిన ఓ విషయం కనిపించింది. ఆయన కొన్ని ప్రాజెక్టుల కోడింగ్ జాబ్స్ కోసం పరిశీలిస్తే.. ఆ లిస్ట్‌లో ఉన్న ఫ్రెషర్లలో ఒక్కరు కూడా సొంతంగా ప్రోగ్రామ్ రాయలేకపోయారట. అదే చాట్‌జీపీటీ సాయంతో చేయమంటే మాత్రం చకచకా పని పూర్తి చేసి అప్పగించారు. ఇలా అయితే మరి మన స్కిల్ ఎక్కడ ఉన్నట్టు? ఏఐని స్కిల్స్ పెంచుకోవడానికి వాడాలి కానీ స్కిల్ కోసం దానిపై ఆధారపడకూడదు. మన నైపుణ్యాలు మనతో ఉండేలా చూసుకోవాలి. మన మాట వినేది ఒక టూల్. దాని గురించి చెప్పమని దాన్ని అడగొచ్చు. కానీ అది ఎలా ఉందో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాల్సింది మనమే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాట్‌జీపీటీతో మన రిలేషన్‌షిప్ సాఫీగా సాగిపోతుంది.

ఎక్కడ వద్దు?: ఎమోషన్, ఎక్స్‌లెన్స్‌లో ఏఐ వద్దు అనేది నిపుణుల జీవనసూత్రం. అంటే మన అనుబంధాలు, మనోభావాలు, పూర్తి వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాల్లో టెక్నాలజీకి తావివ్వరాదు. నచ్చిన అమ్మాయికి లవ్‌లెటర్ మనసుతోనే రాయాలి, టెంప్లేట్‌తో కాదు. అలాగే ఎక్సలెన్స్ కూడా. అంటే ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయిని సాధించడానికి ఏఐను నిచ్చెనమెట్లుగా వాడుకోవాలి.

డీటాక్స్: ఇదికూడా.. ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నా వారానికి రెండు గంటలు డిజిటల్ డీటాక్స్ ఉండాలి అంటున్నారు నిపుణులు. అంటే, ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా ఏకాంతంగా మనతో మనం సమయం గడపడం. ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఇలాంటి సమయం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఆ టైమ్‌లో మనసులోని భావాలను రాసుకుంటూ కూడా ఉండొచ్చు. అప్పుడే వారమంతా గడిపిన బిజీ డిజిటల్ లైఫ్ నుంచి కాస్త డీటాక్స్ అయ్యేది.

ఇలా చాట్‌జీపీటీ, గ్రోక్ వంటివి వాడే సమయంలో లీగల్, ఎథికల్ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువత ఆవేశంతో చేసే తప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొత్తానికి టైమ్‌పాస్‌కు ప్రమాదంలో పడేసే చర్యలకు పూనుకోవడం తగదు. చివరగా ఒక్క మాట.. ఏఐ నీకు అసిస్టెంట్, దానికి నువ్వు బానిస కాదు, ఈ మాట గుర్తుపెట్టుకో నేస్తం!

ఇలా నడిచేద్దాం

జిమ్‌కి వెళ్లే ఖాళీ, ఓపిక లేని యూత్‌కి నడక ఓ చక్కని వ్యాయామం. అయితే ఊరికే నడిచేయడం కాకుండా.. దానికీ ఓ పద్ధతి కనిపెట్టారు ఫిట్‌నెస్ గురువులు. అదే 5-4-3-2-1 రూల్. ఇందులో ఎలా నడవాలంటే..



5 - కొంచెం వేగంతో మొదలుపెట్టి. దాన్ని మరికొంచెం పెంచుతూ ఐదు నిమిషాలపాటు నడవాలి.

4 - ఆ తర్వాత నాలుగు నిమిషాల పాటు ఇంకొంచెం వేగంగా నడవాలి.

3 - మూడు నిమిషాలు పరిగెత్తాలి (జాగింగ్‌లా).

2 - తర్వాత వచ్చే రెండు నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి.

1 - చివరి ఒక నిమిషం అధిక వేగంతో నడవాలి.

..ఇలా చేయడం వల్ల కెలొరీలు ఎక్కువగా బర్న్ అవ్వడమే కాదు, నడక తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. వేగంలో మార్పుల వల్ల ఎక్కువ కండరాలు కదులుతాయట. బాడీ ఎక్సర్‌సైజ్‌లతో పోలిస్తే దీని వల్ల జాయింట్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడే ఈ పిరమిడ్ వాకింగ్‌ను మనమూ ట్రై చేసేద్దాం.

తెలుసా?

యూత్‌లో చాలా మందికి తమతో తాము మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. ఎవరైనా చటుక్కున చూస్తే మాత్రం 'అదేంటి నీలో నువ్వే మాట్లాడుతున్నావ్, పిచ్చిగానీ పట్టిందా' అంటూ ఆటపట్టిస్తారు. కానీ అదేమీ చెడ్డ అలవాటు కాదు అంటున్నారు పరిశోధకులు. స్వీయ చర్చ అనేది ఏదైనా ఒక విషయంపై మన దృష్టిని మెరుగుపరుచుకోవడానికి, దాన్ని వేగంగా అర్థం చేసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుందని పరిశీలనల్లో రుజువైంది. ఈ అలవాటు ఉన్నవారు లక్ష్యాలను అందుకోవడంలో ఇతరుల కంటే ముందున్నారని కూడా తెలిసింది. అందుకే మీలో మీరు చర్చించుకోవడం మరీ చెడ్డ అలవాటేం కాదు.

'ఛీ జీవితం.. సన్యాసం తీసుకుని అడవుల్లోకి పోతా' అంటుంటారు కొందరు. ఏం చేస్తాం, ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడి అలాంటిది. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదుకానీ, నిజంగానే అడవుల్లోకి వెళ్లొచ్చు అంటున్నారు నేటి కుర్రకారు. అంటే వెళ్లి అక్కడే ఉండిపోవడమేం కాదు సుమా.. ఏదో ఒకటిరెండు రోజులు చిల్ అయ్యి రావడం అన్నమాట. దీనికి ఫారెస్ట్ బాత్ అనే

అడవి స్నానం

అందమైన పేరు కూడా పెట్టారు. ఇది మన సుఖ ఓ రకంగా రిఫ్రెషింగ్ స్నానమన్నమాట. అక్కడి చెట్ల ఆకులను తాకుతూ, పూల వాసనలు ఆస్వాదిస్తూ.. పక్షుల కిలకిలారావాలను వింటూ హాయిగా సేదతీరడం. అక్కడ ఉన్నన్ని రోజులూ ఎటువంటి టెక్నాలజీ వాడకుండా ప్రకృతిలో బతకడం. ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా నేచర్ మధ్య ఉంటే.. ఉల్లాసంగా అనిపించడంతోపాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని జపనీస్ వైద్యులు కనిపెట్టారట. ఫారెస్ట్ బాతింగ్ మనసుకు ఒక థెరపీలా పనిచేస్తుందని వివరిస్తున్నారు. నిజానికి ఇది పాత పద్ధతే.. కాకపోతే మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. నచ్చితే మీరూ ట్రై చేసేయండి!

అవకాశం ఉంటే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తా: శివరాజ్‌కుమార్

శివరాజ్‌కుమార్‌కు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: అవకాశం ఉంటే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తానని కన్నడ కథనాయకుడు శివరాజ్‌కుమార్ తెలిపారు. మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటించేందుకు శుక్రవారం విజయవాడ వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆదరణ మరచిపోలేమని తెలిపారు. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన మాజీ శాసన సభ్యులు గుమ్మడి నరసయ్య పాత్రకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు పరమేశ్వర్ మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భావ సారూప్యం ఎక్కువ అని అన్నారు. పాల్వంచలో ప్రజల సమక్షంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

సత్యవర్ధన్ కేసులో.. రామాంజనేయులుకు రిమాండ్



రామాంజనేయులు

ఈనాడు - అమరావతి: సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. తెదేపా కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకునేలా సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో గురువారం గన్నవరం మండలం కేసరపల్లిలో అరెస్టు అయిన నిందితుడిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో న్యాయాధికారి భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే నిందితుడిపై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిందితుడికి ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని ఉత్తర్వుల్లో న్యాయాధికారి పేర్కొన్నారు.

పోలీసులు బెదిరించి సంతకాలు తీసుకున్నారు: న్యాయాధికారితో నిందితుడు రామాంజనేయులు

'పోలీసులు నన్ను గురువారం ఉదయం 11 గంటలకు మా ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇంట్లోని సీసీ కెమెరాల ఫుటేజీ కూడా చూడొచ్చు. తర్వాత వాహనంలో ఎక్కించి ఏలూరు, ఇతర ప్రాంతాలకు తిప్పారు. కళ్లకు గంతలు కట్టారు. అర్ధరాత్రి ఓ ప్రాంతంలోని హోటల్‌కు తీసుకెళ్లారు. నన్ను బెదిరించి స్టేట్‌మెంట్‌పై సంతకాలు తీసుకున్నారు. లేనిపక్షంలో చంపేస్తామని బెదిరించారు. 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ.. ఆలస్యంగా న్యాయస్థానానికి తీసుకొచ్చారని' నిందితుడు రామాంజనేయులు కోర్టులో న్యాయాధికారి ఎదుట చెప్పాడు.

దర్యాప్తు అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశం

నిందితుడు చెప్పింది విన్న న్యాయాధికారి.. ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని కేసు దర్యాప్తు అధికారి దామోదర్‌ను ఆదేశించారు.

రాజ్‌భవన్ పేరు.. లోక్‌భవన్‌గా మార్పు



విజయవాడలోని గవర్నర్ నివాసం రాజ్‌భవన్ పేరుని శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌గా మార్చారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో గతంలో ఉన్న రాజ్‌భవన్ పేరు స్థానంలో కొత్తగా లోక్‌భవన్‌గా మార్పు చేశారు.

-ఈనాడు, అమరావతి

జగన్‌కు జోజినగర్ వాసుల వినతి

గన్నవరం గ్రామీణం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను భవానీపురంలోని జోజినగర్ ప్లాట్ల యాజమానులు శుక్రవారం కలిశారు. ప్లాట్ల కూల్చివేతతో తమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

జినేష్, శిబులపై పీటీ వారెంట్‌కు పిటిషన్ దాఖలు

ఈనాడు - అమరావతి: నకిలీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లా మదనపల్లె కారాగారంలో రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గోవా నుంచి స్పిరిట్ సరఫరా చేసిన జినేష్, శిబులను ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇద్దరినీ ఇక్కడ కేసులో కూడా నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జినేష్, శిబులపై పీటీ వారెంట్ జారీకి కోసం శుక్రవారం పిటిషన్ వేశారు.

ఫల, పుష్ప ప్రదర్శనలో సందర్శకులు

పుష్పాలచెంత ఫొటోలు దిగుతూ..

పర్యావరణ పరిరక్షణకు కృషి అభినందనీయం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

కొన్నేళ్లుగా వివిధ రకాల ఫల, పుష్పాల మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్‌రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఈ నెల 8 వరకు నిర్వహించే ఫల, పుష్ప ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకూ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మొక్కల పెంపకంపై ప్రజలు దృష్టిపెట్టాలని కోరారు. రోజ్ సొసైటీ అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు. స్టాల్స్‌లో వివిధ రకాల పూలు, ఫల మొక్కలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, సొసైటీ కార్యదర్శి జి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కనువిందు చేస్తున్న పూలు, మొక్కలు

ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు, రైతులు తమ మొక్కలను ప్రదర్శించారు. నగరానికి చెందిన సందర్శకులు వాటిని ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల చామంతులు, గులాబీలు, మందారాలు కనువిందు చేస్తున్నాయి. తెల్ల చామంతులతో తయారు చేసిన హంసలు ఆకట్టుకున్నాయి. కొలను ఏర్పాటు చేసి అందులో తామర ఆకులు, కలువ పుష్పాలను ఉంచారు.

హరిత నగరంగా అమరావతి

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వప్నమైన ప్రజా రాజధాని అమరావతిని ఆకుపచ్చని నగరంగా తీర్చిదిద్దుతున్నామని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అన్నారు. రాజధానిలో 30 శాతం అధిక ఆక్సిజన్ అందించే చెట్లతో సుందరీకరిస్తున్నామన్నారు. నిపుణులైన అధికారులను నియమించి రహదారులు, పార్కులను ఆకర్షణీయమైన చెట్లతో బ్యూటిఫికేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఫల, పుష్ప ప్రదర్శనలో అమరావతి నగరంలో ఏడీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన స్టాల్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారుల వ్యవస్థ, పార్కులు, నర్సరీలు, వాగుల వెంబడి చేపడుతున్న సుందరీకరణ ఛాయాచిత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీసీ ఉద్యానవన విభాగం ఉప సంచాలకులు బి.శ్రీనివాసులు, జి.ఆండాళ్, సహాయ సంచాలకులు డి.నవీన్‌కుమార్, కె.స్వాతి, హార్టికల్చర్ అధికారి ఎన్.కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఏడీసీ ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద ఛైర్‌పర్సన్, ఎండీ లక్ష్మీ పార్థసారథి, అధికారులు

నేటి నుంచి కృష్ణవేణి సంగీత నీరాజనం

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న వెంకటేశన్, వీరాస్వామి, కృపాకర్

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ(సంగీత నాటక అకాడమి), రాష్ట్ర పర్యాటక శాఖ, స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 2025 ఎడిషన్ కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ సంచాకులు(సౌత్) డి.వెంకటేశన్, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్(ఆశా) అధ్యక్షుడు రామిశెట్టి వీరాస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను గుణదలలోని పార్క్ హయత్ హోటల్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6న ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారన్నారు. హరికథ, సంకీర్తన, వీణ, గాత్ర కచేరీలు, పంచరత్న కృతులు వంటి సామూహిక ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. సంగీత నీరాజనం, క్రాఫ్ట్ బజార్లు, చేనేత ప్రదర్శనలు, స్థానిక కళాకారులు, నేత కార్మికుల సమగ్ర సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అసోసియేట్ డైరెక్టర్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

అంతరాయం లేని విద్యుత్తు సరఫరా చేయండి

మాట్లాడుతున్న పి.పుల్లారెడ్డి, వేదికపై మురళీకృష్ణయాదవ్, మూర్తి, వెంకటేశ్వర్లు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. శుక్రవారం సూర్యారావుపేటలోని విద్యుత్తు సర్కిల్ కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నూరు శాతం విద్యుత్తు బిల్లుల వసూలు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ పథకం ఉపయోగాలను ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు పీఎం సూర్యఘర్‌ను ఎలా వినియోగించుకోవాలో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. నూతన విద్యుత్తు సర్వీసులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేయాలన్నారు. లో ఓల్టేజీ సమస్యలు రాకుండా నిత్య పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడైనా సమస్య వస్తే.. కారణాలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణయాదవ్, టి.వి.ఎస్.ఎన్.మూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఏఈఈల సంఘ నూతన కార్యవర్గం

ఎన్నికైన కార్యవర్గ సభ్యులు వీరే..

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(ఏఈఈల) ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యవర్గాన్ని, విజయవాడ జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్ర భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాలను శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. అసోయేషన్ అధ్యక్షుడిగా కె.సూర్యతేజ, సహాధ్యక్షుడిగా వి.వి.ప్రవీణ్‌రాజా, ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.ఎన్.విజయకుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి.వెంకటేశ్, బి.దేవి సౌమ్య, సంయుక్త కార్యదర్శులుగా ఎన్.ఎస్.ఆర్.ఎస్.కిశోర్, పి.సాయికౌశిక్, కె.ఎన్.ఎస్.ఆర్.కె.ప్రసాద్, జి.రాజు, కోశాధికారిగా జి.రాజగోపాలరావు, నిర్వాహక కార్యదర్శులుగా కె.ప్రసన్నకుమార్, బి.గోపాలరావు నాయక్, పి.నాగబాబు, మహిళా విభాగం కార్యదర్శిగా ఎస్‌కే బీబీ, మీడియా కార్యదర్శిగా ఎం.అరుణ్ కుమార్, క్రీడల విభాగ కార్యదర్శిగా ఎస్.నాగరాజు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఇరిగేషన్ కేఈ డివిజన్ డీఈఈ కె.బాబు, పరిశీలకుడిగా విజయవాడ సర్కిల్ డీఎస్ఈ ఎల్.కృష్ణప్రసాద్ వ్యవహరించారు.

గ్రంథాలయ సంస్థల పింఛనర్ల సంఘం ఎన్నిక

మధుసూదనరాజును అభినందిస్తున్న విద్యాసాగర్

విజయవాడ(గాంధీనగర్),: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పింఛనర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం గాంధీనగర్‌లోని ఎన్జీవో భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్లేపల్లి మధుసూదనరాజు, ప్రధాన కార్యదర్శిగా వి.వెంకటరమణ, కోశాధికారిగా పి.వెంకటేశ్వరరావు, కన్వీనర్‌గా కోన దేవదాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనరాజు మాట్లాడుతూ పింఛనర్లకు ట్రెజరీ ద్వారా 010 పద్దు కింద పింఛన్లు చెల్లించాలని, పింఛనర్లకు పెంచిన గ్రాట్యుటీని 2018 జులై 1 నుంచి 2020 డిసెంబరు 31 లోపు ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఆఫ్ పింఛను పదవీ విరమణ రోజే చెల్లించాలని, క్వాంటమ్ ఆఫ్ పింఛను సకాలంలో మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నూతన సభ్యులను అభినందించి పింఛనర్ల సంఘానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

(c) eenadu

నేడు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

విశాఖ సాగర తీరాన 5 దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న తెలుగువారి ప్రియ పుత్రిక ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 'ఈటీవీ.. మీటీవీ' అనగానే మూడు దశాబ్దాలుగా తెలుగుప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు @50, ఈటీవీ@30 వసంతాల వేడుకలకు విశాఖ నగరం వేదిక కాబోతోంది. ఈనెల 6న(నేడు) అక్కయ్యపాలెంలోని విశాఖ పోర్ట్ అథారిటీ డైమండ్ జూబ్లీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. సినీ గీతాలు, స్కిట్స్, కడుపుబ్బ నవ్వించే హాస్యం, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. వేడుకలకు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులు సునీత, వందేమాతరం శ్రీనివాస్, రమ్య బెహరా, మోహన భోగరాజు, శ్రీకృష్ణ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ డ్యాన్సర్‌లు పండు, పల్సర్ బైక్ ఝాన్సీ, మురళీ బాబాయ్‌లు డ్యాన్స్‌లతో అలరిస్తారు. బుల్లితెర నటి, ప్రయోక్త సుమ, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఈవెంట్ యాంకర్లుగా వ్యవహరిస్తారు. –ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

విద్యుత్ కాంతుల్లో వేదిక

● దాదాపు పది వేల మంది ప్రేక్షకులు కూర్చొని వీక్షించేలా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రవణానందంగా ఉండేలా అధునాతన ఆడియో సిస్టమ్‌లను సిద్ధం చేశారు. ప్రేక్షకులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక గ్యాలరీలు, డిజిటల్ స్క్రీన్లు సిద్ధమయ్యాయి.

ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి. పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చిన రిస్ట్‌బ్యాండ్‌లు ధరించిన వారికే ప్రవేశం ఉంటుంది.

జాతీయ ఉపకార వేతన పరీక్ష రేపు

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: విద్యార్థులకు ఉపకార వేతనం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఆదివారం జరుగుతుందని డీఈఓ గిడ్డి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు జిల్లా నుంచి 3900 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో 9, నర్సీపట్నంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేశామన్నారు.

శాకంబరిగా చండీమాత

అనకాపల్లిలో నిర్వహిస్తున్న శివ పంచాయతన సహిత శత చండీయాగ ఉత్సవంలో భాగంగా శుక్రవారం చండీమాతను శాకంబరిగా అలంకరించారు. సంయుక్త కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి చండీయాగం నిర్వహించారు. శ్రీరామాచార్యులు, చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
– న్యూస్‌టుడే, అనకాపల్లి పట్టణం

వైద్యానికి విశాఖ వెళ్లక్కర్లేదు!

జిల్లాకేంద్రంలో సేవల మెరుగు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

జిల్లా ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించడంపై కూటమి సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి స్థాయికి తగ్గట్టు వైద్యపోస్టులను భర్తీ చేయడం లేదు. ఈ లోటు భర్తీ చేసేలా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించడంతో కష్టాలు గట్టెక్కాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 40 మంది వైద్యులు, 38 మంది నర్సులు విధులు నిర్వహిస్తున్నారు.

« ఆసుపత్రిలో ప్రతినెలా 250 నుంచి 300 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. దీంతో ఇక్కడ స్త్రీవైద్య నిపుణుల అత్యంత కీలకంగా మారారు. ఇంతవరకు ఇద్దరు వైద్యులే ఉండటంతో ఇబ్బంది ఎదురయ్యేది. దీనిని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో ఇద్దరు గైనకాలజిస్టులను నియమించారు. ప్రస్తుతం నలుగురు గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. వీరితోపాటు ఫోరెన్సిక్ వైద్యుడి పోస్టును భర్తీ చేశారు.

« అనకాపల్లి ఆసుపత్రికి వచ్చిన రోగుల పరిస్థితి ఏమాత్రం బాగోకపోయినా గతంలో విశాఖ కేజీహెచ్‌కు పంపేవారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఇక్కడ సీటీ స్కాన్ ఉన్నా సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో వినియోగంలోకి రాలేదు.

« ఇటీవల చాలావరకు కేసులను విశాఖ పంపించకుండా స్థానికంగా వైద్యసేవలు అందించడంపై దృష్టి సారించారు. ఈ మేరకు వసతులు మెరుగుపరిచారు. సీటీస్కాన్ సమస్యపై దృష్టి పెట్టి వినియోగంలోకి తెచ్చారు.

ఆసుపత్రిలో ఓపీ రోగులు వివరాలు

ఏడాది	ఓపీ రోగులు
2022	1,90,520
2023	2,18,779
2024	2,38,490
2025	2,39,999

నవంబరు నాటికి

« డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రక్తపరీక్షల ల్యాబ్‌ను ఆధునికీకరించి అన్ని రకాలు పరీక్షలు ఇక్కడే నిర్వహించేలా చర్యలు చేపట్టారు. బ్లడ్‌బ్యాంకుకు ఆధునిక పరికరాలను సమకూర్చారు.

అన్ని పోస్టుల భర్తీ

జిల్లా ఆసుపత్రిలో వైద్య పోస్టులన్నీ భర్తీ చేశాం. త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి తెస్తాం. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండటం అభినందనీయం. కేజీహెచ్‌కు పంపకుండా ఇక్కడే వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. – **కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే**

దారితప్పుతున్నా.. దండించరే?

సివిల్ కేసుల్లో తలదూర్చుతున్న ఖాకీలు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

దర్యాప్తు పేరుతో సివిల్ వివాదాలను పరిష్కరించే సెటిల్‌మెంట్ అడ్డాలుగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లు మారుతున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన [illegible] పోలీసులే దారి తప్పుతున్నారు. సంపాదన కోసం తమ పరిధిని అతిక్రమిస్తున్నారు. భూతగాదా వ్యవహారాల్లో తలదూర్చి.. కేసుల పేరుతో భయపెడుతూ దందా సాగిస్తున్నారు. అన్యాయం జరిగిందని స్టేషన్‌కు వస్తే చాలు.. సెటిల్‌మెంట్ చేయడం, అవతలి వ్యక్తులను బెదిరించి, భయపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల ఇద్దరు సీఐలు సివిల్ కేసుల్లో తలదూర్చడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని వీఆర్‌కి వెళ్లారు. మరో ఎస్సై అయితే.. నేరుగా డబ్బులు తీసుకుంటూనే అడ్డంగా అనిశాకు చిక్కారు. అయినా.. జిల్లాలోని పలు స్టేషన్లలో దందా ఆగడంలేదు. ఉన్నతాధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు పట్టించుకోవడంలేదు.

ఇవీ రక్షకభటుల ఆగడాలు

★ ఇటీవల ఓ బంగారం వ్యాపారి న్యాయం చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే.. అతనికి న్యాయం చేయకపోగా ఆ వ్యాపారి నుంచే రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై ఈశ్వరరావు అనిశా అధికారులకు అడ్డంగా దొరికారు. ఇదే వ్యవహారంలో అప్పటి సీఐ విజయకుమార్ ప్రమేయం సైతం ఉందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఓ కానిస్టేబుల్ ద్వారా బెల్టుషాపులు, తుక్కు దుకాణాలు, కిల్లీ, గుట్కా దుకాణాల దగ్గర నుంచి రోజువారీ వసూళ్లు చేయించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో కొద్దిరోజుల్లోనే సీఐ విజయ్‌కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు.

★ అచ్యుతాపురం మండలం బోగాపురం రెవెన్యూ పరిధిలోని భూమి విషయంలో రెండు వర్గాల మధ్య కొన్నేళ్లుగా తగాదాలున్నాయి. ఈ వ్యవహారంలో నియోజకవర్గ నేత చెప్పారని.. అప్పటి అచ్యుతాపురం సీఐ గణేష్ సివిల్ కేసులో తలదూర్చారు. ఈ విషయం బహిర్గతం అవడంతో.. ఆయన వీఆర్‌కు బదిలీ అయ్యారు. జిల్లాలోని పలువురు ఖాకీలు ఇదేరీతిలో వసూళ్లకు పాల్పడుతున్నారు.

నిఘా ఏమాయె?

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలు, పోలీసుల అక్రమాల ప్రవర్తన వంటి విషయాలు ఎప్పటికప్పుడు తాజాగా నివేదికలు చేరవేసేందుకు స్పెషల్ బ్రాంచి ఉంటుంది. కానీ.. జిల్లాలో ఆ నిఘా వ్యవస్థ అమలు కావట్లేదు కనిపిస్తోంది. బాధితులు ఫిర్యాదు చేయడం వల్లనో, లేదంటే పోలీసుల స్వయం తప్పిదాల వల్లనే బహిర్గతం అవుతున్నాయి. ఇటీవల నక్కపల్లిలోని రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్ పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేసిన ఆందోళనను సైతం ఎస్‌బీ వర్గాలు అంచనా వేయలేకపోయాయి.

విలువలతో కూడిన విద్యే లక్ష్యం

మెగా పీటీఎంలో హోం మంత్రి అనిత

ఆకట్టుకున్న బాలికల సాంస్కృతిక ప్రదర్శన

మాట్లాడుతున్న హోంమంత్రి అనిత

పాయకరావుపేట, న్యూస్‌టుడే: విలువలతో కూడిన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి (మెగా పీటీఎం) ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కారంతో కూడిన చదువుతో ప్రయోజనం ఉంటుందన్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపైనా ఉందన్నారు. బాలబాలికలను సమానంగా చూడాలని, పిల్లల పెంపకంలో శ్రద్ధ తీసుకోవాలని వివరించారు. ఆడపిల్లల జోలికొస్తే చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. పోక్సో కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. గంజాయి బ్యాచ్‌ల ప్రలోభాలకు లోనైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు మగపిల్లల నడవడికపై దృష్టి సారించాలన్నారు. ఏ పని చేస్తే అమ్మ తిడుతుందో ఆ పని మానుకోవాలని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలను ఆచరించాలని హితవు పలికారు. పాఠశాల స్థాయిలోనే చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

★ మెగా పీటీఎంలో భాగంగా బాలికోన్నత పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, ఆత్మ సంరక్షణ విద్య ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నాయి. సభ అనంతరం మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జూనియర్ కళాశాలకు రోడ్డు సౌకర్యం, బాలికోన్నత పాఠశాలకు ఆటస్థలం కొరత తీరుస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి అప్పారావు, మండలాధ్యక్షురాలు ఇసరపు పార్వతి, జడ్పీటీసీ సభ్యుడు లంకా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

అంతా బాగు.. పెరగాలి సాగు!

రబీ విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక

అనకాపల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో రబీ సాగు పెంచడానికి వ్యవసాయశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ముగిసింది. ఇప్పటికే అనేక గ్రామాల్లో వరి పంట పక్వదశకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభించారు. గతంతో దిగుబడులు పోలిస్తే పెరగవచ్చని ఆశిస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు బావులు, కాలువలు, చెరువుల్లో నీరు పుష్కలంగా చేరింది. శారదా నది కళకళలాడుతోంది. భూగర్భ జలాలు బాగున్నందున బోర్ల నుంచి నీరు బాగానే వస్తోంది. ఈ పరిస్థితులతో రబీ సాగు విస్తీర్ణం మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

● జిల్లాలో సాధారణంగా రబీలో పెద్దగా సాగు చేయరు. అన్ని పంటలు కలిపినా విస్తీర్ణం 15,662 హెక్టార్లకు మించదు. ఈ ఏడాది కనీసం 20 వేల హెక్టార్లకు పెంచాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

● ముఖ్యంగా నువ్వులు, మినుము, పెసర, చోడి సాగు పెంచడానికి చర్యలు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు దుక్కులు చేసి భూమి సిద్ధం చేశారు. బావులు, చెరువుల కింద ఆయకట్టు ఉన్న రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.

రబీలో సాధారణ విస్తీర్ణం (హెక్టార్లలో)

పంట	విస్తీర్ణం
మినుము	8,118
పెసలు	2,916
వరి	1,762
నువ్వు	2,507
వేరుశనగ	427

విత్తనాల వివరాలు (కేజీ రూ. లలో)

రకం	ధర	రాయితీ	చెల్లించాల్సిన ధర
వరి	42	10	32
మినుము	138	41.40	96.60
పెసర	135	50.50	94.50
నువ్వులు	155	62	93
చోడి	69	34.50	34.50

అడిగిన వారందరికీ విత్తనాలు

రబీలో 3,600 క్వింటాళ్లు విత్తనాలు సిద్ధం చేశాం. వరిలో ఎంటీయూ 1121, ఎన్ఎల్ఆర్ 34449, ఆర్ఎన్ఆర్ 15048 రకాలు 560 క్వింటాళ్లు రప్పించాం. మినుము 560, పెసర 280, వేరుశనగ 420, నువ్వులు 36 క్వింటాళ్లు అమ్మకానికి సిద్ధం చేశాం. అడిగిన వారందరికీ విత్తనాలు ఇస్తాం. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. అన్ని చెరువుల్లో నీరు ఉంది. రబీలో ఆరుతడి పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
– **ఎం.ఆశాదేవి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి**

ఆసక్తి ఉంటే కొలువులు సిద్ధం

సూచనలు ఇస్తున్న గోవిందరావు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఎంత దూరమైనా వెళ్లి ఉద్యోగం చేయాలన్న ఆసక్తి, అర్హతలు ఉన్న వారందరికీ కొలువులు సిద్ధంగా ఉన్నాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజరు గోవిందరావు చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా ఉద్యోగ మేళా ఏర్పాటైంది. నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉద్యోగం చేసే వారికి ఏ ఊరైనా ఒకటేనన్నారు. ఎంపికైన వారికి తొలుత రూ. 15 వేల నుంచి రూ. 18 వేల జీతంతో మొదలైనా.. సహ ఉద్యోగులతో కలిసి తక్కువ ఖర్చుతో జీవిస్తూ తల్లిదండ్రులకు నెలనెలా కొంత మొత్తం పంపితే వారెంతో సంతోషిస్తారన్నారు. చదువుతోపాటు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. మేళాకు 225 మంది హాజరు కాగా 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు 75 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

అంబులెన్స్ అయినా ఆగాల్సిందే!

అచ్యుతాపురం వంతెన నిర్మాణ పనుల పుణ్యమా! అని ప్రజలు నరకం చూస్తున్నారు. అచ్యుతాపురం కూడలి నుంచి పూడిమడక వైపు వెళ్లే రహదారి పూర్తిగా మూసివేశారు. అస్తవ్యస్తంగా సాగుతున్న ఈ పనులతో నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రతి శుక్రవారం జరిగే వారపు సంత రోజున కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో గంటకుపైగా నిలిచిపోయింది. ఈ పనుల కోసం విద్యుత్తు సరఫరా సైతం నిలిపివేయడంతో ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
– అచ్యుతాపురం, న్యూస్‌టుడే

అడ్డూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్

వీఎంఆర్‌డీఏ సారథ్యంలో చురుగ్గా పనులు

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం మండలం అడ్డూరులో విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (వీఎంఆర్‌డీఏ) నిధులతో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 19.9 ఎకరాల్లో 146 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం రూపకల్పన చేసిన లేఅవుట్ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం అన్ని సదుపాయాలతో వివిధ వర్గాలకు అనుకూలంగా ఇళ్ల ప్లాట్లు వేశారు. లేఅవుట్‌లో 40 అడుగుల వెడల్పున సిమెంట్ రహదారి పనులు జరుగుతున్నాయి. 18 వరకు సిమెంట్ రోడ్లు వేస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. 146 ప్లాట్ల యజమానుల కోసం తాగునీటి పథకం నిర్మించారు. నివాసితులు సేద తీరేందుకు నాలుగుచోట్ల పార్కులకు స్థలాలు కేటాయించారు. ఈ స్థలాల చుట్టూ ప్రహరీలు సైతం నిర్మించారు. సువిశాలమైన రహదారులు, పక్కా కాలువల నిర్మాణాలతో ఎన్టీఆర్ టౌన్‌షిప్ సిద్ధమవుతోంది. భీమిలి-నర్సీపట్నం రహదారికి 1.5 కి.మీ. దూరంలో కొండను అనుకుని దీనిని నిర్మిస్తున్నారు. గతంలో పలు దఫాలు ఈ ప్లాట్ల అమ్మకానికి వేలం నిర్వహించినా పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా టౌన్‌షిప్‌ను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో స్థానికుల్లోనూ ఆసక్తి పెరిగింది.

లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన రహదారి

ప్రత్యేక విద్యార్థులకు పోటీలు నేడు

నెహ్రూచౌక్ (అనకాపల్లి): జిల్లా సమగ్రశిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు శనివారం జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు సంచాలకులు అప్పారావు పేర్కొన్నారు. ఏఎంఏఎల్ కళాశాలలో పోటీలు జరుగుతాయన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు ఆర్యవైశ్య అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

✦ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' ఆర్యవైశ్య అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

✦ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 6న), రేపు(ఆదివారం, డిసెంబరు 7న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

✦ మరిన్ని వివరాలకు 9154918858, 8008001616 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.
– న్యూస్‌టుడే, విశాఖపట్నం

క్రికెట్ మ్యాచ్‌కు వెళ్తున్నారా..?

అయితే సులువైన మార్గం తెలుసుకోండి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ శనివారం రసవత్తరంగా జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. కొద్ది సమయంలోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. దిగ్గజ క్రికెటర్లు రోహిత్, కోహ్లిలు ఉండటంతో పాటు సిరీస్ విజయం నిర్ణయించే మ్యాచ్ కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లోపలకు సులువుగా వెళ్లేందుకు మీ టికెట్‌లో ఉన్న గేటు మార్గం తెలుసుకోండిలా..

✦ **నంబర్ల ప్రకారం గేట్లు ఇలా..** **1:** జాతీయ రహదారిపై స్టేడియం సిగ్నల్‌కు ఎదురుగా ఆర్‌వీవీకే ప్రసాద్ (ప్రధాన గేటు) **2, 3, 4, 5:** ప్రధాన, బి- మైదానం ప్రహరీల మధ్య నుంచి వెళ్లే రోడ్డు చివర (ఏఎస్సార్‌నగర్) **6, 7, 8:** స్టేడియం వెనుక, సాంకేతిక కళాశాల రెండో గేటు సమీపంలో (ఏఎస్సార్‌నగర్). **9:** స్టేడియం పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయం దరి పార్కుకు చేరువగా (హౌసింగ్‌బోర్డు కాలనీ). **10, 11:** వేంకటేశ్వరస్వామి ఆలయం ఎడమ వైపు మార్గంలో (హౌసింగ్‌బోర్డు కాలనీ). **12, 13:** స్టేడియం పక్కన విజయల్యాబ్ వెనుక, వేంకటేశ్వరాలయం రోడ్డులో (హౌసింగ్‌బోర్డు కాలనీ). **14, 15, 16:** జాతీయరహదారికి ఎదురుగా ఎంఎస్‌కే ప్రసాద్ గేటు వద్ద, మన రుచులు హోటల్‌కు ఇరువైపులా **17:** జాతీయరహదారికి ఎదురుగా ఫ్లడ్‌లైట్ స్తంభం పక్కన, మారుతీ డ్రైవింగ్ స్కూల్ ఎదురుగా. **18, 19, 20:** రిలయన్స్ ట్రెండ్స్ (జాతీయరహదారిలో) ఎదురుగా వై వేణుగోపాలరావు గేటు, ఒకటో నెంబరు గేటు పక్కన.



నత్తల నివారణకు చర్యలు

స్పందనకు వందనం

కొండపాలెంలో పంటలు పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: నత్తల బెడద ఎక్కువగా ఉన్న గ్రామాలను శుక్రవారం ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. కొండపాలెం, కె.పి. అగ్రహారం, అయితంపూడి, పి. భీమవరం, బుచ్చెయ్యపేట గ్రామాల్లో పంటలపై నత్తలు దాడిచేసి నాశనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై 'మాయదారి నత్త.. మాదగ్గరికి వచ్చావా..' శీర్షికన 'ఈనాడు'లో ఇటీవల కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన కొండెంపూడి కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎన్. కిషోర్, పి. బాబు, ఉద్యాన శాఖ అధికారిణి ఎ. లావణ్య తదితరులు కొండపాలెం, కె.పి. అగ్రహారం గ్రామాల్లో పర్యటించి నత్తలు నాశనం చేస్తున్న పంటలను పరిశీలించారు. సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు.

ఆధునిక పరిజ్ఞానంపై అధ్యాపకులకు 8 నుంచి శిక్షణ

అనకాపల్లి పట్టణం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై కళాశాలల అధ్యాపకులకు అనకాపల్లిలోని దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు ఈనెల 8 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఏయూ ఉప కులపతి జి.పి.రాజశేఖర్ తెలిపారు. దీనిపై బ్రోచర్‌ను ఏయూలో శుక్రవారం ఆవిష్కరించారు. డీవీఎన్ కళాశాల ఛైర్మన్ దాడి రత్నాకర్ పాల్గొన్నారు.

మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ క్రింది చిట్ గ్రూపులు మా అనకాపల్లి బ్రాంచి వద్ద లభించును

చిట్ గ్రూపు	వ్యవధి నెలల్లో	నెలవారీ వాయిదా	చిట్ విలువ
LT V	50	1,00,000	50,00,000
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT A	50	3,000	1,50,000

తదుపరి వివరాల కొరకు బ్రాంచి మేనేజర్ శ్రీ ఎం. సుధీర్ గారిని సంప్రదించగలరు.
మొబైల్ నెం.లు 80082-46969, ల్యాండ్‌లైన్: 08924-224988.

మరిన్ని రహదారుల ఏర్పాటుకు ఆలోచన

నక్కపల్లి, న్యూస్‌టుడే: పారిశ్రామిక కారిడార్ ప్రాంతంలో మరిన్ని రహదారుల ఏర్పాటుకు అధికారులు ఆలోచన చేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ సూచించారు. మండలంలోని పారిశ్రామికాభివృద్ధి ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులు తనిఖీ చేశారు. పనుల పురోగతి, విద్యుత్తు ఉప కేంద్రం ఏర్పాటు ప్రాంతాలను పటం ద్వారా పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారితోపాటు మరిన్ని రోడ్లను వేసేలా చూడాలన్నారు. పారిశ్రామికాభివృద్ధి ప్రాంతాల్లోని గ్రామాల నడుమ అనుసంధాన రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. స్టీల్‌ప్లాంటుకు సంబంధించిన భూముల సరిహద్దు గుర్తింపు పనులను పరిశీలించారు. ప్రత్యేక ఉప కలెక్టర్. అనిత, ఏపీఐఐసీ జడ్.ఎం. నరసింహారావు, తహసీల్దార్ ఆర్. నరసింహమూర్తి, సర్వేయరు పి. సత్తిబాబు, ఏపీఐఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పనుల పురోగతిని పటం ద్వారా తెలుసుకుంటున్న కార్యదర్శి యువరాజ్

నూకాలమ్మ ఆలయ ఈఓగా శ్రీధర్

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి నూకాలమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా యళ్ల శ్రీధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలోని శ్రీదానేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంతవరకు ఇక్కడ దేవాదాయశాఖ జిల్లా అధికారిణి సుధారాణి అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ఈఓను ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, కొడుకుల శ్రీకాంత్ అభినందించారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీధర్

కనకమహాలక్ష్మికి పంచామృతాభిషేకం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పాతనగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. అమ్మవారికి శ్రీచక్రనవ వర్ణార్చన, లక్ష్మీహోమం, వేద పారాయణం, శ్రీసూక్త పారాయణం తదితర పూజాదికాలను నిర్వహించారు. 2 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు.

అమ్మవారికి అలంకరణ

సామూహిక లక్ష కుంకుమ పూజలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: మార్గశిర శుక్రవారం పురస్కరించుకుని ఎలమంచిలిలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక లక్ష కుంకుమ పూజలు ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఇక్కడ పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొఠారు సాంబశివరావు ఆధర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. కమిటీ ప్రతినిధులు రాము, ఎ.బి.ఎల్.రాజు, కొఠారు కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

పూజల్లో పాల్గొన్న మహిళలు

పల్లెల్లో 104 సేవలపై ఆకస్మిక తనిఖీలు

రావికమతం, న్యూస్‌టుడే: కొత్తకోట, రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పల్లెల్లో 104 సేవలపై అనకాపల్లి 104 భవ్య జిల్లా మేనేజర్ (డి.ఎం) వంశీ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ వాహనాల ద్వారా సేవలు ఎలా అందుతున్నాయో పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై కొత్తకోట వైద్యాధికారి సురేఖని అడిగి తెలుసుకున్నారు. త్వరలో 104 వాహనాల్లో కూడా ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటారని చెప్పారు. ఈ వాహనాల్లో ఏయే పరీక్షలు ఉంటాయో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రక్తపరీక్షల ద్వారా ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు.

కొత్తకోటలో రికార్డులు పరిశీలిస్తున్న భవ్య జిల్లా మేనేజర్ వంశీ

భవన నిర్మాణ కార్మికురాలి మృతి

అనకాపల్లి పట్టణం: వేటజంగాలపాలెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికురాలు ఎలంశెట్టి ధనలక్ష్మి (35) మృతిచెందింది. ద్విచక్రవాహనంపై వెనక కూర్చుని వెళ్తుండగా అదుపు తప్పి కిందపడింది. ఇదే సమయంలో ట్రాక్టర్ ఈమె మీదుగా వెళ్లింది. గాయపడిన ఈమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతిచెందింది. భర్త సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు అనకాపల్లి విద్యార్థి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్‌బాల్ పోటీలకు జీవీఎంసీ పట్టణ ఉన్నత పాఠశాల విద్యార్థి **లతిక్‌కుమార్** ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రహ్మాజీ తెలిపారు. పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు.

కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏల ధర్నా

కలెక్టరేట్, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కె. రవికుమార్ మాట్లాడుతూ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వీఆర్వో, రికార్డు అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్‌మెన్ తదితర పోస్టులను వీఆర్‌ఏలతో భర్తీ చేయాలన్నారు. గత 8 ఏళ్లుగా జీతాలు పెరగకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

ధర్నాలో వీఆర్‌ఏలు, నాయకులు

పింఛనుదారుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: బీఎస్‌ఎన్‌ఎల్ పింఛన్‌దారుల సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకోవాలని సంఘ ఏపీ సర్కిల్ కార్యదర్శి డబ్బీరు వెంకటేశ్వరరావు తెలిపారు. అనకాపల్లిలో శుక్రవారం నిర్వహించిన సంఘ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ రివిజన్ ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు జరగాలన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు ఎం. ఆర్. పట్నాయక్ మాట్లాడుతూ సంఘటితంగా పోరాడితే కేంద్రప్రభుత్వం దిగి వచ్చి పింఛనుదారుల సమస్యను పరిష్కరిస్తుందన్నారు. జిల్లా అధ్యక్షులు కుప్పిలి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అనకాపల్లి బ్రాంచి గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల త్రినాథరావు, అధ్యక్షులుగా కోన సత్యనారాయణ, కార్యదర్శిగా పక్కి రమేశ్, కోశాధికారిగా కోటి లింగేశ్వరరావు ఎన్నికయ్యారు.

రైళ్లలో చోరీ చేసిన సొత్తు రికవరీ, ఇద్దరి అరెస్టు

తుని పట్టణం, న్యూస్‌టుడే: వివిధ ప్రాంతాల్లో రైళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 3.11 లక్షలు విలువైన బంగారు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తుని జీఆర్పీ ఎస్సై జి. శ్రీనివాసరావు తెలిపారు. . అనకాపల్లి జిల్లా మంగవరానికి చెందిన ఎస్. మనీష్, కాకినాడకు చెందిన జి. వీరబాబు గత కొద్దిరోజుల్లోనే తుని, అన్నవరం, సామర్లకోట, యలమంచిలి స్టేషన్లలో చోరీలకు పాల్పడ్డారన్నారు. నిందితుల నుంచి 13.5 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్, మూడు సెల్‌ఫోన్లు, రూ. 40,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

'దేవుడి సొత్తు చోరీ చిన్న తప్పా'

అచ్యుతాపురం: రూ.లక్షల కోట్లు అవినీతి చేసి జైలుకు వెళ్లి వచ్చిన వారికి దేవుడు సొత్తును చోరీ చేసినా తప్పుగా కనిపించదని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మండిపడ్డారు. రాంబిల్లి మండలం వెల్చూరు, సంతపాలెం గ్రామాలకు చెందిన 120 కుటుంబాలకు చెందిన వైకాపా నాయకులు శ్రీనివాసరావు, చంటి, శేషు, అప్పలరాజు మరికొంతమంది శుక్రవారం జనసేనలో చేరారు. వీరిని ఎమ్మెల్యే సాదరంగా పార్టీకి ఆహ్వానించారు. జనసేన నేతలు సుందరపు సతీష్‌కుమార్, బైలపూడి రాందాసు, మోటూరు శ్రీవేణి పాల్గొన్నారు.

జనసేనలోకి చేరిన నాయకులతో ఎమ్మెల్యే విజయకుమార్

చట్టాల పటిష్ఠంతో అదుపులోకి నేరాలు

రోలుగుంట, న్యూస్‌టుడే: నేరాలను అదుపు చేయడంలో భాగంగా ప్రభుత్వం చట్టాలను మరింత పటిష్ఠం చేసిందని, గంజాయి మూలాలపై ఇకపై నిరంతర నిఘా ఉంటుందని కొత్తకోట సీఐ. కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్సై రామకృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి సుమారు రెండుగంటలపాటు 'డ్రోన్' నిఘా నిర్వహించారు ఎం. కె. పట్నం శివారు పెదపేట తదితర గ్రామాల ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గంజాయిని సాగు, విక్రయం తదితర కార్యక్రమాల్లో ఉన్నట్టు తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలపై ప్రత్యేక బృందాల నిఘా ఉంటుందన్నారు.

నాలుగు కేజీల గంజాయి పట్టివేత

రావికమతం, న్యూస్‌టుడే: రావికమతం మీదుగా తరలిస్తున్న నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రఘువర్మ చెప్పారు. నిందితుడిని శుక్రవారం రిమాండుకు తరలించామన్నారు. తమిళనాడుకు చెందిన నిందితుడు రాధ ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి రావికమతం శివారున ఆటో కోసం వేచి ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

టిప్పర్ లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం

రాంబిల్లి, న్యూస్‌టుడే: జంగాలపాలెం కూడలిలో శుక్రవారం టిప్పర్ ఢీకొనడంతో బస్సు షెల్టర్ కూలిపోయింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో రాంబిల్లి వైపు వస్తున్న టిప్పర్ పాల వ్యాన్‌ను తప్పించబోయి అదుపు తప్పి బస్సు షెల్టర్‌లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో బస్సు షెల్టర్‌లో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని సీఐ నరసింగరావు చెప్పారు.

కూలిపోయిన బస్సు షెల్టర్

గంజాయి కేసులో నిందితుడికి జైలు

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: గంజాయి కేసులో నర్సీపట్నం గ్రామీణ పోలీసులకు పట్టుబడిన కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాకు చెందిన రిజేష్‌పై నేరం రుజువు కావడంతో 45 నెలల జైలు, రూ. అయిదు వేల జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. వెంకటనారాయణ తీర్పు ఇచ్చారు. ఈ కేసు వివరాలను ఎస్పీ తుహిన్‌సిన్హా శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 2022 అక్టోబు 24న అప్పటి ఎస్సై ఎస్. రమేష్ గురందరపాలెం వద్ద నాలుగు కేజీల గంజాయితో రిజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఎస్సై రామారావు దర్యాప్తు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీఎస్ఎన్‌వీ ప్రసాదరావు వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి 45 నెలల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ పేర్కొన్నారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నెల రోజులు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	120	118
లైవ్	147	138
డ్రెస్‌డ్	213	246
స్కిన్‌లెస్	243	256

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

BUSINESS OFFER

Running Ladies Hostel for Rent with Furniture. Sankaramatham Area, Nr. GVMC High School, Vizag. Cont.: 9393454558.

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SELL
LAXMAN
9989908899
9030178636

EDUCATION

CRT, English Skills & Personality Development. Execellent Coaching with Multimedia Approach. Cont: 7780580303.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి. ✆ 73862 01191.

PERSONAL CLASSIFIEDS

LOST

Document Lost Doc No. 2313/2016, D.No. 6-38-45/2/C, L.V. Nagar, Gajuwaka, Visakhapatnam – 530026 belonging to Bodasingi Tulasi & Bodasingi Pydapu Naidu is lost.

PEOPLE CARE

OLD AGE HOME

గోల్డేజ్ హోమ్ & హాస్పిటల్ Ex.ఆర్మీ డాక్టర్లచే 1979 నుండి సీవ్యూ, ఏ.సి, గార్డెన్, ఫీజియో, Wifi రుషికొండ, మారికవలస. ✆ 9290635086

శ్రీనిజ ఓల్డ్ ఏజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసి రూములతో రిటైర్మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామాటాకీస్. 8919106992, 9059595022

ఆధునిక వసతులతో AC మరియు నాన్ AC రూమ్స్ మరియు డాక్టర్ పర్యవేక్షణలో రిటైర్మెంట్ హోమ్, అక్కయ్యపాలెం, హైవే బస్టాప్ దగ్గర. 7794948777.

REAL ESTATE

GENERAL

భోగాపురంలో ఇండిపెండెంట్ హౌస్ 48లక్షలు. ఓపెన్ ప్లాటు గజం 9వేలు, 12వేలు, 14వేలు. ప్రతి ప్లాట్‌పై 5గ్రా గోల్డ్ కాయన్. ✆ 9701598389.

FLAT FOR SALE

AKKAYYAPALEM

2BHK 820 Sft. West Facing Flat. G/F for Sale at Akkayyapalem, Opp. Venugopal Temple. Contact: 8978623126.

Akkyapalem Deluxe Flat 1050sft W/F, 2nd Floor With Furniture @ 82 Lakhs Negotiable. Contact: 96186 30772

MADHURAWADA

FLATS FOR SALE
1750 Sft., 3 BHK, N&W/F, Highend specifications and Fittings in 5 story, 15 FLATS PROJECT.
SAI PRIYA GARDENS
Maple Woods, Behind Kranti Classic Apartments, MADHURAWADA, VSP
9040094745

2 BHK S, 1400 Super builtup, car parking, Harita Gardens, Gated Community, ITSEZ Contact: 8125005690

SEETHAMMADHARA

East Facing 3BHK 5th floor fully furnished 2000 Sft, car parking & all amenities. Near Alluri Statue. Ph: 8639774647

SHEELANAGAR

Urgent Sale 900 Sft. 2BHK Dlx, Car Park, Cupboards, North Face 100% Loan at Sheelanagar (VUDA, GVMC approved). 8886775741.

GENERAL

First Floor Apartment with Covered Parking in Madhurawada. Ph:- 7013705474.

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

Building for Sale. 121 Sq.Yds. Cellar+ G+1 North East Corner Excellent Vastu. Prime Location Atchuthapuram. 9885824528.

LAND FOR SALE

GENERAL

34.5 సెంట్లు రోడ్ పాయింట్ అగ్రికల్చర్ ల్యాండ్ విలాస్‌ఖాన్ పాలెం దగ్గర్లో పద్మనాభం మం॥ బందేవిపురంలో అమ్మకంనకు కలదు. Ct: 8790071404.

PLOT FOR SALE

ANANDAPURAM

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్‌కి దగ్గరలో నార్త్ ఈస్ట్ ప్లాట్ అమ్మకానికి కలదు. 217 Sq.yds, రెండువైపుల 40ft రోడ్డు.VMRDA అప్రూవ్డ్. ✆ 9391793301

BHOGAPURAM

CMR Gold Fields @Savaravelli - Jn. towards Sun-Ray Resort Road Premium Plots for Re Sale E/F, N/F 267, 533 Sqyds ✆ 8309646918

PLOTS FOR SALE
క్రిస్మస్, సంక్రాంతి పండుగుల సందర్భంగా లక్కీ ఆఫర్. ★ భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర రెడీ టు కన్‌స్ట్రక్షన్ కమర్షియల్ ప్లాట్స్. ★ విజయనగరం 5th బెటాలియన్ హైవే దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ VMRDA & RERA అప్రూవ్డ్ ప్లాట్. ★ డిసెంబర్ 14 లోపు కొనుగోలు చేసినవారికి 1 లక్ష విలువ గల రిజిస్ట్రేషన్ ఫ్రీ *
✆7330811149

353 చ॥గ॥ ఉడా అప్రూవ్డ్ ప్లాట్ పోలిపల్లి గ్రామం (భోగాపురం) NH-16కు ఆనుకొని ఉన్నది. అమ్మకంనకు కలదు. Ph: 9491734616, 9849334616.

KURMANNAPALEM

కూర్మన్నపాలెం దగ్గరలో VUDA Layout గల కాలనీలో 220 చ॥గజాల నివాసస్థలం అమ్మకానికి కలదు. Cont No: 9949759177.

MADHURAWADA

PLOTS FOR SALE
వైజాగ్, మధురవాడలోని లచ్చిరాజు లేఅవుట్ నందు
West Facing కలిగిన 266.66 Sq. Yards, ఖాళీ స్థలం అమ్మబడును.
No Mediators/ Agents
Contact Owner Directly for the Best Price.
99499 92911

మధురవాడ రెవిన్యూ లేఅవుట్‌దరి వైశాఖి గేటెడ్ కమ్యూనిటీ ప్రక్కన IT హిల్స్‌కి దగ్గరలో ఉడా ప్లాట్ సౌత్ ఫేసింగ్ 200గ॥ (30x60) కలదు. 9646482888.

TAGARAPUVALASA

COMMERCIAL PLOTS FOR SALE
366 Sq. yds
TAGARAPULVALSA "Y"JN
Towards Airport Road
150, 183 sq.yds Direct Highway facing plots, VIZIANAGARAM Road, Near Fresh Choice
✆9866844433

GENERAL

SITE FOR SALE
విశాఖపట్నం జిల్లా, తగరపువలస, అవంతి కాలేజ్ నుండి Divis కి వెళ్లే రోడ్డు మూలకుద్దు గ్రామం దగ్గర River View
3600, 1600 Sq. Yd.
Near Bhogapuram, International Airport.
Site for Sale.
✆7386373388

విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టు& ఆనందపురం Google చుట్టుప్రక్కల ఇళ్ళ స్థలాలు బ్యాంక్‌లోన్‌తో కలవు. గరిమెళ్ళ శ్రీధర్ 9493640600, 9246678028.

616 &167 Sq.Yds వెస్ట్ ఫేస్ GVMC మున్సిపాలిటి పరిధి VMRDA లైవుట్, గూగుల్, AI డేటా సెంటర్ దగ్గర @ తర్లువాడ ప్లాట్ సేల్: 9502230091

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

INDUSTRIAL PLOT FOR SALE
APIIC GURRAMPALEM INDUSTRIAL PLOTS
2000, 3000 YARDS, 2nd PLOT TO NH 5, ALL AMENITIES
@22000 SqYrds
92466 19995

పెందుర్తి పులగానిపాలెం రోడ్ చల్లపల్లి రెసిడెన్సీ, గ్రౌండ్‌ఫ్లోర్, S/F (1467x2) షాప్స్ 2934 Sft. విడిగా, ఏకమొత్తంగా (1 కోటి 60 లక్షలు) అమ్మకం. ✆ 70755 53377.

WANTED

GENERAL

WANTED SITE
Looking for 7000 Sft Shed and 7000 Sft open area for establishing a CAR SERVICE CENTRE in and around Madhurawada, Yendada, Gavara Kancharapalem, Industrial Estate.
✆8121772525

TO LET

SANKARAMATHAM

1250 Sft Flat Fully Finished Car Parking Nr: Sankaramatam Rd, opp: Crown Bakery Veg only For Rent. Ph: 7382941422

GENERAL

Ramnagar Near Care Hospital 1900 Sft 3B/R Furnished with Fall Ceiling 1st&2nd Flr @ 36000/- 9246212671/ 9866735212.

Chinnawaltair prince apartment 1450 sq.ft semi furnished 2 BHK+Lift avl for rent. Ph: 7829748076

COMMERCIAL

SEETHAMMADHARA

Commercial Office Space 2200 SFt. Rent, Seethammadhara, B.S.Layout, Behind 4th Town P.S., Vizag. ✆ 9963324242, 9848199077.

JOBS

Air Conditioners Technicians, Helpers, Accountant. Mini. 1-2 Yrs. Exp. Gurudwara Jn., Visakhapatnam. Ph.:9849983606, 9849983610.

Wanted (1) Accounts Manager (M)- having knowledge in Tally. (2) Data Entry (M) for Tally. E-mail Resume to: info@premcoals.in

Wanted Receptionist/ Dental Assistant at the Advanced Dental Care Center, Lawsonsbay Colony, Nr.Waltair Depot. 9642544334

Walk-in-Interviews: A Leading Organisation Required the Following Candidates: 1.Chief Managers (M/F) Age: 35Y+ Degree, 2. Administrative Executive (F), Age 30+ Degree+, Timings 10 Am-7 Pm. Salary Negotiable, Preferably Rtd/Working EMPS/ Insurance Agents/ Housewifes. 9347777899/ 9848358118

WANTED
Multi National Co.Needs for Vizag Branch.
❖OFFICE MANAGER: (Gulf Return)
Min: 5 Years Exp.
❖ADMN. MANAGER (Rtd/VRS)
Experience in office only
Good Salary & Incentives
Con: I. SRINIVASA RAJU
SEETHAMMADHARA, VSP
Ph: 9848551846

URGENT RECRUITMENT
Well Respected Settle Job Opportunity.
❖MANAGER : M/F
❖CUSTOMER RELATED MANAGER: M/F
☛Qlf: Respected State/ Central Government Retired/ VRS Persons and any Business Persons. Minimum 3 Years Exp. Age: 30+
95000/- Per Month Salary
Con: G. SUNITHA
N.E. LAYOUT, VIZAG
PH: 7330811149

వైజాగ్‌లో ప్రముఖసంస్థకు కొత్తగాబ్రాంచిలు ప్రారంభిస్తున్న సందర్భంగా 30 సం॥లు పైబడిన M/F హౌస్‌వైఫ్స్/ రిటైర్డ్‌పర్సన్స్ మేనేజర్స్‌గా కావలెను. మంచిజీతం +Incen కలదు. 9550097707

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ M/F (200) కావలెను. జీ॥ 18-40K + Inc. ✆ 9804454445, 9989360902.

అరకు వ్యాలీలో రిసార్ట్/ రెస్టారెంట్‌కి కుక్స్ (వంటవారు) సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్/ బిర్యాని/ పలావ్ చేసేవారు, వెయిటర్స్, హెల్పర్స్ కావలెను. ఫోన్: 9440346269

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ నందు సీతమ్మధారలో పనిచేయుటకు *రిసెప్షనిస్ట్ (ఫీమేల్) *టెలీకాలర్స్ కావలెను. Qlf.: 10th to ఇంటర్. 7995555557.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు పర్కర్స్/నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

ఆయా కావలెను: స్కూల్లో పనిచేయుటకు 45సం॥లోపు ఆడమనిషి కావలెను: N.T. స్కూలు. అక్కయ్యపాలెం, వైజాగ్-16. ✆ 9398709459, 9959094720.

ఫైనాన్స్‌రంగంలో అనుభవంగల వైజాగ్‌లో పనిచేయుటకు బ్రాంచ్‌మేనేజర్ & అనకాపల్లి, గాజువాక, చోడవరం నర్సీపట్నం ఏరియాలలో పనిచేయుటకు ఫీల్డ్‌ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్‌స్టాఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ M/F కావలెను. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్+ TA రాఘవ ఆటో ఫైనాన్సియర్స్, దొండపర్తి 7680880513, 9100902198, 9100980842.

వాలెట్ పార్కింగ్ డ్రైవర్స్ కావలెను. జగదాంబ, RTC కాంప్లెక్స్ ఏరియాలకు. జీతము: 18,000/- & ఇతర సదుపాయాలు కలవు. డ్యూటి 9 గం॥. ✆ 8309564664/ 9603216460.

ఉద్యోగ అవకాశం. ప్రముఖ అగ్రగామి సంస్థలో 30 సం॥లు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా ఈ క్రింది అభ్యర్థులను ఎంపిక చేయబడును. కేంద్ర, రాష్ట్ర సంస్థలలో పదవీ విరమణ చేయువారు ప్రైవేట్ సంస్థలలో పనిచేయువారు అర్హులు. పార్ట్‌టైం జాబ్ చేయువారు కూడా అవకాశం. ఇదివరలో మీ యొక్క జాబ్ అర్హతలను బట్టి క్యాడర్ మరియు ప్యాకేజి ఇంటర్వ్యూ సమయంలో నిర్ణయించబడును. ఇంటర్వ్యూలు: 6, 7 Dec. 9177296835, 9290060887.

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F) కావలెను. ఆకర్షణీయమైన జీతం. Whatsapp: 9949129054, 9347473257.

భీమిలి తిమ్మాపురం & MVP కాలనీ గెస్ట్‌హౌస్ నందు పనిచేయుటకు రూమ్ బాయ్స్ కావలెను. Age 28 సం॥లోపు. సెల్ : 7036488899.

ప్రముఖ షాపింగ్‌మాల్‌లో పనిచేయుటకు 18-35 వయస్సుగల యువతీయువకులు కావలెను. జీతం: 10,000-13500 ఫుడ్+రూము 9704637370, 9949904532.

FACULTY/ TEACHERS

Tutors for Full Stack Python, Java Tutors for B.Tech,ECE, EEE Subjects PDC, SS, CS, EDS, Physics, ICSE, CBSE (6-10th) 9397955328.

గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు టెలీకాలర్స్ కావలెను. Qul: ఇంటర్ / డిగ్రీ. జీ॥ 8K, 9AM-6PM. ✆ 9848577745 / 9666694545.

MEDICAL

Opportunity for Doctor's at Successfully running 15 Yrs.Old Hospital with Residence facility in Gajuwaka, VSP. on Salary/ Revenue Sharing basis. Call/W.Up. 7288851780.

SECURITY GUARDS

Required urgently Security Guard age 30-50Yrs, Good Salary with weekly off vizag, Iskatotha, Ram nagar Gajuwaka. Ph: 9100058959

జైగణేష్ సెక్యూరిటీసంస్థలో విశాఖస్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీగార్డ్స్ 150 మంది 8గం॥ డ్యూటీ జీతం 18815/- PF, ESI సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11మంది (Ex - Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం:30,000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

వైజాగ్ సిటీ పరిసర ప్రాంతాల్లో పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, సెక్యూరిటీ గార్డ్స్, లేడీగార్డ్స్, సేల్స్‌గర్ల్స్, ఆఫీస్ బాయ్స్, హౌస్‌కీపింగ్ & ఆఫీస్ స్టాఫ్. జీతం: 18 వేలు, 36 వేలు, రూమ్, భోజనం కలదు. 6300071128.

విశాఖపోర్ట్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ (M) కావలెను. డ్యూ॥ 12 గం॥. జీ॥ 25,000/-, వ॥ 45 సం॥లోపు 10th పాస్ & ప్రముఖ సెక్యూరిటీ సంస్థలో పనిచేయుటకు సెక్యూరిటీలో అనుభవం ఉన్న సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 7396869911, 9959925735.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా: **రాజు వెడ్స్ రాంబాయి**, సత్యనారాయణ స్క్రీన్2: **స్కూల్ లైఫ్**, పర్తిసాయి: **ప్రేమంటే**, షిర్డిసాయి: **రివాల్వర్ రీటా**, రామచంద్ర: **జనతాబార్**, సత్యనారాయణ స్క్రీన్1: **ఆంధ్ర కింగ్ తాలూకా**, వెంకటేశ్వర: **బిజినెస్ మేన్**, అచ్యుతాపురం: ఎస్‌టీబీఎల్ స్క్రీన్-1 **ఆంధ్ర కింగ్ తాలూకా**, స్క్రీన్-2: **రివాల్వర్ రీటా**

పోలీసుల తనిఖీలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో శుక్రవారం రాత్రి స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి అక్రమ అరికట్టే చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. గంజాయి రవాణాకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలపై డ్రోన్ కెమెరాలతో తనిఖీలు చేశామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేలా నిరంతరంగా తనిఖీలు కొనసాగిస్తామన్నారు.

ప్రసంగం అదిరింది!

పోటీలో పాల్గొన్న సాయికుల్వంత్ కళాశాల విద్యార్థి

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కళాశాల కరస్పాండెంట్ కామరాజు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: 'కృత్రిమ మేధ (ఏఐ) వల్ల భవిష్యత్తులో వచ్చే మార్పులు' అంశంపై సాయికుల్వంత్ కళాశాల విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో కళాశాలలో శుక్రవారం నిర్వహించిన వక్తృత్వ పోటీలో విద్యార్థులు ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోటీలో ప్రతిభ చూపిన నవ్యశ్రీ, శ్రేయన్స్ జైన్, అనన్య జైన్‌లకు కళాశాల కరస్పాండెంట్ కామరాజు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గాయత్రి, రమణి, రేణుక పాల్గొన్నారు.

రామాలయ నిర్మాణానికి రూ.40 లక్షల మంజూరు

పాయకరావుపేట, కోటవురట్ల, న్యూస్‌టుడే: బోడపాలెం శివారు కొత్తూరులో రామాలయ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. హోంమంత్రి వంగలపూడి అనిత నిధుల మంజూరు పత్రాన్ని శుక్రవారం తెదేపా మండల అధ్యక్షులు పెట్ల లింగన్ననాయుడు, సత్యనారాయణలకు అందించారు. పేటలోని కంటోన్మెంట్ వీధికి చెందిన తెదేపా నాయకుడు భజంత్రీల శివ ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద ఉంటున్నారు. మంత్రి అతని ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని రూ.10 వేల ఆర్థికసాయం అందించారు.

నిధులు మంజూరు పత్రాన్ని అందిస్తున్న మంత్రి అనిత

రహదారి విస్తరణకు మార్గం సుగమం

రూ.4.70 కోట్లు మంజూరు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేటలోని ప్రధాన రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. దీని నిర్మాణానికి హోంమంత్రి వంగలపూడి అనిత వీఎంఆర్డీఏతో మాట్లాడి రూ.4.70 కోట్లు నిధులు తీసుకొచ్చారు. ఒకప్పుడు పట్టణంలోని గౌతమ్ కూడలి నుంచి జాతీయ రహదారి వై కూడలి వరకు సుమారు రెండు కి.మీ. పొడవు, 80 నుంచి 100 అడుగుల వెడల్పుతో విశాలమైన రహదారి ఉండేది. పొడవైన రహదారి పక్కన ఉన్న ఇళ్ల యజమానులు సహా మరికొంత మంది రోడ్డుపై ఆక్రమణలు ఏర్పాటు చేసుకున్నారు. కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే మిగిలిందంటే పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది వీటిని అద్దెలకు ఇచ్చి దర్జాగా వేలాది రూపాయలు దండుకుంటున్నారు. ఆక్రమణల పుణ్యమాని ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే గంటకు పైగా సమయం పడుతోంది.

అడ్డంకులు తొలగేనా?..: కొద్దిమంది స్వార్థం వేలాది మందిని ఇబ్బందుల పాల్జేస్తోంది. కొన్నేళ్ల నుంచి రోడ్డు విస్తరణ కలగా మారుతోంది. రెండేళ్లక్రితం రూ. రెండు కోట్లతో రోడ్డును అభివృద్ధి చేశారు. ఆక్రమణలు తొలగించకుండా వదిలేశారు. దీన్ని ఆసరాగా తీసుకుని మరిన్ని ఆక్రమణలు అడ్డగోలుగా వెలిశాయి. దర్జాగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి పార్టీలకు అతీతంగా నాయకులు వంత పాడటం విశేషం. దీంతో అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఆక్రమణలతో కుదించుకుపోయిన ప్రధాన రహదారి

▮ తాజాగా రోడ్డు విస్తరణపై హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టి సారించారు. దీనిలో భాగంగానే నిధులు మంజూరు చేయించారు. అభివృద్ధి పనులు అడ్డుకోవద్దని పేర్కొన్నారు. అందరూ సహకరిస్తే పాయకరావుపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దవచ్చని వివరించారు. మరో 10 రోజుల్లో రోడ్డు పనులకు శ్రీకారం చుడతామని అనిత వెల్లడించారు.

రూ. 10 లక్షల ఖర్చు.. నాణ్యత తీసికట్టు!

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కాలువ నిర్మాణంలో నాణ్యత లోపించింది. పనులు పూర్తైన కొద్దికాలానికే రాళ్లు పైకితేలాయి. పట్టణంలోని ఎన్టీఆర్, అయోధ్యపురి కాలనీల్లో రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసి నాలుగేళ్ల కిందట కాలువ నిర్మించారు. పక్కా నిర్మించాల్సిన కాలువ పనుల్లో నల్ల పిక్కలు పైకి కనిపిస్తున్నాయి. నాణ్యత పాటించకుండా కాలువలు నిర్మించినా మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ప్రభుత్వ నిధులు మురుగు పాలయ్యాయి. పర్యవేక్షణ లోపించడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ పనులపై సమగ్ర విచారణ చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

వంతెన పనులు ప్రారంభం

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఎలమంచిలి సమీపంలోని రామారాయుడుపాలెం వెళ్లే మార్గంలో బ్రిడ్జి అయిదేళ్ల కిందట కొట్టుకుపోయింది. దీంతో 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శుక్రవారం పనులు ప్రారంభమయ్యాయి. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని గుత్తేదారు తెలిపారు.

10న మండల సర్వసభ్య సమావేశం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: మండల సర్వసభ్య సమావేశం ఈ నెల పదిన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలాధ్యక్షురాలు ఇసరపు పార్వతి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరు కావాలని కోరారు.

తగిన మోతాదులోనే ఎరువులు వాడాలి

నక్కపల్లి, న్యూస్‌టుడే: నేల స్వభావాన్ని బట్టి తగిన మోతాదులోనే ఎరువులు వినియోగించాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి తులసీమణి సూచించారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా దోసలపాడు, గుల్లిపాడు, ఉద్దండపురం, చినదొడ్డిగల్లు గ్రామాల్లో వ్యవసాయాధికారి ఉమాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతులతో మాట్లాడారు. పలువురు రైతులకు భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేశారు.

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: భూసారాన్ని పెంపొందించుకోవడానికి మేలైన యాజమాన్య పద్ధతులు అనుసరించాలని జిల్లా వనరుల వ్యవసాయ అధికారి విజిత పేర్కొన్నారు. పెకాలిపాలెం రైతుసేవా కేంద్రంలో మట్టి నమూనా పరీక్షలను రైతులకు అందజేశారు.

12న కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల ధర్నా

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు యూనియన్ జిల్లా కార్యదర్శి నాగశేషు తెలిపారు. ఈ మేరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి సూర్యలక్ష్మికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. నాగశేషు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదన్నారు.

నూతన పంచాయతీల ఏర్పాటుకు డిమాండ్

లక్ష్మీదేవిపేట(అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి మండలంలో అదనంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి సూది కొండల మాణిక్యాలరావు ఎంపీడీఓ ఆశాజ్యోతికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ప్రతినిధులు కొల్లి చిన్న అప్పారావు, కొల్లి సత్యారావు పాల్గొన్నారు.

వృద్ధులకు కార్పొరేటు వైద్యం అందించండి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: వృద్ధులకు రాష్ట్రప్రభుత్వం కార్పొరేటు ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కల్పించాలని జిల్లా వయో వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాండ్రేగుల అప్పారావు కోరారు. సంఘం ఆధ్వర్యంలో గవరపాలెంలో శుక్రవారం జరిగిన సమావేశానికి ఆయుర్వేద వైద్యులు గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం కార్యదర్శి కాండ్రేగుల దుర్గాప్రసాద్, కొణతాల త్రినాథరావు, జోగినాయుడు, విశ్వేశ్వరరావు, పిరాట్ల నర్సింహామూర్తి, భీశెట్టి కాశీవిశ్వనాథం పాల్గొన్నారు.

దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: చోడపల్లికి చెందిన తెదేపా నాయకుడు కర్రి వెంకటరమణ, కర్రి అప్పారావు, నాగేశ్వరరావు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు భోజనాలు అందించి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఆదమరిస్తే కాలువలోకే...

పాయకరావుపేట, న్యూస్‌టుడే: జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన కాలిబాటలు ప్రమాదకరంగా మారాయి. ఏమరుపాటుగా అడుగు వేస్తే కాలువలోకి జారి పడాల్సిందే. పాయకరావుపేటలోని వై కూడలి వద్ద, పోలీస్‌స్టేషన్ సమీపంలో, నామవరం వద్ద రోడ్డుకు ఇరువైపులా కాలిబాటలు నిర్మించారు. వీటిపై సిమెంట్ పలకలు ఏర్పాటు చేశారు. క్రమేణా పలకలు శిథిలావస్థకు చేరాయి. దీంతో కొన్నిచోట్ల గుంతలు పడ్డాయి. దీంతో పాదచారులు నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది గుంతలను గుర్తించకపోవడంతో డ్రైనేజీలో పడి గాయాల పాలవుతున్నారు. అధికారులు స్పందించి కాలిబాటలపై సిమెంట్ పలకలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇంకెన్నేళ్లో ఎదురుచూపులు?

మునగపాక, న్యూస్‌టుడే: అభివృద్ధి పనులకు కోట్లది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా అందులో సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అందుకు ఉదాహరణ మునగపాక మండలం గవర్ల అనకాపల్లి ఆవాలపాలెంపై నిర్మించిన వంతెనే. పదమూడేళ్ల క్రితం రూ. 1.13 కోట్లతో నిర్మించిన వంతెన నేటికీ వినియోగంలోకి తేలేదు. పదమూడేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు పక్కనున్న శిథిల వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. శిథిల వంతెన కూలిపోయే స్థితిలో ఉంది. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు ఏర్పాటుచేసి వినియోగంలోకి తేవాలని పలవల తోటాడ, గవర్ల అనకాపల్లి ప్రజలు కలెక్టరుకు విన్నవించారు.

తునిలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం

తుని, న్యూస్‌టుడే: తుని పట్టణంలోని జీఎన్‌టీరోడ్డులో శ్రీరామ థియేటర్ ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుక్రవారం ప్రారంభమైంది. సినీనటి ఐశ్వర్య రాజేష్ జ్యోతిప్రజ్వలన చేసి షోరూం ప్రారంభించారు. బాలనటుడు బుల్లిరాజు (రేవంత్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం షోరూంలోని ఆయా విభాగాలు పరిశీలించారు. సంస్థ చైర్మన్, హోల్‌టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తునిలో 36వ షోరూమ్ ప్రారంభించామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనీర్ రాజమౌళి, హోల్‌టైమ్ డైరెక్టర్ తిరుపతి ప్రసాదరావు, పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఐశ్వర్య మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం-2 చిత్రం షూటింగ్ తునిలో చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడిని కోరతానన్నారు. తనవి రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయని బుల్లిరాజు తెలిపాడు. గోదారి గట్టుమీద రామచిలకవే.. పాటకు నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

షోరూమ్ ప్రారంభిస్తున్న ఐశ్వర్య రాజేష్, బుల్లిరాజు, నిర్వాహకులు

నిర్వాసితుల సమస్యపై వినతి

నక్కపల్లి, న్యూస్‌టుడే: డీఎల్ పురం తదితర గ్రామాల పరిధిలో డి పట్టా, సాగు భూములకు సంబంధించిన పరిహార సమస్యలను పరిష్కరించాలంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ను వ్యకాపా డీఎల్‌పురం వద్ద కలిసి వివరించినట్లు ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంజాల వెంకటరమణ తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

మహారాజ శ్రీ అనకాపల్లి అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P 18/2024 IN OS 62/2016
బొడ్డేటి సూర్య పోలారావ్.......... DHR
vs
అల్ల హరి గోవింద ప్రసాద్.......... JDR
వేలం ప్రకటన
పై నెంబరు అమలు దావాలో DHRకు చెల్లించవలసిన సొమ్ము JDR చెల్లించక పోవుటవలన JDR యొక్క ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని 23-12-2025వ తేదీన వేలం వేయుటకు పై కోర్టు వారు నిర్ణయించినారు. [illegible] 10:30 నిమిషములకు పై కోర్టులో [illegible]
SCHEDULE PROPERTY
RCC building bearing D. No 3-127 (old No 7-157) and assement No 107, Situated in 11th street,sarda nagar, Kotthuru, H/O Thummapalla, Anakapalli.
Bounded by:
East:- Property of Prasadula demullu, Rapeti Nukaraju.
West:- house of Bheemarasetty bala Tripura sundhari.
North:- Gedda.
South- Property of M.Ascervadham.
Measurements:-
East To West 12 feet /3.66 mts.
North To South 46 feet/14.03 mts.
Total extent :- 61-33 square yards/5.51 square mts.
Market Value:-Rs 12,58,830/-
Amin Value:-Rs 15,00,000/-
V.S.S.R.B.SRINIVAS
ADVOCATE FOR DHR.
ANAKAPALLE.

విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి

సిరసపల్లి విద్యార్థులతో మాట్లాడుతున్న కొణతాల

తారకరామాకాలనీలో పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న పీలా గోవింద

అనకాపల్లి జీవీఎంసీ పాఠశాలలో ..

జంపపాలెంలో పిరమిడ్ విన్యాసాలు

అనకాపల్లి/ పట్టణం, గ్రామీణం, నెహ్రూచౌక్, కశింకోట, న్యూస్‌టుడే: విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అన్ని రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. సిరసపల్లి జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తారకరామాకాలనీ జడ్పీ పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గవరపాలెం లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, కస్పావీధిలోని మళ్ల సురేంద్ర, కశింకోట జడ్పీ పాఠశాలలో ప్రత్యేకాధికారిణి లక్ష్మీ సుభాషిణి, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తాళ్లపాలెంలో దాడి రత్నాకర్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జీవీఎంసీ పాఠశాలల్లో విద్యార్థులు నృత్యాలు ఆకట్టుకున్నాయి.

పాయకరావుపేట గ్రామీణం, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్.రాయవరం: గుంటపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశానికి డీసీసీబీ డైరెక్టర్ గెడ్డం కన్నబాబు హాజరయ్యారు. నక్కపల్లి, వేంపాడు, పెదబోదుగల్లం, చినదొడ్డిగల్లు, పెదతీనార్ల, దేవవరం, ఉద్దండపురం తదితర చోట్ల అధికారులు, కూటమి నాయకులు హాజరయ్యారు. ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు ఆహ్వానం పలికారు. టీఎల్ఎం ప్రదర్శన ఏర్పాటు చేశారు. చదువు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించి బహుమతులు అదించారు. జల్లూరు జడ్పీ పాఠశాలలో విజ్ఞాన మేళాను తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు తిలకించారు. కోటవురట్ల జూనియర్ కళాశాలకు తెదేపా మాజీ మండల అధ్యక్షులు జానకీ శ్రీను, రూ.20 వేల విలువ చేసే కలర్ జెరాక్స్ ప్రింటర్‌ను విరాళంగా అందించారు. కోటవురట్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. రాజుపేట పాఠశాలలో వినూత్నంగా తల్లిదండ్రులను చిత్రాలతో ఆహ్వానించారు. కొరుప్రోలు ఉన్నత పాఠశాలలో ఎంపీపీ కె. వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధర్మవరంలో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

నక్కపల్లిలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయినులు

కోటవురట్లలో..

ప్రజలను కష్టపెట్టడం అన్యాయం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: హోంమంత్రి అనిత మెప్పు కోసం ప్రజలను కష్టపెట్టడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైకాపా అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఎలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం పరిధి నుంచి తప్పించి నక్కపల్లిలో కలిపే నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం అచ్యుతాపురంలో వైకాపా ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్డీఓ కార్యాలయాన్ని 65 కిలోమీటర్ల దూరానికి మార్చడం ఎంత వరకు న్యాయమో ఆలోచించాలన్నారు. వైకాపా మండల కమిటీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ సభ్యులు నర్మాలకుమార్, నాయకులు మారిశెట్టి సూర్యనారాయణ, పిన్నంరాజు రవీంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

అచ్యుతాపురంలో ర్యాలీ

అర్లకోటలో కంటి వైద్య శిబిరం

కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని అరట్లకోటలో శ్రీప్రకాష్ విద్యాసంస్థల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్‌సీసీ శిబిరంలో భాగంగా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో దృష్టి లోపం, శుక్లాలు, ఇతర కంటి లోపాలతో బాధపడుతున్న సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 28 మందికి కంటి శస్త్రచికిత్సలు చేసేందుకు గుర్తించారు. ప్రోగ్రాం అధికారి పి.భాస్కర్ సర్పంచి పి.అప్పలనర్స, వెంకట రమణ, వెంకటేశ్వరరావు, కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తెదేపా ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

వినతులు స్వీకరిస్తున్న మాజీ ఎంపీ పప్పల చలపతిరావు

ఎలమంచిలి, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజాదర్బార్‌లో వచ్చిన వినతులన్నీ పరిష్కరిస్తామని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. ఎలమంచిలి తెదేపా కార్యాలయంలో శుక్రవారం నాలుగు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. నాయకులు గొర్లె నానాజీ, కరణం రమికుమార్, రామకృష్ణ, రామలక్ష్మణ్ పాల్గొన్నారు.

▮ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. అనకాపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో ప్రజల నుంచి సమస్యల వినతిపత్రాలను స్వీకరించారు.

పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి

ఎలమంచిలి /గ్రామీణం, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక, న్యూస్‌టుడే: పిల్లల చదువు, నడవడికపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని మున్సిపల్ కమిషనర్ బాకూరి ప్రసాదరాజు కోరారు. సోమలింగపాలెంలో కార్యక్రమానికి కమిషనర్ ప్రసాదరాజు హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కొత్తపేట ఉన్నత పాఠశాలలో పప్పల చలపతిరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. జంపపాలెం జడ్పీ పాఠశాల విద్యార్థుల పిరమిడ్ విన్యాసాలు, ఖాజీపాలెంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాంబిల్లి లో ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు ఎస్.వి.ఎస్. రాణి, మునగపాక జడ్పీ పాఠశాలలో పూర్వ విద్యార్థి బొడ్డేడ ప్రసాదు, ఎంపీపీ జయలక్ష్మి, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ ఆడారి సూర్యచంద్రరావు పాల్గొన్నారు. తిమ్మరాజుపేటలో మాజీ ఎంపీపీ ఆడారి మంజు గ్రంథాలయాన్ని ప్రారంభించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722	పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726	

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేటలోని ఇందిరాకాలనీ పాఠశాల ఎదురుగా డ్రైనేజీ శుభ్రం చేయించాలి. కాలువలో గడ్డి, మొక్కలు పెరిగిపోయాయి. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. – **ఎస్.రమణ, స్థానికుడు**, ✓: కాలువలో పూడిక తీయిస్తాం. శుభ్రం చేయిస్తాం. – **కె.డేవిడ్, ఈవో**

పాయకరావుపేట, పాయకరావుపేటలోని తాండవ వంతెనపై వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. దీపాలు లేకపోవడంతో చీకటిగా ఉంటోంది. – **ఎ.నానాజీ, స్థానికుడు**, ✓: వంతెనపై కొత్తగా దీపాలు ఏర్పాటు చేయిస్తాం. – **కె.డేవిడ్, ఈవో**

అనకాపల్లి, న్యూస్‌టుడే అనకాపల్లి రఘురాం కాలనీలోని ఉద్యానం తుప్పలతో నిండిపోయింది. – **కాండ్రేగుల పరమేశ్, అనకాపల్లి**, ✓: నిధులు మంజూరైనే వెంటనే ఉద్యానంలో పనులు ప్రారంభిస్తాం. – **చక్రవర్తి, జోనల్ కమిషనర్**

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే అనకాపల్లి కూరగాయల మార్కెట్ వద్ద సులభ్‌కాంప్లెక్స్ పనులు నిలిపేశారు. దీన్ని పూర్తిచేయండి. – **రాజశేఖర్, అనకాపల్లి**, ✓: వెంటనే పనులు ఆరంభిస్తాం. – **గోపాలకృష్ణ. జీవీఎంసీ డీఈ**

అచ్యుతాపురం, బంగారయ్యపాలెంలో కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాం. – **సన్యాసిరావు, బంగారయ్యపాలెం**, ✓: కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – **భవానీ, పంచాయతీ కార్యదర్శి**

పండ్ల మార్కెట్‌లో వ్యర్థాలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పండ్ల మార్కెట్‌లో వ్యర్థాలతో అపరిశుభ్రత నెలకొంటోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రోజూ ఉదయం ఇక్కడికి వచ్చి అరటిగెలలు, కొబ్బరికాయలు కొనుగోలు చేస్తారు. పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. రద్దీగా ఉండే మార్కెట్‌లో పరిశుభ్రత పనులు చేపట్టడంలో జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించకపోవవంతో అపరిశుభ్రత నెలకొంది. మార్కెట్‌లో పరిశుభ్రత నెలకొనేలా చొరవ తీసుకోవాలని వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు.



నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి 1: రివాల్వర్ రీటా, జనతా బార్, స్మాల్ లైఫ్, రాజు వెడ్స్ రాంబాయి, ఆడి 2: ది గర్ల్ ఫ్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి, నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ మ్యుజిక్, ఆడి 3: ఆంధ్రా కింగ్ తాలూకా, ఆడి 4: జూటోపియా, ఆంధ్రా కింగ్ తాలూకా, బంగార్రాజు: ప్రీ వెడ్డింగ్ షో, రాజు: జింగిల్. **చోడవరం:** శ్రీసాయిలక్ష్మి: ఆంధ్రా కింగ్ తాలూకా సాయిలక్ష్మి: శివ, పూర్ణా: రాజు వెడ్స్ రాంబాయి

విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలు

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన మాకిరెడ్డి నాయుడు(30) విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటిపై సోలార్ యూనిట్‌ను మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు మేడపైకి వెళ్తుండగా వేలాడుతున్న తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

నేటి నుంచి సేవా శిబిరాలు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో సాగరం కాలనీలో శనివారం నుంచి ఈనెల 12 వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని కళాశాల ప్రిన్సిపల్ సి.వి.ఎస్.ఎస్. శాస్త్రి తెలిపారు.

చోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ, ఉషోదయ, విద్యార్థి డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 19న రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు బట్టి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గోడపత్రికను విడుదల చేశారు. వందేభారత్ బ్లడ్ సెంటర్, సంజీవని వాలంటరీ బ్లడ్ బ్యాంకు, ఫస్ట్ బ్లడ్ బ్యాంకు రక్తం సేకరిస్తాయని ఆయన చెప్పారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రసంగాలపై పట్టు

విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్న ప్రిన్సిపల్ మురళి

చోడవరం, న్యూస్‌టుడే: చదువుతోపాటు విషయ పరిజ్ఞానం అలవర్చుకుని ప్రసంగాలు చేసే స్థాయికి విద్యార్థులు ఎదిగారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో శుక్రవారం రవి కాన్వెంటులో ప్రతిభా పోటీలు నిర్వహించారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. 'విద్యార్థుల జీవితాలపై మొబైల్ ప్రభావం' అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. చరవాణి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్రతిభ కనబర్చిన ఆర్.హాన్సీ (ఏడో తరగతి), కె.లక్ష్మి సాయి పర్ణిక (ఎనిమిదో తరగతి), ఎన్.రక్షిత (తొమ్మిదో తరగతి) ముందు వరుసలో నిలిచారు. వీరికి రవి కాన్వెంట్ పరిపాలనాధికారి బంటు శేఖర్ బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. న్యాయనిర్ణేతగా ప్రిన్సిపల్ మురళి వ్యవహరించారు. ఉపాధ్యాయులు కె.చిరంజీవి, పి.బుజ్జి పాల్గొన్నారు.

పోటీకి హాజరైన విద్యార్థులు

ఇటుక బట్టీలు.. జీవనానికి పాట్లు

చక్కదిద్దుతామని అధికారుల భరోసా

ఇటుక బట్టీలు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఇటుక బట్టీల నిర్వహణను గాడిలో పెట్టేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమవుతోంది. బట్టీల నిర్వాహకులు కొంతకాలంగా ఆటుపోట్లకు గురవుతున్నారు. ముడి సరకైన మట్టి సేకరణకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. వారితో సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులు సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

★ ఇటుక బట్టీల వ్యాపారం ఒడిదొడుకుల్లో ఉంది. మట్టి అందుబాటులో లేక చాలా వరకు మూతపడుతున్నాయి. ఉపాధి హామీ పథకంతో చెరువుల్లో మట్టి సేకరణకు వీల్లేకుండా పోయింది. ప్రభుత్వ స్థలాల్లో తవ్వకాలకు అనుమతించడం లేదు. అక్కడక్కడ మెరక భూములన్న చోట్ల రైతులకు నిర్ణీత మొత్తం చెల్లించే ఒప్పందంపై మట్టిని తవ్వి బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇటీవల మైనింగ్ అధికారుల దాడులతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

★ నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్ మట్టికి అధికారులు రూ.410 చొప్పున వసూలు చేస్తున్నారని బట్టీల నిర్వాహకులు రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వసూలు చేసే మొత్తానికి రసీదు ఇవ్వడం లేదని, దాడులు చేసేది అధికారులేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సభాపతి అయ్యన్నపాత్రుడి దృష్టికీ తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు గురువారం ఇటుక బట్టీల నిర్వాహకులతో సమావేశమయ్యారు.

★ నర్సీపట్నంలో ఆర్డీఓ రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలవనరుల శాఖ, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇకపై బట్టీల నిర్వహణకు ఇండస్ట్రియల్ రిజిస్ట్రేషన్‌తోపాటు లైసెన్సులు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాలని సూచించారు. నిబంధనలకు లోబడి మట్టి తవ్వకాలకు ఆయా శాఖల నుంచి అనుమతులు వచ్చేలా చర్యలు చేపడతామని తహసీల్దారు రామారావు బట్టీల నిర్వాహకులతో అన్నారు. అధికారుల సూచనలన్నీ పాటిస్తామని, ట్రాక్టర్ మట్టికి నిర్ణయించే ధర అందరికీ అనుకూలంగా ఉండేలా చూడాలని ఇటుక బట్టీల సంఘం జిల్లా ప్రతినిధి గొల్లబాబు కోరారు.

క్యాంటీన్‌లో కాఫీ తయారు చేస్తున్న పద్మావతి

ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడవద్దని సభాపతి అయ్యన్నపాత్రుడు క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు. ప్రాంతీయ ఆసుపత్రి వద్ద వెలుగు సహకారంతో ఏర్పాటైన మహిళా క్యాంటీన్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్వాక్రా మహిళలతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాలను నాణ్యమైనవే వాడాలని సూచించారు. కౌన్సిలర్లు పద్మావతి, అలివేళ్ళ, మధు, నర్సింహమూర్తి, జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ పాల్గొన్నారు.

పాఠశాలకు కంప్యూటర్ వితరణ

నర్సీపట్నం, న్యూస్‌టుడే: బలిఘట్టం జడ్పీ ఉన్నత పాఠశాలకు వ్యాపారవేత్త వెలగా నారాయణరావు శుక్రవారం కంప్యూటర్ వితరణ అందజేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, అల్లాడ చారిటబుల్ ట్రస్టు అధినేత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

రోగులకు అసౌకర్యం లేకుండా చూడండి

మందులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో హైమావతి

కె.కోటపాడు, న్యూస్‌టుడే: రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహించి, తగిన వైద్యం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హైమావతి సూచించారు. చౌడువాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. మందులున్న గది, స్టోర్ రూమ్, ల్యాబ్‌లను పరిశీలించారు. రోగులకు అసౌకర్యంలేకుండా చూడాలన్నారు. రామచైతన్య, సన్యాసిరావు, కనకవేణి తదితరులు పాల్గొన్నారు.

శ్రద్ధ పెడితేనే ఉజ్వల భవిత

విద్యార్థుల తల్లిదండ్రులతో సభాపతి అయ్యన్న

జడ్పీ హైస్కూల్ విద్యార్థినులతో మాట్లాడుతున్న సభాపతి అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం/అర్బన్, మాకవరపాలెం, నాతవరం, కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: పిల్లలకు ఆస్తులు కాదు.. మంచి చదువు ఇవ్వాలని సభాపతి అయ్యన్నపాత్రుడు తల్లిదండ్రులకు సూచించారు. వారి కోసం రోజూ కొంత సమయం కేటాయించండి. ఎలా చదువుతున్నారో గమనించండి. అప్పుడప్పుడు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడండి. బాల్యం నుంచి శ్రద్ధ పెడితేనే పిల్లలకు ఉజ్వల భవిత అందించిన వారవుతారన్నారు. నర్సీపట్నం మండలం పాములవాకకు చెందిన కిల్లాడ సత్యనారాయణ ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ హోదాకు ఎదిగారని, కష్టపడి చదివితే ఎంత ఉన్నతంగా ఎదగవచ్చో ఆయనే నిదర్శనమన్నారు. గ్రామాల్లోని పిల్లలు మట్టిలో మాణిక్యాలని పేర్కొన్నారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం తల్లిదండ్రుల సమావేశాలు పండగ వాతావరణంలో సందడిగా జరిగాయి. నర్సీపట్నం జడ్పీ ప్రధాన హైస్కూల్ తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అయ్యన్న సైన్స్ ప్రదర్శనను తిలకించారు. నాయకులు సూర్యచంద్ర, మధు పాల్గొన్నారు.

★ దురలవాట్లను దరిచేరనీయకుండా చదువునే వ్యసనంగా మార్చుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. జోగుంపేట ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ.. అక్షర జ్ఞానం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగాయి. సర్పంచి లక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం, ఎంఈవో సత్యనారాయణ, కృష్ణప్రసాద్, తెదేపా నాయకులు అప్పలనాయుడు పాల్గొన్నారు.

★ మండల ప్రత్యేకాధికారిణి జయంతి బాలికల హైస్కూల్, ప్రభుత్వ హైస్కూలులో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు. పెదబొడ్డేపల్లి గురుకులంలో సైన్స్, డిజిటల్ ల్యాబ్‌ల ప్రదర్శన ఆకట్టుకుంది. పిల్లలు సన్మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు దృష్టిసారించాలని తహసీల్దారు వెంకటరమణ సూచించారు. జూనియర్ కళాశాలలో గతేడాది అత్యధిక మార్కులు సాధించిన మౌనిక, యామిని, సంశ్రిత, రామదుర్గకు ఉప సర్పంచి రాము రూ.2 వేల చొప్పున అందజేశారు. నాతవరం కేజీబీవీలో సమావేశానికి పారిశ్రామికవేత్త వెలగా కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యర్రవరం జడ్పీ పాఠశాలలో సర్పంచి సత్యవతి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఏఎల్‌పురం జడ్పీ పాఠశాలలో సమావేశానికి సర్పంచి సుజాత, కృష్ణదేవిపేట ఎస్సై రుషికేశ్వరరావు హాజరయ్యారు. స్థానిక అల్లూరి సీతారామరాజు వర్తక సంఘం సభ్యులు పాఠశాలకు బీరువా, క్రీడాకారులకు దుస్తులు, విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.

మంచాల ఆదర్శ పాఠశాలలో యాంటీ డ్రగ్స్‌పై ఆకట్టుకుంటున్న విద్యార్థుల ప్రదర్శన

తెనుగుపూడి గురుకుల విద్యార్థిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే బండారు

మాడుగుల గ్రామీణం, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ: సమాజంలో గుర్తింపుతోపాటు బంగారు భవిత చదువుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. దేవరాపల్లి మండలంలోని బాలుర గురుకుల కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, కె.కోటపాడు మండలం కింతాడ, ఎ.కోడూరు, చీడికాడ మండలంలోని పాఠశాలల్లో కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను సత్కరించారు. ఎంఈఓలు ఉమ, ఉషారాణి, సత్యనారాయణ, ప్రసాద్, తహసీల్దార్లు లక్ష్మీదేవి, భుజంగరావు, ప్రత్యేకాధికారిణి చినమ్మలు, రైవాడ జలాశయ ఛైర్మన్ పాత్రునాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎ.కొత్తపల్లి జడ్పీ పాఠశాలలో సమావేశానికి ఎంపీపీ బుల్లిలక్ష్మి, సర్పంచి సత్య వెంకటరమణ హాజరయ్యారు.

★ మాడుగుల జడ్పీ బాలుర పాఠశాలలో సమావేశానికి వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడాసామగ్రి, పుస్తకాల స్టాల్స్‌ను ప్రారంభించారు. చిత్రలేఖనం పోటీల్లో స్వర్ణపతకం సాధించిన విద్యార్థి పుట్టా రోహిత్‌ను అభినందించారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీపీ రాజారాం, సర్పంచి కళావతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అప్పలరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే రాజు పేర్కొన్నారు. వడ్డాది జడ్పీ పాఠశాలలో మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

★ రావికమతం, తోటకూరపాలెం, టి.అర్జాపురం జడ్పీ పాఠశాలలు, మరుపాక ఏపీ ఆదర్శ పాఠశాల, మరుపాక ఏపీ మోడల్ స్కూలు, గర్నికం కేజీబీవీలో సమావేశాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు కూటమి నాయకులు హాజరయ్యారు. రావికమతం జడ్పీ బాలికల పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను మండల ప్రత్యేక అధికారిణి సుజాత ప్రారంభించారు. చినపాచిల పాఠశాలలో బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. హైజంప్‌లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన రోలుగుంట జూనియర్ కళాశాల విద్యార్థిని బంటు జననిని ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ సత్కరించారు.

'పది'లమైన జ్ఞాపకానికి యాభై ఏళ్లు!

వీరంతా పదో తరగతి కలిసి చదువుకుని 50 ఏళ్లు గడిచిపోయాయి. చాలా మంది విశ్రాంత జీవనం గడుపుతున్నారు. కొందరు వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. 1975లో నర్సీపట్నం ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్న 40 మంది శుక్రవారం సమావేశమయ్యారు. అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు దీక్షితులు, రమణరావు, హరేంద్రనాథ్‌ను సత్కరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతనం కలిసి భోజనాలు చేశారు. సాయంత్రం భారమైన హృదయాలతో తిరుగు పయనమయ్యారు. - న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్

వ్యాసరచన పోటీలో విద్యార్థుల ప్రతిభ

చీడికాడ, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయి శతజయంత్యుత్సవాల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాస్థాయిలో కోనాం గురుకుల పాఠశాల విద్యార్థిని అనూరాధ మూడో స్థానం సాధించగా, మండల స్థాయిలో అప్పలరాజుపురం జడ్పీ పాఠశాల విద్యార్థిని ఆకాంక్ష ప్రథమ స్థానంలో నిలిచింది. వీరికి ఎంపీడీఓ హేమసుందరరావు బహుమతి ప్రదానం చేశారు. లక్ష్మణనాయుడు, చిట్టినాయుడు, సూర్యనారాయణ పాల్గొన్నారు.

చీడికాడ హైస్కూల్‌లో హిందీ పోస్టుకు దరఖాస్తు

చీడికాడ, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడి పోస్టును తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంఈఓ బొంజుబాబు చెప్పారు. అర్హులైన హిందీ పండితులు శనివారం మధ్యాహ్నంలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

తెదేపాలో పలువురి చేరిక

రావికమతం, న్యూస్‌టుడే: చినపాచిల, మత్స్యపురం గ్రామాల పరిధిలో 50 కుటుంబాలకు చెందిన 200 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రాజు సమక్షంలో శుక్రవారం తెదేపాలో చేరారు. చినపాచిల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో రూ.11 లక్షలతో నిర్మించిన అదనపు భవనాన్ని ఆయన ప్రారంభించారు. తెదేపా మండల అధ్యక్షుడు శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. మహిళల వినతి మేరకు కల్యాణ మండపం నిర్మాణానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచి రామలక్ష్మి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కొండనాయుడు, విశాఖ డెయిరీ డైరెక్టర్ సత్యనారాయణ, పీఏసీఎస్ అధ్యక్షుడు పరదేశినాయుడు పాల్గొన్నారు.

తెదేపాలో చేరిన వారికి పార్టీ కండువాలు వేస్తున్న ఎమ్మెల్యే రాజు

భూసార పరీక్షలతో మేలు

లచ్చన్నపాలెంలో సూచనలు ఇస్తున్న ఏవో

రావికమతం, న్యూస్‌టుడే: చినపాచిల రైతు సేవా కేంద్రంలో శుక్రవారం భూసార పరీక్ష ఆవశ్యకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు ఝాన్సీ హాజరై భూసార పరీక్షల ప్రాధాన్యం, భూసార పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై రైతులకు వివరించారు. ప్రతీ రైతు సాగు భూమికి రెండు లేదా మూడేళ్లకు ఒకసారి తప్పనిసరిగా మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మట్టి నమూనాలు చేయించుకోవడం వల్ల నేల భూ భౌతిక స్థితి, నేల పోషక విలువలు తెలుస్తాయన్నారు. మండల వ్యవసాయాధికారి రమేష్ పాల్గొన్నారు.

చీడికాడ, న్యూస్‌టుడే: భూసార పరీక్షలతో రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా వనరుల కేంద్రం ఏడీ మాధురి శరణ్, చీడికాడ ఏడీ కృష్ణవేణి సూచించారు. చీడికాడ మండలం అప్పలరాజుపురంలో శుక్రవారం భూసార పరీక్షలు ఆధారిత ఎరువుల వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు చేసిన భూసార పరీక్షలు మూడేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చన్నారు. భూసార పరీక్షలపై సమగ్ర విషయాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, సర్పంచి అప్పలనాయుడు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు రీతు పాల్గొన్నారు.

నేల ఆరోగ్యంపై రైతులకు అవగాహన

మాకవరపాలెం, న్యూస్‌టుడే: లచ్చన్నపాలెంలో నేల ఆరోగ్యంపై వ్యవసాయాధికారులు శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏవో అప్పారావు సూచించారు. మండలంలో 325 మట్టి నమూనాలు సేకరించగా 86 మంది రైతులకు చెందిన పొలాల్లో జింకు లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. తెదేపా నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహరహిత ఏపీకి వంద రోజుల ప్రణాళిక

గర్నికం కేజీబీవీలో బాల్య వివాహాలపై అవగాహన

రావికమతం, న్యూస్‌టుడే: బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్‌కు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు రావికమతం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో వి.మంగతాయారు చెప్పారు. గర్నికం కేజీబీవీ, రావికమతం జడ్పీ హైస్కూల్‌లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్య వివాహాలు నివారించి, ఆడపిల్లలను అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహించాలని సీడీపీవో మంగతాయారు సూచించారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులకు లేదా హెల్ప్ లైన్‌కు సమాచారం అందించాలని చెప్పారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి ప్రతిజ్ఞ చేయించారు. తహసీల్దార్ ఎస్వీ అంబేడ్కర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు రాజరాజేశ్వరి, హేక్ దాలింబీబీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.

చోడవరం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేయం.. పిల్లల్ని చదివిస్తామంటూ మహిళలు ప్రతిజ్ఞ చేశారు. మండలంలోని జన్నవరం మండల పరిషత్ పాఠశాలలో శుక్రవారం స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో 'బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి- వంద రోజులు ప్రణాళిక' పేరిట మహిళలకు అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు విద్య ఎంతో ముఖ్యమని పర్యవేక్షకురాలు బి.శాంతిప్రియ తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్త, తల్లులు హాజరయ్యారు.

రావికమతం హైస్కూల్‌లో ప్రతిజ్ఞ

నర్సీపట్నం అర్బన్: బాల్య వివాహాలు చేయడం నేరమని సీడీపీవో రమణి పేర్కొన్నారు. బాల్య వివాహాల రహిత ఏపీ కార్యక్రమంలో భాగంగా ఎ.ఎల్.పురంలో, నర్సీపట్నం జడ్పీ హైస్కూల్ (ముస్లింబడి)లో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ముస్లిం బడిలో బాల్య వివాహాలు చేయబోమని తల్లిదండ్రులతో కౌన్సిలర్ పద్మావతి ప్రమాణం చేయించారు. ప్రధానోపాధ్యాయుడు అప్పారావు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కె.కోటపాడు, న్యూస్‌టుడే: రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఎ.కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్, డైరెక్టర్ మహేశ్, సర్పంచి అక్కునాయుడు, నాయకులు పాల్గొన్నారు.

బడి బస్సుల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాల వాహనాలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని నర్సీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అప్పన్న పేర్కొన్నారు. స్థానిక సెయింటాన్స్ పాఠశాల వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా డ్రైవర్లు అనుభవం కలిగిన వారిని నియమించారా లేదా అని ఆరా తీశారు. లోపాలకు సంబంధించి నోటీసులు జారీ చేశామన్నారు.

దారిలా.. రాకపోకలెలా?

నర్సీపట్నం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొత్తవీధి మీదుగా పెదబొడ్డేపల్లిలోని చోడవరం రోడ్డును కలుపుతూ నిర్మించిన కొత్త రోడ్డుపై వాహన చోదకులకు ఇక్కట్లు తప్పడం లేదు. 2018లో రూ.4.3 కోట్ల అంచనాతో నాటి మంత్రి అయ్యన్న ఈ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.6 కోట్ల అంచనాతో 40 అడుగుల వెడల్పున రోడ్డు నిర్మాణానికి 2023లో పనులు చేపట్టారు. చోడవరం రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ వరకు, చెరువు గట్టు నుంచి శ్మశానం వరకు రెండు ముక్కలుగా తారు రోడ్డు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ కాలనీ నుంచి చర్చి వరకు తారురోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట రోడ్డును సరిచేసినా ఇప్పటికీ అతీగతి లేదు. శ్మశానం నుంచి ఆర్ అండ్‌బీ బంగ్లా వరకు డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రహదారిలో చెరువు వద్ద కల్వర్టుకు రంధ్రం పడి నెలలు గడుస్తున్నాయి. నిన్నటి వరకు ఇనుప చట్రాన్ని అడ్డుగా ఉంచారు. తాజాగా శుక్రవారం మరో ఇనుప చట్రాన్ని తీసుకువచ్చి రోడ్డును మూసేశారు. అతి కష్టం మీద ద్విచక్ర వాహన చోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి కల్వర్టును పునరుద్ధరించాలని, డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులను త్వరితంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్

దెబ్బతిన్న కల్వర్టుపై రాకపోకలను నిలువరిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులు

ఉచితం పేరుతో ఇసుక అక్రమ రవాణా

వెంకన్నపాలెం వైపు వెళ్తున్న టైరు బళ్లు

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గజపతినగరం, జుత్తాడ గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పగలూ..రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోంది. ఇసుక ట్రాక్టర్లుతోపాటు టైరు బళ్లపై ప్రతిరోజూ తరలిస్తున్నారు. ఇసుక టైరు బండికి రూ.1000, ట్రాక్టరుకు రూ.2వేలు నుంచి రూ.3వేలు చొప్పున తరలిస్తున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో టైరు బళ్లతోపాటు ట్రాక్టర్లపై అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధితాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

క్రీడల్లో యువతకు ప్రోత్సాహం

నాతవరం, న్యూస్‌టుడే: ప్రజలతో పోలీసులు మమేకం కావడం శుభపరిణామమని తాండవ జలాశయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. ఎస్సై తారకేశ్వరరావుతో కలిసి పోలీసు మైత్రి క్రీడా ప్రాంగణాన్ని శుక్రవారం ప్రారంభించారు. యువతను క్రీడల దిశగా ప్రోత్సహించేందుకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులను సిద్ధం చేసినట్లు ఎస్సై చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరిడియ్య, సీతారామ్ పాల్గొన్నారు.

ప్రారంభిస్తున్న సత్యనారాయణ

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1 - ఆంధ్ర కింగ్ తాలూకా
స్క్రీన్-2 - రాజా వెడ్స్ రాంబాయి

విశాఖ ఉక్కులో అప్రెంటిస్‌షిప్‌నకు ఆహ్వానం

ఉక్కునగరం(స్టీల్ సెక్టార్-3),న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా ద్వారా విశాఖ ఉక్కులో అప్రెంటిస్‌షిప్ పొందగోరే అభ్యర్థులు సోమవారం కంచరపాలెంలోని పాత ఐటీఐలో జరిగే మేళాలో పాల్గొనాలని ఉక్కు యాజమాన్యం తెలిపింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు మేళాలో పాల్గొని బయోడేటా, అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని, వివరాలకు వైజాగ్ స్టీల్ పోర్టల్‌ను చూడాలని సూచించింది.

నేడు ఎమ్మెల్యే ప్రజాదర్బార్

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. స్థానిక రత్నగిరినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. వినతులు, ఫిర్యాదులు సమర్పించే ప్రజలు దరఖాస్తుపై తప్పనిసరిగా ఆధార్, చరవాణి సంఖ్యలు నమోదు చేయాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ. 10 నుంచి మ. ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: శ్రీసాయిమాధవనగర్ ప్రధాన రహదారిలో యూజీడీ గోతుల వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. -రాఘవరావు, శ్రీసాయిమాధవనగర్ ✓: వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి గోతులు సరి చేసేందుకు చర్యలు చేపడతాం. -శంకర్రావు, ఇన్‌ఛార్జి జోనల్ కమిషనర్

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం-చోడవరం రోడ్డులో డీఎస్‌ఎన్‌ఎల్ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. -డి. వసంతరావు, సబ్బవరం ✓: పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం. -జె.రాజేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో సబ్బవరం

?: పాత సబ్బవరం నీళ్ల ట్యాంకు సమీప కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి దోమల బెడద ఎక్కువైంది. -నమ్మెంగి అప్పారావు, పాత సబ్బవరం ✓: వెంటనే పూడిక తీత పనులు చేపడతాం. -డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండల పరిషత్ కార్యాలయంలోని బస్‌షెల్టర్ ఆధ్వాన్నంగా మారి నిరుపయోగంగా ఉంది. -రమణ, పరవాడ ✓: బస్‌షెల్టర్ పరిసరాలను శుభ్రం చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. -రమేశ్‌నాయుడు, ఎంపీడీవో, పరవాడ.

చిత్రలేఖనం పోటీల్లో అదుర్స్...

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి.. జాతీయ స్థాయికి ఎంపిక

పరవాడ, న్యూస్‌టుడే: వీరు కుంచె కదిలితే అద్భుతమైన కళాఖండాలు జాలువారతాయి. బాల్యంలో సరదాగా వేసిన బొమ్మలు ఆటబొమ్మలవంటే తర్ఫీదునిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. వీరు కఠోర సాధన చేసి మనసుకు హత్తుకునే అద్భుతమైన చిత్రాలు వేయడంలో రాటుదేలారు. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో గత నెల 19వ తేదీన పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 'ఎనర్జీ కన్జర్వేషన్' అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొని శక్తి వనరులను ఎలా ఆదా చేయాలనే విషయమై ఆలోచింపజేసే చిత్రాలు వేశారు. ఎ, బి గ్రూపుల్లో ముగ్గురేసి చొప్పున మొత్తం 6గురు విద్యార్థులు ఈనెల 11వ తేదీన దిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతల మనోగతం వారి మాటల్లోనే..

మా స్వగ్రామం అనకాపల్లి సమీప గవరపాలెం. మా తండ్రి సామోజీ ప్రయివేటు ఉద్యోగి. తల్లి అనూ గృహిణి. పాఠశాలలో, ఇంటి వద్ద సైన్స్ బొమ్మలు చక్కగా వేయడంతో నన్ను ప్రోత్సహించారు. తల్లి గర్భంలో శిశువును ఏవిధంగా రక్షించుకుంటామో... శక్తి వనరులను కూడా అదే విధంగా కాపాడుకోవాలని వేసిన చిత్రం ద్వితీయ స్థానంలో నిలిచి రూ.30వేల నగదు బహుమతితో జాతీయస్థాయికి అర్హత సాధించా. జిల్లా స్థాయిలో 10 పతకాలు సాధించా. చిత్రలేఖనం వల్ల ఏకాగ్రత, చదువుపై ఆసక్తి పెరిగింది. -కె.పరిణీత్, 9వ తరగతి, డీపాల్ స్కూల్, ఉక్కునగరం



పరిణీత్ వేసిన చిత్రం

చిన్నతనం నుంచే ఆర్ట్ అంటే ఇష్టం. ఎల్‌కేజీ నుంచే చిన్న చిన్న బొమ్మలు వేయడం ప్రారంభించా. తండ్రి సతీష్‌కుమార్ బిజినెస్ మ్యాన్. తల్లి సౌజన్య స్టీల్‌ప్లాంటు సీనియర్ మేనేజర్. చిత్రలేఖనాన్ని హాబీగా మార్చుకుని ఖాళీ సమయంలో సాధన చేయడం వల్ల చిత్రకళతో రాణిస్తున్నా. ఈ పోటీల్లో రూ.20వేల బహుమతితో తృతీయ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యా. కిడ్డీ బ్యాంకులో నగదు ఎలా పొదుపు చేస్తామో.... అలాగే సహజ వనరులను కూడా పొదుపుగా వాడి ఆదా చేయాలంటూ వేసిన చిత్రానికి బహుమతి వచ్చింది. జిల్లా స్థాయిలో 25 పతకాలు సాధించా. శాస్త్రవేత్త కావడమే లక్ష్యం. -బి.ప్రత్యేక, 7వ తరగతి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఉక్కునగరం



ఆకట్టుకున్న పెయింటింగ్

అన్యయ జోన్స్‌క్ పెయింటింగ్స్ వేయడం చూసి ఆసక్తి పెంచుకున్నా. స్వగ్రామం కడప. తండ్రి అప్పలరాజు ఎన్టీపీసీ ఉద్యోగి. తల్లి అనిత దీపాంజలినగర్ స్కూల్లో టీచర్. శక్తి వనరులు పొదుపుగా వాడి భవిష్యత్తు తరాలకు అందించాలని వాటర్ కలర్స్‌తో వేసిన పెయింటింగ్ బి-గ్రూపులో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నా. రూ. 50వేల నగదు బహుమతి సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యా. జిల్లా స్థాయిలో 10సార్లు రాణించా. దిల్లీలోనూ సత్తా చాటడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నా. -బొండ తేజశ్విని, బాలభారతి పబ్లిక్ స్కూల్, 9వ తరగతి, ఎన్టీపీసీ దీపాంజలినగర్



తేజశ్విని వేసిందిలా..

ప్రజలకు ఆహ్లాదం పంచడమే లక్ష్యం

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, తదితరులు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ వార్డు పరిధిలోని ప్రజలకు ఆహ్లాదం చేరువ చేయడమే లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. 97వ వార్డు చినముషిడివాడ శ్రమశక్తినగర్ కాలనీలో రూ.1.85 కోట్ల వ్యయంతో చేపట్టిన థీమ్ పార్కు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, మేయర్ అతిథులుగా విచ్చేసి పార్కు నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వేగంగా పనులు పూర్తి చేసి ఉద్యానవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జోన్-8 కమిషనర్ శంకర్రావు, ఎస్.ఈ శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం..

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం పి.బోనంగి సంస్కృతి గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. విశాఖ నగరానికి చెందిన డాక్టర్ ఎ.మైథిలి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థుల భరతనాట్యం తదితర ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా చదువుతో పాటు వివిధ అంశాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ వరుద కళ్యాణి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, పాఠశాల ఛైర్మన్ పి.సూర్యనారాయణరెడ్డి, డైరెక్టర్ ఉదయనాగశ్రీ, ప్రిన్సిపల్ సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్ మైథిలి, ప్రిన్సిపల్ సీతాలక్ష్మి, డైరెక్టర్ ఉదయనాగశ్రీ

అలరించిన సంస్కృతి గ్లోబల్‌స్కూల్ బాలికల నృత్య ప్రదర్శన

కలియుగ దైవానికి వైభవంగా తిరుమంజనం

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి శుక్రవారం విశేష స్నపన తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్షి రామానుజాచార్యుల నేతృత్వంలో అర్చకులు వేదమంత్రాలు... శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు జరిపారు. వేదమంత్రాల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, విశేష నివేదనలు సమర్పించారు.

9న సింహగిరిపై కోయిల్ ఆళ్వార్..

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సమయంలో భక్తులకు దర్శనాలు లభించవని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని వివరించారు.

'పరకామణి చోరులకు జగన్ వత్తాసు'

గాజువాక, న్యూస్‌టుడే: తిరుమల పరకామణి చోరులకు వైకాపా అధినేత జగన్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన గాజువాక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చోరీ ఘటనను చిన్నదిగా చూపడం జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్నేహమ్యాక్స్ నిర్వాహకుల అరెస్టు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించి మోసం చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు. నగర కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నేహమ్యాక్స్ నిర్వాహకులు సమాజంలోని దళితులు, మధ్యతరగతి వారినే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు కటికల శివభాగ్యారావు, అధ్యక్షురాలు కె.స్వర్ణలత, డైరెక్టర్లు ఎ.పున్నారావు, గుమ్మడి మనోరంజన్, ఎం.శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరి సీతామహాలక్ష్మి, విశ్వేశ్వరరావు, హరిరాజు, రంగారావు, ధనలక్ష్మి, ధనుంజయపై వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా అరెస్టు చేశామన్నారు. వారంతా 2504 మంది బాధితుల నుంచి రూ.55.10 కోట్లు వసూలు చేశారన్నారు. ఆ సొమ్ముతో వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

గీతంలో ఈనెల 8 నుంచి 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కన్వీనర్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు, తదితరులు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) జాతీయ స్థాయిలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్' ఫైనల్ పోటీలకు ఏపీలో గీతం డీమ్డ్ వర్సిటీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, విశాఖ నోడల్ సెంటర్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. గీతంతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 60 విద్యాలయాలు, ఐఐటీలలో (నోడల్ సెంటర్లలో) జరిగే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను ప్రధాని మోదీ 8వ తేదీ ఉదయం వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

★ దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 171 మంది విద్యార్థులు గీతంలో జరిగే పోటీలకు హాజరుకానున్నట్లు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న గీతం వీడీసీ కోచ్ బి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది 'హ్యాకథాన్-25' పోటీల్లో పాల్గొనే జట్లకు 58 కేంద్ర ప్రభుత్వ శాఖలు, 15 రాష్ట్రప్రభుత్వ శాఖలు, 7 ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న 271 సమస్యలకు పరిష్కారం తెలపాల్సిందిగా సూచించారన్నారు. నూతన పరిష్కారాలు, ఆలోచనల్ని ఆహ్వానించగా గీతంలో పోటీల్లో పాల్గొనే జట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఇండోటిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ)కి సంబంధించిన 5 అంశాలపై పరిష్కార మార్గాలు సూచించాల్సి ఉంటుందన్నారు. న్యాయ నిర్ణేతల సమక్షంలో విజేతలను ప్రకటిస్తారన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.రాజేశ్వరరెడ్డి, కో-ఆర్డినేటర్లు వివేక్, అభితేజ్ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతపై అవగాహన

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: గ్రామాల్లోని పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు అన్నారు. లంకెలపాలెంలో శుక్రవారం నిర్వహించిన డ్రైడే... డ్రైడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి-పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు దరి చేరవని చైతన్యపర్చారు. టైర్లు, కొబ్బరి బొండాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్ కోటేశ్వరరావు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

సర్కారు బడులకు కూటమి జవసత్వాలు

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

పెందుర్తి పీఎంశ్రీ పాఠశాలలో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

పెందుర్తి, న్యూస్‌టుడే: సర్కారు బడులను బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సంకల్పించారని, ఈ నేపథ్యంలో కూటమి పాలనలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ పాఠశాలలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. నియోజకవర్గంలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)-3 ఉత్సాహంగా జరిగింది. పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రమేశ్‌బాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హాజరైన వారితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. పీఎంశ్రీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థుల ప్రదర్శన తిలకించారు. ఎంఈవోలు కె.సువర్ణ, మధుమూర్తి, ప్రధానోపాధ్యాయిని చిన్నమ్మాయి, ప్రిన్సిపల్ లలితకుమారి, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ★ పాత పెందుర్తి జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో జరిగిన మెగా పీటీఎంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థుల ప్రగతి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయిని కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

పాత పెందుర్తి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

పండగ వాతావరణంలో..

సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులు, అతిథులు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని కమలకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, కూటమి నాయకులు మామిడి కిరణ్, తేజ, పిన్నింటి పార్వతి, బాలాజీ రాము, గంట్ల దేముడు తదితరులు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నరవ, గొల్లనారాయణపురం, జెర్రిపోతులపాలెంలలో కూడా ఈ వేడుకలు జరిగాయి. కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు, సర్పంచి మడక అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలు చూపరులను, అతిథులను విశేషంగా అలరించాయి.

వేపగుంట జడ్పీ పాఠశాలలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

ఉత్సాహంగా మెగా పీటీఎం-3.0

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలంలోని పలు ప్రభుత్వ విద్యాలయాల్లో శుక్రవారం మెగా పీటీఎం-3.0 కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో సైన్స్ నమూనాలు, క్రీడా, బోధనా సామగ్రి ప్రదర్శన జరిగింది. ఉపాధ్యాయులు పిల్లల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు వివరించారు. తర్వాత సహపంక్తి భోజనాలు చేశారు. ★ పెందుర్తి మండలం వి.జుత్తాడ జెడ్పీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మధుపాడ నాగమణి, సర్పంచి బొడ్డు చంద్రవాణి అతిథులుగా పాల్గొన్నారు. ★ జీవీఎంసీ 95వ వార్డు పాపయ్యరాజుపాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మన దేముడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ★ రాంపురం జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎండాడ, న్యూస్‌టుడే: సర్కారు బడుల్లో చదివే పిల్లలు విద్యా సౌకర్యాలను వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికతో చదువుకోవాలని 8వ వార్డు కార్పొరేటర్ లొడగల అప్పారావు అన్నారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం నిర్వహించారు. అనంతరం సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. తెదేపా, జనసేన వార్డు అధ్యక్షులు చెట్టిపిల్లి సన్యాసిరావు, శాఖరి శ్రీనివాస్, నాయకులు బి.దొరబాబు, ఎస్.మంగాదేవి, ప్రధానోపాధ్యాయిని ఉషారాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పాపయ్యరాజుపాలెం పాఠశాలలో మాట్లాడుతున్న కార్పొరేటర్ ముమ్మన దేముడు

పరవాడ మండలంలో..

పరవాడ కళాశాలలో మాట్లాడుతున్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వినోద్‌బాబు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండల వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో పీటీఎం-3 సమావేశాలు ఘనంగా జరిగాయి. పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వినోద్‌బాబు అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ తదితరులు పాల్గొన్నారు. ★ పరవాడ జడ్పీ బాలుర, తానాం గురుకుల, లంకెలపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలతో పాటు ఇస్లాంపేట లోనూ ఈ వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

ఇస్లాంపేట పాఠశాలలో..

సబ్బవరం మండలంలో..

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆరిపాక, మళ్లునాయుడుపాలెం, నంగినారపాడు జెడ్పీ హైస్కూళ్లు, కేజీబీవీ, అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. నిర్వాహకులు విద్యార్థుల ప్రగతి నివేదికలు తదితర వాటితో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. డీఈవో అప్పారావునాయుడు, పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, ఎంపీపీ బోకం సూర్యకుమారి అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించి విద్యార్థులను అభినందించారు.

★ సబ్బవరం ప్రభుత్వ జూనియర్, అంబేడ్కర్ గురుకులం, కస్తూర్బా విద్యాలయాల్లోనూ ఈ వేడుకలు జరిగాయి. జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన పి.సాగర్‌ను తహసీల్దార్ బి.చిన్నికృష్ణ అభినందించారు. క్రీడా దుస్తుల కొనుగోలుకు రూ.2500 బహుమతిగా అందజేశారు. ఇతర అంశాల్లోనూ ప్రతిభ చాటిన మరికొందరిని కూడా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం 50 దుప్పట్లు అందించారు. అంతకుముందు విద్యార్థులు తల్లిదండ్రులకు పాద పూజ చేశారు. * మొగలిపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.

మళ్లునాయుడుపాలెంలో భోజనాల వద్ద విద్యార్థులతో మాట్లాడుతున్న గండి బాబ్జీ

ప్రసంగిస్తున్న ఎంపీపీ సూర్యకుమారి, డీఈవో అప్పారావు నాయుడు

సబ్బవరంలోని అంబేడ్కర్ గురుకులంలో తల్లిదండ్రులకు పాద పూజ

సాంకేతిక నైపుణ్య శిక్షణ తరగతులు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ విశాఖ ఇంజినీరింగు కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. భువనేశ్వర్‌కు చెందిన సెంట్రల్ టూల్‌రూం ట్రైనింగ్ సెంటర్ సారథ్యంలో విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రదీప్‌వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ప్రతినిధులు, కళాశాల ఛైర్మన్ జి.సత్యనారాయణ, ఓఎస్‌డీ గాయత్రిరామ్, డీన్ సీడీసీ వర్మ పలు విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: బెహరా కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై 1మిలియన్ 1బిలియన్ సంస్థ ప్రతినిధులతో శుక్రవారం విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు సంబంధిత సంస్థతో తమ కళాశాల యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బెహరా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ నడుస్తోందన్నారు. సంస్థ ప్రతినిధులు సాగర్, రవితేజ, అనిల్‌కుమార్, శివప్రసాద్ పాల్గొన్నారు.

కళాశాలకు సైన్స్ పరికరాల అందజేత

ఇస్లాంపేట(పరవాడ), న్యూస్‌టుడే: జీవీఎంసీ 77వ వార్డు పరిధి ఇస్లాంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శుక్రవారం సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ.లక్ష వెచ్చించి ఫిజిక్స్ ల్యాబ్‌కు చెందిన పరికరాలు వితరణగా సమకూర్చారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సైన్స్ ల్యాబ్ పరికరాలను ప్రిన్సిపల్ వివేకానందరావుకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ అధికారులు ప్రకాశరావు, శివమ్‌సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ఎన్టీపీసీ అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. తెదేపా నాయకులు పాల అచ్చిలనాయుడు, మంత్రి రవి, పాల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

పరికరాలను అందజేస్తున్న ఎన్టీపీసీ అధికారులు ప్రకాశరావు, తదితరులు

ఎస్ఆర్‌పురంలో కలకలం

అడవి పిల్లి కూన

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం గ్రామంలో శుక్రవారం పులి పిల్లను పోలిన జంతువు కలకలం రేపింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా.. ఎస్ఆర్ పురం లేఅవుట్ సమీప ఖాళీ స్థలంలో కూలీలు తుప్పలు తొలగించే పనులు చేస్తుండగా పులి చారలున్న రోజుల వయసు గల జంతువు కనిపించింది. దీన్ని పరిశీలించి పులి పిల్ల అయి ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జంతు ప్రదర్శన శాల అధికారులను సంప్రదించగా ఆ జంతువును అడవి పిల్లిగా నిర్ధారించారు. సమీప కంబాలకొండ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన తల్లి పిల్లి ఇక్కడ సంతానం పెట్టి ఉంటుందని భావిస్తున్నారు. తర్వాత స్థానికులు పిల్లి కూనను దొరికిన చోటే విడిచిపెట్టారు.

ఆదర్శమూర్తికి అశ్రుతాంజలి

మా అందరి హృదయాలలో సుస్థిరస్థానం పొంది, మా అందరికీ మార్గదర్శకురాలుగా, పెద్దదిక్కుగా, అహర్నిశలు మా అందరి అభివృద్ధికీ పూలబాటలు వేసిన మీరు మా అందరి నుండి దూరమై ఆకస్మికంగా దైవసన్నిధికి చేరారు. దివికేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...

కీ॥శే॥ శ్రీమతి గంట్ల ముత్యాలమ్మ గారు
W/o (లేటు) గంట్ల ముత్యాలు
మరణం: 26-11-2025, వేపగుంట

పెద్దకర్మ: తేది: 06-12-2025 శనివారం
డోర్ నెం: 3-47, ముత్యమాంబ కాలనీ,
వేపగుంట గ్రామమునందు జరుపబడును.

కోడలు: లక్ష్మి W/o (లేటు) నాగేశ్వరరావు
మనుమరాళ్ళు-మనుమడు: కంపర ఉమ - కంపర శ్రీనివాసరావు; గంట్ల అనూష

కుమార్తె: గొల్లవిల్లి వరలక్ష్మి - అల్లుడు: గొల్లవిల్లి నూకరాజు
మనుమరాళ్ళు-మనుమడు: బల్ల శ్యామల - బల్ల సతీష్
బల్ల సునీత - బల్ల గణపతి
గొల్లవిల్లి జువ్వాలనాయుడు - మహేశ్వరి

కుమార్తె: దాసరి కనకమ్మ - అల్లుడు: (లేటు) దాసరి అప్పారావు
మనుమరాళ్ళు-మనుమడు: సుంకర దేవి - శ్రీరామ్; దాసరి సంధ్య

కుమార్తె: ఉగ్గిన రాజ్యలక్ష్మి - అల్లుడు: ఉగ్గిన సూర్యనారాయణ
మనుమరాలు: ఉగ్గిన గుణ మనుమడు: ఉగ్గిన గౌతమ్

మరియు మునిమనుమరాళ్ళు-మునిమనుమలు; కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

(c) eenadu

మట్టి జారితే.. వంకలో పడాల్సిందే..

అనంత నగరంలో ఇస్కాన్‌ గుడి వెనక తడకలేరు వంక పక్కన మల్లు స్వరాజ్యం నగర్‌ ఉంది. ఇక్కడ మూడు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో ఎక్కువగా జాతీయ రహదారి పక్కన కూలి పనులకు వెళ్లేవారు ఉన్నారు. జాతీయ రహదారి వైపు పోవాలంటే తప్పనిసరిగా తడకలేరు వంక దాటాల్సిందే. ఇక్కడ చిన్న వంతెన నిర్మించాలని డిమాండ్‌ ఉంది. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీ వారే స్వయంగా తాడిచెట్ల కాండాలను వంకకు అడ్డుగా వేసి దానిపైన మట్టి వేసి రాకపోకలు కొనసాగిస్తున్నారు. నడవడానికి, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ మార్గంలో ఆటోలు, పెద్ద వాహనాలు ప్రయాణిస్తే అది కూలిపోయే ఆస్కారం ఉంది. మట్టి క్రమంగా అటూ ఇటూ జరిగి ప్రమాదకరంగా మారింది.

- ఈనాడు అనంతపురం

సృజనాత్మక ఆలోచనలతో ఆవిష్కరణలు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో నిర్వహించిన స్పార్క్‌ అనే అంశంపై నిర్వహించిన 3 రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, సమస్యాపరిష్కార దృక్పథం, నైపుణ్యాలు పెంపొందించడమే ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

రిజిస్ట్రార్‌ కృష్ణయ్య, ఇంక్యుబేషన్‌ కేంద్రాల అధికారులతో విద్యార్థులు

భూరీసర్వేలో పైసావసూల్‌!

- ముడుపులు ఇవ్వందే తప్పులను సరిదిద్దరు
- అర్జీిచ్చినా తప్పని ప్రదక్షిణలు

● బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఓ రైతు ఇచ్చిన అర్జీ ఆరు నెలలైనా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఎల్‌పీఎం ఖాతా పుస్తకంలో (పట్టా) కొన్ని సెంట్లు తక్కువగా ముద్రించారన్న ఫిర్యాదుపై రీసర్వే చేశారు. దీనికి మూడుసార్లు అర్జీలు ఇవ్వాల్సి వచ్చింది. సదరు భూమికి స్కెచ్‌ వేశారు. పట్టాలో నమోదు చేయలేదు. రూ.10 వేలకు పైగా ముడుపులిచ్చినట్లు రైతు వాపోయారు. ఇప్పటికీ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు.

● నార్పల, శింగనమల, కంబదూరు, డి.హీరేహాళ్‌, ఆత్మకూరు, కూడేరు, పామిడి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యాడికి.. తదితర మండలాల్లో ఈ తరహా రీసర్వే సమస్యలు ఉత్పన్నం అయ్యాయి.

జిల్లాలో ఇలా..

మొత్తం అర్జీలు	10,763
పెండింగ్‌..	357
రీ ఓపెన్‌..	524
పరిష్కారంలో అసంతృప్తి	78 శాతం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూరీసర్వే కార్యక్రమాన్ని కొందరు అక్రమార్కులు అభాసుపాలు చేసేలా వ్యవహరిస్తున్నారు. రీసర్వేలో తలెత్తిన తప్పులను సరిదిద్దే ప్రక్రియలో కాసుల పంట పండిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) జిల్లా స్థాయి కార్యక్రమంలో అర్జీలు ఇచ్చినా ముడుపు ముట్టజెప్పాల్సిందే. లేదంటే.. ఏదో ఒక కుంటి సాకుతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. రైతులకు విసుగు వచ్చేలా ప్రదక్షిణలు చేపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. గత వైకాపా పాలనలో జరిగిన రీసర్వేలో పొరపాట్లు కుప్పలు తెప్పలుగా తెరపైకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం తొలినాళ్లల్లో నిర్వహించిన గ్రామ సదస్సుల్లో 5449 అర్జీలు రావడం విశేషం. ఒక్క సర్వే పరిధిలోనే 4402, రెవెన్యూకు సంబంధించి 739, ఇతరాలు 308 చొప్పున ఉన్నాయి. వాటిలో చాలావరకు చేతివాటం ప్రదర్శించి పరిష్కరించారు. ఇప్పటికీ కొన్నింటిని మూలనపడేశారు. ఇదిలా ఉండగా గతేడాది జూన్‌ 15 నుంచి ఇప్పటి దాకా భూ సర్వే,రికార్డుల శాఖకు పది వేలకు పైగా అర్జీలు వచ్చాయి. అర్జీల పరిష్కారంలో 75 శాతం మందికిపైగా అసంతృప్తితో ఉండటం విశేషం.

ఫిర్యాదు చేస్తే విచారిస్తాం..

- హరికృష్ణ, డీడీ, భూసర్వే,రికార్డుల శాఖ

భూ రీసర్వేలో తలెత్తే తప్పులను ఎక్కడికక్కడే సరిదిద్దుతాం. గతంలో గ్రామసభలు, అర్జీల రూపంలో వచ్చిన వాటికి క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపిస్తాం. గ్రామ, మండల సర్వేయర్లు, రెవెన్యూ శాఖ సమన్వయంతోనే పని చేస్తారు. ఈ క్రమంలో అక్రమాలు, అవకతవకలు ఉంటే... ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తాం.

కల్లంలో ధాన్యం రాశులు

జల్లులు..అన్నదాతల బెంబేలు!

న్యూస్‌టుడే, బొమ్మనహాళ్‌: జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పడుతున్న తేలికపాటి వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్చెల్సీ పరిధిలోని బొమ్మనహాళ్‌, కణేకల్లు డి.హీరేహాళ్‌, బీటీ ప్రాజెక్టు ఆయకట్టు మండలాల్లో వరి సాగు ఎక్కువగా ఉంది. వాతావరణంలో మార్పులు, జల్లులు పడటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోనే 32 వేల ఎకరాల్లో వరి సాగైంది. పైరు కోసిన రైతులు ధాన్యం కల్లాల్లోనే కుప్పలుగా వేసుకున్నారు. వర్షానికి తడవకుండా చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. టార్పాలిన్లు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు రెట్టింపయ్యాయి. 'ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలయ్యాయి. టార్పాలిన్‌ షీట్లకోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు' ఏవో సాయికుమార్‌ తెలిపారు.

స్క్రబ్‌ టైఫస్‌పై అప్రమత్తం

- జ్వరపీడితుల నమూనాలు పరీక్ష
- ఆందోళన అనవసరమంటున్న అధికారులు

అనంతపురం (శ్రీనివాస్‌ నగర్‌), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 'స్క్రబ్‌ టైఫస్‌' జ్వర మహమ్మారి కలకలం రేపుతోంది. మూడేళ్ల క్రితమే ఇలాంటి జ్వరం బయటపడినా.. ప్రచారంలోకి రాలేదు. ప్రస్తుతం కేసులు పెరిగి జ్వరపీడితుల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అనంత నగరం, రాప్తాడు ప్రాంతాల్లో ఆరు కేసులు నమోదు అయ్యాయి. గత 15 రోజుల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు కేసులను గుర్తించారు. ఇరు జిల్లాల్లో ఎవరూ భయపడాల్సిన పనే లేదు. ఒకవేళ పాజిటివ్‌ కేసులు వచ్చినా సత్వరమే చికిత్సలు అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ఇందుకు సంబంధించి మందులు సైతం సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు.

విస్తృత ప్రచారానికి సన్నద్ధం: మూడేళ్ల క్రితమే ఈ తరహా జ్వరం ఛాయలను గుర్తించారు. 2023లో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తర్వాత 2024లో ఆ సంఖ్య 13కు పెరిగింది. తదుపరి ఆరు పాజిటివ్‌ కేసులు వచ్చినా వారందరూ పూర్తిగా కోలుకున్నారు. అయినా ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన శిబిరాలను నిర్వహించాలని ఆరోగ్య శాఖ సంకల్పించింది. విద్యాసంస్థలు, వసతిగృహాలు, గ్రామ సభలు, సచివాలయాల్లో.. విస్తృత ప్రచారం చేపడుతున్నామని అనంతపురం డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి చెప్పారు. అన్ని విధాలా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.

కీటకం కుడితే..

ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో స్క్రబ్‌ టైఫస్‌ జ్వరం సోకుతోంది. జిల్లాలోనూ జ్వరాలు సోకే కాలం ఇదే. సాధారణ జ్వరంలా భావించకుండా.. సత్వరమే సమీప పీహెచ్‌సీ, సీహెచ్‌సీ.. వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లిని పోలిన 'చిగ్గర్‌ మైట్‌' అనే చిన్నపాటి కీటకం కుట్టడంతో ఈ జ్వరం వస్తుంది. ఇదేమీ అంటువ్యాధి కాదు. అనంతపురం వైద్యకళాశాలలో నమూనాలను పరీక్షిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వైద్యులను అప్రమత్తం చేశారు. ప్రాథమిక దశలోనే జ్వరాన్ని నయం చేసుకోడానికి వీలుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

వక్ఫ్‌ ఆస్తులు కనుమరుగు!

ఆక్రమణల్లో విలువైన భూములు

చిత్రంలో కనిపిస్తున్న తోట గుంతకల్లు మండలంలోని నక్కనదొడ్డి గ్రామంలోనిది. సర్వే నంబరు 729లో 19.89 ఎకరాల వక్ఫ్‌ భూమి ఉంది. దీన్ని పాతకొత్తచెరువుకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఆక్రమించారు. రూ.80 కోట్ల విలువైన భూమిలో బోర్లు వేసుకుని బీనీ తోటలను సాగు చేసుకుంటున్నారు. వారి పేర్లతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఇప్పుడు వాటిని రద్దు చేయలేకపోతున్నారు.

గుత్తి, గుంతకల్లు, న్యూస్‌టుడే: వక్ఫ్‌ భూములు కబ్జాకు గురవుతున్నాయి. గుత్తి పట్టణంతోపాటు గుంతకల్లు గ్రామీణం పరిధిలో రూ.వంద కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. విలువైన భూములు, స్థలాలను కొందరు పథకం ప్రకారం కబ్జా చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆ వర్గానికి చెందిన పెద్దలు కొందరు స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఇతరులు ఆక్రమిస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కబ్జాదారులు ఎంచక్కా పట్టాలు, పాసుపుస్తకాలు పొందుతున్నారు.

తాఖీదులతో సరిపెడుతూ...

గుత్తి, గుంతకల్లులో వక్ఫ్‌ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. గుత్తిలోని సర్వే నంబరు 488లో 5.06 ఎకరాలు స్థలం పట్టణ నడిబొడ్డున ఉంటుంది. సెంటు సుమారు రూ.10 లక్షలు దాకా ఉంది. కొందరు తొలుత తాత్కాలికంగా షెడ్డువేసి తర్వాత శాశ్వతంగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ●సర్వేనంబరు 626లో 2.36 ఎకరాలు, పాత హైవేకు ఆనుకుని ఉంది. బీసీ కాలనీలోని సర్వే నంబరు 414లో 4.80 ఎకరాలు దర్గాకు చెందిన స్థలం ఉండగా ఓ వ్యక్తి ప్లాట్లు వేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

రద్దుకు మీనమేషాలు

రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణదారులకు ఇంటి పట్టాలు ఇస్తున్నారు. నక్కనదొడ్డి నరసాపురంలోని సర్వే నంబరు 48లో ఉన్న 22.58 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డుకు పైసా పన్ను కట్టడం లేదు. గుత్తితోపాటు గుంతకల్లు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. వాటిని రద్దు చేయడంలో తీవ్రజాప్యం చేస్తున్నారు. తమ భూమి, స్థలాలను ఖాళీ చేయాలని వక్ఫ్‌ అధికారులు నోటీసులను ఇస్తున్నా ఆక్రమణదారులు పట్టించుకోవడం లేదు.

గుత్తి పట్టణంలోని పాత హైవే ప్రాంతంలో స్థలాలకు డిమాండ్‌ ఉంది. కొందరు గృహాలను నిర్మించుకొని మరికొందరు బంకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు జారీ చేశారు. వక్ఫ్‌బోర్డు అధికారులు తమకు ఎందుకులే అని మిన్నకుండిపోతున్నారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం

- రహీం, ఇన్‌స్పెక్టర్‌, వక్ఫ్‌బోర్డు, అనంతపురం

గుత్తి, గుంతకల్లులో అన్యాక్రాంతం అయిన భూములు, స్థలాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. వారి పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు, పట్టాలను రద్దు చేయాల్సిఉంది. గుత్తిలోని బీసీ కాలనీలో స్థలాలను కొందరు అమ్ముకుంటుండగా లోకాయుక్తలో కేసు వేశారు.

పాఠశాలల్లో పండగ..

ఆత్మకూరు పాఠశాలలో విద్యార్థుల నమూనా ప్రాజెక్టులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆనంద్‌ తదితరులు

అనంతపురం విద్య, ఆత్మకూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ విద్యాలయాలకు దీటుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండగ వాతావరణంలో జరిగింది. ఆయా పాఠశాలల ముంగిట్లో రంగవల్లులు, తోరణాలతో అలంకరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను ఆత్మీయతతో పాఠశాలల్లోకి స్వాగతం పలికారు. అనంతపురం జిల్లాలో 28 జూనియర్‌ కళాశాలలు, 416 ఉన్నత పాఠశాలలు, 59 ప్రాథమికోన్నత ,

విద్యార్థి వికాసమే ధ్యేయంగా

1249 ప్రాథమిక పాఠశాలల్లో మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు జరిగాయి. పలు చోట్ల విద్యార్థులు వైజ్ఞానిక నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పలు అంశాలపై చర్చించారు. అనంత గ్రామీణం సిండికేట్‌ నగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ పాఠశాలలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పెద్ద వడుగూరు కేజీబీవీలో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి, గుత్తి ఆదర్శ పాఠశాలలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం ఆదర్శ పాఠశాలలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంత నగరం శారదానగర పాఠశాలలో మాంసాభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు, జిల్లా విద్యాధికారి ప్రసాద్‌బాబు నార్పలలోని ఉన్నత పాఠశాలల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేశారు.

ముగిసిన సింగపూర్‌ భక్తుల పర్తియాత్ర

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలను స్ఫూర్తిగా తీసుకుని సేవా, ప్రేమతత్వాన్ని అలవర్చుకుని ముందుకు సాగాలని సింగపూర్‌కు చెందిన విశ్రాంత అధ్యాపకురాలు కందా రూబీ అన్నారు. శుక్రవారం సాయికుల్వంత్‌ మందిరంలో సింగపూర్‌ భక్తబృందం సత్యసాయి కీర్తనలు ఆలపించింది. ఈ సందర్భంగా రూబీ సత్యసాయితో తమకున్న అనుబంధాన్ని వివరించారు. సాయి సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగిన సింగపూర్‌ భక్తుల పర్తియాత్ర ముగిసింది.

ప్రథమ వర్ధంతి

కీ॥శే॥ శ్రీమతి పత్తి సరోజమ్మ గారు
W/o కీ॥శే॥ శ్రీ పత్తి చలపతి గారు,
Rtd. Accounts Officer, A.P.Transco, అనంతపురం
అనంతపురం జిల్లా & శ్రీసత్యసాయి జిల్లా
జననం: 17-08-1953, మరణం: 06-12-2024
కుమారుడు : పత్తి చంద్రశేఖర్‌, B.Com., LLB.,
జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌, పుట్టపర్తి నియోజకవర్గం
రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌
కుమారుడు : పత్తి అమర్నాథ్‌
కుమార్తె : పి.సునీత
మరియు సమస్త పత్తి కుటుంబ సభ్యులు

'ధన్‌ ధాన్య కృషి'పై ప్రత్యేక కార్యాచరణ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన పీఎం ధన్‌ ధాన్యకృషి యోజన పథకం అమలుపై మండల స్థాయిలోనే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపారు. ధన్‌ధాన్య కృషి యోజన కింద 11 ప్రభుత్వ శాఖల పరిధిలోని 36 పథకాలు అమలు అవుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యాన, దాని అనుబంధ శాఖల అధికారులు సమన్వయం, సఖ్యతతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చేదన్నారు. జిల్లా, డివిజన్‌ స్థాయిలోనే కాదు.. మండల స్థాయిలోనూ కార్యాచరణ ఉండాలన్నారు. ఈ దిశగా ఆయా శాఖలు అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన డీడీ ఉమాదేవి, డీసీఓ అరుణకుమారి, ఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, పశుసంవర్ధక జేడీ ప్రేమ్‌చంద్‌ పాల్గొన్నారు.

సీఎస్‌ విజయానంద్‌ రాక నేడు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారని కలెక్టర్‌ ఆనంద్‌ వెల్లడించారు. ఈనెల 6న ఉదయం 7.50 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 9.35 గంటలకు బెంగళూరుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నగరానికి వస్తారు. ఇదే రోజు ఉదయం 11.45 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుంది. పీఎం కుసుమ్‌, పీఎం సూర్యఘర్‌, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ తదితర ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. ఇదే రోజు రాత్రికి అనంతలో బస చేస్తారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము
ది ఆంధ్రప్రదేశ్‌ శిల్పారామం ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ మరియు కల్చరల్‌ సొసైటీ
ప్లాట్‌ నెం.56, డోర్‌ నెం.54-16-1/18సి, రోడ్‌ నెం.2, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీ, లయోలా కాలేజి రోడ్‌, విజయవాడ -520008
టెండరు ప్రకటన
టెండరు ప్రకటన నెం.419/ ఎ.పి. శిల్పారామం/ బోటింగ్‌ టెండర్‌/ ఎటిపి / 2025 తే.05-12-2025
శిల్పారామం, అనంతపురము వద్ద లీజు ప్రాతిపదికన " బోటింగ్‌ చెరువులో బోటింగ్‌ " ఆపరేషన్‌ మరియు నిర్వహణ కోసం సమర్థులైన మరియు అర్హత కలిగిన ఏజెన్సీల నుండి టెండర్లు ఆహ్వానించబడుతున్నాయి. పైన పేర్కొన్న టెండరు పత్రాన్ని AP SACCS website: https://shilparamam.ap.gov.in నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. టెండరు ధరఖాస్తును విజయవాడ శిల్పారామంలోని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయం నుండి రూ.3,000/- ధరఖాస్తు ధర ఏదైన షెడ్యూలు వాణిజ్య బ్యాంక్‌ నుండి "Chief Executive Officer, the APSACCS" పేరు మీద పొందిన డి.డి. విజయవాడలో చెల్లుబాటు అగునట్లు చెల్లించి పొందవచ్చును. టెండరు షెడ్యూల్‌ జారీ తేది.06.12.2025. టెండర్లు సమర్పించడానికి చివరి తేది.22.12.2025 మధ్యాహ్నం 3 గంటలు. మరిన్ని వివరాలకు విజయవాడలోని పరిపాలన అధికారి మొబైల్‌ నెంబరు: 88866 52023 ను సంప్రదించగలరు.
సం/- ముఖ్య కార్యనిర్వహణ అధికారి

భక్తిశ్రద్ధలతో భూతప్పల ఉత్సవం

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భూతప్పల ఉత్సవం, జ్యోతుల పరస వేలాది మంది భక్తుల నడుమ వైభవంగా జరిగింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. జ్యోతులను వివిధ పూలతో విశేషంగా అలంకరించి స్వామి వారి ఆలయాల చుట్టూ గోవిందనామ స్మరణతో ప్రదక్షిణలు చేసి.. జ్యోతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులపై నడుచుకుంటూ వస్తున్న భూతప్పలు

స్వాములను ఊరేగింపుగా భక్తరపల్లికి తీసుకువస్తూ..

ఉత్సవమూర్తుల ఊరేగింపు

జిల్లడగుంట ఆంజనేయస్వామి ఆలయం నుంచి లక్ష్మీనరసింహ, ఆంజనేయ ఉత్సవమూర్తులను అలంకరించి ఊరేగింపుగా భక్తరపల్లిలోని మండపానికి తీసుకువచ్చారు. అక్కడ భూతప్పలకు నైవేద్యం పెట్టారు. భక్తులు తడిదుస్తులతో పూలు, పండ్లు, అగరబత్తులు చేత పట్టుకుని 200 మందికిపైగా భూతప్పలు వచ్చేదారిలో అడ్డంగా పడుకున్నారు. భక్తులపై భూతప్పలు కాలుమోపుతూ, నృత్యం చేస్తూ నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం భక్తులు నరసింహస్వామి ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత పంజుపూజ నిర్వహించారు.

మంచు కమ్ముకొంది.. రాకపోకలు జాగ్రత్త!

పలు ప్రాంతాల్లో వేకువజామున పొగమంచు కమ్మేస్తోంది. జాతీయ రహదారులతోపాటు పట్టణాల్లోని పలుదారుల్లో రాకపోకలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఎదుటి వాహనాలు, మనుషులు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని నిదానంగా ముందుకు సాగాల్సి వస్తోంది. ఉదయం 7 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఏమాత్రం ఆదమరిచినా ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉరవకొండ ప్రాంతంలో శుక్రవారం పొగమంచు కమ్మేయడంతో స్థానికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి
మీ ఉన్నతికి శ్రమించిన, మీ కుటుంబ సభ్యుల/ఆత్మీయుల అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి ప్రకటనలు
ఈనాడులో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ప్రచురణ కొరకు
పూర్తి వివరములకు:
8008709784

(c) eenadu

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు (శనివారం) ఉదయం 6 గంటలకు స్వామివారి సాధారణ దర్శనం. 7 నుంచి 9 గంటల మధ్య అభిషేకం, స్వర్ణకవచ సేవలు. 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాన్ని మరింత పొడిగిస్తారు.

ఇక అంతా ఆన్‌లైనే!

విద్యారంగం బలోపేతానికి సర్కారు చర్యలు

న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం: విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా పాఠశాలలకు 'సమగ్ర శిక్షా అభియాన్' ఆధ్వర్యంలో ఇటీవల నూతన కంప్యూటర్లతోపాటు ఇతర సామగ్రి, 5జీ వైఫై రూటర్లు అందించారు. వీటితో విద్యా సంబంధ కార్యకలాపాల నిర్వహణతోపాటు విద్యార్థులకు అవసరమైన ఆన్‌లైన్, డిజిటల్ బోధన ఇతరత్రాలకు ఆస్కారం కలుగుతోంది.

సమాచారం నిక్షిప్తానికి ఏర్పాట్లు

గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయికి స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల నుంచి నివేదికలు పంపించాలంటే ఉపాధ్యాయులు, సిబ్బంది సమీపంలో ప్రైవేట్ ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్లి సొంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం పాఠశాలలకే కంప్యూటర్లు రావడంతో ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది జిల్లా, రాష్ట్రస్థాయికి ప్రతిపాదనలు, నివేదికలు పంపడానికి స్థానికంగానే వీలుగా కలుగుతోంది. అంతేకాకుండా వీటి ద్వారా బడులు, విద్యార్థుల వివరాలు ఇతరత్రా సమాచారం సమగ్రంగా సేకరించి నిక్షిప్తం చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. పాఠశాలల అవసరాలతోపాటు విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు మార్గం సుగమం కలిగింది.

ఉమ్మడి అనంత జిల్లాలో ఇలా..
స్కూల్ కాంప్లెక్స్ ఉన్నత పాఠశాలలు: 360
ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో బడులు: 8 నుంచి 15
ఉపాధ్యాయుల సంఖ్య: 60 నుంచి 90
విద్యార్థులు: సుమారు 1000 నుంచి 3000

సోమలాపురం పాఠశాలలో వివరాలు నమోదు చేస్తున్న ప్రధానోపాధ్యాయిని అనురాధ

సేవల్లో వేగం పెరిగింది

ఇటీవల పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయడంతో సంబంధించిన అన్ని పనులు సకాలంలో చేసుకోగలుగుతున్నాం. ప్రతినెల జరిగే సమావేశాలకు సంబంధించిన పార్టీలు తయారు చేసేందుకు, ఉన్నతాధికారులకు నివేదికలు పంపేందుకు వీలు పడుతోంది. కొన్ని చోట్ల ప్రాంతంలో కంప్యూటర్ ఆపరేటర్లు సరిపోకపోవడంతో ఉపాధ్యాయులే ఆ పనులు చేయాల్సి వస్తోంది.
- అనురాధ, హెచ్‌ఎం, రాయదుర్గం క్లస్టర్ పాఠశాల

7న జిల్లా జూనియర్, క్యాడెట్ జట్ల ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి జూనియర్, క్యాడెట్ విభాగాల్లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈ నెల 7న ఎంపిక చేయనున్నట్లు జిల్లా జూడో సంఘం కార్యదర్శి గోవిందు తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు అనంత క్రీడాగ్రామంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నారు. అందులో ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 19 నుంచి 21 వరకు కర్నూలులో నిర్వహించనున్నారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు తమ ఆధార్‌కార్డుతో హాజరు కావాలని ఆయన సూచించారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...
వాల్మీకి/బోయ కుల అవివాహితులకు సువర్ణావకాశం
నేడు, రేపు వాల్మీకి/బోయ కుల అవివాహిత వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్
తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', వాల్మీకి/బోయ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబరు 06న), రేపు (ఆదివారం, డిసెంబరు 07న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.
వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER
మీకు కారు ఉందా? ఎందుకు ఇంట్లో నిలబెట్టాలి. హ్యాపీ Car వ్యాపారం అనంతపురంలో మీ కారుని జోడించి, నెలకు 32,000/- వరకు సంపాదించండి. కాల్: 6301174565.

FOOD
ATP విద్యుత్‌నగర్ సర్కిల్ ఎ.పి.వి. ఎదురుగా బాలాజి హోమ్ ఫుడ్స్ ప్రారంభమైంది. పిండి వంటలు ఆర్డర్ పెట్టడం కోసం సంప్రదించండి: వెంకటేశ్వర్‌రెడ్డి. సెల్: 9885763347.

REAL ESTATE

FLAT FOR SALE
3BHK, 2BHK ఫ్లాట్స్ అధునాతన సౌకర్యాలతో అందుబాటు ధరలో అనంతపురం సాయినగర్ నిర్మిస్తున్న మీనాక్షిఅపార్ట్‌మెంట్ నందు కలవు. ఫ్లాట్స్ మాత్రమే కలవు. 7416560179, 9515651111

JOBS
ఒమేగా హాంటెక్ నందు వృద్ధులను/ పేషెంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. శ్రీ వసతి, భోజనం, జీతం 20K. ✆ 8977639662, 8977639663

Mypatta కంపెనీ నందు పని చేయుటకు Office Boy కావలెను (9.00 Am to 07.00 Pm) అర్హత Inter, బీటెక్ ఆఫీస్‌వర్క్ తెలిసుండాలి. శాలరి (9000-11000) ✆ : 9000088636.

టెలికాలింగ్ & Data Entry వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ ఆఫీసు చేయుటకు M/F కావలెను. 10th క్లాస్‌పైన, Age: 18 to3 5, జీతం: 18 to 25K. ✆ 8464016870

MARKETING/ SALES
అనంతపురం G-Studio నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులు/ స్త్రీలుకావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాముఖ్యత కలదు. సంప్రదించండి. ✆ 9151590505.

ప్రముఖ కంపెనీలో FoodProducts మార్కెటింగ్ చేయుటకు అనుభవం కలిగిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్/ సేల్స్ ఆఫీసర్స్ కావలెను. ✆ 7989017385, 9030019533.

FACULTY/ TEACHERS
Wanted Faculty Skills-Java, .net, Python. Salary 15000 to 25000 Work - Relocation Contact Details: 9949263337.

Wanted Teachers to Teach Maths, Physics Classes 8 to 10 in ATP. 3 yrs Experience & Residential Preferred Send CV to 9346511313.

Wanted Experienced Female Staff For Science and English Subject (3 to 5 Classes) to Work in Blossoms School, Aravind Nagar, ATP. Mob: 9030777676.

అండర్-17 జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు వినయ్

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్ ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల త్వరలో జరిగే జాతీయస్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. హెచ్‌ఎం సురేష్‌బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి, సునీల్ తదితరులు వినయ్‌ని అభినందించారు.

నాగలింగం కుటుంబాన్ని ఆదుకుంటాం

మంత్రి అచ్చెన్నాయుడు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన రైతు నాగలింగం అప్పుల బాధ తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. నాగలింగం తనకున్న 83 సెంట్లు వ్యవసాయ భూమితో పాటు మరో మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి సాగు చేశారు. వ్యవసాయంతోపాటు మండలంలోని అరటి పంటను కొనుగోలు చేసి బెంగళూరుకు ఎగుమతి చేస్తూ వ్యాపారం చేసేవారన్నారు. 2021-24 మధ్య కాలంలో అరటి పంటకు సరైన ధరలు పలకక పోవడం, ఎగుమతి చేసిన పంటను కొన్నవారు డబ్బు లివ్వకపోవడం రైతు ఆర్థిక పరిస్థితి చితికిపోయారన్నారు. అప్పులకు పెరిగిన వడ్డీలు, వ్యాపారం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడంతో మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడం దురదృష్టకరమని, కారణం ఏదైనా సరే రైతు కుటుంబాన్ని ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. నాగలింగం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

శవ రాజకీయాలు వైకాపాకు అలవాటు

వైకాపా నాయకులకు శవ రాజకీయాలు చేయడంపై మంత్రి మండిపడ్డారు. ఆర్థిక సమస్యలతో పోయిన అప్పుల బాధతో జరిగిన ఈ విషాద ఘటనని అరటి పంటకు గిట్టుబాటు రాకపోవడాన్ని వక్రీకరించి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఇలాంటి రాజకీయ ప్రయత్నాలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.

కనులపండువగా వీరభద్రస్వామి రథోత్సవం

గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: తాళ్లకెర వీరభద్రస్వామి రథోత్సవం శుక్రవారం కనులపండువగా సాగింది. వందల సంఖ్యలో భక్తుల సమక్షంలో రథోత్సవం సాగింది. రథంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపుగా పాదగట్ట వరకు లాగారు. మధ్యాహ్నం పాదగట్ట నుంచి దేవాలయం వరకు జనసందోహం నెలకొంది. రథోత్సవం ఎదుట కోలాటాలు, నందికోలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదాలు అందించారు.

అలంకరణలో వీరభద్రస్వామి

భక్తజనం మధ్య స్వామి రథోత్సవం

భాజపా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా సౌభాగ్య

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండకు చెందిన దగ్గుబాటి సౌభాగ్య భాజపా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శుక్రవారం ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు శుక్రవారం ఎంపిక పత్రాన్ని అందించారు. పార్టీ అధిష్ఠానం కల్పించిన అవకాశంతో మహిళా సాధికారత దిశగా కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వైభవంగా ఆసే ప్రదర్శన

పెనుకొండ, న్యూస్‌టుడే: బాబయ్యస్వామి గంధం, ఉరుసుమహోత్సవం సందర్భంగా గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆసే(బాబయ్య స్వామి చేతికర్ర)ను వంశపారంపర్య ముతవల్లి తాజ్‌బాబా, పీఠాధిపతి నజర్‌హుస్సేనీ ప్రదర్శించారు. అనంతరం దర్గాలో ప్రదక్షిణలు నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆసేను పెద్దసంఖ్యలో ప్రజలు దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు.

ఆసే చూపుతున్న బాబయ్యస్వామి దర్గా వంశపారంపర్య ముతవల్లి తాజ్‌బాబా, తదితరులు

శిశుగృహాలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అనుబంధ శిశుగృహకేంద్రంలో ఖాళీగా ఉన్న 11 పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి తెలిపారు. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులన్నారు. ఒప్పంద, పార్ట్‌టైం ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తామన్నారు. మేనేజర్, సోషల్ వర్కర్, నర్సు, డాక్టర్, చౌకీదార్ పోస్టులు ఒక్కొక్కటి ఉండగా, ఆయా పోస్టులు మాత్రమే ఆరు ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి విద్యార్హత, జీతం, ఇతరత్రా వివరాలన్నీ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ఈ నెల 8 నుంచి 14 లోపు భర్తీ చేసిన దరఖాస్తులను తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. విద్యార్హత, కుల, అనుభవ పత్రాలపై గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ సంతకాలు చేయించాలన్నారు.

దుగుమర్రి వీఆర్‌వో వెంకోబారావుపై వేటు

నార్పల, న్యూస్‌టుడే: రైతును లంచం డిమాండు చేసిన దుగుమర్రి వీఆర్‌వో వెంకోబారావును కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేశారు. మూడు రోజుల క్రితం సదరు వీఆర్‌వో రంగాపురం గ్రామానికి చెందిన రైతు నాగార్జున, కుళ్లాయప్ప భూమిని మ్యూటేషన్ చేయడానికి చరవాణిలో రూ.38 వేలు లంచం డిమాండు చేశారు. వీఆర్‌వో మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, పత్రికల్లో కథనాలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా రైతును సస్పెండ్ చేశారు. దీంతోపాటు సదరు వీఆర్‌వోకు ఛార్జ్‌మెమో ఇచ్చారు. రైతులను ఇబ్బందులు గురిచేసిన వీఆర్‌వోపై కలెక్టర్ చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మిడ్‌నైట్ కార్నివాల్ ప్రారంభం

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: చంద్రగిరి-రేణిగుంట జాతీయ రహదారిపై దామినేడు సమీపంలో ఉన్న కేశ్విన్ ఆటో మోటార్స్‌లో మిడ్‌నైట్ కార్నివాల్‌ను శుక్రవారం ఆ షోరూం అధినేత ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంజీ మోటర్స్ కొనుగోలుపై అనేక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారుల్లో లక్కీడీప్ ద్వారా గెలుపొందిన ఇద్దరిని లండన్ ట్రిప్‌నకు పంపుతామన్నారు. ఈ అవకాశం తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూల్‌లోని తమ షోరూంలలో అందుబాటులో ఉందని, కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

దేవరకొండపై అరుదైన పునుగుపిల్లి మృతి

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: బుక్కరాయసముద్రంలోని దేవరకొండపై శేషాచలం అడవుల్లో ఉండే అరుదైన పునుగుపిల్లి కళేబరం భక్తులకు శుక్రవారం కంటపడింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పునుగుపిల్లిని పరిశీలించి, మృతికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. పవిత్రమైన దేవరకొండపై నెమళ్లు, గద్దలు, అరుదైన పాములు, నక్కలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇటీవల కొందరు వేటగాళ్లు కొండపై జంతువులను వేటాడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునుగుపిల్లి మృతికి వేటగాళ్లే కారణమా? లేక ఇతర జంతువులు దాడిచేసి చంపాయా? అనే కోణంలో అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పునుగుపిల్లిని కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

అరకొరగా నష్టపరిహారం ఇచ్చారని రైతు ఆత్మహత్యాయత్నం

పవర్‌గ్రిడ్ టవర్ల ఏర్పాటుతో..

తాడిపత్రి, న్యూస్‌టుడే: రూ.లక్షలు విలువ చేసే పంట పొలాలను తొలగించి అరకొరగా నష్టపరిహారం అందించి పవర్‌గ్రిడ్ టవర్లను ఏర్పాటు చేయడంపై ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడిపత్రి మండలంలోని యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ అనే రైతుకు సంబంధించిన కరివేపాకు పొలంలో పవర్‌గ్రిడ్ వారు టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి నష్టపరిహారం కేవలం రూ.30వేలు మాత్రమే అందించారని, తాను కష్టపడి సాగు చేసిన పంటను అమ్మితే రూ.లక్షలు వస్తాయని పవర్‌గ్రిడ్ సంస్థతో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రూ.30 వేలే చెల్లిస్తామని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి గంగాధర్‌ను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు.

చికిత్స పొందుతున్న గంగాధర్

రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోను : జేసీ

అనంతపురం జిల్లాలో పవర్ గ్రిడ్ టవర్లను ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతూ పవర్ గ్రిడ్‌కు సంబంధించిన టవర్లను ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఒకటిన్నర ఏడాది నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పవర్ గ్రిడ్ అధికారులు వైఎస్సార్ కడప జిల్లాలోని రైతులకు అందించిన ధరలను అనంతపురం జిల్లాలో కూడా ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

రాప్తాడు, న్యూస్‌టుడే: రాప్తాడు మండలం చిన్మయనగర్‌లో ఓ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పదోతరగతి చదువుతున్న ముగ్గురు స్నేహితులు కలసి స్కూల్ హాస్టల్ వద్ద ఉండగా.. వార్డెన్ చూసి తల్లిదండ్రులకు విషయం తెలిపారు. శుక్రవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి చూడగా కనిపించలేదు. హాస్టల్ నుంచి లగేజీ తీసుకొని బయటకు వెళ్లిన వారు తిరిగి హాస్టల్‌కు గానీ ఇంటికి గానీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉరేసుకొని చేనేత కార్మికుడి ఆత్మహత్య

కృష్ణమూర్తి

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన నీలూరి కృష్ణమూర్తి (60) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో శుక్రవారం ఇంట్లో మగ్గం తీరుకు తాడు బిగించి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మగ్గం నిర్వహణ, కుటుంబ పోషణ, ముగ్గురు కుమార్తెల వివాహాలకు ఆయన రూ.10లక్షల వరకు అప్పులు చేశారు. కుమారుడు వెంకటరమణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. నడుము నొప్పితో బాధపడుతున్న కృష్ణమూర్తి 8 నెలలుగా సక్రమంగా మగ్గం నేయలేక, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య నాగలక్ష్మి ఉదయం స్నానాల గదిలోకి వెళ్లిన సమయంలో మగ్గం తీరుకు తాడు బిగించి ఉరేసుకొని బలవన్మరణం పొందారు. సమాచారం అందుకున్న ధర్మవరం 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు 2వ పట్టణ సీఐ రెడ్డెప్ప కేసు నమోదు చేశారు. కృష్ణమూర్తి మృతదేహానికి ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు.

ఇటుకలు మీదపడి బాలుడి దుర్మరణం

మహేష్

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.హనుమాపురానికి చెందిన బాలుడు మహేష్(8)పై ఇటుక పెళ్లలు పడటంతో మృత్యువాత పడినట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఎం.హనుమాపురం గ్రామానికి చెందిన ఆనంద్- మారెక్క దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ శుక్రవారం కొత్తగా కట్టించుకుంటున్న ఇంటి గోడకు నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు గోడ ఇటుకలు జారి మీదపడటంతో బాలుడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. హుటాహుటిన తల్లిదండ్రులు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

చోరీ ఘటనలో ముగ్గురి అరెస్టు

నిందితుల అరెస్టు చూపుతున్న విడపనకల్లు పోలీసులు

విడపనకల్లు: విడపనకల్లు మండల కేంద్రంలోని రాసులమ్మ కాలనీలో గతనెల 27న రైతు మల్లికార్జున ఇంట్లో చోరీ జరిగిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి, లక్ష నగదు రికవరీ చేసినట్లు విడపనకల్లు ఎస్సై ఖాజాహుసేన్ పేర్కొన్నారు. రైతు మల్లికార్జున కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లి సాయంత్రం వచ్చేలోగా దొంగలు బీరువాలోని రూ.లక్ష నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించగా.. చీకలగురి గ్రామానికి చెందిన దొంగలు కొత్తపల్లి చంద్ర, కొత్తపల్లి సురేంద్ర, కొత్తపల్లి చంద్రమోహన్‌లు అనుమానితులుగా తేలారు. శుక్రవారం వారిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరుపరచగా జడ్జి 15 రోజులు రిమాండు విధించినట్లు ఎస్సై తెలిపారు.

పింఛన్లు ఇప్పిస్తామంటూ మోసం.. ఒకరి అరెస్టు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: అధిక పింఛన్ ఇప్పిస్తామని మభ్యపెడుతూ నగదు కాజేస్తున్న వ్యక్తిని రామగిరి సర్కిల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సర్కిల్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన సాకే శివయ్య తాను కలెక్టరేట్‌లో పని చేస్తున్నానని, వైకల్య శాతం పెంచేలా చేసి దివ్యాంగ, ఇతర పింఛన్లు ఇప్పిస్తానని లబ్ధిదారులకు ఫోన్ చేసి నమ్మబలికేవాడు. ఈ క్రమంలో రామగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు అక్టోబరులో ఫోన్‌చేసి మీ అబ్బాయి తలసేమియాతో బాధపడుతున్నాడని, వైకల్య శాతం పెంచి పింఛన్ రెట్టింపయ్యేలా చేస్తానన్నాడు. అందుకు రూ.30 వేలు డిమాండ్ చేశాడు. శ్రీనివాసులు పలు దఫాలుగా రూ.24 వేలు శివయ్యకు ఫోన్ పే ద్వారా పంపించాడు. బాధితుడు రామగిరి పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు మండలంలోని పలువురి నుంచి ఇదే విధంగా నగదు వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై అక్టోబరు 18న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్‌గేట్ గ్రామ పరిసరాల్లో తచ్చాడుతున్న శివయ్యను గుర్తించి అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇతడిపై అనంతపురం పోలీస్‌స్టేషన్‌లో సైతం మరో కేసు నమోదైంది.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS
5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే
తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...
వివరాలకు
8008709784
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

ప్రముఖ
ఆర్థోపెడిక్ & రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్
ఇప్పుడు మన అనంతపురంలో
ఉచితంగా చూడబడును (ప్రతి నెల రెండవ శనివారం)
13-12-2025
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

Dr. R.Kartheek
MBBS, MS (Ortho),
Fellowship in Joint Replacement Surgery,
Fellowship in Knee Surgery (Netherlands),
Fellowship in Hip Preservation and Tumor Surgery (Switzerland)
Consultant Joint Replacement, Arthroscopy and deformity Correction Surgeon
ఎవరు సంప్రదించాలంటే?
● మోకాళ్ళు, తుంటి నొప్పులు మరియు మోకాళ్ల మార్పిడి చికిత్స
● కీళ్ల మార్పిడి చికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ మరియు చీము పట్టినవాళ్ళు
● క్రీడలు మరియు లిగమెంట్ ఇంజురీవాళ్ళు, ఎముకల క్యాన్సర్ వాళ్ళు
● వంకరగా & దీర్ఘకాలికంగా ఎముకలు అతకని (Non-union) వాళ్ళు

కార్తీక్ ఆర్థో క్లీనిక్
మహా డయాగ్నొస్టిక్ ప్రక్కన, సాయినగర్ 3వ క్రాస్, అనంతపురం.
అపాయింట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి
సెల్: 7075202551

పిల్లలతో సహా వివాహిత ఆత్మహత్యాయత్నం

తప్పిన ప్రాణాపాయం

కనగానపల్లి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది పిల్లలకు పురుగు మందు తాపి తను కూడా అదే మందు తాగి వివాహిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కనగానపల్లి మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి మహిళ తన భర్తతో కలిసి వ్యవసాయ పనులు చేస్తుండేది. కొద్దిరోజుల నుంచి తన భర్త కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా, రోజూ గొడవపడేవారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తిన వారికి వైద్య సేవలను అందించకుండా నిర్లక్ష్యం వహించడంతో మనస్తాపానికి గురై ఇంటిలో 8 ఏళ్ల బాలిక, 5 ఏళ్ల బాలిక, 3 ఏళ్ల బాలుడికి గడ్డి మందు తాపి తాను అదే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం సర్వజన వైద్యశాలకు తరలించి వైద్యసేవలను అందిస్తున్నారు. చికిత్స అనంతరం తల్లితోపాటు పిల్లలకు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు పేర్కొన్నారని కుటుంబ సభ్యులు వివరించారు.

హత్య కేసు ఛేదన

● నలుగురు నిందితుల అరెస్టు ● ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియుడు, మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు తెలిపారు. బుక్కపట్నం మండలం మరాల రిజర్వాయర్‌లో హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. పోలీసుల విచారణలో హతుడు నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన రామనోల్ల రామప్పగా తేలింది. నిందితులు గంగాభవాని, వడ్డె గంగాద్రి, విష్ణు, సుదర్శన్‌ను పోలీసులు రెడ్డిపల్లి గ్రామ శివారులోని గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద అదుపులోకి తీసుకున్నారు. రామప్ప భార్య గంగాభవానీకి వంకరకుంటకు చెందిన వడ్డె గంగాద్రితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రామప్ప ఆమెను తరచూ కొడుతుండేవాడు. ఆ దెబ్బలు భరించలేక ప్రియుడు గంగాద్రితో భర్తను చంపాలని, డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పింది. గంగాద్రి తమ గ్రామానికి చెందిన విష్ణుతో సుపారి కుదుర్చుకున్నాడు. ఒప్పందం మేరకు జులై 7న విష్ణు సుదర్శన్ అనే వ్యక్తితో కలిసి గంగాద్రి వద్దకు వెళ్లారు. ముగ్గురు కలిసి అదేరోజు రాత్రి ద్విచక్ర వాహనంలో రెడ్డిపల్లిలోని గంగాభవాని ఇంటికి వెళ్లారు. ఇంట్లో నిద్రిస్తున్న రామప్ప తలపై విష్ణు ఇటుకపెళ్లతో మోది, మీద కూర్చొని గొంతు అదిమి పెట్టాడు. గంగాభవాని భర్త రెండు కాళ్లు పట్టుకుంది. సుదర్శన్ రగ్గుతో రామప్ప ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం నిందితులు రామప్ప మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకొని, ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే వాహనం పంక్చర్ అవడంతో ఆటో మాట్లాడుకున్నారు. అందులో వెళ్లి మరాల డ్యామ్‌లో శవాన్ని పడేశారు. హత్య కేసును ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గ్రామీణ సీఐ సురేష్, ఎస్సై కృష్ణమూర్తి, పోలీసు సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్, డీఎస్పీ విజయ్‌కుమార్ అభినందించారు.

(c) eenadu

రాయదుర్గం

• రాయదుర్గం • కళ్యాణదుర్గం • ఉరవకొండ

వైకాపా కౌన్సిలర్ ఫణీంద్ర సస్పెన్షన్ ఎత్తివేత!

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: మున్సిపాలిటీలో 21వ వార్డు కౌన్సిలర్, వైకాపా నేత జయం ఫణీంద్రను మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా అప్పటి ప్రభుత్వం ఎన్నుకుంది. తదుపరి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గతంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తెరమీదకు రావడంతో వైకాపా రాజకీయ సమీకరణలకు తెరలేపింది. జయం ఫణీంద్ర సస్పెన్షన్‌ను ఎత్తివేస్తునట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కౌన్సిలర్ల సంఖ్యాబలం పెంచుకోవడానికి వైకాపా ఎత్తులు వేస్తున్నట్లు స్థానికంగా పలువురు చర్చించుకుంటున్నారు.

ఉపన్యసించారు.. బహుమతులు సాధించారు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: చక్కటి అంశంపై అందరిని మెప్పించే విధంగా పలువురు విద్యార్థులు ఉపన్యసించి బహుమతులు సాధించారు. శుక్రవారం పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. 'విద్యార్థులపై చరవాణి ప్రభావం' అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీలకు 7, 8, 9, 10 తరగతులు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని ఉపన్యసించారు. పోటీల్లో పదో తరగతి చదువుతున్న రాహుల్ ప్రథమ, ఎనిమిదో తరగతి చదువుతున్న వన్నూర్‌స్వామి ద్వితీయ, తొమ్మిదో తరగతి చదువుతున్న సంతోష్‌నాయక్ తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రధానోపాధ్యాయుడు మసూద్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందయ్య, ప్రమీల, విద్యార్థులు పాల్గొన్నారు.

విజేతలతో పాఠశాల ఉపాధ్యాయులు

అయ్యప్ప భక్తులకు అన్నదానం

ఉరవకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం మాలధారులకు బెళుగుప్ప తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే దిగువశ్రేణి సహాయకుడు నాగముని, పట్టణానికి చెందిన బండి సురేశ్ అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మరింత మంది దాతలు సహకారం అందిస్తున్నారని చెప్పారు.

విద్యార్థులకు కంటి పరీక్షలు

బెళుగుప్ప, న్యూస్‌టుడే: ఎర్రగుడిలో పయ్యావుల సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి వైద్య నిపుణులు 124 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 28 సమస్యలతో బాధపడుతన్నట్లు గుర్తించి వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామన్నారు. తెదేపా నాయకులు లక్ష్మినారాయణ, వైద్య సిబ్బంది వాసు, మారెన్న, కరిబసవ, మల్లికార్జున పాల్గొన్నారు.

పొదుపు రుణాలు.. ప్రగతికి మార్గాలు

రాయదుర్గం పట్టణం, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: ఒకప్పుడు దినసరి కూలీ మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరారురు. తదుపరి రుణాలు తీసుకుని కుటుంబ పోషణతోపాటు సమాజాభివృద్ధికి తోడ్పాటునిస్తున్నారు. పిల్లలను సైతం ఉన్నత విద్యకు పంపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఖర్చులు పోను కొంత పొదుపు చేసుకుంటున్నట్లు వారు పేర్కొంటున్నారు.

షామియానాతో ఆదాయం

అమ్మదీవెన పొదుపు సంఘం ద్వారా రూ. 2 లక్షల రుణం తీసుకుని రాయదుర్గం పట్టణం ఓబుళాచారి రోడ్డులో 'రాజు సప్లయర్స్' పేరుతో షామియానా, వంట సామగ్రి దుకాణం ఏర్పాటు చేసుకున్నాం. శుభకార్యాల సమయంలో ఎక్కువగా గిరాకీ ఉంటోంది. భర్తతో కలిసి ఇద్దరం వ్యాపారం చూసుకుంటున్నాం. ప్రతి నెల ఖర్చులు పోను రూ. 20 వేలకుపైగా మిగులుతోంది. **- అమృత**

కిరాణా కొట్టు పెట్టుకున్నా

మాది గుమ్మఘట్ట మండలం తాళ్లకెర. ప్రియాంక పొదుపు సంఘం నుంచి రూ. 1.5 లక్షల రుణం తీసుకుని కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ముగ్గురు పిల్లల్లో ఒకరికి వివాహం చేశా. మరో ఇద్దరు చదువుకుంటున్నారు. దుకాణం ద్వారా ఖర్చులన్నీ పోను ప్రతినెల రూ. 15 వేల వరకు మిగులుతోంది. **- భాగ్యమ్మ**

బళ్లారిలో కూరగాయల దుకాణం

ఉలిగమ్మ దేవి మహిళా సంఘం నుంచి రూ. 2 లక్షలు, ఎస్‌ఎస్‌పీ ద్వారా రూ. 50 వేలు, శ్రీనిధి ద్వారా రూ. లక్ష రుణం తీసుకుని సమీపంలోని బళ్లారిలో కూరగాయలు, కిరాణా దుకాణం పెట్టుకున్నా. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. నిత్యం డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం నుంచి బళ్లారికి వెళ్లి వస్తున్నా. ఖర్చులన్నీపోగా నెలవారీగా రూ. 15 వేలు మిగులుతోంది. **- హనుమక్క**

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: ములకలేడు ఉన్నత పాఠశాల వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ప్రాంగణం ఏర్పాటు చేయాలి. **-గోపాల్, ములకలేడు**

సమాధానం: అనువైన స్థలాన్ని పరిశీలించి త్వరలో బస్‌షెల్టర్ ఏర్పాటు చేస్తాం. **-రఘురామ్‌రావు, ఈవోఆర్డీ**

సమస్య: రాయదుర్గం నుంచి శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పి మండలాల మీదుగా పావగడకు ఎక్కువగా బస్సులు నడపాలి. **- వన్నూర్‌రెడ్డి, బసంపల్లి**

సమాధానం: కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం. **-జిలాన్‌భాషా, ఎంపీడీవో**

– న్యూస్‌టుడే, శెట్టూరు

సమస్య: ఆదర్శ పాఠశాలకు వెళ్లే రోడ్డు చినుకులు పడితే బురదగా, గుంతలుగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. **- మహమ్మద్, కణేకల్లు**

సమాధానం: సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతాం. **-విజయసింహారెడ్డి, ఎంపీడీఓ**

సమస్య: ఇందిరమ్మ కాలనీ గ్యాస్ గోదాము వెళ్లే రోడ్డు పక్కన స్తంభం పాతి.. తీగల ఏర్పాటు మరిచారు. - రామకృష్ణ, స్థానికుడు

సమాధానం: తీగలు అమర్చేలా తగు చర్యలు తీసుకుంటాం. **- శంకర్‌నాయక్, ఏఈ**

– న్యూస్‌టుడే, కణేకల్లు

సమస్య: వీధిలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉంది. సంబంధిత అధికారులు తగు నియంత్రణ చర్యలు తీసుకోవాలి. **- విజయకృష్ణ, పార్వతీనగర్**

పరిష్కారం: కుక్కలకు త్వరలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయిస్తాం. కోతులు ఊరిలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. **- వంశీకృష్ణభార్గవ, మున్సిపల్ కమిషనర్.**

– న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం

సమస్య: సోమలాపురం గ్రామంలోని జనతా కాలనీ ప్రధాన దారి పక్కన డ్రైనేజీ కాలువల్లో మురుగు, పాచి పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. **-స్థానిక యువకులు**

సమాధానం: కాలువల్లో మురుగు తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. **-వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి, సోమలాపురం**

సమస్య: పాతహడిగిలి నుంచి ఏళంజి గ్రామానికి వెళ్లే దారిలో కంకర తేలడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. **-పాతహడిగిలి, గ్రామస్థులు**

సమాధానం: కొత్త రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. మంజూరవగానే పనులు చేయిస్తాం. **- సురేష్, ఏఈ**

– న్యూస్‌టుడే, డి.హీరేహాళ్

ఘనంగా పీటీఎం సమావేశాలు

ఉద్దేహాళ్‌లో సహపంక్తి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే

రాయదుర్గం: ప్రతిజ్ఞ చేయిస్తున్న పుర ఛైర్‌పర్సన్ శిల్ప, ఉపాధ్యాయులు

ఉరవకొండలో మాట్లాడుతున్న ఎంపీడీవో రవిప్రసాద్

రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం సమావేశాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో అభివృద్ధి కమిటీ ఛైర్మన్లు, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంయుక్తంగా సమావేశమై పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల పురోగతిని చర్చించారు.

- న్యూస్‌టుడే బృందం

కుందుర్పిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు

యాదవపురంలో తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ...

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

కుందుర్పి, న్యూస్‌టుడే: విద్యుత్‌నగర్ కాలనీ ప్రజలకు వెంటనే తాగునీరు సరఫరా చేయాలని మహిళలు శుక్రవారం కెనరా బ్యాంక్ సర్కిల్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. రెండు నెలలుగా తాగునీరు సరఫరా కావడంలేదని వాపోయారు. ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందించడం లేదన్నారు. వెంటనే కాలనీలకు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. శిక్షణ ఎస్సై చిన్నరాయుడుతోపాటు ఇతరులు చరవాణి ద్వారా ఉన్నతాధికారులతో ట్లాడించగా... నీటిని సరఫరా చేయిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.

గురుకులంలో పిచ్చి మొక్కలు

ఉరవకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ప్రాంగణంలో తరగతి గదులు, విద్యార్థినుల వసతి భవనాల వెనుక పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. దీని కారణంగా పరిసరాల్లో అపరిశుభ్రతతోపాటు విష పురుగులు వచ్చే ప్రమాదం ఉంది. చాలాకాలంగా పిచ్చి మొక్కలను తొలగించలేదు. ఇప్పటికైనా గురుకుల సిబ్బంది గుర్తించి పిచ్చి మొక్కలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- న్యూప్‌టుడే, ఉరవకొండ

ప్రహరీ లేక ఇబ్బందులు

వజ్రకరూరు మండలంలోని ఏపీ ఆదర్శ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, గొర్రెలు, మేకలు లోపలికి వచ్చి ఆవరణను అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. పాఠశాల ఊరి బయట ఉన్నందున రాత్రివేళల్లో ఆకతాయిలకు అడ్డాగా మారుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఏపీ ఆదర్శ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, వజ్రకరూరు

నీటితొట్టె ఇలా.. ఉపయోగం ఎలా?

వజ్రకరూరు మండలం గడేహోతూరులో ప్రధాన దారి పక్కనే గతంలో జీవాల దాహార్తి తీర్చడానికి నిర్మించిన నీటితొట్టె వాడుకలో లేదు. కొద్దిపాటి మరమ్మతులు చేస్తే ఇది వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా తొట్టెను శుభ్రం చేసి వినియోగంలోకి వచ్చేలా కృషి చేయాలని రైతన్నలు, కాపర్లు కోరుతున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి సుభాంజి 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ పరిశీలించి నీటితో నింపుతామని పేర్కొన్నారు. **- న్యూస్‌టుడే, వజ్రకరూరు**

ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు

గుమ్మఘట్ట మండలంలోని గోనబావి గ్రామంలో విద్యుత్తు తీగలు చేతికి తగిలేలా ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. స్థానిక రైతులు, నాయకులు ఈ సమస్య పరిష్కరించాలని సంబంధించిన అధికారులకు గతంలో విన్నవించినా.. పట్టించుకునే వారే కరవయ్యారు. తీగలు చేతికి అందేలా ఉండటంతో అటుగా రాకపోకలు సాగించేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రమాద నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. **- న్యూస్‌టుడే, గుమ్మఘట్ట**

ఎస్సైకి ఘన సన్మానం

కంబదూరు: అండేపల్లిలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్న ఎస్సై లోకేశ్‌కు శుక్రవారం స్థానిక గ్రంథాలయ అధికారి సత్యంబాబు ఘనంగా సత్కరించారు. ఆయన వెంబడి స్థానికులు వెట్టి జయరాములు, నరసింహమూర్తి ఉన్నారు.

ఎస్సై లోకేశ్‌ను సన్మానిస్తున్న గ్రంథాలయాధికారి సత్యంబాబు

ఎస్‌ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిగా హరూన్ రషీద్

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండకు చెందిన హరూన్ రషీద్ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిగా శుక్రవారం ఎన్నికయ్యారు. ఈనెల 3, 4న గుంతకల్లులో జరిగిన ఆ సంఘం జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆందోళనలు చేసి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రషీద్ పేర్కొన్నారు.

పాక్షికంగా వైఎస్సార్ విగ్రహం ధ్వంసం!

కణేకల్లు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ప్రధాన రోడ్డుపై ఉన్న వైఎస్సార్ విగ్రహ అరచేతి భాగం శుక్రవారం పాక్షికంగా ధ్వంసమైంది. వైకాపా మండల కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి దీనిపై మాట్లాడుతూ విగ్రహ ధ్వంసం చేసినవారెవరో గుర్తిస్తామన్నారు. కళేకుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి రాయి విసరడంతో అది విగ్రహం చేతికి తాకి పాక్షికంగా విరిగినట్లు తెలిసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు రాత్రి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. దుశ్చర్యకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నాగమధు వివరించారు.

అగ్నిమాపక భవన నిర్మాణానికి భూమిపూజ

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: గరుడాపురంలోని 60 సెంట్ల విస్తీర్ణంలో రూ. 2.25 కోట్లతో కళ్యాణదుర్గానికి అగ్నిమాపక కేంద్ర భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరెడ్డి, స్థానిక అధికారి వసంత్‌బాబు, మార్కెట్‌యార్డు ఛైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ నాయకులు మల్లికార్జున, రామాంజనేయులు పాల్గొన్నారు.

మురుగు కాలువలు నిర్మించండి

న్యూస్‌టుడే, రాయదుర్గం గ్రామీణం: మండలంలోని కాశీపురం, వేపరాళ్ల, జుంజురాంపల్లి, రేకులకుంట, వడ్రవన్నూరు, మల్లాపురం, చదంగొల్లలదొడ్డి, టి.వీరాపురం, గ్రామదట్ల, డి.కొండాపురం తదితర గ్రామాల్లో అవసరమైన డ్రైనేజీలు లేకపోవడంతో మురుగు నీరంతా ప్రధాన రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు వీధుల్లో సంచరించాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమల ఉద్ధృతి పెరిగి రోగాలతో సతమతమవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో డ్రైనేజీలు నిర్మించి సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సలేవేనే కోరుతున్నారు.

కాశీపురం రోడ్డుపై పారుతున్న మురుగు

ఉత్తమ ఫలితాలు సాధిస్తే విమానం ఎక్కిస్తా: అమిలినేని

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: పదో తరగతిలో 580 మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్దకు తీసుకెళ్లి కలిపించడంతోపాటు విమానంలో విహారం చేయిస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు పీటీఎంలో ఆయన హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేతో కరచాలనం చేస్తున్న విద్యార్థులు

వైద్య సాయానికి ఎమ్మెల్యే హామీ

కుందుర్పి, న్యూస్‌టుడే: మెగా పీటీఎం సమావేశానికి హాజరైన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు.. కుందుర్పికి చెందిన ఐదో తరగతి ఐశ్వర్య తన కుటుంబ పరిస్థితిని వివరించింది. తన సోదరికి రెండు మూత్ర పిండాలు చెడిపోయాయని, దీంతో ఆమె చదువు సాగడం లేదని కంటతడి పెట్టింది. వెంటనే ఎమ్మెల్యే అమిలినేని మండల వైద్యాధికారి తరుణసాయిని పిలిపించి సదరం శిబిరం పత్రం ఇప్పించి వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అదేరోజు సాయంత్రంలోపే విద్యార్థిని కుటుంబానికి తహసీల్దార్ ఓబిళేసు ఇంటిస్థలం పట్టాను అందజేయడం గమనార్హం.

అవీ.. ఇవీ.. అన్నీ..

23 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: హెచ్చెల్సీ ఆయకట్టు కింద వరిసాగు చేసిన రైతుల ధాన్యంను కనీస మద్దతు ధరలతో సేకరణకు 23 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. బొమ్మనహాళ్‌లో శుక్రవారం ఆయన రైతులతో మాట్లాడారు. మండల కన్వీనర్ బలరామిరెడ్డి, సింగిల్ విడో అధ్యక్షుడు కొత్తపల్లి మల్లికార్జున, తెదేపా నాయకులు సొల్లాపురం బాబు, నాయకులు పాల్గొన్నారు.

బలమైన సమాజ నిర్మాణమే లక్ష్యం

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: నైతిక విలువలతో కూడిన బలమైన సమాజ నిర్మాణానికి పాఠశాల దశలోనే పునాది పడాలని విద్యార్థులకు ప్రభుత్వ విప్ కాలవ ఉద్బోధించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కన్వీనర్ బలరామిరెడ్డి, తెదేపా నాయకులు కుమ్మరి మల్లికార్జున, జగన్నాథరెడ్డి, అప్పారావు, తిమ్మరాజు, ముల్లంగి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం

కుందుర్పి: విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు శుక్రవారం కుందుర్పి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన మాట్లాడారు. విద్యాలయాల్లో రాజకీయాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కంప్యూటర్ శిక్షణా ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మమత, జిల్లా ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, మార్కెట్ యార్డు ఛైర్మన్ లక్ష్మీదేవి, తహసీల్దార్ ఓబుళేషు ఎంఈఓలు, తిప్పేస్వామి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

జూదరుల అరెస్టు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: ఉంతకల్లు శివారులో జూదం ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నబీరసూల్ శుక్రవారం తెలిపారు. నిందితుల నుంచి రూ. 17200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టు హాజరు పరుస్తున్నట్లు ఎస్సై వివరించారు.

ఉప ఎంపీడీవోకు సత్కారం

ఉరవకొండ : విడపనకల్లు ఉప ఎంపీడీవోగా గుర్రం నందకుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన స్వగ్రామం షేక్షానుపల్లిలో తెదేపా శ్రేణులు, స్థానికులు శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు. తెదేపా మండల కన్వీనర్లు విజయభాస్కర్, నరేశ్‌కుమార్, చలపతి, జైభీమ్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.

వాహనాలకు తుప్పు... పట్టించునే వారేరీ?

న్యూస్‌టుడే, కూడేరు(ఉరవకొండ): కూడేరు పీహెచ్‌సీ ప్రాంగణంలో కాలం చెల్లిన మూడు అత్యవసర(108) వాహనాలు నిలిపి ఉంచారు. రెండు మూడేళ్లుగా వాటిని అక్కడే ఉంచడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. నిలిపిన చోట అలాగే వదిలేయడంతో ఎండకు ఎండి, వానకు నాని పూర్తిగా శిథిలం అవుతున్నాయి. అంతేకాకుండా వాటి ఎదుట ఇంజిన్‌లోని విలువైన పరికరాలు చోరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని విడిభాగాలను గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీసిన పరిస్థితి ఉంది. అయినా ఈ పరిస్థితిపై 108 నిర్వహణ అధికారులు ఎందుకు తగు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. పైగా పీహెచ్‌సీ ప్రాంగణంలో ఇలా 108 వాహనాలు ఉండడంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం దర్శనం ఇస్తోంది. సంబంధిత అధికారులు తగిన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పీహెచ్‌సీ ఆవరణలో నిరుపయోగంగా వాహనాలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణదుర్గం డీఎల్‌డీవో నాగేశ్వరరావు, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీవో విజయభాస్కర్‌తో కలిసి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించాక మాట్లాడారు.

నియంత్రికలు.. ప్రమాద ఘంటికలు!

న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం: గ్రామానికి విద్యుత్తు సరఫరా చేసే నియంత్రికల వద్ద అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీగలు కిందకు వేలాడటంతోపాటు ఇతరాల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే కొన్ని మూగజీవాలు షాక్‌కుగురై మృతిచెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వర్లి గ్రామంలో 300 కుటుంబాలు, 1,100 జనాభా ఉంది. వర్లి- తూర్పుకోడిపల్లి రహదారిలోని విద్యుత్తు నియంత్రిక కిందకు పడి ఉండడం, తీగలు, సపోర్టు తీగలు సక్రమంగా లేవు. అటుగా ఎవరెళ్లినా విద్యుదాఘాతానికి గురవ్వాల్సిందే. రెండు నెలలుగా నివాసాల గోడలకు సైతం విద్యుత్తు సరఫరా అవుతోందని ప్రజలు ఆందోదళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని రైతులు, కాపర్లు కోరుతున్నారు.

వెంటనే సరిచేస్తాం

చంద్రమోహన్‌రెడ్డి, డీఈ

వెంటనే వర్లి గ్రామానికి సిబ్బందిని పంపి ప్రమాదాలకు ఆస్కారం ఉన్న విత్యుత్తు నియంత్రికలు గుర్తింపజేస్తాం. తదుపరి ఉన్నతాధికారుల దృష్టికి తీకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

వర్లి- తూర్పుకోడిపల్లి గ్రామాల మధ్య ప్రమాదకరంగా నియంత్రిక

(c) eenadu

గుంతకల్లు
• గుంతకల్లు • శింగనమల • తాడిపత్రి

అరటి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త శ్రీనివాసులు

అరటి పంట పరిశీలన

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: మండలంలోని పసులూరు గ్రామంలో సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులు అరటి పంటను శుక్రవారం పరిశీలించారు. నాణ్యమైన దిగుబడులు సాధించడానికి తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. మార్కెట్ సౌకర్యంపై అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ అధికారిణి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

చకచకా మరుగుదొడ్ల నిర్మాణం

తహసీల్దారు కార్యాలయం వెనుక భాగంలో నిర్మిస్తున్న మరుగుదొడ్డి

పెద్దవడుగూరు: పెద్దవడుగూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లను నిర్మించేందుకు నిధులు మంజూరు అయినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరు ఆంజనేయులు తెలిపారు. స్వచ్ఛభారత్ అభియాన్ కింద ప్రభుత్వం పెద్దవడుగూరులోని తహసీల్దారు కార్యాలయం వద్ద పురుషులు, స్త్రీల కోసం రెండు మరుగుదొడ్లకు రూ.6లక్షలు, బాలుర, బాలికల సంక్షేమ సంఘం వసతి గృహాల్లో రెండేసి చొప్పున మరుగుదొడ్లకు రూ.6లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. ఇప్పటికే పనులు ప్రారంభించామని త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు.

పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుత్తి, న్యూస్‌టుడే: విద్యారంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీటవేస్తున్నాయని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం గుత్తిలోని ఆదర్శ పాఠశాలలో పీఎంశ్రీ కింద క్రీడామైదానం ఏర్పాటుకు రూ.11లక్షలు, వసతిగృహం భవనం మరమ్మతులకు రూ.15లక్షలు మంజూరు కావడంతో ఆయనతో పాటు తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, స్థానిక ఎస్‌ఎంసీ ఛైర్మన్ పవన్‌కుమార్‌లతో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రంగరాజు, పురపాలిక కమిషనర్ జబ్బార్‌మియా, తెదేపా నాయకులు కోనంకికృష్ణ, నాగరాజు, వెంకటరమణ, అబ్దుల్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన దత్త నవరాత్రి ఉత్సవాలు

పామిడి, న్యూస్‌టుడే : తొమ్మిది రోజులుగా దత్త పీఠంలో నిర్వహిస్తున్న దత్త నవరాత్రి ముగింపు ఉత్సవాలను పీఠాధిపతి సురేంద్ర మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని భావసార క్షత్రియ కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో అనంతపురం చిన్మాయ మిషన్ స్వామీజీ ఆత్మవిధనంద, ప్రొఫెసర్ సి.ఎస్ రాయుడు అధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. సాంస్కృతికోత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరు అన్నమయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలకు కోలాటం, భరతనాట్యం ప్రదర్శించారు. దత్త పీఠం నుంచి పురవీధుల గుండా ఊరేగింపు ప్రదర్శన చేశారు.

లోక్ అదాలత్‌ను జయప్రదం చేయండి

మాట్లాడుతున్న ఏడీజే సాధుబాబు

గుత్తి, న్యూస్‌టుడే : ఈనెల 13న గుత్తిలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు, పోలీసులు జయప్రదం చేయాలని అదనపు జిల్లా న్యాయమూర్తి సాధుబాబు తెలిపారు. శుక్రవారం బార్ కార్యాలయంతో పాటు కోర్టులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీకి వీలున్న కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జూనియర్, సీనియర్ కోర్టులతోపాటు ఏడీజే కోర్టుల్లో లోక్‌అదాలత్ కొనసాగుతుందన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కాశీవిశ్వనాథాచారి, జేఎఫ్‌సీఎం శ్వేత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం, ఏజీపీ ఫక్రుబాషా, మాజీ ఏపీపీ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

అన్యమత ప్రచారంపై అభ్యంతరం

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామంలో క్రైస్తవులు అన్యమత ప్రచారం చేస్తున్నారని భాజపా, వీహెచ్‌పీ నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో రెండు బస్సుల్లో సుమారు వందమందికి పైగా క్రైస్తవులు వచ్చి గ్రామంలో మైకులతో ర్యాలీ నిర్వహిస్తుండగా అడ్డుకున్నారు. మొదట వెంకటరెడ్డి పల్లి గ్రామంలో ప్రచారం చేస్తుండగా అభ్యంతరం తెలపగా తెల్లమిట్లపల్లి, బుగ్గ గ్రామాల్లో చేస్తూ అక్కడ అడ్డుకున్న వారిపై దాడి చేశారని వారు ఆరోపించారు. మత ప్రచారం చేసుకునేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించగా, తమకు అనుమతులు ఉన్నాయంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్రైస్తవులు కార్యక్రమం నిర్వహించుకునేందుకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో తిరిగి వెనక్కు పంపించడంతో సమస్య సద్దుమణిగింది. ఏమైనా సమస్య ఉంటే తమకు తెలియజేయాలని సీఐ గ్రామస్థులకు వివరించారు.

విధుల్లో సమర్థంగా పనిచేయండి: డీఆర్‌ఎం

జ్యోతిని వెలిగిస్తున్న డీఆర్‌ఎం చంద్రశేఖరగుప్తా

గుత్తి, న్యూస్‌టుడే: కార్మికులు, అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలని గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖరగుప్తా కోరారు. దేశంలోనే గుత్తి రైల్వే డీజిల్ షెడ్డు మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. [illegible] శుక్రవారం కార్మికులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు. [illegible] తదితరులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలి

యాడికి: మండలంలోని రాయలచెరువు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల వసతుల కల్పనకు కృషి చేయాలని లయన్స్‌క్లబ్ సభ్యులు కోరారు. ఇన్‌ఛార్జి స్టేషన్ మేనేజర్ డీపీ గుప్తాకు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జాతీయ రహదారి నుంచి స్టేషన్ వరకు 80 అడుగుల రోడ్డు ఉన్నా నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా మారిందన్నారు. ముఖ్యంగా వందల సంఖ్యలో ప్రయాణాలు సాగించే వారికి సౌకర్యంగా ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్టేషన్ ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు తాము భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణశెట్టి, రామనాథ్, కులశేఖర్ నాయుడు, సత్యనారాయణ, రవిప్రసాద్, చల్లా సూర్యనారాయణ, గోపాల్‌నాయుడు, రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాలనీ.. సమస్యల కహానీ

మౌలిక వసతుల లేమితో ప్రజలు సతమతం

గుంతకల్లు, న్యూస్‌టుడే : కాలనీల్లో సమస్యలు తిష్ట వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు కాలనీల్లో ఒకటి చిన్న నీటి పథకం లేదు. ఫలితంగా అందరూ కుళాయిల నీరుపై ఆధారపడాల్సి వస్తోంది. పట్టణంలోని విజయనగర్ కాలనీ, సంజీవ్‌నగర్‌లో సమస్యలతో కాలనీల ప్రజలు సతమతమవుతున్నారు.

కాలనీలు : విజయనగర్, సంజీవ్‌నగర్
మొత్తం ఇళ్లు : 2 వేలు
జనాభా : 8 వేలు
ఓటర్లు : 6500

ఏ వీధికెళ్లినా అంతే..

ఈ రెండు కాలనీలు కసాపురం రోడ్డుపక్కను న్నాయి. పక్కనే మున్సిపల్ అధికారులు రూ. 12 లక్షలకు పైన వ్యయం చేసి పార్కుకోసం ప్రహరీ నిర్మించారు. అందులో క్రీడా పరికరాలను ఏర్పాటు చేయలేదు, మొక్కలు నాటలేదు. దీంతో తాగుబోతులకూ, గంజాయికి బానిసలకూ అడ్డాగా మారింది. అలాగే మురుగు కాలువలు నిర్మించకపోవడంతో పార్కుకు ఉన ప్రహరీలకు గండికొట్టి పార్కులో వెళ్లే విధంగా చేస్తున్నారు. కొన్ని రోడ్లలోని కల్వర్టులు పాడైపోవడంతో వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఓ కల్వర్టుకు గుంత పడడంతో దాన్ని కొయ్య దుంగను అడ్డుగా ఉంచారు. బోరు ఉంటే అందులోని సామగ్రిని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లి బోరుకు మూతవేసి వృథాగా ఉంచారు. కొన్ని మురుగు కాలువలు అధ్వానంగా ఉంటున్నాయి. సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలని కాలనీల ప్రజలు కోరుతున్నారు.

దెబ్బతిన్న కల్వర్టులో ద్విచక్రవాహనం చక్రం ఇరుక్కు పోవడంతో ఇబ్బంది పడుతున్న చోదకుడు

సమస్యలను పరిష్కరిస్తాం

పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పార్కును తీర్చిదిద్దే పనులను చేపడతాం. దెబ్బతిన్న కల్వర్టులను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేస్తాం. చిన్న నీటి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తాం. - షబానా, మున్సిపల్ డీఈ

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లులో పక్కీరప్ప కాలనీ రోడ్డు, బొరుగులబట్టి వెనుకఉన్న అంజలి నగర్ వీధిలో మట్టిరోడ్లు ఉన్నాయి. కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నాం. -చంద్రశేఖర్ స్థానికుడు
సమాధానం: మౌలిక వసతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు వస్తే పనుల చేపడుతాం.- **హరికృష్ణ, ఏఈ, గుంతకల్లు పురపాలక సంఘం.**
– న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

ఉద్యాన రైతులను ఆదుకోండి

యల్లనూరు(బుక్కరాయసముద్రం), న్యూస్‌టుడే: మండలంలో ఉద్యాన పంటలు సాగుచేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు చిన్నప్పయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం యల్లనూరు తహసీల్దారు రాముకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలో రైతులు వేల ఎకరాల్లో అరటి, దానిమ్మ, నిమ్మ, చీని, సపోటా పంటలు సాగుచేశారన్నారు. [illegible] తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువులతో దిగుబడులు

మాట్లాడుతున్న ఉమా మహేశ్వరమ్మ

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమా మహేశ్వరమ్మ పేర్కొన్నారు. శుక్రవారం కనుంపల్లి గ్రామంలో సేవ్ ట్రీస్, హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నేల విశిష్టత గురించి రైతులకు వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ మల్లేశ్వరి మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేయడం వల్ల నేలలో సారవంతం పెరిగి చీడపీడల బెడద తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త శశికళ, స్వచ్ఛంద సంస్థల సీఈవో నారాయణ స్వామి, ఏవో సోమశేఖర్, ఏఈవో హరి, వీఏఏ నరేష్, సంస్థ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించరూ..

గుంతకల్లు, న్యూస్‌టుడే: రైల్వేలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు నరసింహులు అన్నారు. విశాఖలో ఈనెల 31 నుంచి ఐదు రోజులపాటు జరిగే సీఐటీయూ అఖిలభారత మహాసభ [illegible] తదితరులు పాల్గొన్నారు.

మామిడిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి

పామిడి: మామిడి తోటలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు

పామిడి, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడిలో మేలైన రకాలు, యాజమాన్య పద్ధతులు, పూత, పిందె దశలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త జీటీ మాధవి, ఉద్యాన అధికారి మిత్రవింద మాధవి, సహాయకులు మారుతి నాయక్ పాల్గొన్నారు. వాతావరణానికి తగిన విధంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మామిడి పిందెలకు ఫ్రూట్ కవర్స్ తొడగటం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

గుత్తి: రైతులు మామిడిలో యాజమాన్య పద్ధతులు పాటించాలని రెడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త మాధవి, గుత్తి డివిజన్ ఉద్యాన అధికారి మిత్రవింద మాధవి పేర్కొన్నారు. శుక్రవారం ఊటకల్లు గ్రామంలో మామిడి రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మామిడిలో పూతను పెంచుకునేందుకు రైతులు పొటాషియం నైట్రేట్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.

విజయ పరంపర కొనసాగించాలి

ప్రతిభ చూపిన వారిని అభినందిస్తున్న భాష్యం పాఠశాలల మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్

గుంతకల్లు, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటూ విజయాల పరంపర కొనసాగించాలని భాష్యం విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ అన్నారు. శుక్రవారం గుంతకల్లులోని భాష్యం పాఠశాలలోని క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో కార్తికేయ, రాజమండ్రిలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో కిషోర్‌నాయక్ పాల్గొని మూడో స్థానం, లగోరి బాలికల విభాగం మాధవి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు. ఈకార్యక్రమంలో పీఈటీలు మాధవి, అనిల్ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని [illegible] 410లో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందన్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రెవెన్యూ శాఖ విఫలమైందన్నారు. స్థానిక శాసనసభ్యులు చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. సీపీఐ వంద సంవత్సరాల వేడుకలను కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ నాయకులు గోవిందు, జాన్సన్ బాబు, వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.

మూతపడిన ఉర్దూ ప్రాథమిక పాఠశాల

గుంతకల్లు పట్టణం పీఅండ్‌టీ కాలనీ, ఆచారమ్మ కొట్టాలకు చెందిన ఉర్దూ ప్రాథమిక పాఠశాలను అధికారులు మూసివేయడంతో ఉర్దూ మీడియం చదివే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 200 మందికి పైగా విద్యార్థులున్నారు. పాఠశాలను మూసేయడంతో వారు దూరంలోని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాలను తెరవాలని కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, గుంతకల్లు

గంగదేవిపల్లి సందర్శన

గీసుకొండ, న్యూస్‌టుడే: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిని శుక్రవారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ఆర్డీటీ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం సందర్శించింది. శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలంలోని 12 గ్రామాలు.. అనంతపురంలోని పుల్లూరు మండలంలోని మూడు గ్రామాలకు చెందిన 40 మంది ప్రతినిధులు సందర్శించారు. వివిధ కమిటీల భాగస్వామ్యంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. గంగదేవిపల్లి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా ఎంపికైన తీరుతోపాటు గ్రామానికి వచ్చిన వివిధ అవార్డుల వివరాలను జిల్లా శిక్షణ మేనేజరు కూసం రాజమౌళి వారికి వివరించారు. ఆర్డీటీ ప్రతినిధులు రామాంజనేయులు, ఓబులేశ్, ఆంజనేయులు, నాగమణి, బాలవికాస సంస్థ ప్రతినిధి రమాదేవి, జిల్లా శిక్షణ మేనేజరు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఎక్కడ చూసినా గుంతలే!

నెల్లూరు నుంచి గుంతకల్లు, బళ్లారి మీదుగా అంకోలాకు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా గుంతలమయం అయింది. యాభై మీటర్ల దూరంలోనే 130 వరకు గుంతలున్నాయంటే రోడ్డు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్డులో వెళ్లే బస్సుల్లో ప్రయాణించడానికి ప్రయాణికులు భయపడుతున్నారు. వాహనాలు పాడై రిపేర్లకు పెద్దఎత్తున డబ్బును ఖర్చు చేయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని చోదకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గుంతకల్లు

ఆసుపత్రి అభివృద్ధికి సహకరించండి

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రి అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఎమ్మెల్యే జేసీ అస్మీత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దవడుగూరులో రూ.కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ డీఎంహెచ్‌వో ఈబీ దేవి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రికి కొత్త అంబులెన్స్‌ను ఇస్తామని చెప్పారు. ఆయన ఆసుపత్రి గదులు పరిశీలించి పాతభవనం నుంచి వెంటనే ఇక్కడకు చేరేలా చూడాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పుష్పలత, సునీత, తహసీల్దారు ఉషారాణి, ఎంపీడీవో బారన్‌సాహెబ్, తెదేపా మండల నాయకులు కొండూరు కేశవరెడ్డి, కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, ఇటుకనాలు, ప్రసాద్‌యాదవ్, తిలక్‌రెడ్డి, హరికృష్ణారావు, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు

రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం

బుక్కరాయసముద్రం: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ అరటి రైతు నాగలింగం కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. శుక్రవారం ఆమె నాగలింగం మృతదేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రైతు మరణిస్తే వైకాపా నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగలింగం మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్సును అడ్డుకోవడానికి వైకాపా నాయకులు యత్నించడం దిగజారుడు రాజకీయానికి నిదర్శమన్నారు.

‘ప్రభుత్వ అసమర్థత వల్లే ఆత్మహత్య’

కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఎల్లుట్ల రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకున్నాడని వైకాపా జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ఆరోపించారు. రైతు అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోవడంతోనే అప్పుల భారంతో రైతులు తనువు చాలిస్తున్నారని మండిపడ్డారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పుట్లూరు (బుక్కరాయసముద్రం): రైతు నాగలింగయ్య కుటుంబానికి శింగనమల మార్కెట్ యార్డు ఛైర్మన్ దండు శ్రీనివాసులు రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం రైతు అంతిమయాత్రలో పాల్గొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. తెదేపా నాయకులు సత్యనారాయణ, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

గాయపడిన విజయ్, హేమంత్

గార్లదిన్నె, న్యూస్‌టుడే: మండంలోని కనుంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో విజయ్, హేమంత్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన ఇద్దరు ద్విచక్రవాహనంపై గుత్తివైపు వెళ్తుండగా మార్గమధ్యలో గాయపడిన దున్నపోతును ఢీకొని డివైడర్లపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం 108వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనుమానిత మహిళలపై విచారణ

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి మండలంలోని అయ్యావాపల్లిలో చిన్నపిల్లలను అపహరించేందుకు వచ్చారనే నెపంతో గ్రామస్థులు ఇద్దరు మహిళలను పట్టుకొని పోలీసులకు అప్పగించారని గ్రామీణ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు కొంత కాలంగా పూసలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారని, శుక్రవారం అయ్యావారిపల్లి గ్రామంలో పూసలు అమ్ముకునేందుకు వెళ్లగా అనుమానంతో తమకు అప్పగించారని పట్టణ సీఐ ఆరోహనరావు తెలిపారు. తర్వాత విచారించి వదిలిపెట్టామన్నారు.

కొర్రపాడు బాలికల గురుకుల పాఠశాలలో ఆడిటోరియాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తదితరులు

క్రీడాపరికరాలు అందజేస్తున్న ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి

మెగా పీటీఎంతో పిల్లల భవితకు భరోసా

గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, కస్తూర్బా, పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా పీటీఎం 3.0 సమావేశాలకు విశేష స్పందన వచ్చింది. పాఠశాలల్లో జరిగిన ఆయా కార్యక్రమాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల ప్రగతికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని ముఖ్యఅతిథులు పేర్కొన్నారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. - **న్యూస్‌టుడే బృందం**

తాడిపత్రి: 34వ వార్డులో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు

నార్పల మండలం దుర్గం గ్రామంలో తల్లిదండ్రుల సమావేశం

గుంతకల్లు : ప్రసంగిస్తున్న పురపాలక సంఘం అధ్యక్షురాలు భవానీ

గుంతకల్లు : మాట్లాడుతున్న డివిజినల్ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి

ఇక్కడ కొరత... అక్కడ వృథా!

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిలోని పలు కార్యాలయాలకు భవనాలు లేవు. కొన్ని చోట్ల పలు పాఠశాలలు, వసతి గృహాలు, పురపాలిక భవనాలు వృథాగా ఉంటున్నాయి. ఓ వైపు భవనాల కొరత నెలకొనగా మరోవైపు కొన్ని చోట్ల పాత, కొత్త కట్టడాలు నిరుపయోగంగా ఉన్నాయి.

క్షేత్రస్థాయిలో లెక్కలేకుండా..!

★ పట్టణంలోని దేవాదాయశాఖ గ్రూప్ టెంపుల్ ఈవోకు, విద్యుత్తుశాఖలో సహాయ ఇంజినీర్‌కు ప్రత్యేకంగా కార్యాలయం లేదు. చిన్నగదిలో ఏఈ ఉంటున్నారు. కనీసం ఇద్దరు కూర్చోవడానికి సరిపోని గదిలో విధులను నిర్వహిస్తున్నారు.

★ డిప్యూటీ విద్యాశాఖ అధికారికి కార్యాలయం లేదు. బ్రిటిష్‌కాలం నాటి భవనం గాంధీచౌక్ వద్ద ఉండగా ఓ నాయకుడు తన తల్లి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాత్రికి రాత్రే కూల్చివేసి ఆ భవనం స్థానంలో దుకాణాలను నిర్మించాడు. భవనానికి ఉన్న రూ.లక్షలు విలువైన టేకును మాయం చేశాడు. ఐదేళ్ల కిందట ఈ దారుణానికి ఒడిగట్టారు. అప్పట్లో విద్యాశాఖ అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎవరన్న విషయాన్ని తేల్చకుండానే కేసు మూసేశారు.

★ ప్రస్తుతం బాలికల ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో డీవైఈవో కార్యాలయం నడుస్తోంది. ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అలాగే పురపాలిక సంఘం కార్యాలయాన్ని సాంఘిక సంక్షేమశాఖ భవనంలో అద్దెకు ఏర్పాటు చేశారు. గృహనిర్మాణ శాఖ ఏఈ కార్యాలయం, అటవీ రేంజర్ కార్యాలయాలను మన్రోసత్రంలోని చిన్న గదుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

★ బాలుర కాలేజీ వసతిగృహంతోపాటు గిరిజన, బీసీ బాలికల వసతిగృహాల భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. దుస్తుల తయారీ కేంద్రం మూతపడింది. కొత్తూరులోని పాఠశాలకు చెందిన సుమారు పది గదులు ఉన్నాయి. అలాగే అల్పాదాయ ఉద్యోగులకు సంబంధించిన భవనాలు నిరుపయోగంగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గుత్తిఆర్.ఎస్. లో పురపాలిక డివిజన్ కార్యాలయం భవనాలు వృథాగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి పురపాలిక భవనాలను ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలిక కమిషనర్ జబ్బార్‌మీయా తెలిపారు.

గుత్తిలోని కొత్తూరులో నిరుపయోగంగా భవనాలు

మహారాజశ్రీ తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో
E.P. No: 18/2020 in O.S. No: 88/2019
వి.నారాయణరెడ్డి, S/o చిన్న బాలిరెడ్డి, నామనాకపల్లి గ్రామము, పెద్దపప్పూరు మండలము, అనంతపురం జిల్లా.
..పిటిషనరు/డి.హెచ్.ఆర్.
ఎదిరి
ఎన్.వెంకటేసు died by Lrs.
To,
J.Dr. No:2: ఎన్.రోహిని, W/o Late వెంకటేసు, డి.నెం. 15/547-11, గాంధీనగర్, తాడిపత్రి టౌన్, అనంతపురం జిల్లా...రెస్పాండెట్లు/జె.డి.ఆర్.నెం:2
రెస్పాండెంటు/జె.డి.ఆర్. నెం2కు సేల్ నోటీసులు
పై ఇ.పి.లో డి.హెచ్.ఆర్. లోగడ కోర్టు వారు ఇచ్చిన డిక్రీ మొత్తమును రాబట్టుకొను నిమిత్తము మీపైన ఇ.పి. దాఖలు చేసియున్నారు. పై విషయములో వేలం షరతులు నిర్ణయించుటకుగాను కోర్టువారు 05-01-2026న వాయిదా వేసియున్నారు. పై విషయములో మీకు అభ్యంతరములున్న యెడల పై తేదీన పై కోర్టు ఎదుట ఉదయం 10.30 నిఃలకు స్వయంగా కాని, వకీలు ద్వారా కాని హాజరై అభ్యంతరములు తెలుపుకొనవచ్చును. లేనియెడల నీ పరోక్షమున తీర్మానించెదరు.
కోర్టు వారి ఉత్తర్వుల మేరకు
సి.రమేష్‌నాథరెడ్డి, కె.శంకరరెడ్డి, అర్జీదారుని తరపు న్యాయవాదులు, తాడిపత్రి

(c) eenadu

అనంతపురం

•అనంతపురం •రాప్తాడు

ఇంటింటా చెత్త సేకరణ లేకుంటే బాధ్యులపై చర్యలు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: ప్రతి రోజూ ఇంటింటా చెత్త సేకరణ సాగితే కచ్చితంగా పారిశుద్ధ్యం మెరుగు అవుతుందని కమిషనరు బాలస్వామి పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక కౌన్సిల్ హాల్లో పారిశుద్ధ్యంపై అధికారులు, శానిటేషన్ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శానిటేషన్ సెక్రటరీలు, పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 5.30 గంటల్లోపు విధులకు కచ్చితంగా హాజరు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ వైర్లెస్ సెట్లు కచ్చితంగా ఉపయోగించాలన్నారు. ఎక్కడైనా చెత్తసేకరణ సాగకున్నా, చెత్త కుప్పలను 24 గంట లోపల తొలగించకున్నా.. కచ్చితంగా బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటిదాకా నగరంలో 1వ డివిజన్ నుంచి 10 డివిజన్ వరకు 500 కుప్పలు తరలించే ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఎస్‌ఈ రాజశేఖర్, డిప్యూటీ కమిషనరు పావని, ఈఈ చంద్రశేఖర్, డీఈ నరసింహ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

రాప్తాడు: 6304766286
తపోవనం: 8008573010
ఆత్మకూరు: 9701452321

సమస్య: అరవిందనగర్ మూడో క్రాస్‌లో (ప్రధాన రహదారి నుంచి) ఆలుడులో నాగూ ఎంటర్‌ప్రైజెస్ ముందు రహదారి చిద్రమై ద్విచక్ర వాహన చోదకులు ఇబ్బందుల పాలవుతున్నారు. - పార్వతి, గృహిణి

సమాధానం: కార్మికులను పంపి సమస్యను పరిష్కరిస్తాం. - షాకీర్, నగరపాలక ఈఈ - శారదానగర్, న్యూస్‌టుడే

సమస్య: ఆదర్శనగర్ డోరు నంబరు 12/4/554 వద్ద చెత్త వదేస్తున్నారు. - రెడ్డెప్ప

సమాధానం: వెంటనే చెత్తను తరలిస్తాం.

సమస్య: మార్కెట్ వద్ద విభాగినుల్లోకి వ్యర్థాలు అన్నీ పడేస్తున్నారు. - మహేష్

సమాధానం: శుభ్రం చేయిస్తాం. (పై ప్రశ్నలకు నగరపాలక కమిషనరు బాలస్వామి సమాధానాలు ఇచ్చారు.) - న్యూస్‌టుడే, అశోకనగర్

నగరంలో నేడు..

కమలనగర్: ● శ్రేష్ఠ సేవా సంఘం ఆధ్వర్యంలో హౌసింగ్‌బోర్డులోని గంగప్పక్ష కమ్యూనిటీ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కిమ్స్ సవేరా ఆసుపత్రి సౌజన్యంతో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం. ● నేడు జిల్లాకు రానున్న రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్.. కలెక్టరేట్‌లో రెవెన్యూ భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం.

ప్రాణాలు పోతున్నా.. పట్టేదెవరికి?

అశోకనగర్, న్యూస్‌టుడే: నగరంలోని పలు ప్రాంతాలు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కాస్త చొరవ చూపితే ప్రమాదాలు నివారించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నా పట్టడం లేదు. చూడటానికి చిన్న సమస్యగా ఉన్నా ఒక్కోసారి ప్రాణం మీదకు వస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఇటీవల, కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నా నగరపాలక అధికారులు మాత్రం మాకెందుకు అనే ధోరణిలో ఉండటంతో పలువురి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

● గత నెల 26న సైపుల్ల వంతెన శ్రీనివాసనగర్ వైపు నుంచి రాత్రి వేళల్లో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ మలుపు వద్ద ఎడమ వైపున ఉన్న ప్రహరీను ఢీకొట్టారు. నగరానికి చెందిన రహీం అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రగాయాలతో బయటపడ్డారు. రెండేళ్ల క్రితం స్కూటీపై వస్తూ ప్రహరీను ఢీకొట్టడంతో వంతెనపై నుంచి సర్వీసు రోడ్డు వైపు పడి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఇన్నోవా గోడను ఢీకొట్టి స్తంభం ఉండటంతో కిందకు పడకుండా ఆగింది.

మలుపు.. ప్రమాద పిలుపు

సైపుల్ల ఉపరితల వంతెన మీద మలుపు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. శ్రీనివాసనగర్ వైపు నుంచి వంతెన మీదుగా వచ్చే నీటి ట్యాంకు వద్ద భారీగా మలుపుతో పాటు తగ్గు ఉండటంతో వేగంగా వాహనాలు వస్తాయి.

సూచికలు లేవాయె..

మలుపు వద్ద కనీసం ఏవిధమైన జీబ్రాలైన్లు గానీ, ప్రమాద సూచికలు లేవు. వాహనదారులు రోడ్డు పక్కన డివైడర్లను ఢీకొట్టి ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవల కాలంలో తీవ్రత ప్రమాదాల పెరిగింది. కనీసం సూచికలు ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ గురుశేఖర్‌బాబు నగరపాలక ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఇంకా చలనం కన్పించడం లేదు.

విభాగినులు తొలగించి..

రాజు రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. రోడ్డుకు రెండు వైపులా వీధి ఉన్నచోట వాహనాలు అటుఇటు వెళ్లడానికి మార్గం వదిలారు. మూడు రోజులక్రితం కేవలం ఒకవైపు మాత్రమే కమలానగర్ వైపుకు దారి ఉండగా విభాగినులు తొలగించారు. ఉన్నపళంగా విభాగినులు తీసి వేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది. శ్రీకంఠం కూడలి వైపు నుంచి వచ్చేవారు, రాజు రోడ్డు నుంచి వచ్చేవారు, కమలానగర్‌లోని ఓవైపున వీధిలో నుంచి వచ్చేవారంతా విభాగినులు తొలగించిన ప్రదేశంలో దాటడానికి ప్రయత్నిస్తుండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

విద్యారంగానికే పెద్దపీట

శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో విద్యార్థులు

అనంతపురం విద్య, ఆత్మకూరు, న్యూస్‌టుడే: నగరంలోని ప్రభుత్వ, నగరపాలక పాఠశాలల్లో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బృహత్తర ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. 56 నగరపాలక పాఠశాలలు, 5 జూనియర్ కళాశాలలు, 3 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. శారదానగర పాలకోన్నత పాఠశాలలో మాంసాభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, కేఎస్‌ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూలనాగరాజు, పొట్టిశ్రీరాములు నగరపాలకోన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్, నారాయణ జూనియర్ కళాశాలలో తెదేపా రాష్ట్ర నాయకులు సరిపూటి రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ● విద్యార్థుల తల్లిదండ్రులు చదువు చెప్పే గురువుతోపాటు వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌కు పాఠశాల స్కౌట్ విద్యార్థులు స్వాగతం పలికారు. తన చిన్నతనంలో తన తల్లి నిత్యం గంటపాటు ఏం చదువుతున్నానో గమనించేందని.. మా అమ్మ చూపిన శ్రద్ధతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. ఏపీజే అబ్దుల్ కలాం రాసిన వింగ్స్ అండ్ ఫైర్ పుస్తకం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రతి విద్యార్థి చదవాలని కోరారు. సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, ఎంఈవో నరసింహారెడ్డి, రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి, ఎంఎస్ ఎంఈ డైరెక్టర్ వెంకట నారాయణ, పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ బొమ్మయ్య పాల్గొన్నారు.

కేఎస్‌ఆర్ బాలికోన్నత పాఠశాలలో సెల్ఫీ పాయింట్ వద్ద ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పూలనాగరాజు

రాంనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేశారని అనంతపురం గ్రామీణం మాజీ జడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం గ్రామీణం పాపంపేట, విద్యారణ్య నగర్, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పదకోశ పుస్తకాలను ఉచితంగా అందజేశారు.

విద్యార్థులతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న డీఈవో ప్రసాద్‌బాబు

రోడ్డుప్రమాదంలో ఇద్దరికి గాయాలు

గార్లదిన్నె, న్యూస్‌టుడే: మండంలోని కనుంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో విజయ్, హేమంత్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన ద్విచక్రవాహనంపై గుత్తివైపు వెళ్తుండగా మార్గమధ్యలో గాయపడిన దున్నపోతును ఢీకొని డివైడర్లపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మెడికోలను అభినందిస్తున్న ప్రిన్సిపల్ విజయశ్రీ

‘చదరంగం’ విజేతలుగా మెడికోలు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థాయిలో జరిగిన చదరంగం (చెస్) పోటీలో అనంత వైద్య విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గత నెలలో ఈ పోటీలు జరిగాయి. ఇక్కడి విద్యార్థులు 3 బహుమతులు గెలుపొందారు. శనివారం మెడికోలను వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య విజయశ్రీ అభినందించారు. వైద్య విద్యతోపాటు అదనపు అంశాల్లో ప్రతిభ చూపడం సంతోషకరమన్నారు.

హెచ్‌ఐవీ ల్యాబ్ పునఃప్రారంభం

ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో హెచ్‌ఐవీ ప్రయోగశాలను పునఃప్రారంభించారు. ఈ కేంద్రాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ విజయశ్రీ లాంఛనంగా ఆరంభించారు. గత నెల 11న ఈ ల్యాబ్ అగ్ని ప్రమాద బారిన పడిన సంగతి తెలిసిందే. మొత్తం ల్యాబ్‌ను ఆధునికీకరించారు. మైక్రోబయాలజీ విభాగం అధిపతి శాంతిరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్లు హైమావతి, శైలజ, సాంకేతిక అధికారులు అనురాధ, నాగమణి, పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో డీజీఎం వెంకటరామిరెడ్డి

కృత్రిమ మేధపై విద్యార్థులు పట్టుసాధించాలి

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు రానున్నాయి. విద్యార్థులు కృత్రిమమేధపై పట్టు సాధించాలని నారాయణ జూనియర్ కళాశాలల డీజీఎం వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం సాయినగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. ‘కృత్రిమ మేధ (ఏఐ) వల్ల భవిష్యత్తులో జరిగే మార్పులు అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దీక్షిత ప్రథమ, మోక్షశ్రీ ద్వితీయ, నహియాజ్ తృతీయ బహుమతులు దక్కించుకున్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రిన్సిపల్ శ్రీధర్‌బాబు, ఏవో చెన్నకేశవులు, అధ్యాపకులు హరికృష్ణ, రాజారెడ్డి, పార్థసారధిరెడ్డి, ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే

వృద్ధురాలి నుంచి అర్జీ స్వీకరిస్తున్న ఎమ్మెల్యే సునీత

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి పరిష్కారం చూపినపుడే ప్రజాదర్బార్‌కు సార్థకత ఉంటుందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అర్జీలకు పరిష్కారం చూపకుంటే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముందని ఆమె హెచ్చరించారు. శుక్రవారం అనంతపురం గ్రామీణ మండలం సిండికేట్ నగర్‌లో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. పించన్లు, ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్లు, భూములకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలన్న తలంపుతోనే గ్రామాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలన్నదే తమ అభిమతమని, పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి అధికారులు అర్జీదారులకు తగిన వివరణ ఇవ్వాలని సూచించారు. గ్రామీణ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యలను ఎక్కువ శాతం పరిష్కారం చేశామన్నారు. సిండికేట్ నగర్‌లో స్థల సేకరణ పూర్తి చేస్తే ఉద్యానవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించారు. రాచానపల్లి సొసైటీ ఛైర్మన్ పాములరాయి రఘు, తెదేపా మండల అధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.

కొత్త డైరెక్టర్లకు సత్కారం

అనంత సాంస్కృతికం: తొగట వీర క్షత్రియుల కులదైవం, ఆరాధ్య మాతృనందవరం చౌడేశ్వరీదేవి ఆలయ నూతన డైరెక్టర్లుగా ఎంపికైన వారికి ఘనంగా సత్కారం అందింది. ధర్మవరం వాసి ఎర్రజోడు లోకేశ్, కర్నూలు వాసి చింతా శ్రీనివాసులు డైరెక్టర్లుగా ఎంపికైన నేపథ్యంలో నగరంలోని విజయనగర్ కాలనీ తొగట వీర క్షత్రియ కల్యాణ భవనంలో జరిగిన అభినందన సమావేశంలో వారిద్దరిని ఘనంగా సత్కరించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని తొగట వీర క్షత్రియులు తరలి వచ్చి వారిని అభినందించారు. అంతకు మునుపు చౌడేశ్వరీదేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొగటవీర క్షత్రియ కల్యాణ భవన అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది దాసరి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర విశ్రాంత రవాణాధికారి శాంతారాం 2026 కాలమానిని ఆవిష్కరణ చేశారు.

దిల్లీ శిక్షణకు జిల్లా అధికారులు

జిల్లా సచివాలయం: ఈనెల 8 నుంచి 12 దాకా దిల్లీలో జరిగే ప్రతిష్ఠాత్మక సుపరిపాలన శిక్షణకు నలుగురు జిల్లా అధికారులు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో ఈ శిక్షణ జరగనుంది. డీఆర్‌ఓ మాలోల, సీపీఓ అశోక్‌కుమార్, డీసీఓ/ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, బీసీ సంక్షేమ డీడీ కుష్బూ కొఠారి ఎంపిక అయ్యారు. ఇప్పటికే వీరికి కలెక్టర్ అనుమతి కూడా ఇచ్చారు.

‘కార్మికుల తొలగింపు చట్టవిరుద్ధం’

రాంనగర్ : అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 10, 15, 20 సంవత్సరాలుగా విధుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికులను కొనసాగించాలని కోరుతూ శుక్రవారం జిల్లా ఉప కార్మిక కమిషనర్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. కార్యాలయం ముందు సుమారు గంటపాటు బైఠాయించారు. ఏజెన్సీల నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్వీ నాయుడు, నాగేంద్రకుమార్ ఆసుపత్రిలోని 22 మంది సూపర్‌వైజర్లను తొలగించడం అన్యాయమని ధ్వజమెత్తారు.

నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు

శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఈనెల 10న అనంతపురం లలిత కళాపరిషత్‌లో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ నియోజకవర్గం సహాయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ 100 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ఉంటూ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. కమ్యూనిస్టు నాయకులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించారని కొనియాడారు. జిల్లాలో ఎంతోమంది పేదలకు ఇంటి స్థలాలతో పాటు భూములను అందించేందుకు కృషి సీపీఐ కృషి చేసిందన్నారు. సీపీఐ కోసం జిల్లాలో 49 మంది కృషి చేసి ఆణిముత్యాలుగా పేరు తెచ్చుకున్నారన్నారు. వారి సేవలను కొనియాడుతూ ఈనెల 10న సత్కరించనున్నామన్నారు. సీపీఐ మండల కార్యదర్శి శివ, కృష్ణమూర్తి, నాయక్, ముత్యాలు పాల్గొన్నారు.

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడి నియామకం

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: భాజపా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎల్.నాగేంద్రను రెండోసారి నియమించారు. జిల్లా భాజపాలో చురుకుగా పనిచేస్తున్న ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన కార్యకర్త దశ నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, భాజపా అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనరు కనుంపల్లి చిరంజీవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు రాజేష్, సీనియర్ నాయకులు కిరణ్‌గౌడు, రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు అశోక్‌రెడ్డి, ఆంజనేయులు నాగేంద్రను అభినందించారు.

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని అభినందిస్తున్న చిరంజీవిరెడ్డి

● గుత్తిరోడ్డులో అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఈ నెల 12న విగ్రహావిష్కరణ చేస్తామని అందరూ తరలిరావాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రాజేష్ పిలుపునిచ్చారు.

గ్రంథాలయం పునరుద్ధరణ

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆ ఉపాధ్యాయుని చొరవ మరువలేనిది. అనంత నగరం పాతూరులోని నంబరు-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేస్తున్న కృష్ణశాస్త్రి తన సొంత నిధులు రూ. లక్షకు పైగా వెచ్చించి గ్రంథాలయాన్ని పునరుద్ధరించారు. మరుగుపడిన గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి గురువారం ప్రారంభించారు. ఉపాధ్యాయ బృందం ఆయనను ఘనంగా సన్మానించారు.

కృష్ణశాస్త్రిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ రైతు నాగలింగం కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు.

ప్రభుత్వ అసమర్థత వల్లే

● కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగానే రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకున్నాడని వైకాపా జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ఆరోపించారు. రైతు అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ● నాగలింగయ్య కుటుంబానికి శింగనమల మార్కెట్ యార్డు ఛైర్మన్ దండు శ్రీనివాసులు రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు.

తెరపై ఈనాడు

అనంతపురం (కమలానగర్), న్యూస్‌టుడే : త్రివేణి : **దురంధర్** ఎస్వీ సినిమా : **రాజు వెడ్స్ రాంబాయి,** శాంతి : **ఆంధ్ర కింగ్ తాలూకా.**

పిల్లల జబ్బులపై ప్రత్యేక దృష్టి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: పుట్టుకతో వచ్చే జబ్బులను ప్రాథమిక దశలోనే నిర్మూలించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు. తల్లిగర్భంలో ఉన్నపుడే శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. దీనికి మెరుగైన పౌష్టికాహారాన్ని తీసుకునేలా తల్లుల్లో అవగాహన పెంచాలన్నారు. శుక్రవారం ఆ శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో చిన్నపిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ పర్యవేక్షకులకు అవగాహన కార్యశాలను నిర్వహించారు. శిశువులు పుట్టిన తర్వాత సోకే వ్యాధుల కంటే.. ముందే రాకుండా తగిన చర్య తీసుకోవాలన్నారు. గర్భిణి, బాలింతలు అందుబాటులో ఉన్న పౌష్టికాహారాన్ని క్రమంగా తీసుకునేలా అవగాహన పెంచాలి. బిడ్డలకు తల్లిపాలే శ్రేష్ఠమన్న విషయాన్ని చెప్పాలన్నారు. ప్రాథమికంగా చేసే వాటిని ప్రజలకు వివరించాలి. అపుడే పుట్టుకతో వచ్చే జబ్బులను నివారించడానికి వీలుందన్నారు. చిన్నపిల్లల వైద్యనిపుణులు ఉదయ్ భాస్కర్, శంకర్ నారాయణ, భాస్కర్ నాయక్, డీఐఓ శశిభూషణ్‌రెడ్డి, విష్ణుమూర్తి, రాధిక, పల్లవి, రాధా, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి, పిల్లల వైద్యులు

యువతి అదృశ్యం

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. రుద్రంపేట పంచాయతీలోని వికాస్‌నగర్‌కు చెందిన ఆ యువతి అక్క వాళ్ల ఇంట్లో నివాసముంటుంది. గురువారం రాత్రి టీవీ కార్యక్రమాలు చూసి నిద్రించారు. శుక్రవారం నిద్రలేచి చూడగా యువతి కనిపించలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితురాళ్ల వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇన్‌ఛార్జి ప్రజారోగ్య అధికారిగా పావని

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: నగరపాలక ఇన్‌ఛార్జి ప్రజారోగ్య అధికారిగా డాక్టర్ పావనిని నియమిస్తూ కమిషనర్ బాలస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె డిప్యూటీ కమిషనరుగా ఉన్నారు. నగరపాలికకు వైద్య ఆరోగ్య శాఖ విభాగం నుంచి వారి సేవలను తాత్కాలికంగా వినియోగించుకోవడానికి ఆయా మండలాల్లోని పీహెచ్‌సీల్లో పని చేస్తున్న ఐదు మంది ఎంపీహెచ్‌ఏలను నియమించారు. నగరపాలకలో పారిశుద్ధ్యం పర్యవేక్షించడానికి తగు రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలెక్టరును కోరారు. రాప్తాడు గోపాల్, తరిమెల విజయ్‌కుమార్, గడేహోతూరు నాగరాజు, గార్లదిన్నె శివయ్య, కూడేరు మురళీ కృష్ణను పారిశుద్ధ్యం పర్యవేక్షణకు ఉపయోగించుకోవాలని కలెక్టరు ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ నగరపాలకు నియమించారు.

అవీ.. ఇవీ.. అన్నీ..

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా అన్యాయం

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మేయర్ వసీం విమర్శించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు కమల్‌భూషణ్, రహంతుల్లా, శ్రీనివాసులుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఓ వైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుంటూ ఉంటే తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

నాగలింగం కుటుంబాన్ని ఆదుకోవాలి

ఆర్కేనగర్: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన నాగలింగం బాధాకరమని, ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు రాయుడులు పేర్కొన్నారు. వారు శుక్రవారం గణేనాయక్ భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అరటి సాగు చేసిన నాగలింగం.. ధరలు లేక సరకు అమ్ముడు పోక అప్పులు ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.

రహదారులు మురికి కూపాలై..

తుపాన్ ప్రభావంతో అనంతపురం నగరంలో బుధవారం రాత్రి 9.6 మి.మీలు వర్షం కురిసింది. ఒక సెంటీమీటరు కురిసింది. చిన్నపాటి వర్షానికే రాంనగర్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని సిరి అపార్ట్‌మెంట్ చుట్టు ఉన్న కాలువలు ఉప్పొంగాయి. కాలువల్లోని చెత్తాచెదారం, మురుగంతా రహదారుల పైకి కొట్టుకొచ్చింది. రహదారులు మురికి కూపాలను తలపిస్తున్నాయి. దుర్వాసన భరించలేక పోతున్నామని స్థానికులు వాపోతున్నారు. - **న్యూస్‌టుడే, రాంనగర్ (అనంతపురం)**

వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపాన ఇళ్ల ముందు ఆగిన మురుగు

రాంనగర్ సిరి అపార్ట్‌మెంట్ రోడ్డుపై మురుగు

ఉత్సాహంగా క్రీడాపోటీలు

ఎస్కేయూ: విద్యార్థులు క్రీడల్లో కూడా చొరవ చూపాలని శ్రీసత్యసాయి జిల్లా అటవీ అధికారి చక్రవాణి పేర్కొన్నారు. ఎస్కేయూ సమీపంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో గురువారం వార్షిక క్రీడాదినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ శారీరక దారుఢ్యం, క్రీడల ద్వారా కలిగే వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం గురించి వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

సామూహికంగా మొక్కలు నాటాలి

బొమ్మేపర్తిలో మొక్కలు నాటుతున్న పీడీ, ఎంపీడీవో, రైతులు

రాప్తాడు: బీడు భూముల్లో రైతులు సామూహికంగా మొక్కలు నాటి సాగు భూములుగా మార్చాలని డ్వామా పీడీ సలీం బాషా పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో పీడీ పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా.. బీడు భూముల్లో మొక్కలు పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించామని, రైతులు బీడు భూముల్లో పండ్ల మొక్కలు పెంపకం ద్వారా ఆదాయం పొందవచ్చాన్నారు. బొమ్మేపర్తిలోని దత్తాత్రేయ స్వామి ఆలయ బీడు భూముల్లో పది ఎకరాల్లో మొక్కలు నాటారు. ఎంపీడీవో విజయలక్ష్మి, ఏపీఓ సావిత్రి, డిప్యూటి ఎంపీడీవో అచ్యుతానంద పాల్గొన్నారు.

In the Court of Principal Senior Civil Judge : Anantapuramu
EP.No.13/2020 In O.S.No.506/2005
Between:-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd. ... Tirupati
Rep. By its Manager Cum Foreman ... D.Hr
And
P.Venkateswarlu & others ... J.Dr
To
J.Dr. 06: V.Venkatesh S/o V.Krishna Moorthy, D.No.19-1-95-A, Vinayaka Nagar, Anantapur, Anantapur (D)
6వ రెస్పాండెంట్ /J.Dr. 06 ఆస్తి వేలం ప్రకటన
ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా J.Dr. 06 కు చెందిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని కోర్టువారు వేలము వేయడానికి గాను 23-12-2025 వ తేది మంగళవారమునకు వాయిదా వేసినారు. కావున కొనదలిసిన వారు 23-12-2025వ తేది మంగళవారం ఉదయం 10:30 గంటలకు పై కోర్టు వారి ఎదుట హాజరై కోర్టు షరతులకు లోబడి వేలము నందు పాల్గొనవచ్చును.
షెడ్యూలు
Property Situated in Ananthapuramu with in Ananthapuramu Municipal Corporation Area, Ananthapuramu Rural and SRO of Ananthapuramu with the Following Boundaries in Survey No.197/7, Plot No.22, House No-19-1-95-A, Vinayaka Nagar, Extent : 41.33 Sq. yards, Built up Area 300 Sq Feet, This Property Document No.13550/2010 This Building Boundaries as per document is as Follow this is not Assigned Property, East: Survey No.197/8 Land, South: Shakeelabee Plot, West: Linganna House, North: Sandu Rasta.
D.Hr Value Rs: 4,43,376/-
Ameena Value Rs: 20,00,000/-
(By Order Of the Court)
B.Raja Sekhar, Advocate for D.Hr
Ananthapuramu, Cell No: 9440289779

రాచపల్లి-చిన్నబిడికి మధ్య పింఛ వరద ప్రవాహానికి కోతకు గురైన వంతెన

వదలని వాన జడి.. ఆరని కన్నీటి తడి

- న్యూస్‌టుడే, సుండుపల్లి, పుల్లంపేట

దిత్వా తుపాను జిల్లాను వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సుండుపల్లి మండలం రాచపల్లి-చిన్నబిడికి మధ్య పింఛ నదిపై ఉన్న వంతెన కోతకు గురై కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. గత నెలలో దెబ్బతిన్న వంతెనపై కింద అదనంగా పైపులు వేసి పునరుద్ధరించారు. ఇంతలోనే మరోసారి కోతకు గురైంది. ఈ మార్గంలో తిరిగే రాయచోటి-ఆరోగ్యపురం, తిరుపతి-సుండుపల్లి బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 24 పల్లెలు బస్సు సౌకర్యానికి దూరమై అవస్థలు పడుతున్నారు.

● పుల్లంపేట మండలంలోని పుల్లంగేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఓబులవారిపల్లె అడవుల్లో మొదలై నూకనపల్లె ఆనకట్ట వద్ద బ్రిటీష్ పాలనలో ఏర్పాటు చేసిన గేట్ల ద్వారా అనంత సముద్రం చిన్న, పెద్ద చెరువులు, వత్తలూరు, దేవసముద్రం చెరువులను నింపింది. అక్కడి నుంచి ఊటుకూరు చెరువుకు చేరి, మరో వైపు గేట్ల ద్వారా రెడ్డిపల్లె, రంగంపల్లె, పుల్లంపేట చెరువులను నింపింది. ప్రస్తుతం రాజంపేటలోని పోలిచెరువుకు నీరు చేరుతున్నాయి. పుల్లంపేట మండలంలోని చెరువులన్నీ దిత్వా తుపానుతో నిండి అలుగులు పారుతున్నాయి.

ఉద్ధృతంగా పారుతున్న పుల్లంగేరు

చూడరులే తవ్వేయ్.. అడగరులే అమ్మేయ్!



క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సహజ సంపద దోపిడీకి గురవుతున్నాయి. ఇందుకు గాలివీడు మండలం గరుగుపల్లె గ్రామం ఓ నిదర్శనం. ఇక్కడి సర్వే నంబర్లు 697, 712లో సుమారు ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు పాగా వేశారు. భూమిని చదును చేసి పంటల సాగు చేపట్టారు. అంతటితో ఆగకుండా ఇందులోని విలువైన రాళ్లను ఇష్టారీతిన తవ్వి తరలించుకుపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అనేదే కనిపించకుండా పోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ భాగ్యలత మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కబ్జాలను అడ్డుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని, ఆక్రమణలు గుర్తించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. - న్యూస్‌టుడే, గాలివీడు

దారికాచిన భూతాలు

సిద్దవటం మండలం కనుమలోపల్లి రైల్వేస్టేషన్ ఎదుట గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రాంతం

కడప- రేణిగుంట మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం జరుగుతోంది. కొత్తగా నిర్మించే ఈ రోడ్డు వెంట చాలా వరకు ప్రభుత్వ భూములన్నాయి. ఈ భూముల్ని కాజేయడానికి పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి వైకాపా, తెదేపా నేతలు జతగా పోటీపడుతున్నారు. ప్యాకేజ్-1 కింద కడప- చిన్న ఓరంపాడు సెక్షన్‌లో 64.2 కి.మీ, ప్యాకేజీ-2 కింద చిన్న ఓరంపాడు- రేణిగుంట మధ్య 57.35 కి.మీ వంతున మొత్తంగా 121.55 కి.మీ పొడవున రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. నూతన రహదారి వెంట అటు.. ఇటు చాలా వరకు ప్రభుత్వ, అటవీ భూములున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ రహదారి నేపథ్యంలో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. మరో వైపు ప్రభుత్వ భూముల కబ్జాకు ఎత్తులు వేస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు సైతం నిర్వహిస్తున్నారు. వారికి అనుకూలంగా ఉన్న చోట్ల ముందస్తుగా కబ్జా చేయడానికి పోటీ పడుతున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) అధికారులు నూతనంగా నిర్మించనున్న రహదారి ప్రాంతం వెంట సర్వే రాళ్లు సైతం ఏర్పాటు చేశారు. రహదారి ప్రాంతంపై స్పష్టత రావడంతో కబ్జాదారులు రంగప్రవేశం చేశారు. ఎక్కడ చూసినా గ్రీన్‌ఫీల్డ్ రహదారి వెంట వివిధ కార్యకలాపాలతో సందడిగా ఉంది. - ఈనాడు, కడప

● సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లోనే ఎక్కువ సిద్దవటం మండలం పెద్దపల్లి పంచాయతీ పరిధిలోని కనుమలోపల్లి రైల్వేస్టేషన్ ఎదుట 60 ఎకరాల చదునైన భూముంది. దీంట్లోనే గ్రీన్‌ఫీల్డ్ రహదారి వెళుతుంది. ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు చూపిస్తూ పరిహారం కూడా ఇవ్వలేదు. అక్కడే సర్వే రాళ్లు నాటిన ప్రాంతానికి అటు.. ఇటు భూమిని దున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు మొండిగా తమదని ఆక్రమించుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి.

● భాకరాపేట చర్చికి సమీపంలో సర్వే నంబరు 1012/1 కింద ఆరు ఎకరాల భూమి ఉండగా అండంగల్‌లో తహసీల్దార్ సంతకం చేయబడలేదనే రిమార్కు కింద ఉంది. దీన్ని కాజేయడానికి అక్రమంగా ఎత్తులు వేశారు. అక్కడంతా ఎకరా రూ.2 కోట్లు వంతున ధర పలుకుతుండగా అధికారులు పట్టించుకోవడం లేదు. వివిధ అక్రమ మార్గాల్లో భూముల్ని కాజేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తున్నారు.

● భూముల్ని కాజేయడానికి ఒంటిమిట్ట ప్రాంతంలోనూ వైకాపా, తెదేపా నేతలు జతకలపడం విశేషం. నందలూరు, రాజంపేట మండలాల్లోనూ గ్రీన్‌ఫీల్డ్ రహదారి వెంట ఉన్న భూముల్ని అధికారులు రక్షించడానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారేమో మరి.

మొక్క.. పిట్టలెక్క!

ఇదేదో పిట్ట కథ చెబుతున్నట్లు ముక్కు పైకెత్తినట్లుంది కదూ! ఇది పిట్ట కాదండి బాబు అలా కన్పిస్తున్న ఓ అరుదైన మొక్క.. ప్రపంచంలో దక్షిణ భారతంలోని మెట్ట ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ఈ మొక్కకు అనేక ప్రత్యేకతలున్నాయి. పేరు సిరోపీజియా స్పైరలిస్. అపోసినేసీ కుటుంబానికి చెందినది. ఈ జాతి ఉనికిని రక్షించడానికి కడప యోగి వేమన విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్‌లో ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఈ మొక్క కింద పెరిగే దుంపలను పశువుల కాపరులు ఆహారంగా తీసుకుంటారు. కీటకాలను ఆకర్షించడానికి వీలుగా దీని పుష్పాలు వలయాకారంలో ఉంటాయి. చిరు పొదల్లో పెరిగే ఈ మొక్క మెట్ట ప్రాంతాలకు అందాల రాణి. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అరుదైన ఈ జాతిని రక్షించాలని బొటానికల్ గార్డెన్‌లో సంరక్షిస్తున్నట్లు యోవేవి వృక్షశాస్త్ర ఆచార్యులు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి 'ఈనాడు'కు చెప్పారు. - ఈనాడు, కడప

గుండు చూస్తే.. గుండె జారు



కొండపై ఉండే ఈ గుండును చూశారా... ఇటువైపు వెళ్లే వాహన దారులంతా కొన్నేళ్లుగా దానిని చూస్తూనే వెళ్తుంటారు.. ఎక్కడ అది జారి మీదకొస్తుందో అన్న అనుమానం ఎవరికైనా కలగకమానదు. చిన్నమండెం-రాయచోటి ప్రధాన మార్గంలో మల్లూరు క్రాస్ నుంచి చాకిబండ వెళ్లే రోడ్డు పక్కన కొండపై ఉన్న ఈ గుండును స్థానికులు వక్కాకు గుండు అని పిలుచుకుంటారు. ఆకు, వక్క దంచడానికి ఉపయోగించేలా నున్నగా ఉండడం వల్ల అలాంటి పేరు వచ్చి ఉంటుందని చెబుతుంటారు. వందల ఏళ్లుగా చెక్కుచెదరకుండా తూర్పు వైపునకు వంగి అలాగే ఉండడం గమనార్హం. - న్యూస్‌టుడే, చిన్నమండెం

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్ నిశాంత్ కుమార్

బాగుబడితేనే భవిత

ఈ చిత్రంలో చిన్నారులతో పాటు భోజనం చేస్తున్నది ఎవరో తెలుసా.. సాక్షాత్తు జిల్లా సర్వోన్నతాధికారి నిశాంత్‌కుమార్.. బడి పిల్లలతో పాటు సహపంక్తిలో కూర్చుని తిన్నారు. శుక్రవారం ఆయన రాయచోటి మండలం శిబ్యాలలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా పరిరక్షణ చర్యలు సక్రమంగా అమలయ్యేలా చూడటం ఉపాధ్యాయుల బాధ్యతని చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి చిన్నమండెం మండలం మల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలతో పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే కస్తూర్బా పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంలో మంత్రి పాల్గొని పాఠశాలలో తాగునీటి బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.

- న్యూస్‌టుడే, చిన్నమండెం, రాయచోటి గ్రామీణ

చిన్నమండెం మండలం మల్లూరు పాఠశాలలో అందరితో కలిసి భోజనం చేస్తున్న మంత్రి మండిపల్లి

శివాలయం కూడలి వద్ద భక్తుల సందడి

అయ్యప్ప రథం.. ఆధ్యాత్మిక పథం

పల్లకిలో అయ్యప్ప స్వామి

రాయచోటి, న్యూస్‌టుడే: పట్టణంలో శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉమా మహేశ్వర స్వామి ఆలయం వద్ద పల్లకీపై ప్రత్యేక అలంకరణలో ఆశీనులైన అయ్యప్ప స్వామిని పుర వీధుల్లో రథంపై ఊరేగించారు. అర్చకులు నటరాజ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు అరమాటి గంగిరెడ్డి, స్వాములు గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

పాలెగాళ్ల అడ్డా.. అల్లీఖాన్ బుర్జుపల్లె

చరితం

రాయలసీమ పాలెగాళ్ల అడ్డా.. ఇక్కడ 80 మంది పాలెగాళ్లు ఉండే వారని బ్రిటీష్ గెజిట్ ద్వారా తెలుస్తోంది. వారిని అణచడానికి సర్ థామస్ మన్రోను దత్త మండలాల కలెక్టర్‌గా నియమించింది నాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఉమ్మడి కడప జిల్లాలోనే 40కి పైగా పాలేలు ఉండేవి. వాటిలో ఒకటి గాలివీడు మండలంలోని అల్లీఖాన్ చెరువు బుర్జుపల్లె. పాలెగాడు అల్లీఖాన్ స్థానికుల కోసం బావులు, చెరువులు నిర్మించడంతో గ్రామం అభివృద్ధి చెందింది. దీంతో ఆయన పేరు మీదే గ్రామం వెలిసింది. రెవెన్యూ రికార్డుల్లో అల్లీఖాన్ చెరువు బుర్జుపల్లె అని ఉండగా స్థానికులు అలకాన్ చెరువు బుర్జుపల్లె అని పిలుస్తున్నారు. 30 కుంటుంబాలున్న ఈ గ్రామంలో 25 కుటుంబాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులున్నారు. కొందరు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. - న్యూస్‌టుడే, గాలివీడు

మందుపాతరపై ఛార్జిషీట్

జోగి సోదరులు, జనార్దన్‌రావు బంధం ప్రస్తావన

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ములకలచెరువు: ములకలచెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై సిట్, ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక ఛార్జిషీట్‌ను తంబళ్లపల్లె కోర్టులో శుక్రవారం దాఖలు చేశారు. అక్టోబర్ 3న ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి మొదట 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు వివిధ దశల్లో నిందితుల సంఖ్య పెరుగుతూ 33కి చేరుకుంది. వీరిలో 29 మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తెదేపా బహిష్కృత నేత జయచంద్రారెడ్డి ఆయన బామ్మర్ది గిరిధర్‌రెడ్డి, అనుచరులు రాజేష్, అన్బురాసులు పరారీలో ఉన్నారు. చట్ట ప్రకారం పదేళ్లలోపు శిక్షపడే కేసులకు 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్‌ను ఫైల్ చేయాల్సి ఉంది. దీంతో డిసెంబర్ 6లోపు అభియోగపత్రం దాఖలు చేయాలన్న ఆలోచనలో ఎక్సైజ్ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం కేసులో ఉన్న పలువురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉంది. ఇంకా కొందరు పరారీలో ఉన్నట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

జోగి సోదరుల హస్తంపై కీలక ఆధారాలు

మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము పాత్రల గురించి ఇప్పటికే సిట్, ఎక్సైజ్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సెప్టెంబర్ 23న జనార్దన్‌రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్‌ను అతని ఇంట్లో కలిసినట్లు ఆధారాలు లభించాయి. జనార్ధర్‌రావు చెప్పిన సమయానికి ఆఫ్రికాకు వెళ్లడం, ఆ తరువాత ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఛార్జిషీట్‌లో జనార్దన్‌రావు, జోగి రమేష్ సోదరుల మధ్య ఫోన్ కాల్స్, నగదు బదిలీ వ్యవహారాలను ప్రాథమిక ఛార్జిషీట్‌లో పొందుపర్చినట్లు సమాచారం. చెల్లింపుల వివరాలు లభ్యంకాగా వాటిని పొందుపర్చారు.

విజయాలు సాధిస్తూ.. పతకాలు పట్టేస్తూ!

ఆటలతో కల సాకారం : సాఫ్ట్‌బాల్‌లో మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సత్తా చాటి సీనియర్ నేషనల్ జట్టులో స్థానం సాధించా. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో గత నెలలో జరిగిన పోటీల్లో పాల్గొని సత్తా చాటాను. ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకొన్నా. 2023లో అండర్-19 బేస్‌బాల్‌లో జాతీయ జట్టులో, 2024లో సాఫ్ట్‌బాల్ జాతీయ జట్టులో ప్రతిభ చాటాను. భవిష్యత్తులో ప్రభుత్వ పీడీగా పనిచేసి గ్రామీణ విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పెట్టుకొన్నా. ఆటలతో కల సాకారం చేసుకోవచ్చు.

- ఏ.వైష్ణవి, సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థి

చిన్నమండెం ఆదర్శ పాఠశాల క్రీడలకు నిలయంగా మారింది. ఈ ఏడాదే జిల్లా, రాష్ట్ర స్థాయికి పదుల సంఖ్యలో విద్యార్థులు వివిధ క్రీడలకు ఎంపికయ్యారు. తాజాగా సాఫ్ట్‌బాల్ జాతీయ జట్టులో ముగ్గురు స్థానం సాధించారు. గ్రామీణ విద్యార్థులైనా క్రీడలంటే మక్కువ ఉండడం, మంచి శిక్షకుడు, విద్యార్థులను ప్రోత్సహించే ప్రిన్సిపల్ ఇలా అన్నీ కలసి రావడంతో ఏటా రాష్ట్ర, జాతీయ పోటీల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం క్రీడల కోటా ఉద్యోగాల్లో ప్రవేశపెట్టడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఆటల్లో రాణిస్తూ ఉన్నత లక్ష్యంతో ముందుకెళుతున్నారు. - న్యూస్‌టుడే, చిన్నమండెం

భారత జట్టుకు ఆడుతా : విద్యతో పాటు క్రీడల్లో రాణించి నావికా దళంలో పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నా.. అండర్-14 సాఫ్ట్‌బాల్‌లో రాష్ట్ర జట్టులో ప్రతిభా చాటా. జాతీయ జట్టులో స్థానం సాధించా. పాఠశాలలో ఇచ్చిన శిక్షణే నన్ను జాతీయ జట్టుకు వెళ్లేలే చేసింది. 2026 జనవరి 14 నుంచి దిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్నా. ప్రణాళిక ప్రకారం శిక్షణ తీసుకొంటున్నా. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. భారత జట్టుకు ఆడాలన్నదే నా లక్ష్యం.

- ఏ.మనోజ్‌కుమార్, 9వ తరగతి

నిండా నీరుంది.. కింద దారుంది

ఈ చిత్రం చూశారా.. నీటితో నిండిన లోతట్టు ప్రాంతం ఏమిటనుకుంటున్నారా..! పుల్లంపేట మండలం టి.కమ్మపల్లె రైల్వే అంతర్గత రహదారి ఇది. వర్షాలకు అది నీట మునగడంతో నాలుగు రోజులుగా ఓబులవారిపల్లె మండలం నుంచి అనంతంపల్లె రైల్వే గేటు నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంతెనకు సమీపంలో రెడ్డిపల్లె చెరువు ఉండటంతో ఊటనీరు ఎక్కువగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పుల్లంపేట

బాటంతా గండాలు.. దాటితేనే పాఠాలు!

ఈ చిన్నారులను చూశారా.. రోజూ 3.5 కిలోమీటర్లు అటవీ మార్గంలో కొండ, గుట్టలను దాటుకుని వెళితేనే బడికి చేరేది. గండాలతో నిండిన దారెంట రాలేక అడ్డదారుల్లో కాలిబాటను ఎంచుకుని పాఠశాలకు వస్తున్నారు. మండలంలోని చీకలబైలు పంచాయతీ పరిధిలోని ఎగువ, దిగువ దొనబైలు గ్రామాల్లో 90 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో రూ. 3.60 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు కేవలం మట్టిపని, కల్వర్టులు నిర్మించి వదిలేశారు. అప్పట్నుంచి దారీతెన్నూ లేక అటవీ మార్గంలో కొండ గుట్టలు దాటి పట్టణానికి చేరుతున్నారు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని ఈ మార్గంలో అత్యవసర పరిస్థితి వస్తే ఆసుపత్రికి డోలీ కట్టాల్సిందే. ఎవరైన అనారోగ్యానికి గురైతే ట్రాక్టర్లలో మోసుకెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. - న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

కోతకు గురై అధ్వానంగా ఉన్న రహదారి

14 నుంచి ఇంధన పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ఇంధన పరిరక్షణపై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 14 నుంచి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పాఠశాల విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ నెల 16న తిరుపతి నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ టేబుల్ పోటీలు నిర్వహించి, 20న బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 10లోపు వాట్సప్ నంబరు: 87124 80430 ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లో 2 నిమిషాల నిడివి కలిగిన వీడియోను ఈనెల 16 లోపు వాట్సప్ నంబరు 87124 80431కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

బాల్యం.. ఆటలకు దూరం

మానసికోల్లాసానికి దూరంగా విద్యార్థులు

చిత్రంలో ఉన్నది పీలేరు పట్టణంలోని ప్రధాన పాఠశాల. ఇక్కడ 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వ్యాయామోపాధ్యాయుడు ఉన్నా పాఠశాల ఏర్పడినప్పటి నుంచి క్రీడా మైదానం లేదు. వ్యాయామ విద్య పీరియడ్ వచ్చిందంటే పట్టణం వెలుపల ఉన్న వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లి ఆటలాడించి తీసుకొస్తున్నారు.

పీలేరు గ్రామీణ, రాజంపేట గ్రామీణ, రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుతో పాటు మానసికోల్లాసానికి క్రీడలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులు చురుగ్గా ఉండాలంటే గంటసేపైనా ఆటలాడించాలి. ఇందుకోసం వ్యాయామ విద్య పీరియడ్‌ను తప్పనిసరి చేశారు. ఏళ్లు గడిచినా పాఠశాలలు క్రీడా మైదానాలకు నోచుకోకపోవడంతో విద్యార్థులు ఆటలకు స్వస్తి పలకాల్సి వస్తోంది. పక్క పాఠశాల విద్యార్థులు ఆటలతో పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆట స్థలాలు లేని విద్యార్థులు క్రీడలకు దూరమవుతూ నిరుత్సాహానికి గురికావాల్సి వస్తోంది. జిల్లాలో ఆట స్థలాలు లేని పాఠశాలల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా విద్యాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.

జిల్లాలో మైదానాలు లేని పాఠశాలలు

మొత్తం పాఠశాలలు	విద్యార్థుల సంఖ్య	ఆట స్థలాల్లేని బడులు	వ్యాయామోపాధ్యాయులు
2,179	1.30 లక్షలు	631	223

కొన్ని ఉదాహరణలివి...

పీలేరు పట్టణం ప్రధాన పాఠశాల, బైపాస్ ఉర్దూ, తెలుగు మీడియం, మోడల్ కాలనీ, కావలిపల్లె పాఠశాలలకు ఆట స్థలాలు లేకపోవడంతో ఇక్కడ విద్యార్థులు మానసికోల్లాసానికి దూరమవుతున్నారు. మండలంలోనూ ఇదే పరిస్థితి.

రాజంపేట మండలంలోని తాళ్లపాక జడ్పీ ఉన్నత పాఠశాల, గుండ్లూరు, హస్తవరం చెర్లోపల్లి, మందపల్లి, నందలూరు మండలంలో నాగిరెడ్డిపల్లి, పాటూరు, లేబాక, పొత్తపి, నందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు ఆట స్థలాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల స్థలాలు ఉన్నా విద్యార్థులు ఆటలు ఆడేందుకు అనువుగా లేవు.

రైల్వేకోడూరు పట్టణంలోని బాలికోన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాల ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. కనీసం ప్రార్థన చేయడానికి కూడా ఇక్కడ స్థలం లేదు. దాదాపు 600 మంది విద్యార్థినులు ఇక్కడ విద్య నేర్చుకుంటున్నారు. మండలంలోని చాలా వరకు పాఠశాలలకు ఆట స్థలాల్లేవు.

జ్ఞాపకాల మదిలో..
జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి
మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం
స్మృతి, వర్ధంతి, జయంతి ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, ఆలంఖాన్‌పల్లి, కడప.
కడప: 99899 97626
మదనపల్లి: 80080 01768

అయ్యప్ప స్వాములతో కలిసి భిక్షను ఆరగిస్తున్న ముస్లిం సోదరులు

వెల్లివిరిసిన మత సామరస్యం

మతం మానవత్వాన్ని బోధించాలని రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సుద్దలోళ్లపల్లి రోడ్డులో మణికంఠగిరిపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప దీక్షపరులకు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమాన్ని ప్రార్థనల అనంతరం ఆయన ప్రారంభించారు. ముస్లిం సోదరులు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా కలిసి మెలిసి మెలగాలన్నారు. భిక్ష దాత అన్వర్‌బాషాను ఘనంగా సత్కరించారు గురుస్వాములు బసిరెడ్డి, సురేష్, జయశంకర్‌లను మంత్రి సత్కరించారు.

పేదల గూడు.. గడువు పెరిగింది చూడు

చిన్నమండెం, న్యూస్‌టుడే: పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంలో భాగంగా ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తి గృహాల పూర్తికి ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా రూ.50 వేలు, రూ.75 వేలు సాయం అందించారు. అయినా పక్కా గృహాల కోసం దరఖాస్తులు చేసుకొనే వారు వస్తూనే ఉన్నారు. ఈ నెల 1 వరకు జిల్లాలో 62,367 మంది దరఖాస్తు చేసుకొన్నారు.

చిన్నమండెంలో ఇంటింటి సర్వేలో గృహనిర్మాణశాఖ అధికారులు

యాప్‌లో నమోదు

సొంత స్థలం లేదా ఇంటి పట్టా కలిగి ఇల్లు లేని వారి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకొన్న మహిళ ప్రస్తుతం ఉన్న ఇల్లు, నిర్మాణం చేపట్టే స్థలం వద్ద ఫోటోలు తీసి యాప్‌లో నమోదు చేస్తున్నారు. పీఎంఏవై కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు రూ.1.80 లక్షలు ఇవ్వనున్నారు. అర్బన్ కింద రూ.2.50 లక్షలు కేటాయించారు.

దరఖాస్తుకు ఇవి తప్పనిసరి

★ గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా ఉండాలి. తెల్లరేషను కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, భార్యా భర్తల ఆధార్ జిరాక్స్‌లు సమర్పించాలి. గతంలో ఇల్లు మంజూరైంటే ఈ పథకం వర్తించదు.

★ అర్హులైన పేదలు పీఎం ఏవై కింద పక్కా గృహానికి దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ రమేష్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి.

నియోజకవర్గం	దరఖాస్తుల సంఖ్య
రాయచోటి	14,314
పీలేరు	15,693
రాజంపేట	6,010
రైల్వేకోడూరు	6,597
మదనపల్లె	9,634
తంబళ్లపల్లె	10,118

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

డివోర్స్/విడో/విడోవర్ (అన్ని కులాలు) అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు డివోర్స్/విడో/విడోవర్ (అన్ని కులాలు) అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' డివోర్స్/విడో/విడోవర్ (అన్ని కులాలు) అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబర్ 06న), రేపు (ఆదివారం, డిసెంబర్ 07న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మాట్లాడుతున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, వేదిక మీద కలెక్టర్ నిశాంత్‌కుమార్, తదితరులు

చర్చించాలి.. సమస్యలు తీరాలి!

● నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి క్షేత్ర స్థాయిలో పూర్తిగా తెలియాలంటే ప్రజాప్రతినిధులు గళం విప్పాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయా మండలాలు, గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతాయి. మూడు నెలలకు ఒకసారి జడ్పీ సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది జడ్పీటీసీ సభ్యులు సమస్యలపై తమ గళం వినిపించడం లేదు. నేడు(శనివారం) జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశంలో అయినా పాలకులు తమ గళాన్ని వినిపించి సమస్యలు తీరేలా వ్యవహరించాల్సి ఉంది. సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి పెచ్చుమీరిపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇద్దరు అధికారిణులపై చర్యలు తీసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లపై నిరంతర తనిఖీలను చేపట్టి విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాల్సి ఉంది.

ఆగని ఇసుక రవాణా

★ ఒంటిమిట్ట, సిద్దవటం తదితర మండలాల్లో ఇసుక దోపిడీకి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ప్రధాన పార్టీల నాయకులు ఇసుక తరలింపులో ఒక్కటై సొమ్ము చేసుకుంటున్నారు. గనులు, రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడం.. ఒకవేళ తనిఖీలకు వెళ్లినా వారిపై ఒత్తిడి రావడం జరుగుతోంది. ఇసుకతో పాటు సహజ వనరుల దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.

★ బద్వేలు, రాజంపేట, సిద్దవటం తదితర మండలాల్లో భూఆక్రమణలు పెరిగిపోతున్నాయి. విలువైన స్థలాలపైనే కాకుండా ప్రభుత్వ స్థలాలు, ఖాళీ జాగాలు కనిపిస్తే భూబకాసురులు పాగా వేస్తున్నారు. వారి వారి మండలాల్లో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయో ప్రజాప్రతినిధులు నిలదీయాల్సి ఉంది.

రైతన్నకు చేయూతనివ్వాలి

గత నెలలో మొంథా తుపాను రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. జిల్లాలో తుపాన్ ప్రభావంతో 4378.23 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా మినుము 2559.24, వరి 1071 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అలాగే కంది 68 హెక్టార్లు, పెసర 119.5 హెక్టార్లు, మొక్కజొన్న 145 హెక్టార్లు, జొన్న 4 హెక్టార్లు, వేరుసెనగ 71.64 హెక్టార్లు, పత్తి 284.5 హెక్టార్లు, నువ్వులు 55.35 హెకార్లలలో పంట నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో పరిహారం వేగంగా వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

★ జిల్లాలో 5,681 ఎకరాల్లో ఉల్లిని రైతులు సాగు చేశారు. సీఎం చంద్రబాబు ఇటీవల కర్నూలులో ఉల్లి రైతులను ఆదుకుంటామని.. హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కర్షకులకు మేలు జరిగేలా చూడాల్సి ఉంది. అలాగే అరటి, నిమ్మ పంటలు సాగు చేసిన రైతన్నలకు భరోసా కల్పించాల్సి ఉంది.

దెబ్బతిన్న వరి పంట

కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏల ధర్నా

రాయచోటి, న్యూస్‌టుడే: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌ల రాష్ట్ర కమిటీల సంఘం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ ఎదురుగా శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎనిమిదేళ్లుగా వీఆర్‌ఏలకు ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా వీఆర్‌ఏల సమస్యలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. అర్హత ఉన్న వారికి వీఆర్వో, రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజులు పాల్గొన్నారు.

విద్యాప్రమాణాలు పెంపునకు ప్రత్యేక కృషి అవసరం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ సి.యువరాజ్ అన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులకు ఫలితాల ఆధారిత విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలు విద్యా నాణ్యతను పెంపొందించడంలో ఎన్‌బీఏ, న్యాక్ గుర్తింపు ఎంతో కీలకమన్నారు. న్యాక్ గుర్తింపు మొత్తం సంస్థ పనితీరును అంచనా వేస్తుందన్నారు. పాఠ్యప్రణాళిక, బోధన, అభ్యాసం, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థి సేవలు మెరుగుపరచాలని కోరారు. రేటింగ్ వచ్చిన కళాశాలలకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలతో అనుబంధం పెరగడం, ప్రభుత్వ నిధులు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ రామానందం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయ వీసీ యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ తదితరులు

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట

చిన్నమండెం, న్యూస్‌టుడే: విద్యార్థుల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా ప్రభుత్వం మెగా పీటీఎం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం పండుగ వాతావరణంలో మెగా పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరు నిశాంత్‌కుమార్, డీఈవో, ఎస్ఎస్ఏ పీవోలతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేశ్ దూరదృష్టితో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మెగా పీటీఎం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వారధిగా పనిచేసి విద్యార్థుల ప్రగతిని తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లె రాధాక్రిష్ణన్ పేరుతో విద్యార్థి మిత్రలో నాణ్యమైన వస్తువులు, బట్టలు, సన్నబియ్యంతో డొక్కాసీతమ్మ బడి భోజనం, ఎంత మంది పిల్లలుంటే అందరికి తల్లికివందనం పేరుతో నగదు జమ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఒకే రోజు 64 లక్షల మందికి ఈ పథకం కింద నిధులు జమ చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. బడికి దూరంగా ఉన్న గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ఏడాదికి రూ.6వేలు అందజేసే పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివిరంచారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు కూడా తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలనే కోరిక ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని కొనసాగించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరు నిశాంత్‌కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. జిల్లాలో మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి 9, 10వ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపుదలకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఈవో డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిన్నారులూ జాగ్రత్త

● చలికాలంలో వచ్చే వ్యాధులపై 'ఈనాడు' ఫోన్‌ఇన్ నేడు

సర్వజన ఆసుపత్రి, న్యూస్‌టుడే : ప్రస్తుత చలికాలంలో చిన్న పిల్లలకు వచ్చే జబ్బులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ రిమ్స్ చిన్న పిల్లల విభాగం వైద్యులు డాక్టర్ వంశీధర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఫోన్‌లో అందుబాటులో ఉంటారు. జిల్లా, నగర ప్రజలు చరవాణికి ఫోన్ చేసి చిన్నపిల్లలకు సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలపై వైద్యులను అడిగి సలహాలు సందేహాలు తెలుసుకోవచ్చు.

95150 67092 | శనివారం 6-12-2025 | ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకు

హుండీ ఆదాయం లెక్కింపు

రైల్వేకోడూరు: పట్టణంలోని శ్రీ భుజంగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ రాజంపేట ఈవో వెంకటసుబ్బారెడ్డి, ఇన్‌స్పెక్టర్ జనార్దన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉంగరాల సురేంద్రకుమార్, అర్చకులు పవన్‌కుమార్‌శర్మ, యోగీశ్వరశర్మ ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తంగా రూ.5,30,736 భక్తులు సమర్పించినట్లు చెప్పారు. ఆ నగదును ఆలయానికి చెందిన బ్యాంకు ఖాతాలో జమచేస్తామన్నారు.

రోడ్డు మాయం.. బురదమయం

వర్షం వస్తే నీరు నిల్వ చేరడంతో రోడ్డు బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే మట్లి ఎల్లంపల్లిలో పరిస్థితి ఇది. కనీసం అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. అటు పాలకులు, ఇటు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎల్లంపల్లిలో గత 10 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దారిపై ప్రయాణం అంటేనే వణికిపోతున్నారు. సచివాలయం, ఆరోగ్య ఉపకేంద్రం, రైతు భరోసా కేంద్రాలకు ఇదే దారి. తొగటపల్లి, పెద్దూరు, రెడ్డివారిపల్లి, రాజంపేట ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఇదే దారిపై వెళ్తుంటాయి. **- న్యూస్‌టుడే, వీరబల్లి**

మట్లి ఎల్లంపల్లిలో ఇళ్ల మధ్యలో నీటి నిల్వ, బురద

వికాస ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల నిరసన

నిరసన వ్యక్తం చేస్తున్న జేఏసీ నాయకులు

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ చేస్తున్న పోరాటానికి శుక్రవారం ముస్లిం మైనార్టీ నాయకులు సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కావడానికి అన్ని అర్హతలున్న రాజంపేటకు అన్యాయం చేయడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

సుండుపల్లి, న్యూస్‌టుడే: సానిపాయి అటవీ రేంజి పరిధిలో శుక్రవారం ఆ శాఖ అధికారులు శుక్రవారం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో రాయవరం అటవీ సెక్షన్ పరిధిలోని చిన్నముచ్చురాళ్ల వద్ద కొంతమంది గుంపుగా ఉండటం గమనించి వారిని సమీపించగా వారు పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోతున్న వారిని వెంబడించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారు తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చిర జిల్లాకు చెందిన వారిగా గుర్తించామన్నారు.

వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు

సుండుపల్లి, వీరబల్లి, న్యూస్‌టుడే: వరకట్న వేధింపుల కేసులో నిందితులకు జైలుశిక్షతో పాటు జరిమానా న్యాయమూర్తి విధించారని పోలీసులు తెలిపారు. వీరబల్లి మండలం మట్లివడ్డేపల్లెకు చెందిన సి.శివప్రసాద్‌కు ఓ యువతితో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ ఆమెను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె భర్తతో పాటు నలుగురు కుటుంబ సభ్యులపై 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయగా శుక్రవారం విచారణకు వచ్చింది. రాయచోటి ప్రిన్సిపల్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి టి.సుయోధన్ పూర్వోపరాలు పరిశీలించి నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.7వేలు జరిమానా జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

చోరీ నెపంతో హత్యాయత్నం?

గుర్రంకొండ, న్యూస్‌టుడే : కోళ్ల చోరీకి వచ్చాడని నెపం వేసి తన కొడుకుపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పీలం లక్ష్మీదేవి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఏఎస్ఐ బొజ్జానాయక్ చెప్పారు. మండలంలోని నడిమికండ్రిక పంచాయతీ పేరంపల్లెకు చెందిన ఆంజనేయులు ఈ నెల 3వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో నిత్యావసర సరకులకు పక్కనున్న నడిమిచెర్లకు వెళ్లాడు. సరకులు తీసుకొస్తుండగా వర్షం పడింది. వర్షంలో తడవకుండా రహదారి పక్కనున్న పశువుల షెడ్డు వద్దకు వెళ్లాడు. గతంలో నాటుకోళ్లు చోరీ జరిగాయి. ఇప్పుడు కోళ్ల చోరీకేనని అక్కడున్న యజమాని ద్వారకానాథరెడ్డి నానా దుర్భాషలాడి విచక్షణారహితంగా కొట్టాడని ఆంజనేయులు తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో గాయాలవ్వడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

సంబేపల్లె, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు వాల్మీకిపురం మండలం నగిరిపల్లెకు చెందిన పిడుగు రెడ్డి శేఖర్ (24) వైజాగ్‌కు చెందిన ఓ మహిళతో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైంది. ఈ క్రమంలో ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. కొన్నాళ్లుగా సహజీవనం చేశారు. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి రెడ్డి శేఖర్ శెట్టిపల్లె ఎగువపల్లెలోని బంధువుల వద్ద ఉంటున్నారు. మద్యానికి బానిసయ్యాడు. మనస్తాపానికి గురై పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై బాదుల్లా తెలిపారు.

విద్యుత్తు సరఫరాలో సమస్యలు తలెత్తనీయొద్దు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని, పనితీరు మెరుగు పరుచుకోవాలని, లేని పక్షంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఎస్పీడీసీఎల్ ప్రాజెక్టుల విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ సి.జానకిరామ్ హెచ్చరికలు చేశారు. శుక్రవారం స్థానిక శ్రీదేవి గార్డెన్స్‌లో డివిజన్ స్థాయిలో సిబ్బంది, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. సరఫరాలో తలెత్తే సమస్యలు, సిబ్బంది పనితీరు, సాంకేతిక సమస్యలు, అంతరాయం, వ్యవసాయ కనెక్షన్ల మంజూరు వంటి వాటిపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆయా సబ్ డివిజన్లకు చెందిన సిబ్బంది ఇతర మండలాల్లోని గ్రామాలకు వెళ్లి స్తంభం నుంచి మరో స్తంభం వరకు లైన్ పరిస్థితిని పరిశీలించి నివేదికను ఏఈలకు ఇవ్వాలని ఆదేశించారు. రెండు నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తయ్యేలా చూడాలని ఈఈ, ఏడీఈలను ఆదేశించారు. ప్రతి మండలంలో తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఇలాంటి సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా చూడాలని ఏఈలను ఆదేశించారు. లైన్లలో సమస్యలు తెలుసుకుని, వెంటనే సరిదిద్దాలని సీజీఎం ఆదేశించారు. పీఎం సూర్యఘర్ ప్లాంట్ల ఏర్పాటు సక్రమంగా జరగడం లేదని, ప్రజలకు వివరించి ఏర్పాటు చేసుకునేలా చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ సోమశేఖర్‌రెడ్డి, ఈఈ గంగాధరం, ఏడీఈలు హరి, సురేంద్రనాయక్, గోవింద్‌రెడ్డి, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి తాగునీరందించడమే లక్ష్యం

ములకలచెరువు, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరందించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేస్తామని వాటర్‌గ్రిడ్ డీఈ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్‌కుమార్‌తో కలిసి వాటర్‌గ్రిడ్ పైపులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో 18 మండలాలకు ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరందించడం జరుగుతుందన్నారు. గండికోట జలాశయం ద్వారా తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లోని 12, రాయచోటి మండలంలో 6 మండలాలకు వెలిగల్లు జలాశయం ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండలో నీటి శుద్ధి ప్లాంటేషన్లు నిర్మించి అక్కడి నుంచి స్వచ్ఛమైన తాగునీరు ప్రతి గ్రామానికి అందిస్తామన్నారు. ఈ వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం, పైపులైన్లు పనులు మరో 20 రోజుల్లో ప్రారంభించి పనులు వేగవంతం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఈ మూడు నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు.

పైపులను పరిశీలిస్తున్న అధికారులు

భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ

★ **చిన్నమండెం:** కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని బోడిరెడ్డిగారిపల్లెలోని తన నివాసం వద్ద శుక్రవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. చిన్న సమస్యలకు చరవాణి ద్వారా అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు.

★ **సంబేపల్లె:** పెద్ద బిడికిలో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణ యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. రూ.32 లక్షల నిధులతో గ్రామ పంచాయితీకి నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద బిడికి గ్రామస్థులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

గ్లోబల్ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : కిడ్నీ రాకెట్ వ్యవహారానికి కేంద్ర బిందువైన మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రిలో గత నెల 9న విశాఖపట్నం జిల్లాకు చెందిన యమునకు శస్త్ర చికిత్స చేసి కిడ్నీ తీసిన అనంతరం ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆదేశానుసారం ఉన్నత స్థాయి కమిటీ విచారణ నిర్వహించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో గ్లోబల్ ఆసుపత్రిలో తీవ్ర లోపాలు ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు వెల్లడి కావడంతో ఆసుపత్రికి డీఎంహెచ్ఓ షోకాజ్ నోటీసు ఇచ్చారు.

★ దీనిపై ఆసుపత్రి నిర్వాహకులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు లక్ష్మీనరసయ్య తెలిపారు. మదనపల్లె వైద్య బృందం డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సిబ్బంది ప్రభాకర్, శాంతి, తరుణ్‌లను పంపి నోటీసు ఇచ్చేందుకు యత్నించగా ఆసుపత్రితోపాటు నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఉత్తర్వుల ప్రతిని ఆసుపత్రి గేటుకు అతికించారు. విచారణ పూర్తయిన తర్వాత గుర్తింపు పూర్తి స్థాయిలో రద్దవుతుందని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.

గ్లోబల్ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును గేటుకు అతికించిన వైద్యశాఖ బృందం

★ ఇదిలా ఉండగా మదనపల్లె కోర్టులో లొంగిపోయిన యూరాలజిస్ట్ డా॥ పార్థసారథిరెడ్డికి మదనపల్లె స్పెషల్ సబ్ జైలులో బీ కేటగిరి సౌకర్యాలు కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జైలులో అలాంటి సౌకర్యాలు లేవని జైలు అధికారి లక్ష్మీనారాయణ కోర్టుకు నివేదించారు. ప్రస్తుతం మదనపల్లె సబ్‌జైలులో సీ కేటగిరి సౌకర్యాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. బీ కేటగిరి కావాలంటే కడప సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సస్పెండైన డీసీహెచ్ఎస్ డా॥ ఆంజనేయులు కుమారుడు అవినాష్, కోడలు శాశ్వతి పరారీలో ఉన్నారు. వారితో పాటు కేసులో ఉన్న వారికోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

BHARAT SANCHAR NIGAM LIMITED
(A Govt. Of India Enterprise)
Office of the Principal General Manager Telecom District, Tirupati-517501

NOTICE

For the attention of Smt. C. Sumathi, ATT, HR No.200301052, BSNL, Tirupati.
Address: D.No.19-42-146, Lakshmipuram Circle, Opp. ASR Guest House, Tirupati. You have remained unauthorized absent since 06-04-2025. All notices sent to your last known address were returned undelivered. Your case is considered for Dismissal from Service under Rule 36 read with Rule 5 of BSNL CDA Rules, 2006 for continuous unauthorized absence. You are directed to submit your explanation within 10 days as to why the above penalty should not be imposed.

Date : 05.12.2025 sd/- (S VENKOBA RAO), Deputy General Manager, BSNL, Tirupati

AUTO వాహనాల అమ్మకం
REAL ESTATE ఇళ్ళు, ఫ్లాట్లు, స్థలాలు, కమర్షియల్...
JOBS ఉద్యోగాల భర్తీ...
TO LET ఇళ్ళు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు
PERSONAL CLASSIFIEDS మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు
BUSINESS SERVICES బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ, బిజినెస్ వ్యవహారాలు...
5 లైన్ల బ్లాక్ & వైట్ ప్రకటన రూ.350/- B/W రూ.410/- Col మాత్రమే
*GST 5% అదనం
ఈనాడు క్లాసిఫైడ్స్
వివరాలకు సంప్రదించండి: కడప: 9989997626, 8008514248; ప్రొద్దుటూరు: 8008597620

EENADU Classifieds
BUSINESS SERVICES | JOBS

తాకట్టులో ఉన్న బంగారం విడిపించి అదే రోజు మార్కెట్ ధరకి కొనబడును. ✆ 9063177739, 8008195434.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K ✆ 8977639662, 8977639663

కావ్య ఏజెన్సీస్ సిక్స్ ఓల్టలు, ఫ్రస్ట్ వార్డెన్లు, సూపర్‌వైజర్, వాచ్‌మెన్, ఆయా, వంటమనిషి కావలెను. 9966006758.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ. 350/- మాత్రమే
Contact: KDP: 9989997626, 8008514248; PDTR: 8008597620
ప్రకటనలకు జీఎస్‌టీ 5% అదనం

గమనిక

మదనపల్లె
•మదనపల్లె • పీలేరు • తంబళ్లపల్లె

ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

కలకడలో బహుమతులు, ప్రశంసాపత్రాలతో దివ్యాంగ విద్యార్థులు, ఉపాధ్యాయులు

కలకడ, న్యూస్‌టుడే : కలకడలోని భవితా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో సహిత విద్య ఉపాధ్యాయులు లక్ష్మీనరసమ్మ, విశ్వనాథ్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నిధులు మంజూరు చేయండి

పీలేరు, న్యూస్‌టుడే : పట్టణంలోని తిరుపతి మార్గం యర్రగుంటపల్లె పంచాయతీ పరిధిలో సేకరించిన స్థలంలో దోబీ ఘాట్ ఏర్పాటు చేయాలని పీలేరు శ్రీసాయిబాబా రజక సంఘం అధ్యక్షుడు పట్నంపల్లె వెంకట్రామయ్య కోరారు. శుక్రవారం పట్టణంలో జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో తెదేపా ప్రభుత్వం దోబీ ఘాట్‌కు స్థలం ఎంపిక చేసి రూ. 3.50 లక్షల నిధులు మంజూరు చేసిందని, ఈ నిధులతో అప్పట్లో బోరు తవ్వించి మోటారు ఏర్పాటు చేశామన్నారు. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దోబీ ఘాట్ విషయం పట్టించుకోకపోవడంతో రజలకులు కుల వృత్తి చేసుకునేందుకు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బీసీలకు అన్ని విషయాల్లో అండగా ఉన్న తెదేపా ప్రభుత్వంలో నాయకులు చొరవ తీసుకుని ఘాట్‌లో సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆ సంఘ కార్యదర్శి వెంకట్రమణ, కోశాధికారి సిద్దయ్య, సభ్యులు అనిల్‌బాబు, నాగార్జున, ఉషారాణి, ఇందిరమ్మ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
మదనపల్లె : 8008574611
పీలేరు : 8008574958
తంబళ్లపల్లె : 8008574612

?: మండలంలోని కురవంక పంచాయతీ కేంద్రంలో చెత్తతీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు రావడంలేదు. రహదారిపై చెత్త దిబ్బలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దోమల నిలయంగా మారింది. అధికారులు పట్టించుకోవడం లేదు. **- కృష్ణమూర్తి, కురవంక**

✓: పంచాయతీ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. బ్లీచింగ్ చల్లిస్తాం. **- భారతి, డిప్యూటీ ఎంపీడీవో, మదనపల్లె**

?: అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్, టీచర్స్ కాలనీలో కాలువలు పూడిపోయి అంతర్గత రోడ్లపై మురుగు పారుతోంది. దీంతో రహదారులు బురదగా మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. **- మాధవి, శివనగర్**

✓: కాలువలు, రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన కాగానే పనులు చేయిస్తాం. ప్రస్తుతం తాత్కాలిక పనులు చేయిస్తాం. **- తాజ్‌మస్రూర్, ఎంపీడీవో, మదనపల్లె**

?: బసినికొండ పంచాయతీ అరుణోదయ పాఠశాల వెనుకవీధిలో నీటి సమస్య ఏర్పడింది. **- లోకేశ్, బసినికొండ**

✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- నవాజ్, కార్యదర్శి, బసినికొండ, మదనపల్లె. -** మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

మదనపల్లె పట్టణం : అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో నమూనాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, ఉపాధ్యాయులు

పీలేరు గ్రామీణ : కోటపల్లె బాలుర ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

బి.కొత్తకోట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రసంగిస్తున్న రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీవీ గురుమూర్తి

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పరస్పర సహకారంతోనే విద్యాభివృద్ధి సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం) కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు, దాతలు సహకరించాలని కోరారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా పాఠాలు బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్పారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు. మదనపల్లె, పీలేరులో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా నిలపాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. **- న్యూస్‌టుడే, బృందం**

రామసముద్రంలో ప్రతిజ్ఞ చేస్తున్న ప్రజాప్రతినిధులు, గురువులు, తల్లిదండ్రులు

గుర్రంకొండ : ఎల్లుట్ల లో మాట్లాడుతున్న తహసీల్దారు లక్ష్మీప్రసన్న

పెద్దముడియం : గుడిసెవారిపల్లె పాఠశాల అభివృద్ధికి విరాళం అందజేత

7న ఉచిత వైద్య శిబిరం

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : స్థానిక ప్రభుత్వ పీవీసీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సహార చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సాధిక్, అయ్యప్ప, ప్రసాద్, ఇర్ఫాన్‌లు శుక్రవారం తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అనుభవం ఉన్న వైద్యుల సహకారంతో ఉచితంగా గుండె, కంటి, పంటి, ఆర్థోపెడిక్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పట్టణ ప్రజలతో పాటు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

స్థల ఆక్రమణపై ఫిర్యాదు

మదనపల్లె గ్రామీణ : మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడాలని కోరుతూ శుక్రవారం మంగళగిరిలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపై మండల, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మండలంలో పంచాయతీ కార్యదర్శుల నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ చేసి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆలయాల అభివృద్ధికి రూ.5.73 కోట్లు మంజూరు

షెడ్డు పనులను పరిశీలిస్తున్న తెదేపా నాయకులు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : వాల్మీకిపురం, తరిగొండలోని తితిదే ఆలయాలకు రూ. 5.73 కోట్లు తితిదే మంజూరు చేసింది. ఆ నిధుల్లో వాల్మీకిపురంలో స్వాగత ఆర్చీ నిర్మాణానికి రూ. 30 లక్షలు, గరుడ పుష్కరిణి పనులు పూర్తి చేసేందుకు రూ. 1.12 కోట్లు, అదనపు కల్యాణ మండపం నిర్మాణానికి ప్రాంతంలో శాశ్వత నిర్మాణ పనులకు రూ. 73 లక్షలు కేటాయించారు. ఆ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. పట్టాభిరాముడి ఆలయం వెనుక భాగం రాజగోపుర నిర్మాణానికి రూ. 1.80 కోట్లు, పార్వేట మండపం నిర్మాణానికి రూ. 1.26 కోట్లు, తరిగొండ క్షేత్రంలోని పుష్కరిణి నిర్మాణానికి రూ. 1.50 కోట్లు కేటాయించారు. వాల్మీకిపురంలోని పట్టాభి రామాలయంలో తితిదే నిధులు రూ. 3 లక్షలతో చేపట్టిన రథం రేవుల షెడ్డు పనులను శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొదండ చంద్రమౌళి, తెదేపా నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి రాజేంద్ర చారి, తెదేపా నాయకులు పీవీ నారాయణ, రమేశ్, సయ్యద్ బాషా, కేకే రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె పంచాయతీలోని సర్వే నం. 1037లోని ప్రభుత్వ భూమిలో గురువారం రాత్రి కొందరు పొక్లెయిన్‌తో చదును చేశారు. ఈ సమాచారాన్ని శుక్రవారం ఉదయం తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆదేశాల మేరకు ఆర్ఐ రమేశ్, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిలోకి ఎవరైనా ప్రవేశించినా ఆక్రమించినా కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరికలు చేశారు.

దారి సమస్య పరిష్కరించరూ..

ములకలచెరువు : ములకలచెరువు మార్కెట్ వెనుక ఉన్న నల్లగుట్ట వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులో దారి చూపాలని నల్లగుట్ట ప్రజలు శుక్రవారం తెదేపా నాయకుడు కట్టా దొరస్వామినాయుడు, మండల కన్వీనర్ పాలగిరి సిద్దయ్య కోరారు. ఆర్టీసీ అధికారులు ప్రహరీ నిర్మిస్తుండటంతో నల్లగుట్టకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని వారికి వివరించారు. దీంతో దొరస్వామినాయుడు ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. నల్లగుట్టకు వెళ్లేలా దారి వదిలి ప్రహరీ నిర్మిస్తామని అధికారులు తెలిపారు.

రెవెన్యూ రికార్డులు హోల్డ్‌లో ఉంచాలని వినతి

రామసముద్రం : న్యాయస్థానంలో వ్యాజ్యం నడుస్తుండటంతో వివాదాస్పద భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను హోల్డ్‌లో ఉంచాలని బాధితురాలు తహసీల్దారు ఆజారుద్దీన్‌ను కోరారు. రామసముద్రం మండలం పెద్దకురప్పల్లె గ్రామపంచాయతీ మట్లవారిపల్లెకు చెందిన తన తండ్రికి వెంకటరమణకు సర్వే నం. 96-7లో 58 సెంట్ల భూమి ఉంది. తన ఇద్దరు సోదరుల నుంచి తిరుపతికి చెందిన ఓ వ్యక్తి ఆ స్థలాన్ని కొనుగోలు చేశారన్నారు. తనకు ఏ మాత్రం వాటా ఇవ్వకుండా దౌర్జన్యంగా భూమిని స్వాధీనం చేసుకునే యత్నానికి పాల్పడుతున్నారన్నారు. తన హక్కు పై కోర్టులో దావా వేశాను తీర్పు వచ్చే వరకు వన్‌బీ, పట్టాదారు పాసుపుస్తకాన్ని హోల్డ్‌లో ఉంచాలని తహసీల్దారుకు విన్నవించారు.

ఎస్టీయూ మండల కార్యవర్గం ఎన్నిక

రామసముద్రం : రామసముద్రంలో శుక్రవారం ఎస్టీయూ మండల కార్యవర్గం ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షుడిగా అయూబ్‌ఖాన్, ప్రధాన కార్యదర్శిగా రమాదేవి, ఆర్థిక కార్యదర్శిగా సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల గౌరవ అధ్యక్షుడిగా శివశంకర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా చెంగల్రాయాచారి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, రాష్ట్ర కౌన్సిలర్ సుబ్బారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.



అయూబ్‌ఖాన్

రమాదేవి

చూపు పక్కకు తిప్పితే ప్రమాదమే

బెంగళూరు రోడ్డులో పడిన గుంతలు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : అభివృద్ధికి చిహ్నాలు రహదారులు. మదనపల్లె పురపాలక సంఘంలో ఇవి తప్ప మిగిలినవన్నీ పూర్తి స్థాయిలో ఉన్నాయని అనుకోవడం పొరపాటే. అన్నమయ్య జిల్లాలో మూడు పురపాలక సంఘాలుండగా, మదనపల్లె సెలెక్షన్ గ్రేడ్ స్థాయి కలిగిన స్థానిక సంస్థ. పేరులో గ్రేడు ఉండేమో కాని ప్రజలకు అందే సేవల్లో మాత్రం లోగ్రేడని చెప్పాలి. ప్రత్యేకించి పట్టణంలో రహదారుల నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది. కనీసం రోడ్డుపై పడిన గుంతలు పూడ్చడానికి చర్యలు చేపట్టడంలేదు. విధిలేని పరిస్థితిలో ప్రజలు ధ్వంసమైన దారులపైనే ప్రయాణం చేస్తూ ప్రమాదాలబారిన పడుతున్నారు.

200 కి.మీ.పైగా విస్తరించిన రోడ్లు

మదనపల్లె పురపాలక సంఘంలో 200 కి.మీ. పైగా సీసీ, బీటీ, ఎంబీటీ రోడ్లు విస్తరించి ఉన్నాయి. రహదారుల నిర్మాణం చేపట్టారేకానీ వాటి నిర్వహణపై పురపాలక సంఘం శ్రద్ధ చూపడంలేదు. ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో వాటి నిర్వహణకు రూ. 5 కోట్లు నిధులు కేటాయించారు. అయితే పట్టణంలో దారులు గుంతలు పడి అధ్వాన స్థితికి చేరాయి. గత వారం రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల కారణంగా అవి మరింత దయనీయంగా మారాయి. లింకు రోడ్డు పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది.

పట్టణంలో కొన్ని రోడ్ల పరిస్థితిని పరిశీలిస్తే..

● పుంగనూరు మార్గంలో డీఎస్పీ కార్యాలయం సమీపాన రోడ్డుపై గుంతలు పడ్డాయి. కంకర తేలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ● బర్మావీధి సగభాగం సీసీ దారి గుంతలు పడిన కారణంగా వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ● జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో లింకురోడ్డు దెబ్బతిని పెద్ద గుంత ఏర్పడింది. వాహన చోదకులు వేగంగా వచ్చి ఇక్కడ చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. ● ఆర్టీసీ బస్టాండు వెనుకభాగాన ఆటో స్టాండు వద్ద లింకు రోడ్డు దెబ్బతింది. ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ వీధిలో పాఠశాలలు, కళాశాలలు ఉండటంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. ● అంబేడ్కర్ కూడలిలో రహదారి దెబ్బతింది. మలుపులో దారి దెబ్బతినడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ● ప్రశాంత్‌నగర్‌లో రహదారులు దెబ్బతిని కంకర తేలిపోయింది. దారి పొడవునా గుంతలు పడ్డాయి. ఇక్కడ వర్షాకాలం వస్తే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటోంది. ● కోమటివానిచెరువు కట్టపై వేసి తారు రోడ్డు గుంతలు పడింది. దీన్ని మరమ్మతు చేయించాలని పలుమార్లు ప్రజా సంఘాల ప్రతినిధులు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ● చెంకూరు రోడ్డుకు, మోతీనగర్‌కు మధ్యలో ఉన్న బుగ్గకాలువపై నిర్మించిన వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. కాలువలో కొద్దిపాటి వరదనీరు ప్రవహించినట్లయితే వంతెన కొట్టుకుపోనుంది. ఇలా పట్టణంలో రహదారులు, వంతెనలు అధ్వాన స్థితికి చేరుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

పనులు చేసేందుకు చర్యలు

దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ చేయడానికి టెండర్లు నిర్వహించాం. అయితే గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రాలేదు. మళ్లీ టెండర్లు నిర్వహించి పనులు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. **- శ్రావణి, మున్సిపల్ డీఈఈ, మదనపల్లె**

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

అంగళ్లులో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ఏడీఏ రమణారావు

తంబళ్లపల్లె, ములకలచెరువు, న్యూస్‌టుడే : అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పీలేరు వ్యవసాయ శాఖ ఏడీఏ రమణారావు హెచ్చరికలు చేశారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన దస్త్రాలను, ప్రస్తుతం నిల్వ, తూనిక యంత్రాలను పరిశీలించారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల అమ్మకాలపై స్థానిక రైతులు, వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేని ఎరువులు విక్రయించరాదన్నారు. కార్యక్రమంలో ఏవోలు వినూత, రమణకుమార్ పాల్గొన్నారు.

గుర్రంకొండ: మండలంలోని ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణాలను రాయచోటి ఏడీఏ శ్రీలత, ఏవో రత్నమ్మ శుక్రవారం తనిఖీ చేశారు. విక్రయాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. ఓ దుకాణంలో రూ. 3 లక్షల విలువ చేసే 11 మెట్రిక్ టన్నుల ఎరువులు నమోదుకంటే అధికంగా విక్రయించినట్లు గుర్తించారు. ఇకపై ఎరువులు విక్రయించరాదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే విక్రయ అనుమతి పత్రాలు రద్దు చేస్తామని హెచ్చరికలు చేశారు.

రికార్డులు పరిశీలిస్తున్న ఏడీఏ శ్రీలత

సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించండి

ఉద్యోగులకు సూచనలిస్తున్న సీజీఎం జానకిరామ్

పీలేరు, న్యూస్‌టుడే : ఒక్క రోజు విద్యుత్తు సరఫరా లేకపోతే రైతులు సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని గుర్తించి.. సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని డిస్కం చీఫ్ జనరల్ మేనేజరు సీహెచ్ జానకిరామ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక తిరుపతి మార్గంలోని ఎంఎన్ఆర్ మినీ ఫంక్షన్ హాల్‌లో పీలేరు నియోజకవర్గంలోని విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెలా ఉప కేంద్రాల్లో నియంత్రికలను తనిఖీ చేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యుత్తు బిల్లుల భారం తగ్గించుకునేందుకు పీఎం సూర్యఘర్ పథకం ఉపయుక్తంగా ఉంటుందని, దానిపై వినియోగదారులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది సౌర్య ఫలకాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు సీనియారిటీ ప్రకారం రైతులకు ఇవ్వాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీజీఎం హెచ్చరికలు చేశారు. కార్యక్రమంలో రాయచోటి ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సోమశేఖరరెడ్డి, పీలేరు ఈఈ వై.చంద్రశేఖరరెడ్డి, ఏడీఈ అమీర్‌బాషా, పీలేరు డివిజన్‌లోని ఏఈలు పాల్గొన్నారు.

విద్యాలయాలకు విరాళాల వెల్లువ

కలికిరి, న్యూస్‌టుడే : కలిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల అభివృద్ధికి పలువురు తల్లిదండ్రులు విరాళాలు అందజేశారు. పాఠశాలలో నిర్మించే వేదికకు తన వంతు సహకారం అందించాలని ఏడో తరగతి విద్యార్థి అమానుల్లా తల్లి అప్సానా రూ. 10,116లు, పదో తరగతి చదివే ధీరజ్ తండ్రి రామ్మోహన్‌ఆచారి రూ. 5,116లు, పదో తరగతి విద్యార్థి ధనుష్ తండ్రి రెడ్డప్పరెడ్డి రూ. 2,116లు, పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షుడు రాజన్న రూ. 1,116లు విరాళాన్ని అందజేసేందుకు ముందుకొచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నటరాజన్, సీనియర్ ఉపాధ్యాయుడు ఎన్.వెంకట్రమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెద్దమండ్యం : మండలంలోని గుడిసెవారిపల్లె పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు జి.మల్లికార్జున్‌రెడ్డి, జి.వివేకానందరెడ్డి విరాళంగా రూ. 15 వేలను ప్రధానోపాధ్యాయులు ఆర్.సిద్దారెడ్డికి శుక్రవారం అందజేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో పూర్వ విద్యార్థులు పాల్గొని విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాఠశాలకు ప్రహరీ.. రక్షణ సమకూరి



నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : కస్తూర్బా పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో బాలికలకు రక్షణ లేకుండా ఉండేది. ఎవరు పడితే వారు పాఠశాల ప్రాంగణంలోకి రావడం.. వాహనాలు నిలపడం పశువులు, జనాలు సంచరించడంతో విద్యాబోధన కష్టంగా ఉండేది. మొక్కలు పెంచినా పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా మారేవి. పాఠశాల బయట బాలికలు తిరగడం, ఆటలు ఆడుకోవడం దుస్తులు ఉతకడం.. ఆరవేయడం వల్ల ఇబ్బందిగా ఉండేది. కస్తూర్బా పాఠశాలకు రూ. 90 లక్షలతో ప్రహరీ మంజూరైంది. పాఠశాలకు సంబంధించిన స్థల హద్దులను గుర్తిస్తూ ప్రహరీ నిర్మించినట్లు ఏఈ నాగభూషణం తెలిపారు. ఎవరు లోపలికి రావాలన్నా.. బయటకు వెళ్లాలన్నా ప్రహరీకి గేటు ఏర్పాటు చేయడంతో రక్షణగా మారింది. కస్తూర్బాలో ప్రస్తుతం ఐదు నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.

మదనపల్లె-చిత్తూరు మార్గంలో సాఫీగా సాగుదాం

సిమెంటు కంకర వేసి చదును చేయుస్తున్న గుత్తేదారు సిబ్బంది

పీలేరు, న్యూస్‌టుడే : ఎట్టకేలకు పీలేరు పట్టణంలోని మదనపల్లె, చిత్తూరు మార్గాల్లో బురద దారుల్లో శుక్రవారం పనులు చేసే గుత్తేదారు సిమెంటు, కంకర మిశ్రమాన్ని వేసి యంత్రాలతో చదును చేయించారు. మదనపల్లె, చిత్తూరు మార్గాలు బురదగా మారడంతో ప్రజలు, పాదచారులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్న వైనంపై 'ఈనాడు'లో శుక్రవారం 'సర్వీసుదారి.. బురదగా మారి' శీర్షికన కథనం ప్రచురితమైంది. ప్రజల సమస్యను గుర్తించిన పీలేరు పోలీసు సీఐ యుగంధర్ గుత్తేదారుని పిలిపించి బురద దారి లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో గుత్తేదారుడు యుద్ధ ప్రాతిపదికన బురద దారిలో సిమెంటు, కంకర కలిపిన మిశ్రమాన్ని వేసి చదును చేయించారు. స్థానిక ప్రజలు సీఐకు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులకు అభినందనలు

రామసముద్రం, న్యూస్‌టుడే : రామసముద్రం మండలం మట్లవారిపల్లె ఉన్నత పాఠశాలలో పది, ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థినులు సాత్విక, జాహ్నవిని శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పతకాలు, ప్రశంసాపత్రాలు పంపిణీ చేసి అభినందించారు. ఇటీవల జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో వక్తృత్వ, వ్యాస రచన పోటీల్లో మదనపల్లె డివిజన్ స్థాయిలో విద్యార్థులు రాణించారు. అందుకు సహకరించిన ఎంఈవోలు హేమలత, ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు వెంకటరమణనాయుడు, గైడ్ టీచర్ ఎం.వి.రమణ, ఎస్ఎంసీ ఛైర్మన్ కృష్ణప్పను శాలువాతో ఎమ్మెల్యే సత్కరించారు.

పురస్కారంతో పెరిగిన బాధ్యత



పాఠశాలకు వచ్చిన ఫైవ్‌స్టార్ రేటింగ్ పత్రాన్ని చూపుతున్న విజయభారతి విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఎన్.సేతు, ప్రధానోపాధ్యాయురాలు రాణి, ఉపాధ్యాయులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ్ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్)లో మదనపల్లె విజయభారతి పాఠశాలకు జిల్లా స్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చినట్లు పాఠశాల ఛైర్మన్ డాక్టర్ ఎన్.సేతు తెలిపారు. పాఠశాలలో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, నీరు, విద్యార్థుల క్రమశిక్షణ, మొక్కలు పెంచడం, విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన తదితర కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ రేటింగ్ వచ్చిందన్నారు. జిల్లాలో కేటరిగి 1లో 95.83 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ రేటింగ్ వల్ల మరింత బాధ్యత పెరిగిందని పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

14న వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ

మాట్లాడుతున్న భాజపా సీనియర్ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : ఈ నెల 14న మదనపల్లెలో నిర్వహిస్తున్న భారత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయీ విగ్రహావిష్కరణకు పార్టీ నాయకులు హాజరై విజయ వంతం చేయాలని భాజపా సీనియర్ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిమ్మనపల్లె భాజపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చల్లపల్లె మాట్లాడుతూ విగ్రహావిష్కరణకు పార్టీలోని ముఖ్య నాయకులు వస్తున్నారని, కూటమి నాయకులందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ యల్లంపల్లె ప్రశాంత్, మండల నాయకులు నాగరాజు, చిన్నరెడ్డెప్ప, సోముశేఖర్, మదనమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్‌పై బ్లేడుతో దాడి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆటో డ్రైవర్‌పై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేసిన ఘటన మదనపల్లె పట్టణంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఈశ్వరమ్మకాలనీకి చెందిన రెడ్డిశేఖర్ (23) ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. అతను రాత్రి చెంబకూరు రోడ్డులోని రాగిమానువద్ద ఆటో నిలబెట్టుకుని ఉండగా వాల్మీకివీధికి చెందిన తరుణ్ మద్యం మత్తులో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో రెడ్డిశేఖర్ ప్రశ్నించడంతో ఆగ్రహించిన అతను తన వద్ద ఉన్న బ్లేడుతో గొంతుపై కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఒకటో పట్టణ సీఐ మహమ్మద్ రఫి తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు.

సమాజంలో మనుషులంతా సమానులే..

సదస్సులో ప్రసంగిస్తున్న ప్రవచనకర్త అబ్దుల్ రహిమాన్

పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే : సమాజంలో మనుషులంతా సమానులే, ఈ విషయాన్ని ఎవరూ మరిచిపోరాదని గుంటూరుకు చెందిన ప్రవచనకర్త అబ్దుల్ రహిమాన్ స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలో కందుకూరులోని విజయలక్ష్మి కల్యాణ మండపంలో హెల్పింగ్ మైండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 'మానవ జీవితం పరమార్థం'పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి, ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను ప్రతి ఒక్కరూ ఆరాధించాల్సిన అవసరం ఉందన్నారు. జీవిత సత్యాన్ని గుర్తించాలని, డబ్బు వ్యామోహంలో పడి, సృష్టికర్తను ఆరాధించడం మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ దేవుడి మార్గంలో నడవాలని, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సులేమాన్, శ్రీనివాసులు, మహబూబ్‌బాషా, రెడ్డిబాషా, హజరత్ అబ్దుల్ రహీమ్, హైదర్‌వలి, గౌస్‌పీర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80080 01768
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

రాయచోటి

• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

కమిషనర్‌తో ఫోన్‌-ఇన్‌ నేడు

కమిషనర్ రవి

మీ ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదా, చెత్త తొలగించడం లేదా, చెత్తకుండీలు లేవా మీ సమస్య ఏదైనా పురపాలక కమిషనర్ దృష్టికి నేరుగా తీసుకొచ్చే అవకాశం ఈనాడు కల్పిస్తోంది. పురపాలికలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 'ఈనాడు' ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పురపాలక కమిషనర్ రవి ఫోన్‌లో అందుబాటులో ఉంటారు. పుర ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇంకెందుకాలస్యం చరవాణి అందుకోండి. - న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ

99492 45670 | శనివారం (06-12-2025) | ఉదయం 9.00 గంటల నుంచి 10.00 గంటల వరకు

కల్యాణం.. కమనీయం

శ్రీవారికి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట మండలం ఆకేపాడు గ్రామంలోని తితిదే కల్యాణ మండపంలో శుక్రవారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. తిరుమల పాద యాత్ర వాయిదా పడడంతో, ఒంటిమిట్టకు పాద యాత్ర కొనసాగిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

హిందూ మహిళా సమ్మేళనం నేడు

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేట పట్టణం జోలిబజార్‌లోని సరస్వతీ విద్యామందిరంలో శనివారం విశ్వ హిందూ మహిళా సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ ప్రాంత కార్యదర్శి కొర్ర రాముడు తెలిపారు. మహిళలు, యువతుల్లో నైతిక విలువలు పెంపొందించడం, పిల్లల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విశిష్టతపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారన్నారు. ఢిల్లీ విద్యా భారతి అఖిలభారత శిక్ష సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

1,624 క్యూసెక్కుల నీరు విడుదల

సుండుపల్లి, న్యూస్‌టుడే: వై.ఆదినారాయణరెడ్డి పింఛ జలాశయంలోకి వస్తున్న నీటి ప్రవాహం పెరగడంతో శుక్రవారం జలాశయం గేటు ద్వారా నదిలోకి 1,624 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని జలాశయం ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. జలాశయంలోకి 1,669 క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని, కుడికాలువకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ర్యాలీ

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ శుక్రవారం ముస్లిం సోదరులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దారు అమర్‌నాథ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు పఠాన్ మౌలా బాషా, డాక్టర్ సయ్యద్ అహ్మద్, జుబేర్, మస్తాన్ తదితరులు మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండటంతో అక్కడికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దానికంటే కడపను జిల్లా కేంద్రంగా ఉంచడమే మంచిదన్నారు. ప్రజలందరికి వెసులుబాటుగా ఉండే రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చాలని కోరారు.

పట్టణంలో ర్యాలీ చేస్తున్న ముస్లిం సోదరులు

ఆధునిక విధానాలతో అధిక దిగుబడి

విద్యార్థినులకు బహుమతులు అందజేస్తున్న వైస్ ఛైర్మన్ ఎల్లారెడ్డి, అధికారులు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: భవిష్యత్తులో వ్యవసాయ రంగం కీలకంగా మారుతుందని అన్నమాచార్య కళాశాల వైస్ ఛైర్మన్ ఎల్లారెడ్డి, ఏఐటీఎస్ ప్రిన్సిపల్ నారాయణలు తెలిపారు. రాజంపేట మండలం బోయనపల్లిలోని వ్యవసాయ కళాశాలలో శుక్రవారం పంట నేల సంరక్షణ, పర్యావరణ, పరిరక్షణ, వ్యవసాయ అభివృద్ధి అనే అంశాలుపై విద్యార్థులకు అవగాహన సదుస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధునిక వ్యవసాయ విధానాలను పాటిస్తే పంట దిగుబడులు పెరిగి, ఆదాయం వస్తుందన్నారు. వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ లోకనాథరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్‌లు పాల్గొన్నారు.

అసెంబ్లీలో అదరగొట్టిన ఆయేషా

ఆయేషాను సన్మానిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంపీడీవో విజయరావు

రాజంపేట గ్రామీణ: పెనగలూరు ఏపీ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్.నూర్ ఆయేషాను మండలం అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయరావు మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలో చదువుతున్న విద్యార్థి ఆయేషా రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా మాక్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసాపత్రం అందించిందాన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తత అవసరం

మాట్లాడుతున్న ఎంపీపీ సుధామాధురి

చిన్నమండెం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపీపీ సుధామాధురి అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సభాభవనంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... ఈ సీజనులో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమ ప్రగతిని వినిపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జయమ్మ, ఎంపీడీవో ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

విద్యార్థుల బంగారు భవిత.. తల్లిదండ్రులదే బాధ్యత

చిట్వేలిలో సమావేశానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు

రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం 3.0 కార్యక్రమం నిర్వహించారు. ఆయా పాఠశాలలకు, కళాశాలకు ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు హాజరయ్యారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించారు. ఓబులవారిపల్లెలో పాల్గొన్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులే మూలం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. - **న్యూస్‌టుడే, క్లస్టర్ బృందం**

రాజంపేట: విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న శ్రీశైలం ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, తహసీల్దారు పీరుమున్నీ

ఓబులవారిపల్లె ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

చక్రంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో భోజనశాల నిర్మాణానికి నగదు వితరణ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

లక్కిరెడ్డిపల్లెలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి

వీరబల్లిలో ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్య ప్రదర్శన

ప్రతిభకు పురస్కారం

ఉపన్యసిస్తున్న విద్యార్థిని

విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్న కళాశాల ప్రిన్సిపల్ హరిప్రసాద్

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: రాయచోటి పట్టణంలోని శ్రీ వీరభద్ర జూనియర్ కళాశాలలో ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు 'కృత్రిమ మేధ(ఏఐ) వల్ల భవిష్యత్తులో వచ్చే మార్పులు' అనే అంశంపై శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు (ఉపన్యాసం) నిర్వహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జ్యోతి, రాణి ద్వితీయ సంవత్సరంలో వెన్నెల విజేతలుగా నిలిచారు. వీరికి కళాశాల ప్రిన్సిపల్ హరిప్రసాద్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అధ్యాపకులు పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రోగ్రాం అధికారి ముజునాబీన్ ఖానం అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఇందుకూరుపల్లెలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మొక్కను నాటుతున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

సమస్య చెప్పండి... పరిష్కరించే బాధ్యత మాది

రాజంపేట, న్యూస్‌టుడే: మీరు సమస్యలు చెప్పండి.. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటామని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన విన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

● కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిబంధనలకు కట్టుబడి, అంకిత భావతంలో పనిచేయాలని, అలాంటివారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజా దర్బార్‌లో ప్రజలతో మాట్లాడుతున్న తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు

మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించుకుందాం

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవడంలో యువత భాగస్వామ్యం కావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక కార్యాలయంలో ఆర్ఎస్ఎఫ్ రూపొందించిన 'ఓ యువత డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం' అన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువతలో చైతన్యం కలిగించేలా ఆర్ఎస్ఎఫ్ కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డీఎం ఓబులేషు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు అంకన్న, నాయకులు పాల్గొన్నారు.

రుణాలతో జీవనోపాధికి ఆస్కారం

మాట్లాడుతున్న ఏపీఎం ఖాదర్‌వలీ

వీరబల్లి, న్యూస్‌టుడే: బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలతో స్థిరమైన జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఏపీఎం ఖాదర్‌వలీ అన్నారు. వెలుగు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సిబ్బంది సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తీసుకున్న రుణాలతో నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం పొందేలా చూడాలన్నారు. సకాలంలో సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల లావాదేవీలపై చర్చించుకోవాలన్నారు. సభ్యులు ఏర్పాటు చేసుకున్న ఆస్తులను తప్పనిసరిగా ట్యాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో సీసీలు నాగేంద్ర, కృష్ణయ్య, గంగాధర్, సుధాకర్, వీవోఏలు పాల్గొన్నారు.

భారం పెంచితే.. ఆటో అటో ఇటో

రాజంపేట, న్యూస్‌టుడే: చిన్న ఆటోలో ఎక్కువ చెత్తను తీసుకెళ్లాలని కార్మికులపై ఒత్తిడి చేసి వారి ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సి.రవికుమార్ ఆరోపించారు. రాజంపేట పట్టణంలో సేకరించిన చెత్తను శుక్రవారం రాజంపేటకు పది కిలోమీటర్ల దూరంలోని డంపింగ్ యార్డుకు ఆటోలో తీసుకెళ్లారు. అక్కడ ఆటో అదుపు తప్పి పైకి లేచింది. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఆటోలో నుంచి కిందకి దూకేయడంతో ప్రమాదం తప్పింది. అక్కడికి వెళ్లి పరిశీలించిన సీఐటీయూ నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో సామర్థ్యానికి మించి చెత్తను నింపడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. కార్మికులకు ఏదైనా జరిగితే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

వేతనాలు చెల్లించాలని ఆందోళన

ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

రాజంపేట, న్యూస్‌టుడే: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోగా.. అధికారులను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు విజయమ్మ అన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట శుక్రవారం రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా అంతటా వేతనాలు ఇస్తే కేవలం రాజంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాలకు ఇవ్వలేదన్నారు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే జిల్లా అధికారులపై ఇక్కడి అధికారులు, అక్కడ అడిగితే రాజంపేట అధికారులపై చెప్పడం దారుణమన్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని, ఎల్లాగడ్డ అంగన్వాడీ కార్యకర్త సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

వారణాసి యాత్ర బృందానికి స్వాగతం

రాజంపేట, న్యూస్‌టుడే: వారణాసిలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లే వాహన బృందానికి శుక్రవారం రాజంపేటలో తహసీల్దారు పీరుమున్నీ స్వాగతం పలికారు. ఈ నెల 2న ప్రారంభమైన వాహనయాత్ర ఈనెల 10న వారణాసితో ముగయనుంది. ఈ వాహన యాత్రలో పాల్గొనే ప్రతినిధులు 8 రోజుల్లో వివిధ రాష్ట్రాలమీదుగా 2,460 కి.మీ ప్రయాణించి వారణాసి చేరుకుంటారు. ఈ వాహన బృందం రాజంపేటకు చేరుకోగా పట్టణ శివారులోని మన్నూరు బైపాస్ రోడ్డులో వారికి తహసీల్దారుతో పాటు సిబ్బంది, ప్రజలు స్వాగతం పలికారు.

విద్యా సామగ్రి వితరణ

సంబేపల్లె, న్యూస్‌టుడే: మండల పరిధిలోని మోటకట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పూర్వ విద్యార్థి పసుపులేటి రమేష్ 130 మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని శుక్రవారం వితరణ చేశారు. ఆ సామగ్రిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని చప్పిడి పద్మజ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పాఠశాల పూర్వ విద్యార్థుల సహకారం తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డైట్ ఇంఛార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తున్న అధికారులు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: పుల్లంపేట మండలం నుంచి వచ్చే పుల్లంగేరు ఉధృతంగా ప్రవహించడంతో రాజంపేట మండలం కొండ్లోపల్లి, కుప్పవారిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలి చెరువు నిండడంతో చెరువులోకి నీరు వెళ్లకుండా గేట్లు మూసివేయడంతో చక్రాల మడుగులోకి నీరంతా వస్తోంది. దీని కారణంగా రెండు గ్రామాలు ప్రజలు ఊటుకూరు నుంచి కాకుండా పోలి గ్రామం మీదుగా రాకపోకలు సాగించాలని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోలి చెరువులోకి నీరు వచ్చే ప్రాంతం వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోలి చెరువు నీటి సంఘం ఛైర్మన్ నాగినేని నాగేశ్వరరావునాయుడు, తెలుగు యువతరాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రేవూరి నరసింహ, కూటమి నేతలు పాల్గొన్నారు.

రామాలయ నిర్మాణానికి ప్రతిపాదనలు

రామాలయ నిర్మాణ స్థల పరిశీలనకు వెళ్లిన అధికారులు, స్థానికులు

పెద్దినేనికాలువ (సుండుపల్లి), న్యూస్‌టుడే: తోటి దళిత వాడలో సీతారామాలయ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని దేవాదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాథ్ అన్నారు. తితిదే శ్రీవాణి భజనమండపం కింద సీతారామాలయం మంజూరు చేయాలని స్థానికులు పాల రెడ్డెయ్య దరకాస్తు చేయడంతో శుక్రవారం జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాద్, ఏఈఈ రవి తేజ స్థలాన్ని పరిశీలించారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింట్స్ అయిన S.T. ఇషాక్ సాహెబ్ కుమారులు, 1) షైక్ కాలేషా హిదయతుల్లా, 2) షైక్ కాలేషా రహమతుల్లా, 29/110-2-2, అలిమాబాద్ వీధి, రాయచోటి నందు కాపురం ఉంటూ, యావన్మందికీ తెలియచేయడం ఏమంటే,
మా క్లయింట్స్ తండ్రి గారైన S.T. ఇషాక్ సాహెబ్ గారు క్రింద తెలిపిన షెడ్యూల్ ఆస్తిని ఇబ్రహీం ఖాన్, అక్బర్ అలి ఖాన్, ఇబ్రహీం ఖాన్, సర్తాజ్ ఖాతూన్, రాషీదా ఖాతూన్ వద్ద నుండి డాక్యుమెంట్ నెం. 3398/1997 మరియు నెం. 3399/1997, తేదీ: 12-11-1997 కొనుగోలు చేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా క్లయింట్స్ స్వాధీన అనుభవంలో ఉన్నారు. పఠాన్ అక్బర్ అలీ ఖాన్ మరియు వారి వారసులు, మా క్లైంట్స్ కలసి O.S.No. 320/2001 సివిల్ సూట్‌ను డిస్ట్రిక్ట్ కోర్ట్, కడపలో వేసి డిక్రీని పొందియున్నారు. ప్రస్తుతం కొందరు స్థానికులు తప్పుడు ప్రచారం చేస్తూ, క్రింద షెడ్యూల్ ఆస్తిపై పత్రములు సృష్టించి అమ్మకాలు జరుపుటకు ప్రయత్నించుచున్నారు. క్రింద తెలిపిన షెడ్యూల్‌లోకి ప్రవేశించినా, అమ్మకపు పత్రములను సృష్టించినా, వారిపై క్రిమినల్ మరియు సివిల్ చర్యలు తీసుకోబడును.
SCHEDULE
Item No.1: Annamayya Ditsrict (Previously Kadapa District) - Rayachoti Mandal - Masapet Revenue Village - S.No.3/6, an extent of Ac 2-41 Cents Paiki - 120 Sq. Yards Bounded on: East : Land of others, West : Road width about 15 feet, North : Land of others, South : Land of S.T.Ishak Sahib.
Item No.2: Annamayya Ditsrict (Previously Kadapa District) - Rayachoti Mandal - Masapet Revenue Village - S.No.3/6, an extent of Ac 2-41 Cents Paiki - 540 Sq. Yards Bounded on: East : Road width about 15 feet, West : Road width about 15 feet, North : Land of S.T.Ishak Sahib and others, South : Land of others.
Within these boundaries, Total 660 Square Yards.
C.V.Ramana Murthy, M.Nageswara Rao, C.Neeraj Murthy, Advocates, Madanapalle.

సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ!

మంత్రి మండిపల్లిపైనే ఆశలు..

గాలివీడు, న్యూస్‌టుడే: గాలివీడు- దానంరెడ్డిగారిపల్లె మీదుగా మదనపల్లె వరకు రోడ్డు సదుపాయం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఇతర పట్టణాలైన మదనపల్లె, బెంగళూరు, తిరుపతికి వెళ్లడానికి నిత్యం విద్యార్థులు, ప్రజలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. సరైన రవాణా సదుపాయం లేక మదనపల్లెకు వెళ్లాలంటే గుర్రంకొండ, కోటకొండ మీదుగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. గతంలో రాయచోటి డిపో నుంచి బస్సు సర్వీసును నడిపే వారు. గాలివీడు, పెద్దూరులో కొందరు రోడ్డును ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోవడంతో బస్సు వెళ్లే వీలులేదని ఆ సర్వీసును రద్దు చేశారు.

● గాలివీడు, పెద్దమండ్యెం, శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలికుంట మండలాలకు చెందిన సుమారు 30 గ్రామీణ ప్రాంతాలకు రవాణా సులభతరంగా ఉండేది. వైద్యం, విద్య కోసం పట్టణాలకు వెళ్లేవారికి రాకపోకలు అనుకూలంగా నడుస్తున్న బస్సు సర్వీసును రద్దు చేశారు. గత వైకాపా పాలనలో గ్రామీణులకు రవాణా సదుపాయం కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చూపారు. మండల సర్వ సభ్య సమావేశంలో గాలివీడు- తంబళ్లపల్లె మీదుగా మదనపల్లెకు సర్వీసును వేయాలని సభ్యులు తీర్మానించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. విద్యాహక్కు చట్టం అమలులోకి రావడంతో గాలివీడు- దిగువపల్లె విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సును నడుపుతున్నారు. అదే మార్గంలో మదనపల్లె వరకు బస్సు సర్వీసును వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి బస్సు సదుపాయం కల్పిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

గాలివీడు-మదనపల్లె రహదారి

మదనపల్లెకు సర్వీసు నడపాలి

మాది పెద్దమండెం మండలం బండివాండ్లపల్లె. మాకు రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యంలేదు. గాలివీడు, తంబళ్లపల్లెకు పోవాలంటే ఆటోలో వెళ్లాల్సిన పరిస్థితి. బస్సు తంబళ్లపల్లె మీదుగా మదనపల్లె వరకు నడిపితే రవాణా సౌకర్యం మెరుగవుతుంది.

- పి.శివారెడ్డి, బండివాండ్లపల్లె, పెద్దమండెం

గ్రామీణులకు అనుకూలం

గాలివీడు- మదనపల్లెకు తంబళ్లపల్లె మీదుగా బస్సు సర్వీసును నడిపితే గ్రామీణ రైతులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి నుంచి పట్టణాలకు వెళ్లాంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి.

- అబ్దుల్లా, స్థానికుడు గాలివీడు

ఉన్నతాధికారుల దృష్టికి...

గాలివీడు నుంచి మదనపల్లెకు తంబళ్లపల్లె మీదుగా బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని ఉన్నాతాధికారులకు నివేదించాం. మండల సమావేశంలో బస్సు సర్వీసును ప్రారంభించాలని సభ్యులు తీర్మానించారు.

- చంద్రమౌళీశ్వర్, ఎంపీడీవో, గాలివీడు

అంబేడ్కర్ వర్ధంతి
విశ్వవిజ్ఞాని, భారతరత్న డా॥ బి.ఆర్.అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా... ఆ మహనీయుని స్మరించుకుంటూ...

భారతరత్న డా॥ బి.ఆర్.అంబేడ్కర్

కుర్నూతల రామమూర్తి వైస్ చైర్మన్
నారాయణ జల్లి, చైర్మన్
మోడపోతుల పాపయ్య డైరెక్టర్
ఆవుల జయరామయ్య డైరెక్టర్
శెట్టిపల్లి శేఖర్ జాయింట్ సెక్రెటరీ
కొట్టం వెంకటరమణ జాయింట్ సెక్రెటరీ
లింగం సంజీవ్ డైరెక్టర్
నన్నం శ్రీనివాసులు డైరెక్టర్
బాస్ జన చైతన్య సేవా సమితి, A.P., రాజంపేట.

(c) eenadu

ఆలోచనలు విరియాలి... ఆవిష్కరణలు మెరవాలి..! ఈనాడు

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకత వెలికితీసేందుకు 'ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన' నిర్వహిస్తోంది. విద్యార్థులు ఆలోచనలతో ప్రయోగాలను చేసేలా ప్రోత్సహిస్తోంది. **ఇందులో భాగంగా శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, గుంటూరులో డిసెంబరు 11వ తేదీన మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది.**

నిబంధనలు.. ● 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ● ప్రాజెక్టును ముందుగా నమోదు చేసుకోవాలి ● ఒక ప్రాజెక్టుకి ఇద్దరు విద్యార్థులకు అనుమతి ● పాఠశాల/ బ్రాంచ్‌కి ఒక ప్రాజెక్టు మాత్రమే అనుమతి ● మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు ఉంటాయి. ● పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం ● **రిజిస్ట్రేషన్ చివరి తేదీ : డిసెంబరు 7**

నమోదు కొరకు: 91549 91113 సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గం.ల వరకు..

అక్కడే చదువు.. నిద్ర

వేటపాలెం, న్యూస్‌టుడే: వేటపాలెం మహాత్మా జ్యోతిబా పూలె గురుకుల పాఠశాలను 2009లో అద్దె ఇంట్లో ప్రారంభించారు. అయిదు నుంచి పదో తరగతి వరకు 350 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2016లో సొంత భవనం నిర్మించారు. అందులో ఉదయం పూట చదువుకుంటూ, రాత్రికి నిద్రించాల్సి వస్తున్నందున పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అయిదేళ్ల కిందట ఆరు అదనపు తరగతులు, డార్మెటరీ నిర్మాణానికి రూ.1.50 కోట్లు విడుదల చేసింది. గుత్తేదారు వెంటనే పనులు ప్రారంభించి పిల్లర్ల వరకు నిర్మించారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో నిలిపివేశారు. అప్పటి నుంచి పిల్లర్ దశలోనే నిర్మాణం నిలిచిపోయింది. ఇటీవల ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు వచ్చి.. పనులకు కొలతలు తీసుకున్నారు.

చిలకలూరిపేట పూర్ణకుంభం కూడలిలో అభిమానులకు అభివాదం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఆత్మీయ పండుగ.. ఆనందం నిండుగ..

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం, గ్రామీణం: చిలకలూరిపేటలోని శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం వేడుకగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాకతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల్లో ఆనందం వెల్లివిరిసింది. మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు మొత్తం 15 ప్రాంతాల్ని సూచించారు.. వివిధ క్రమంలో చిలకలూరిపేట ఎంపికైంది. సమావేశంలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఇదే విషయం వివరించారు. అధికారులు సూచించిన పేర్లలో అనుకోకుండా చిలకలూరిపేట ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ సొంతూరు ఇదేనని తనకు రాత్రే తెలిసిందన్నారు.

✦ శారద ఉన్నత పాఠశాలకు పవన్ కల్యాణ్ వరాల జల్లు కురిపించారు. 25 కంప్యూటర్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. గ్రంథాలయానికి భారీ సంఖ్యలో పుస్తకాలు బహూకరించనున్నట్లు.. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలవి ఉంటాయన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఆట స్థలం కేటాయింపునకు చర్యలు తీసుకుంటానన్నారు.

అడుగడుగునా నీరాజనం

మెగా పీటీఎంలో పాల్గొనడానికి వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చిలకలూరిపేటలో అడుగడుగునా జనసైనికులు, తెదేపా, భాజపా శ్రేణులు, అభిమానులు నీరాజనం పలికారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరిన ఆయన చిలకలూరిపేట ఎన్నార్టీ కూడలికి ఉదయం 11.02 గంటలకు చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శారదా జడ్పీ ఉన్నత పాఠశాలకు పవన్ 11.10 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన ఇన్‌ఛార్జి తోట రాజా రమేష్, కలెక్టర్ కృతికా శుక్లా, డీఈవో చంద్రకళ తదితరులు స్వాగతం పలికారు.

గ్రంథాలయంలో పుస్తకాలు పరిశీలిస్తూ..

హాజరైన విద్యార్థులు

విద్యార్థులతో మమేకం.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విద్యార్థులతో మమేకమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుబాటులో ఉంచిన పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. భౌతికశాస్త్రానికి సంబంధించి విద్యార్థులు తయారు చేసిన వైర్ల అలారాన్ని ఆసక్తిగా పరిశీలించారు. క్రీడా పరికరాల నాణ్యత ఎలా ఉందని పీడీ వెంకటేశ్వర్లును పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి 9వ తరగతిలోకి వెళ్లి విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు.

మిస్ అయిన నిర్మాత.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును ఉద్దేశించి.. మిస్ అయిన నిర్మాత అని పవన్ కల్యాణ్ సంబోధించారు. గతంలో పవన్‌కల్యాణ్‌తో చిత్రం తీయాలనుకున్నట్లు, అనివార్య కారణాల రీత్యా కార్యరూపం దాల్చలేదని సభలో అంతకు ముందు పుల్లారావు చెప్పారు.

✦ జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టినా, ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్లా, హెచ్ఎం రత్నజ్యోతి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు ధనలక్ష్మి పాల్గొన్నారు.

ప్రగతి మార్గాలు.. సాకారానికి సన్నాహాలు

కోస్తా రైల్వే లైన్ కోసం దశాబ్దాలుగా ప్రజలు కలలు కంటున్నారు. దీనిని సాకారం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మచిలీపట్నం - రేపల్లె మధ్య 45.30 కి.మీ. మేర కొత్తలైన్ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీ కోసం సర్వే ప్రారంభించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. రేపల్లె- బాపట్ల మధ్య 46 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణానికి డీపీఆర్ తయారీ నిమిత్తం సర్వే చేయడానికి అనుమతి మంజూరుచేశారు. ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయించి 2027-28 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేలా ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తెన్నేటి కృష్ణప్రసాద్ కృషి చేస్తున్నారు.

బాపట్ల, న్యూస్‌టుడే

బాపట్ల వయా నిజాంపట్నం మీదుగా రేపల్లె వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే చేయడానికి 2010 కేంద్ర బడ్జెట్లో అనుమతి ఇచ్చారు. వరుసగా మూడేళ్లు నిధులు కేటాయించారు. ప్రాథమికంగా సర్వే చేసి రూ.372 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆ తర్వాత రైల్వే ప్రాజెక్టు ప్రతిపాదన మూలనపడింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ తీసుకుని గతేడాది రైల్వే మంత్రిని పలుమార్లు కలిసి మచిలీపట్నం - రేపల్లె, రేపల్లె - బాపట్ల కోస్తా రైల్వేలైన్ ప్రాధాన్యాన్ని వివరించారు. కొత్త మార్గం నిర్మిస్తే విజయవాడ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. మచిలీపట్నం, రేపల్లె నుంచి చెన్నై, తిరుపతి, బెంగళూరు, తిరువనంతపురం నగరాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది.

సరుకు రవాణాకు అవకాశం

మత్స్య, పంట ఉత్పత్తుల రవాణా ద్వారా రైల్వే శాఖకు ఆదాయం సమకూరుతుంది. రేపల్లె తీర ప్రాంతానికి జిల్లా కేంద్రానికి అనుసంధానం పెరుగుతుంది. ఇప్పటివరకు తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్లడానికి తెనాలి వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోంది. అదనంగా 50 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ రైల్వే మంత్రిని కలిసి నూతన రైల్వే మార్గం నిర్మాణానికి వినతిపత్రం అందజేశారు. సర్వే పూర్తిచేసి డీపీఆర్ రూపొందించి కేంద్రం ఆమోదం పొందితే రైల్వేలైన్ కార్యరూపం దాల్చనుంది. బాపట్ల రైల్వే జంక్షన్ అవుతుంది.

విజయవాడ - చెన్నై రైల్వే లైన్

నాలుగో లైన్‌కు పచ్చజెండా

విజయవాడ - గూడూరు మధ్య నాలుగో రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా పరిధిలోని వలివేరు నుంచి చినగంజాం వరకు 72 కి.మీ. దూరం మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తవడంతో గూడ్స్ రైళ్లు నడుపుతున్నారు. నాలుగో లైన్ నిర్మాణం పూర్తయితే బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. తాజాగా మరో కొత్త ప్రతిపాదన వచ్చింది. బాపట్ల నుంచి పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు మీదుగా మార్కాపురానికి కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బాపట్ల ఎంపీ వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

సంతమాగులూరు, న్యూస్‌టుడే: ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు సత్యకుమార్, గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరులో రూ.1.65 కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీ భవనం, రూ.40 లక్షలతో నిర్మించిన రెండో గ్రామ సచివాలయాన్ని వారు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గానికి 38 ఆరోగ్య ఉపకేంద్రాలు మంజూరుచేసినట్లు తెలిపారు. ఏల్చూరు, వైదన గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. తర్వాత సంతమాగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు కాంటినెంటల్ కాఫీ అధినేత సి.హెచ్.రాజేంద్రప్రసాద్, ఆసిస్ట్ సంస్థ నిర్వాహకులు జాస్తి రంగారావు సమకూర్చిన 500 సైకిళ్లను అందించారు. సంతమాగులూరు, పాతమాగులూరు గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. కలెక్టర్ వినోద్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కె.పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయమ్మ, ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, వైద్యాధికారి నిర్మల్‌కుమార్, తహసీల్దారు కె.రవిబాబు, ఎంపీడీవో జ్యోతిర్మయి, ఎంఈవోలు వి.కోటేశ్వర రావు, దినేష్ కుమార్, ఎంపీపీ యలమంద, నాయకులు పెదవెంకటరెడ్డి, వాసురెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, కె.బంగారు బాబు, వెంకటకృష్ణారావు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ భవన ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్‌కుమార్, మంత్రులు సత్యకుమార్, రవికుమార్

మేదరమెట్ల: తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

మెగా పీటీఎం.. విజయవంతం

బాపట్ల, న్యూస్‌టుడే: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. జిల్లాలోని 1,405 ప్రభుత్వ పాఠశాలలు, 15 జూనియర్ కళాశాలల్లో గురువారం మెగా పీటీఎం-3 పండగ వాతావరణంలో నిర్వహించారు. బల్లికురవ మండలం కొప్పెరపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వంద రోజుల వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తల్లిదండ్రులకు తెలిపి.. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మార్టూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య, వేమూరు, అమృతలూరు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ఆర్డీవో గ్లోరియా, రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్డీవో రామలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

రొయ్యకు బీమా.. సాగుకు ధీమా

చీరాల అర్బన్, న్యూస్‌టుడే

ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన వ్యవసాయ పంటలకే ఇప్పటి వరకు బీమా సౌకర్యం ఉంటోంది. దీన్ని రొయ్యల సాగుదారులకూ వర్తింపజేయాలని జాతీయ బీమా రంగ సంస్థ (ఐఆర్‌డీఏ) నిర్ణయించింది. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా(ఏఐసీ) ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచి అందించేందుకు చర్యలు చేపడుతోంది. జిల్లావ్యాప్తంగా ఎనిమిది తీర ప్రాంత మండలాల్లోని 23,900 ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. వనామి, టైగర్, స్కాంపీ రకాల రొయ్యలకు మాత్రమే బీమా చేస్తారు. దీనికి నేషనల్ ఆక్వాకల్చర్ అథారిటీ అనుమతితో పాటు సరైన దస్త్రాలు, రిజిస్ట్రేషను తప్పనిసరి. రెండు హెక్టార్ల వరకు చేసుకునే వెసులుబాటు ఉంది. ఎకరానికి రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పరిహారం రూ.3 లక్షల వరకు వస్తుంది.

● తుపాన్లు, వరదలతో నష్టం జరిగినప్పుడు, వేసవిలో వేడి శాతం పెరిగినప్పుడు, విష ప్రభావంతో రొయ్యలు చనిపోయినప్పుడు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే వివిధ రకాల వైరస్ కారణంగా నష్టం వాటిల్లినప్పుడు వర్తిస్తుంది. దీనిపై జిల్లా మత్స్య శాఖాధికారి కె.శ్రీనివాస్ నాయక్‌ను వివరణ కోరగా.. రొయ్యలకు బీమా వర్తింపజేసే విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావాల్సి ఉందన్నారు.

వెదుళ్లపల్లిలో బధిరుల డిగ్రీ కళాశాల

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై హర్షాతిరేకాలు

బాపట్ల. న్యూస్‌టుడే: బధిర విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వెదుళ్లపల్లిలో ప్రస్తుతం ఉన్న బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలను డిగ్రీ స్థాయికి పెంచుతామని ఈ నెల 3న దివ్యాంగుల దినోత్సవం రోజు ప్రకటించారు. కళాశాల ఏర్పాటైతే బధిరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెదేపా ప్రభుత్వ హయాంలో 1987లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి బధిరుల ఆశ్రమ పాఠశాలను బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటుచేశారు. బాపట్ల-చీరాల ప్రధాన రహదారి సమీపంలో ఏర్పాటు చేయడంతో రవాణా పరంగా అనుకూలంగా ఉంది. 1999లో సీఎం చంద్రబాబు హయాంలో ఆశ్రమ పాఠశాలకు జూనియర్ కళాశాల హోదా కల్పించారు. కొత్తగా డిగ్రీ కళాశాలగా మారుతుండటంతో బధిరులు డిగ్రీ కోర్సులు చదివి ఉపాధి అవకాశాల్ని అందిపుచ్చుకోనున్నారు. సీఎం చంద్రబాబు ప్రకటనపై బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజియా హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సూర్యకుమారి, సంచాలకులు రవిప్రకాష్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ముగిసిన క్షిపణి పరీక్షలు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేన కేంద్రంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ముగిశాయి. ఈ నెల ఒకటి నుంచి క్షిపణి పరీక్షలు ప్రారంభమయ్యాయి. భూతలం నుంచి సముద్రం పైన నిర్దేశిత గగనతలంలోని లక్ష్యాలపైకి క్షిపణులను విజయవంతంగా ప్రయోగించారు. ఆకాష్ సహా ఇతర అత్యాధునిక క్షిపణులను పరీక్షించారు. దిల్లీ, తిరువనంతపురం నుంచి సూర్యలంక వచ్చిన వైమానికదళ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్

GDCC BANK

పరిపాలనా కార్యాలయము : యన్.టి.ఆర్. సహకార భవన్, 2/13 బ్రాడీపేట, గుంటూరు.

నోటీసు

రిజర్వు బ్యాంకు వారి మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకు ఖాతాదారులందరూ తమ ఆధార్ మరియు పాన్ నెంబరుని బ్యాంకునకు ఇచ్చి తమ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. అలా చేయని యెడల మీ బ్యాంకు ఖాతా లావాదేవీలు 15 రోజుల తర్వాత నుండి నిలిపివేయబడును.

NOTICE TO CUSTOMER

As per the Reserve Bank of India guidelines, all Bank customers have to submit their ADHAAR and PAN documents to the Bank, and to be linked their account within 15 days, failing which the accounts will be freezed.

ప్రదేశము : గుంటూరు.
తేది : 05-12-25
సం/-
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జిడిసిసి బ్యాంకు, గుంటూరు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆఫీస్ చిరునామా : జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032 వద్ద తన రిజిష్టర్డు ఆఫీసును మరియు శాఖా కార్యాలయాన్ని పొన్నూరు వద్ద కలిగి, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిష్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీతలు/హామీదార్లు/ దిగువ తెలుపబడినవారు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/ హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదార్లు/తనఖా రుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిపిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) యొక్క నిబంధనలను గమనించవల్సిందిగా రుణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	ఎన్‌పిఎ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / తేది.22.11.2025 నాటికి బకాయి మొత్తం
Loan A/c No.: PONNRTF2108300001 1. **యుగంధర్ గాదె,** తండ్రి : వెంకటేశ్వర్లు, డి.నెం.848, గాదెవారిపాలెం గ్రామం, రేపల్లె మండలం, గుంటూరు జిల్లా. 2. **గాదె లక్ష్మీ దుర్గ,** భర్త : యుగంధర్, డి.నెం.848, గాదెవారిపాలెం గ్రామం, రేపల్లె మండలం, గుంటూరు జిల్లా. 3. **రాసంశెట్టి మహేష్,** తండ్రి : వెంకట కృష్ణారావు, డి.నెం. 14-23-3/1, జడలవారి వీధి, రేపల్లె గ్రామం & మండలం, గుంటూరు జిల్లా.	08.12.2021 / రూ. 10,00,000/-	22.11.2025 / రూ.29,22,126.67/- (అక్షరాల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల నూట ఇరవై ఆరు రూపాయల అరవై ఏడు పైసలు మాత్రమే)

స్థిరాస్తి షెడ్యూలు వివరములు : గాదె యుగంధర్ గారికి చెందిన ఆస్తి : గుంటూరు జిల్లా, రేపల్లె సబ్ డిస్ట్రిక్ట్, రేపల్లె మున్సిపల్ ఏరియా, 12వ వార్డు, 18వ బ్లాక్, డి.నెం.12-18-89/29ఎ ఎదురుగా, రేపల్లె మున్సిపాలిటీ, సర్వే నెం.268/2 లోని ఎ.3.29 సెంట్లు మొత్తంలో 1331 చ॥గ॥లు విస్తీర్ణం, దీనిలో 119.2 చ॥గ॥లు లేదా 100.1 చ॥మీ॥ల విస్తీర్ణం గల ఖాళీ స్థలం. **హద్దులు: తూర్పు :** గాదె ఉమా మహేశ్వరరావు గారి స్థలం - 26.6 అ॥లు, **దక్షిణం :** 12 అ॥ల వెడల్పు రోడ్డు - 39.6 అ॥లు, **పడమర :** అక్కిశెట్టి నాగరాజు గారి స్థలం -26.6 అ॥లు, **ఉత్తరం :** నాగిశెట్టి హర్షవర్ధన్ గారి స్థలం -41.6 అ॥లు.,
పైన తెలిపిన 119.2 చ॥గ॥లు లేదా 100.1 చ॥మీ॥ల విస్తీర్ణం గల ఖాళీ ఇంటి స్థలం మాత్రమే. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.4820/2020, రేపల్లె ఎస్ఆర్ఓ ప్రకారం కలదు)

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి గ్యారంటార్ల (వర్తించినచోట)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా రుణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ రుణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : పొన్నూరు అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆస్తి కొనుగోలా.. అప్రమత్తత అవసరం

నేతాజీనగర్ (రేపల్లె అర్బన్), న్యూస్‌టుడే

మీకోసం

ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రూ.కోట్లు, రూ.లక్షలతో ముడిపడిన వ్యవహారంలో జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్నారు. ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు క్రయవిక్రయాలు చేయాలంటే రిజిస్ట్రేషన్ ముఖ్యం. రిజిస్ట్రేషన్ అయిందా? హక్కుదారు ఎవరు? నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నాయా? తదితర విషయాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఈ విషయాలపై సరైన అవగాహన లేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు.

ఏం చేయాలంటే..

ఆస్తి కొనుగోలు సమయంలో హక్కుదారు, విక్రయించే వ్యక్తికి ఏమైనా బకాయిలు ఉన్నాయా అనే విషయాలను నిర్ధారించుకోవాలి. మీభూమి వెబ్‌సైట్ ద్వారా యాజమాన్య హక్కు పత్రం అడంగల్ తనిఖీ చేయాలి. తద్వారా ఆస్తి అమ్మకందారుని పేరిట ఉందా? లేదా అనేవి తెలుసుకోవచ్చు. దస్తావేజుల ప్రతులు, ఈసీ ద్వారా ఆస్తిపై హక్కు ఎవరిది? ఎలా సంక్రమించిందన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆస్తిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ద్వారా పొందిన వ్యక్తి అమ్మకం చేస్తున్నప్పుడు హక్కులున్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. పురపాలక సంఘం, పంచాయతీల్లో ఇళ్ల స్థలాలు, అసెస్‌మెంట్ రిజిస్టర్లో నమోదు ముఖ్యం. ఈ వివరాలు మదింపు రిజిస్టర్లో ఆస్తికి సంబంధించిన హక్కులను పరిశీలించుకోవాలి. కొనుగోలు చేసే ఆస్తిపై వివాదాలు, ఇతరులకు హక్కులు లేవనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకున్నాకే ముందడుగు వేయాలి. క్రయ దస్తావేజు రాసుకునే సమయానికి సదరు ఆస్తికి సంబంధించి ఆస్తి, నీటి పన్నులు, విద్యుత్తు బకాయిలు లేకుండా చూసుకోవాలి.

కొనుగోలు కేంద్రాల వద్ద డబ్బు చెల్లించొద్దు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులకు, మిల్లర్లకు డబ్బు చెల్లించవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. అన్నదాతలు పండించిన పంటను పారదర్శకంగా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ఆ కేంద్రాల వద్ద డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి నాయకులు గ్రామ, మండల స్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు మోసపోకుండా చూడాలని కోరారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే ఆర్డీవో 87126 55890, తన కార్యాలయం (రేపల్లె) 89856 49598 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆఫీస్ చిరునామా : జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032 వద్ద తన రిజిష్టర్డు ఆఫీసును మరియు శాఖా కార్యాలయాన్ని బాపట్ల వద్ద కలిగి, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిష్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీతలు/హామీదార్లు/ దిగువ తెలుపబడినవారు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/ హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదార్లు/తనఖా రుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిపిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) యొక్క నిబంధనలను గమనించవల్సిందిగా రుణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	ఎన్‌పిఎ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / తేది.14.11.2025 నాటికి బకాయి మొత్తం
Loan A/c No.: BPTLTF1812270003 1. **చెక్కా వెంకట శివ నాగేశ్వరరావు,** తండ్రి : గణపతిరావు, డి.నెం.10-17, మెయిన్ రోడ్డు, వేమూరు పోస్ట్ (మండలం), బాపట్ల జిల్లా. 2. **దోవా స్రవంతి,** భర్త: రామ కృష్ణ, డి.నెం.2-143, కెనాల్ రోడ్డు, అంబేద్కర్ నగర్, రిలయన్స్ టవర్ దగ్గర, వేమూరు పోస్ట్ (మండలం), బాపట్ల జిల్లా. 3. **తురుమెళ్ళ మోషే,** తండ్రి : రామస్వామి, డి.నెం.2-77, వేమూరు పోస్ట్ (మండలం), బాపట్ల జిల్లా.	31.12.2020 / రూ. 8,00,000/-	14.11.2025 / రూ.24,25,894/- (అక్షరాల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి షెడ్యూలు వివరములు : దోవా స్రవంతి గారికి చెందిన ఆస్తి : బాపట్ల జిల్లా (పూర్వపు గుంటూరు జిల్లా), కొల్లూరు సబ్ డిస్ట్రిక్ట్, వేమూరు మండలం, వేమూరు గ్రామ పంచాయితీ ఏరియా, వేమూరు గ్రామం, డి.నెం.126/ఎ4 లోని ఎ.2.05 సెంట్లు, దీనిలో ఎ.0.79 సెంట్లు విస్తీర్ణం, దీనిలో 100 చ॥గ॥లు లేదా 83.62 చ॥మీ॥ల విస్తీర్ణంలో సమీప డోర్ నెం.2-143తో గల ఖాళీ ఇంటి స్థలం. **హద్దులు: తూర్పు :** గోరంట్ల పద్మావతి గారి స్థలం - 19 అ॥లు, **దక్షిణం :** రాజులపాటి శ్రీనివాసరావు గారి స్థలం - 45 అ॥లు, **పడమర :** 4 అ॥ల వెడల్పు గల ఉమ్మడి గల్లీ - 19 అ॥లు, **ఉత్తరం :** వంపుగాని మణెమ్మ గారి స్థలం - 45 అ॥లు.,
పైన తెలిపిన హద్దులలోని100 చ॥గ॥లు లేదా 83.62 చ॥మీ॥ల విస్తీర్ణంలో సమీప డోర్ నెం.2-143తో గల ఖాళీ ఇంటి స్థలం. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.1434/2016, కొల్లూరు ఎస్ఆర్ఓ ప్రకారం కలదు)

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి గ్యారంటార్ల (వర్తించినచోట)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా రుణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ రుణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : బాపట్ల అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

చట్టబద్ధతతోనే పిల్లల దత్తత

బాపట్ల, న్యూస్‌టుడే: చట్టబద్ధమైన విధానంలోనే పిల్లలను తల్లిదండ్రులు దత్తత తీసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులను పిల్లలు లేని తల్లిదండ్రులకు కలెక్టర్ సమక్షంలో శుక్రవారం దత్తత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ద్వారా వారి వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పెళ్లి జరిగి రెండేళ్లు అయినా పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. కారా పోర్టల్‌లో వారి తాలూకు స్థితిగతులు, ఆర్థిక స్థోమత, ఆరోగ్య పరిస్థితులు, ఏ వయస్సు కలిగిన పిల్లలు దత్తతకు కావాలో అన్న విషయాలు పొందుపరచాలని పేర్కొన్నారు. పిల్లల దత్తత కోసం పోర్టల్‌లో నమోదు చేసుకున్న బెంగుళూరు, చెన్నైకు చెందిన తల్లిదండ్రులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చినట్లు తెలిపారు. పీడీ రాధామాధవి, బాలల పరిరక్షణ అధికారులు కృష్ణ, పురుషోత్తమరావు, శిశు గృహ మేనేజర్ రోజిలిన్ పాల్గొన్నారు.

భూ యజమానులకు హక్కు

బాపట్ల, న్యూస్‌టుడే: భూ యజమానులకు చట్టబద్ధంగానే భూములపై హక్కు కల్పిస్తున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నిషేధిత భూముల సవరణపై కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితా సవరణపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. బాపట్ల, ఇంకొల్లు, యద్దనపూడి, వేటపాలెం, మార్టూరు, అద్దంకి మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుల దస్త్రాలు వెబ్‌పోర్టల్ ద్వారా పరిశీలించామన్నారు. నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించే ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నామన్నారు. జేసీ భావన, ఉప కలెక్టర్ లవన్న, సర్వే ఏడీ అల్తాఫ్ పాల్గొన్నారు.

మహిళల ఉపాధికి ప్రాధాన్యం

బాపట్ల, న్యూస్‌టుడే: మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత అందిస్తున్నాయని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన డ్వాక్రా మహిళ కరుణకుమారికి ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం కింద జీవనోపాధి నిమిత్తం రూ.13.93 లక్షల విలువ చేసే కియా కారును ఆయన అందజేశారు. డీఆర్డీఏ పీడీ లవన్న, ఏపీఎం సురేష్ పాల్గొన్నారు.

బియ్యం... మాయం!

బస్తాకు సరాసరి 2 కిలోలపైనే తగ్గుదల... స్పందించని అధికార యంత్రాంగం

చీరాల అర్బన్, న్యూస్‌టుడే

చౌకధరల దుకాణాలకు సరఫరా చేసే బియ్యం బస్తాల తూకంలో తగ్గుదల కనిపిస్తోంది. బస్తా గోతాముతో కలిపి 50.650 కిలోలు ఉండాల్సి ఉండగా సరాసరి 2 కిలోల వరకు తక్కువగా ఉంటున్నాయి. ఈ లోపం ఎక్కడ జరుగుతుందో ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. బియ్యం తగ్గడంతో దీన్ని పూడ్చుకునేందుకు డీలర్లు అక్రమాలకు తెరతీస్తున్నారనే వాదన ఉంది.

జిల్లాలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల ప్రాంతాల్లో గోదాములున్నాయి. వీటికి ప్రతినెలా 25 తేదీ లోపు రాష్ట్రస్థాయిలో ఉన్న బఫర్ గోదాముల నుంచి బియ్యం సరఫరా చేస్తారు. ఇక్కడ నుంచి దుకాణాలకు పంపిస్తారు. ఈ సమయంలో తప్పనిసరిగా తూకం వేయాలి. దీనికోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో సక్రమంగా ఇది అమలు కావడంలేదు. రాష్ట్రస్థాయి గోదాముల నుంచి వచ్చిన బస్తాల నుంచి బియ్యం మాయం అవుతున్నాయి. ఫలితంగానే బస్తాలను తూకం వేయకుండానే లారీలకు ఎక్కించి, దుకాణాలకు పంపుతున్నారు. అదేమని అడిగితే మాత్రం తూకం వేస్తున్నారనే తప్ప మిగిలిన సమయాల్లో పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. క్వింటాకు రెండు కిలోలుపైగా తక్కువగా తూకం ఉంటోంది. దీనివల్ల డీలర్లకు 200 బస్తాలు(బస్తా 50 కేజీలు) వస్తే సరాసరిన 200 నుంచి 300 కిలోలుపైనే బియ్యం నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి.

రేషన్ బియ్యం గోతాము బరువు 49.440 కిలోలు

జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 1123 రేషన్ దుకాణాలుండగా 4.77 లక్షల మంది కార్డుదారులున్నారు. వీరికి ప్రతినెలా సుమారు ఏడు వేల మెట్రిక్ టన్నులు(70 వేల క్వింటాళ్ల) బియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది. దీనికోసం ఒక్కొక్క కిలోకి రూ.40లుపైగా వ్యయం చేస్తున్నారు. సివిల్ సప్లయిస్ గోదాముల నుంచి డీలర్లకు సరఫరా చేసే క్వింటాకు సరాసరి రెండు కిలోల వరకు తగ్గడంతో ఇవి 140 టన్నుల వరకు ఉంటాయి. అంటే వీటి విలువ రూ.5.60 లక్షలు. ఇలా ఏడాదికి రూ.67.20 లక్షలు విలువ చేసే బియ్యం దుకాణాలకు చేరకుండానే పక్కదారి పడుతోందని అందరికీ తెలిసిందే. ఉన్నతాధికారులు మాత్రం సివిల్ సప్లయిస్ గోదాముల్లో బియ్యం తూకం వేసి డీలర్లకు ఇవ్వాల్సిందేనని పేర్కొంటున్నారు. చీరాల, రేపల్లె ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఓంకార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా దీనివల్ల డీలర్లకు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు తనిఖీల సమయంలో కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీని నుంచి నివారించేందుకు ప్రతి డీలరు గోదాం నుంచి బస్తాల లెక్కల్లో కాకుండా టైర్ వెయిట్‌లో తీసుకోవాలని సూచించారు. ఇటువంటి లోపాలు జరుగుతున్నాయని గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు

ఎస్పీ ఉమామహేశ్వర్

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. రోడ్డు భద్రతపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా నిర్వహించిన వీసీలో డీపీవో నుంచి ఎస్పీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో నామ్ ఎక్స్‌ప్రెస్‌వే, 16, 167ఏ, 216ఏ, జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్లు గుర్తించామన్నారు. ప్రమాదాలకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించేందుకు, చేపట్టాల్సిన నివారణ చర్యలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. సీసీఎస్ డీఎస్పీ జగదీష్‌నాయక్ పాల్గొన్నారు.

25 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: అటవీశాఖ ఆధ్వర్యంలో సూర్యలంకలో గ్రేట్ గ్రీన్ వాల్ ఏపీ పథకం కింద 25 వేల మొక్కలు నాటుతున్నట్లు అటవీశాఖ డీఎఫ్‌వో బాలకృష్ణయ్య తెలిపారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సూర్యలంకలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

APSRTC

టెండరు ప్రకటన

[illegible] apsrtc.ap.gov.in [illegible] tenders [illegible] APSRTC [illegible]

Ro.P17797(6)/2025-DPTO(BPTL), తేది: 05-12-2025

ధర్మకర్తల మండలి దరఖాస్తు నోటీసు, తేది.06.12.2025

గుంటూరు జిల్లా, తెనాలి పట్టణములోని వైకుంఠపురం నందు వేంచేసియున్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానమునకు శ్రీయుత కమీషనరు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, గొల్లపూడి వారి ఆదేశముల ఆర్.సి.నెం.ఇ-14021(31)/88/2025, తేది.04.12.2025 ప్రకారము ధర్మకర్తల మండలి సభ్యుల నియామకము కొరకు అర్హత కలిగిన ఆసక్తిగల హిందూ మతస్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి, సదరు దరఖాస్తులు డి.17.12.2025 లోపు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయము, వైకుంఠపురం, తెనాలి నందు అందచేయవలసినదిగా కోరటమైనది. మరిన్ని వివరములకు ఫోన్ నెం:94910 00731ను సంప్రదించగలరు.

శ్రీస్వామివారి సేవలో
ఆలయ సహాయ కమీషనరు మరియు
కార్యనిర్వహణాధికారి.

ఇండియన్ బ్యాంక్ Indian Bank ALLAHABAD

అవనిగడ్డ బ్రాంచి
డి.నెం.2/69, 2వ వార్డు, నాగాయలంక రోడ్డు,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా-521121.

స్వాధీనత ప్రకటన

APPENDIX-IV (Rule-8(1)) (స్థిరాస్తి కొరకు)
Security Interest (Enforcement) Rules 2002

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం, ఇండియన్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు సదరు చట్టంలోని సెక్షన్ 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూల్ 8 మరియు 9 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఋణగ్రహీతలు & హామీదారులు: **1. శ్రీ నాయుడు బాబురావు,** తండ్రి: నాయుడు కోటయ్య & **2. శ్రీ నాయుడు వెంకటేశ్వర రావు,** ఋణగ్రహీత & సహ-ఋణగ్రహీత ఇరువురి నివాసం: డి.నెం. 2-132, ఎదురుమొండి గ్రామం, నాగాయలంక మండలం, కృష్ణాజిల్లా మరియు హామీదారులు: **3. శ్రీమతి నాయుడు నాంచారమ్మ,** భర్త: నాయుడు బాబురావు, డి.నెం.2-132, ఎదురుమొండి గ్రామం, నాగాయలంక మండలం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. **4. శ్రీ విశ్వనాథపల్లి వీరరాజు,** తండ్రి: చిన్న లక్ష్మన్న & **5. శ్రీ విశ్వనాథపల్లి శ్రీనివాసరావు,** తండ్రి: చిన్న లక్ష్మన్న, ఇరువురి నెం. 4 & 5 హామీదారులు నివాసం డి.నెం.132, చోడయపాలెం, రేపల్లె మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారు **అవనిగడ్డ బ్రాంచి** నుండి క్రింద చెల్లించవలసిన బకాయి సొమ్ము మొత్తం **డి. 18.09.2025 నాటికి రూ. 1,54,73,541/-** (అక్షరాలా ఒక్క కోటి యాభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే) మరియు నోటీసు అందిన 60 రోజులలోగా తిరిగి చెల్లించవలసినదిగా **డి.18.09.2025**న డిమాండ్ నోటీసును జారీ చేయడమైనది.

ఋణగ్రహీతలు బకాయి సొమ్ము చెల్లించడంలో విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4) తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూల్ 8 మరియు 9 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ దిగువ సంతకందారు దిగువ పేర్కొన్న ఆస్తిని **డి.05-12-2025**న స్వాధీనత తీసుకోవడమైనది ఋణగ్రహీతకు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ఇచ్చి తెలియజేయడమైనది.

సదరు ఆస్తికి సంబంధించి ఏ విధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలైనా **డి.04.12.2025** నాటికి చెల్లించవలసిన బకాయి సొమ్ము మొత్తం **రూ. 1,59,25,862/-** (అక్షరాలా ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు మాత్రమే) మరియు ఇండియన్ బ్యాంక్, **అవనిగడ్డ బ్రాంచి** వారి ఇతర ఛార్జీలు మరియు ఖర్చులకు లోబడి ఉంటాయని ఇందుమూలముగా ముఖ్యముగా ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయడమైనది.

SARFAESI చట్టంలోని సెక్షన్ 13(8)లోని నిబంధనల ప్రకారం తనఖాపెట్టిన సదరు ఆస్తులపై ఋణగ్రహీత విమోచన హక్కులతో రూపొందించిన నిబంధనలపై మేము దృష్టి సారిస్తాము.

స్థిరాస్తి వివరములు

గుంటూరు జిల్లా, రేపల్లె ఎస్.ఆర్.ఓ & మండలం, రేపల్లె గ్రామం, సర్వే నెం. 74 లో ఉన్న 134 చదరపు గజాల నివాస స్థలంలో 538.40 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఇండిపెండెంట్ నివాస భవనం యొక్క ఆస్తి హద్దులు: **తూర్పు:** కొక్కిలగడ్డ నరసింహారావు గారి స్థలం, **దక్షిణం:** గుంజి సుబ్బమ్మ గారి స్థలం, **పడమర:** వేముల వెంకటేశ్వర్లు గారి స్థలం, **ఉత్తరం:** మున్సిపల్ రోడ్డు.

తేది: 05.12.2025
ప్రదేశము: అవనిగడ్డ

అధీకృత అధికారి
ఇండియన్ బ్యాంక్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అప్పికట్ల బ్రాంచి (07211)
అప్పికట్ల, బాపట్ల జిల్లా,
ఆంధ్రప్రదేశ్. సెల్: 9321707211

ఈ వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) నదుపాయము క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఈ-వేలం అమ్మకపు ప్రకటన.

ఈ నోటీసు ద్వారా ప్రత్యేకించి ఋణగ్రహీత(లు) / తనఖాదారు(లు) / హామీదారు(లు) మరియు సాధారణ ప్రజానీకమునకు తెలియజేయునది ఏమనగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, **అప్పికట్ల బ్రాంచి (07211)**, కు తనఖా/ఛార్జ్ చేయబడిన, దిగువ వివరించబడిన స్థిరాస్తులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి స్వాధీనం చేసుకున్నారు. దిగువ స్థిరాస్తులను ఈ-వేలం అమ్మకం **"ఎక్కడ ఏది ఉన్నదో, అది ఎలా ఉన్నదో అలా మరియు అక్కడ ఏది ఉంటే అది"** ప్రాతిపదిన దిగువ పేర్కొనబడిన ఋణగ్రహీతల నుండి రావలసిన దిగువ పేర్కొన్న బకాయిలను, తదుపరి వడ్డీ, ఖర్చులు/ఛార్జీలు మరియు ఇతర ఖర్చులు రాబట్టుకొనేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఈ-వేలం అమ్మకం ద్వారా **డి.07-01-2026**న ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించడమైనది. బిడ్లు సమర్పించుటకు ఆఖరు తేది: ఈ-వేలం ప్రారంభానికి ముందు వరకు.

ఈ వేలం తేది మరియు సమయం : 07-01-2026, మ॥ 12.00 గం. నుండి సా॥ 05.00 గం. వరకు (10 ని॥ల అపరిమిత స్వీయ పొడిగింపులతో)

ఋణగ్రహీత/తనఖాదారులు: 1. మెస్సర్స్ మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్, ప్రొప్రయిటర్: కోయ విష్ణు ప్రసాద్, షాప్ నెం. 1-2, అనురాధ వెయిట్ బ్రిడ్జి ఎదురుగా, జీబీసి రోడ్డు, అప్పికట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-522310. **2. శ్రీ కోయ విష్ణు ప్రసాద్,** తండ్రి: శ్రీనివాసరావు, డి.నెం: 4-88, అప్పికట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-522310. **హామీదారులు: 1. శ్రీ కోయ శ్రీనివాస రావు,** తండ్రి: వెంకటేశ్వర్లు, డి.నెం. 4-88డి, అప్పికట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-522310. **2. శ్రీ కంటేటి అప్పారావు,** తండ్రి: వెంకట సుబ్బారావు, డి.నెం. 1-77, అప్పికట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-522310.

బకాయి మొత్తం: రూ. 28,21,375/- (అక్షరాలా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే) ఒప్పందం చేసుకున్న రేటు ప్రకారం **డి. 30-01-2025** నుండి తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులు. **స్థిరాస్తి వివరములు**

నరసరావుపేట ఆర్.డి, బాపట్ల ఎస్.డి, అప్పికట్ల పంచాయతీ, అప్పికట్ల గ్రామం, ఎస్.నెం. 46/3 మరియు ఎస్.నెం. 47/1 లో గల ఖాళీ స్థలంలో విస్తీర్ణం 853 చ.గ.లలో 829 చ.గ.లకు **హద్దులు: తూర్పు:** పంచాయతీ రోడ్డు - 99 లింకులు, **దక్షిణం:** ఎస్.నెం.47/1 లో భూమి మరియు విక్రేతకు చెందిన భూమి - 181 లింకులు, **పడమర:** డి.నెం. 47/2 లో భూమి - 35 లింకులు, **ఉత్తరం:** ఆవంట శేఖర రావు గారి స్థలం - 74 లింకులు.

రిజర్వు ధర (రూ.) : రూ. 11,90,000/-, ధరావత్తు ధర (రూ.) : రూ. 1,19,000/-, బిడ్ పెంపుదల మొత్తం : రూ. 11,900/-

వేలం అమ్మకం యొక్క వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం **https://baanknet.com** మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్: **https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx** నందు చూడగలరు. అధీకృత అధికారి/చీఫ్ మేనేజర్‌కి తెలిసిన సమాచారము ప్రకారం స్థిరాస్తిపై ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్ లేదు, ఆసక్తి గల బిడ్డర్లు ఆస్తి పరిశీలన కోసం పైన పేర్కొన్న తేదీ నందు మొబైల్ నెం.9492426420 & 9321707211, మెయిల్ ఐడి: ubin0807214@unionbankofindia.bank లలో సంప్రదించవచ్చు.

తేది: 05.12.2025
ప్రదేశము: అప్పికట్ల

అధీకృత అధికారి
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అన్నంలో పురుగులు.. కూర బాగోదు.. ఎలా తినేది?

ప్రత్యేకాధికారి ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన

అనంతరాజుకు విషయం తెలుపుతున్న తల్లిదండ్రులు

జె.పంగులూరు, న్యూస్‌టుడే: అన్నంలో పురుగులు వస్తున్నాయని, కూర అసలు బాగుండటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండల ప్రత్యేకాధికారి ఎం.అనంత రాజు ముందు వాపోయారు. మండలంలోని పంగులూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో లోపం చేసుకుంది. విద్యార్థిని భువన చంద్ర తల్లి అంజలి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నిర్వాహకులను తమ కుమార్తె అన్నం బాగుండటం లేదని చెప్పగా దిక్కున్న చోట చెప్పుకోమని గట్టిగా అరిచినట్లు ఆమె వాపోయారు. గత నెలలో ఈ అన్నం తినడంతో తమ బిడ్డ కడుపు నొప్పితో ఆసుపత్రి పాలైందని, తమ బిడ్డ ఆరోగ్యం ఏం కావాలని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు ఇదే విషయమై ఆరోపణలు చేశారు. దీంతో ప్రత్యేకాధికారి నిర్వాహకుడిని పిలిచి వివరణ కోరారు. ఇదిలో టీచర్లు కొంతలో సోషల్, హిందీ పాఠ్యాంశాలు ఇబ్బందిగా ఉన్నాయని విద్యార్థులు సభ ముందు వెల్లడించారు. ఆ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు అర్థం కావడం లేదని, ఎన్సీఎల్ ప్యానల్ పెట్టి కాలం సరిపెడుతున్నారని కీర్తిపాటి ఆకాష్, అఖిల్ సంతోష్ అనంతరాజుకు ఫిర్యాదు చేయగా పద్ధతి మార్చుకోవాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, చదువులో పురోగతి గురించి ప్రధానోపాధ్యాయుడు సోమేపల్లి శ్రీనివాసరావు వివరించారు. ఎంపీడీవో కె.స్వరూపరాణి, నాగబోయిన రంగారావు, రావూరి రమేష్, గుర్రం ఆదిశేషు, డాక్టర్ బత్తుల వీరనారాయణ, రాయని రామారావు, రావి శ్రీనివాసరావు, బాస్కర మూర్తి పాల్గొన్నారు.

స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన వద్దు

బాపట్ల న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని డీఎంహెచ్‌వో విజయమ్మ అన్నారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ ఈ వ్యాధి ఇంతకుముందే ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం, తలనొప్పి ఈ వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు. చిక్కర్‌మైట్ (చిన్న పురుగు) కుట్టిన మనుషులకు వ్యాధి వస్తుందని వివరించారు. పురుగు కాటు వేసిన ప్రాంతంలో నల్లటి పుండులా ఏర్పడుతుందన్నారు. జ్వరం వచ్చిన మొదటి దశలోనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుందన్నారు. వ్యాధిని గుర్తించటానికి అవసరమైన పరీక్షలు చేయటానికి పరికరాలు, చికిత్సకు ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

యువకుడి మృతిపై బంధువుల రాస్తారోకో

జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు

చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారకులను వెంటనే శిక్షించాలని కోరుతూ మృతుని బంధువులు రాస్తారోకో చేశారు. దీంతో నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచి ప్రయాణికులు నరకయాతన పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన కూచిపూడి ప్రేమ్ సుధీర్ (30) గత నెల 14న చెరుకుపల్లి బైక్‌పై వెళ్తున్నారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం మాజీ సర్పంచి శ్రీనివాసరావు కారులో తెనాలి వెళ్తున్నాడు. చెరుకుపల్లి ఊరి చివరకు వచ్చాక కారు ఎదురుగా వస్తున్న సుధీర్ బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాసరావు కారును అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. స్థానికులు యువకుడిని చికిత్స నిమిత్తం గుంటూరుకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 4న అతడు మృతి చెందాడు. వైద్య ఖర్చులు రూ.30 లక్షల వరకు ఖర్చైందని, మృతికి కారకుడైన శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి శిక్షించాలని కోరుతూ శుక్రవారం మృతుని బంధువులు ఐలాండ్ సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సీఐ మల్లికార్జునరావు చుట్టుపక్కల స్టేషన్లకు చెందిన ఎస్సైలు వచ్చి మృతుడి బంధువులతో మాట్లాడి నిందితుడిని అరెస్ట్ చేస్తామని, పరిహారం ఇప్పిస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. దీంతో జాతీయ రహదారిపై యథావిధిగా రాకపోకలు సాగాయి. ఘటనపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

మాట్లాడుతున్న నాగార్జున

బాపట్ల టౌన్: తుపాన్లకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైకాపా జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 13న వైకాపా ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి ప్రజలు చేసిన కోటి సంతకాల ప్రతులను అందజేస్తామన్నారు. ఆరోజు పట్టణంలో డీఎం పల్లెనుంచి చీలు రోడ్డు కూడలి వరకు నిర్వహించే ర్యాలీలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్రీడాస్ఫూర్తి అవసరం

అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీలు ప్రారంభం

పోటీలకు రిబ్బను కట్ చేస్తున్న సీఐ సుబ్బరాజు

శింగరకొండ(అద్దంకి), న్యూస్‌టుడే: విద్యార్థులకు క్రీడాస్ఫూర్తి అవసరమని, అప్పుడే జీవితంలో రాణిస్తారని సీఐ ఎ.సుబ్బరాజు అన్నారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని డిగ్రీ, పీజీ విద్యార్థుల అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వీటిని ప్రారంభించిన సీఐ మాట్లాడారు. పోటీలకు కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ముండ్లమూరు వేద ఫార్మసీ, కనిగిరి ప్రభుత్వ డిగ్రీ, కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, ఒంగోలు ఆంధ్రకేసరి ప్రభుత్వ డిగ్రీ, చీరాల శ్రీ గౌతమీ డిగ్రీ, నెల్లూరు జిల్లా ఉలవపాడు జీవీఎస్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. శనివారం సాయంత్రానికి పోటీలు ముగించి విజేతలకు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రధానాచార్యులు డాక్టర్ వి.మోహనరావు, పీడీ సుశీలమ్మ తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో ఁకి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 135, రిటైల్ ధర - 162, చికెన్ విత్‌స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -130 రిటైల్ ధర 157 చికెన్ విత్ స్కిన్ - 228, చికెన్ స్కిన్‌లెస్ - 259.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 143, 152, 163 చికెన్ విత్ స్కిన్ - 274 చికెన్ స్కిన్‌లెస్ - 284.

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజీ స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్‌ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి: కలెక్టర్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్, తహసీల్దార్, ఎంపీడీవో

వి.కొప్పెరపాడు(బల్లికురవ, అద్దంకి), న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంయుక్తంగా విద్యావ్యవస్థను మెరుగుపరచాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. మండలంలోని వి.కొప్పెరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల పీటీఎం సమావేశానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు అత్యుత్తమ శ్రేణి లక్షణాలుండాలని, మంచి పౌరులుగా తయారు కావాలని కోరారు. మట్టి, రాయిని మంచి తయారు చేయాలనుకున్న రీతిలో మారతాయని.. అలాగే విద్యార్థి ప్రవర్తన ఉపాధ్యాయులు, పునాదులు పటిష్ఠంగా ఉంటే విద్యార్థి భవిష్యత్తు మరింత బలంగా ఉంటుందన్నారు. పశ్చిమ కర్ణాటకలో ఉదయించిన ప్రాంతం ఎక్కువగా ఉంటుందని, అక్కడి పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటారని, మంచి మేధావులుగా తయారవుతున్నారన్నారు. తానూ ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా విపులీకరించారు. పదోతరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక సామగ్రి అందించారు. ప్రాంగణానికి రూ.1.25 లక్షలతో చేపట్టిన పైకప్పు దాత/విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటస్వామి దంపతుల్ని కలెక్టర్ సత్కరించారు.

రెండు సమస్యలు పరిష్కరిస్తా

వి.కొప్పెరపాడులో నెలకొన్న మురుగునీటి సమస్య, విద్యార్థులకు భోజనశాల, 45 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని, వాటికి సరైన ఇన్వర్టర్ లేదంటూ స్థానికంగా నెలకొన్న సమస్యలను విలేకరుల సంఘ నేత దమ్ము అంజయ్య కలెక్టర్‌కు వివరించారు. మురుగునీరు, భోజనశాల సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని, కంప్యూటర్ ఇన్వర్టర్ విషయంపై ఆలోచించి నిర్ణయం చెబుతానన్నారు. తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీవో కుసుమకుమారి, గ్రామస్థులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం వడ్డిస్తున్నారా?

ప్రతి రోజూ ఇలాగే నాణ్యమైన భోజనం వడ్డిస్తున్నారా.. పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారా.. అంటూ కలెక్టర్ వినోద్‌కుమార్ విద్యార్థులను అడిగారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్, తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీవో కుసుమకుమారి మధ్యాహ్న భోజనం చేశారు. అంతకుముందు గ్రామస్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నేటి యుగంలో విద్యార్థుల నడవడిక, స్నేహం ఎలాంటి వారితో చేస్తున్నారో పరిశీలించాలని తల్లిదండ్రులకు సూచించారు. టాపర్లుగా ఎదిగిన వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని గుర్తుచేశారు. బడిలో ఆడుగు పెట్టిన నాటి నుంచి చిన్నారుల్లో ఈ పాఠశాల మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. వందకు 99 మార్కులు వచ్చినందుకు కర్ణాటక రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాను. బయాలజీ ఆధికారం చదివే వాడినని, అందుకే సివిల్స్‌లో 53వ ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. ఈసందర్భంగా విద్యాలయం క్రమశిక్షణకు పెట్టింది పేరని, చిన్నారులపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని స్కూలు మేనేజ్‌మెంటు కమిటీ పూర్వపు అధ్యక్షుడు అంజిబాబు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తరగతులు ఉంటాయని, బాలికలకు టైలరింగ్ శిక్షణ ఉంటుందని చెప్పారు. 45 కంప్యూటర్లను నామ్ రహదారి గుత్తేదారు సమకూర్చారని వివరించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్‌క్యాష్) ✆ 87907 41166.

FINANCIAL SERVICES

నూతన ఇండస్ట్రీ ఏర్పాటుకు కావలసిన Term Loans Working Capital పాత GST Returns పై OD, CC, E.P.C Loans Distributers Expotersకి Loans ఇప్పించబడును. ✆ 94944 02285.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూపు, GNT, వృద్ధులకు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట, బేబి కేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 9154085588, 9154935588.

REAL ESTATE

GENERAL

అమరావతి సీఆర్డీఏ & బ్యాంకింగ్ ఆఫీసులకి, క్వాంటమ్ కంప్యూటర్స్‌కి 8km దగ్గర గ॥ 10500/-, హైవే 60 లక్షలు ఎకరం 80 లక్షలు 90523 45356.

LAND FOR SALE

GENERAL

1000 Sq.Yds CRDA allotted Villa plot for sale in Penumaka & KrishnayaPalem. Less than 1 km from the West Bypass road. Contact: 8179767425 for details. Serious parties only.

గుంటూరు- నరసరావుపేట రూట్ 26 KM, మేడికొండూరు రెవెన్యూ, తారు రోడ్డుకు ఆనుకొని ఎకరా పొలం అమ్మబడును. రేటు: 50 లక్షలు. 90323 80696.

PLOT FOR SALE

GENERAL

605 Sqyrd (12.5 Cents), 10 Lakhs. 100 Acre Red Sandal Farm Land Venture @ Narasaroapet, Amaravathi. Ph: 9908228185.

Guntur, Kalyani Road 2nd lane (G.T.Road) Bishop Bungalow back side 400 Sq Yards for sale, East Facing Rs.80,000 per sq yard. Contact: 70324 73432.

గుంటూరు, పేరేచర్ల NRI ITకాలేజి ప్రక్కన ORR కి మధ్య APCRDA ప్లాట్లుకలవు. ప్లాట్ కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఫ్రీ. 77290 75959, 99591 27008.

TO LET

COMMERCIAL

GNT, లక్ష్మీపురం 4వ లైనులో డా॥ లక్ష్మణస్వామి హాస్పిటల్ ఎదురుగా; రాయపాటి కన్సల్టెన్సీ ప్రక్కన బిల్డింగ్ 10 గదులు (5+5) -2సైడ్స్ పోర్షన్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్‌కు అద్దెకు. ✆ 9849285744 & 7331136733.

JOBS

Wanted Civil Engineer. Exp. in 3 Yrs. Work at Chirala. Qly: Diploma/ B.Tech/ M.Tech. Cont: Assetpri Constructions. Ph: 7416488208.

Wanted Qualified Primary Teachers, Helpers & Receptionist. English fluency is must. Montessori EM School, GNT. 8121400100.

Wanted Office asst. (male) Qua: Any Degree with Computer knowledge. Maxmuller Publication Guntur. 9494161313.

శ్రీ మౌర్య క్యాటరర్స్ నందు పనిచేయుటకు అనుభవం గల సూపర్‌వైజర్స్ (M/F) కావలెను. ✆ 90009 97781.

గుంటూరు సిటీలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు హౌస్ కీపింగ్ స్టాఫ్, రూమ్‌బాయ్స్ కావలెను. 81858 26270, 83097 92186.

రాఘవ ఆటో ఫైనాన్సియర్స్ గుంటూరు, మంగళగిరి నందు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. వయస్సు: 21-35 శాలరీ: 15K-16K, TA, ఇన్సెంటివ్స్. అర్హత: ఇంటర్ ఆపైన. టూవీలర్ తప్పనిసరి. అనుభవమున్న వారికి ప్రాధాన్యత. 91547 46824, 91540 67714.

తెనాలిలోని ప్రముఖ సంస్థకు Tallyలో అకౌంట్స్ చేయగలిగిన అకౌంటెంట్స్ (M/F) కావలెను. కొత్తవారికి కూడా అవకాశం. ✆ 98483 42241.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K. ✆ 8977639662, 8977639663.

చీరాల పట్టణంలో నూతనంగా ప్రారంభంకానున్న వజ్రపూర్ణ ఆర్గానిక్ స్టోర్ నందు పనిచేయుటకు మహిళలు కావలెను. ఆసక్తిగల వారు ✆ 98668 99390.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్, క్లాస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయి ఉండాలి. సంప్ర. ఫోన్ నెంబర్: ✆ 89784 80429.

అజయ్ టెక్స్‌టైల్స్, కొత్తపేట గుంటూరు. పనిచేయుటకు హెల్పర్స్ (యువకులు) కావలెను. అ॥ 10th/ ఇంటర్ పా/ఫె. జీతం: 10K 85558 93938.

గుంటూరు ఆయుర్వేదిక్ హాస్పటల్లో పనిచేయుటకు స్త్రీలు, పురుషులు కావలెను. 10th పాస్, జీతం: 15000 వరకు + బోనస్ ✆ 94408 70099.

గుంటూరు, హోల్‌సేల్ షాపులో పనిచేయుటకు మేల్ హెల్పర్స్ కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. అర్హత: 10th. 92464 81466.

పద్మప్రియ ఆటోఫైనాన్స్ నందు పనిచేయుటకు అనుభవం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ స్టాఫ్ కావలెను. 7లైను, గుంటూరువారి తోట, సాయికృష్ణ లాడ్జి ప్రక్కన, గుంటూరు. ✆ 93944 46449.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- | 3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/- | 3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

బాపట్ల
• బాపట్ల • రేపల్లె • వేమూరు

రేపల్లె లేబర్ అధికారి బాధ్యతల స్వీకరణ

పోగర్తి మహేష్

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె కార్మికశాఖ అధికారిగా పోగర్తి మహేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహించిన ప్రభాకరరావు మంగళగిరి వెళ్లారు. కార్మికులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని మహేష్ తెలిపారు.

సీఆర్‌పీల సమస్యలు పరిష్కరించాలి

చుండూరు, న్యూస్‌టుడే: అరకొర జీతాలతో సతమతమౌతున్న సీఆర్‌పీల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ చుండూరు మండలంలోని సీఆర్‌పీలు ఎంఈవో సుధీర్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

నగరం, గుడవల్లి (చెరుకుపల్లి (గ్రామీణ), భట్టిప్రోలు: న్యూస్‌టుడే: ఉల్లిపాలెం, కనగాల, పెదపులివర్రు విద్యుత్తు సబ్ స్టేషన్ల పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు నగరం, చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాల ఏఈలు నాగుల్ మీరా, పోతురాజు, రాఘవేంద్రరావు శుక్రవారం తెలిపారు. నగరం మండలం ధూళిపూడి, కొలగానివారిపాలెం, పమిడిముక్కల, అద్దంకివారిపాలెం, యేలేటిపాలెం, బెల్లంవారిపాలెం, చింతావారిపాలెం, పెద్దవరం, తోటపల్లి, జిల్లేపల్లి, బోరమంచివారిపాలెం, న్యూ అంబేడ్కర్ నగర్ ప్రాంతాల్లో, చెరుకుపల్లి మండలం కనగాల, ఆళ్లవారిపాలెం, కూచిపాలెం, భట్టిప్రోలు మండలం పెదపులివర్రు, వెల్లటూరు, తూర్పుపాలెం, కన్నెగంటివారిపాలెం గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

బాపట్ల: 80085 73141, రేపల్లె: 80085 73136, వేమూరు: 91107 83738

? చుండూరు నుంచి అంగలకుదురు వెళ్లే రహదారి దుండిపాలెం నుంచి అధ్వానంగా మారింది. **- స్థానికుడు, యడ్లపల్లి**

✓ రహదారి బాగుచేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. **-అరుణ, డీఈ ఆర్‌అండ్‌బీ శాఖ**

—న్యూస్‌టుడే, చుండూరు

మురుగు తొలగింపు

స్పందనకు వందనం

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : భట్టిప్రోలు జెండా చెట్టువద్ద మురుగు రహదారిపైకి వస్తున్న విషయంపై ఈనెల 4వ తేదీన ఈనాడులో మేమున్నాం.. మీకు తోడుగా శీర్షికన ప్రచురితమైన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. ఆ ప్రాంతంలో మురుగు పూడిక తీసి శుభ్రం చేయించారు.

నిరుపేద విద్యార్థులు.. అథ్లెటిక్స్‌లో విజేతలు

మరుప్రోలువారిపాలెం (బాపట్ల టౌన్) న్యూస్‌టుడే: వారంతా నిరుపేద విద్యార్థులు. మారుమూల ప్రాంతంలో సర్కారు పాఠశాలలో చదువుకుంటూ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు. మరుప్రోలువారిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు బడిలో క్రీడా ప్రాంగణం, సౌకర్యాలు లేకున్నా వ్యాయామోపాధ్యాయులు నాగ మారుతి సహకారంతో క్రీడల్లో ప్రతిభ చూపిస్తున్నారు.

వివిధ పోటీల్లో సత్తా : లీలా ప్రసన్న, 10వ తరగతి

2025లో ఏఎన్‌యూలో జరిగిన స్కూల్ గేమ్స్ హర్డిల్స్ 400 మీటర్ల పోటీల్లో రెండో స్థానం. ఇదే క్రీడలో వినుకొండ ఎయిమ్ స్కూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 3వ స్థానం. 2024లో గుంటూరులో జరిగిన జిల్లా స్థాయిలో లాంగ్ జంప్‌లో 2వ స్థానం. కడవకుదురులో జరిగిన నిర్జామ్ పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచింది.

పరుగు పందెంలో రాణిస్తూ.. - బ్రహ్మశ్రీ, 8వ తరగతి

ఇటీవల ఏలూరులో జరిగిన పాఠశాల గేమ్స్‌లో 3వేల మీ. పరుగు పందెంలో గోల్డ్‌మెడల్, 4వేల మీ.లో బ్రాంజ్ పతకం కైవసం చేసుకుంది. 2024లో స్కూల్ గేమ్స్ విభాగంలో శ్రీకాకుళంలో జరిగిన 3వేల మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానం. దీనిలో ప్రతిభ కనబరిచిన నేపథ్యంలో లక్నోలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇంకొల్లులో జరిగిన సౌత్‌జోన్ జిల్లా స్థాయి క్రీడల్లో మూడు అంశాల ఈవెంట్లలో (60, 600మీ. పరుగు, లాంగ్‌జంప్) మొదటిస్థానం సాధించింది.

జాతీయ స్థాయిలో ప్రతిభ - గాయత్రీదేవి, 7వ తరగతి

2024లో బాపట్లలో జరిగిన స్కూల్ గేమ్స్ 3 వేల మీటర్ల పరుగు పందెంలో 2వ స్థానం. కర్నూలులో జరిగిన 400 ఆర్‌లో మొదటిస్థానం. 2025లో కడవకుదురులో జరిగిన జిల్లా స్థాయి జూనియర్ నేషనల్స్‌లో మూడు ఈవెంట్స్ విభాగంలో ప్రథమస్థానం. సౌత్ జోన్ జిల్లాస్థాయిలో జరిగిన మూడు విభాగాల ఈవెంట్‌లో (60, 600 మీ.పరుగు,లాంగ్‌జంప్) మొదటిస్థానం సాధించింది.

అన్నింటిలో ప్రథమస్థానం - వెంకటేశ్వర్‌రెడ్డి, 10వ తరగతి

2024లో స్కూల్ గేమ్స్‌లో 400 మీ.రిలే పరుగు పందెంలో ప్రథమస్థానం కైవసం. 2024లో సౌత్ జోన్ గేమ్స్ జిల్లా స్థాయిలో 600 మీ.పరుగు పందెంలో మొదటిస్థానం. 2025లో జూనియర్ నేషనల్స్‌లో కడవకుదురులో జరిగిన లాంగ్ జంప్ పోటీల్లో మొదటిస్థానం. 2025లో ఖాజీపాలెంలో జరిగిన సౌత్‌జోన్ జిల్లాస్థాయి హర్డిల్స్ పోటీల్లో మొదటిస్థానంలో నిలిచాడు.

భగవద్గీత పోటీల్లో బంగారు పతకం

సచ్చిదానంద స్వామి నుంచి బంగారు పతకాన్ని అందుకుంటున్న సైదేశ్వరి

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : గీతా జయంతి పురస్కరించుకొని మైసూర్‌లోని దత్తాశ్రమంలో నిర్వహించిన భగవద్గీత పోటీల్లో భట్టిప్రోలు చెందిన కూరాళ్ల నాగసైదేశ్వరి బంగారు పతకం సాధించారు. ఈ మేరకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి నుంచి పతకాన్ని అందుకొన్నారు. భగవద్గీతలో 700 శ్లోకాలను అక్షర దోషం లేకుండా పఠనం చేసినందుకు అవార్డు వరించింది. ఆర్యవైశ్య సంఘం మహిళలు తూనుగుంట్ల లక్ష్మీపార్వతి, ఛాముండేశ్వరి, బూర్లె అరుణకుమారి, పులికొండ దేవసేన ఆండాలు, టి.నాగసుధారాణి తదితరులు అభినందనలు తెలిపారు.

కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె వ్యవసాయశాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌కు శుక్రవారం ధాన్యం కొనుగోలులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం, రైతు సంఘ నేతలు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ రైతు పేరుతో ఈ-క్రాప్ బుకింగ్ ఉందన్న సాకుతో కౌలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదన్నారు. కొన్నిచోట్ల ఈ ఊరు లోడ్ పూర్తయిందని చెప్పి మిగిలిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. దీంతో రూ.వెయ్యి, రూ. 1100కు ధాన్యం విక్రయించి రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మణిలాల్, నాగరాజు, మనోజ్, సత్యనారాయణ, అగస్టీన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

డబ్బు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి

చెరుకుపల్లి న్యూస్‌టుడే : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం సెల్ నెం. 87126 55890 లేదా రేపల్లె మంత్రి అనగాని సత్యప్రసాద్ కార్యాలయం సెల్ నెం. 89856 49598కి ఫిర్యాదు చేయాలని మండల వ్యవసాయాధికారి ఎండీ ఫారుక్ సూచించారు.

యూటీఎఫ్ కార్యవర్గం ఎన్నిక

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే : పిట్టలవానిపాలెం మండల యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఉయ్యూరి శ్రీనివాసరావు, రాఖీబుద్ధిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చందోలు యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి అధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. మండల కోశాధికారి అష్రఫ్ అలీ, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.

నూతన వస్త్రాలు పంపిణీ

వేమూరు: విశ్రాంత ఉపాధ్యాయుడు ఐజక్ జన్మదిన వేడుకను బూతుమల్లిలోని మోర్టాన్ అండ్ రిచ్ స్కూల్‌లో ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేశారు.

కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

మరుప్రోలువారిపాలెం (బాపట్ల టౌన్) న్యూస్‌టుడే : బాపట్ల ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో మరుప్రోలువారిపాలెంలో 5వ రోజు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం శుక్రవారం కొనసాగింది. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సహకారంతో గ్రామంలో గృహాల సర్వే నిర్వహించారు. దీని వల్ల ప్రజలకు అందే ప్రయోజనాన్ని వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్ అధికారి కె.పూర్ణచంద్రరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అపరాల సాగులో విత్తన శుద్ధి ముఖ్యం

విత్తన శుద్ధిని వివరిస్తున్న ఏడీఏ లక్ష్మి

రాజోలు (చెరుకుపల్లి (గ్రామీణ), : అపరాలు సాగు చేసే రైతులు విత్తడానికి ముందు విత్తన శుద్ధి తప్పక చేయాలని రేపల్లె ఏడీఏ ఎ.లక్ష్మి రైతులకు సూచించారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వరి సాగు అనంతరం పొలాలను దుక్కి చేసి మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర సాగుకు అనువుగా తయారు చేశారు. గూడవల్లి, రాజోలు ప్రాంతంలో శుక్రవారం మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు విత్తన శుద్ధిపై క్షేత్ర పర్యటనలో అవగాహన కల్పించారు. రైజోబియం కల్చర్‌ను విత్తనానికి పట్టించి విత్తుకోవడం ద్వారా తొలి దశలో ఆశించే చీడపీడలు, తెగుళ్లను నివారించవచ్చన్నారు. ఏవో ఫరూక్, ఏఈవోలు రామకృష్ణ ప్రేమ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.

వేదాలు జీవనాదాలు

దత్తాత్రేయ స్వామికి పూజలు చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ లవన్న

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: వేదాలు భారత సంస్కృతి జీవనాదాలని డిప్యూటీ కలెక్టర్ లవన్న అన్నారు. శంకర వేద విద్యాలయ 109వ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొని దత్తాత్రేయ స్వామికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. లవన్నను విద్యాలయ ప్రతినిధులు సత్కరించారు. ఆయన మాట్లాడుతూ వేద విద్యాభివృద్ధికి వందేళ్లకు పైగా శంకర వేద విద్యాలయం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. శంకర విద్యాలయ ఉపాధ్యక్షుడు బాబూనాగేంద్ర, కార్యదర్శి చలపతిరావు, సంయుక్త కార్యదర్శి భుజగేంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.

వేమూరు: సభా వేదిక ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆనందబాబు

సూరేపల్లిలో క్రీడా పోటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు

విద్యార్థికి కార్డు అందజేస్తున్న ఆర్డీవో గ్లోరియా

విద్యార్థుల భవిష్యత్తుకే మెగా పీటీఎం కార్యక్రమం

వేమూరు, అమృతలూరు, రేపల్లె అర్బన్, కావూరు (చెరుకుపల్లి గ్రామీణ), నగరం, భట్టిప్రోలు, బాపట్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించేందుకే మెగా పీటీఎం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం మెగా పేరెంట్స్..టీచర్స్ సమావేశాన్ని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించారు. వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల అమృతలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు ఉత్తమ బాటలు వేయాలని కోరారు. అనంతరం వేమూరులో విశ్రాంత ఉపాధ్యాయుడు జొన్నలగడ్డ లీలా వినోదరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు విజయబాబు సహకారంతో కళాశాలలో నిర్మించిన సభా వేదికను, పాఠశాల ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన విద్యార్థుల అభ్యసన ఆవరణను ఆయన ప్రారంభించారు. అమృతలూరులో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. వేమూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ జి.పూర్ణకుమారి, వేమూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ గాయత్రి, ఎంఈవో వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు రామాదేవి పాల్గొన్నారు. రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్డీవో రామలక్ష్మి మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. తెదేపా నాయకుడు అనగాని సత్యప్రసాద్, ఎంఈవో రత్న శ్రీధర్, ప్రిన్సిపల్ కృష్ణకుమారి, ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా పాల్గొన్నారు. నగరం మండలం ఉల్లిపాలెం, మంత్రిపాలెం, చినమట్లపూడి, పెద్దవరం, అద్దంకివారిపాలెం, పెదపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించారు. చెరుకుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ సుభానీ పాల్గొన్నారు. కావూరు ప్రభుత్వ కళాశాలలో సర్పంచి హాజరయ్యారు. భట్టిప్రోలు బి.ఆర్.పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో ఎస్వీ రమణ పాల్గొన్నారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ఆర్డీవో గ్లోరియా మాట్లాడుతూ రూ. రెండు కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనం అతి త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. తహసీల్దారు సలీమా, పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి, ఏఎంవో మోజెస్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆర్డీవో రామలక్ష్మి

స్తంభం కనిపించదు... వెలుతురు రాదు

కర్లపాలెం మండల పరిధిలోని సమ్మెటవారిపాలెం ప్రధాన రోడ్డు వెంబడి విద్యుత్తు స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకుపోయాయి. రాత్రి పూట దీపం వెలిగినా వెలుతురు కనిపించటంలేదు. విద్యుత్తు సిబ్బంది స్తంభానికి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి వెలుతురు వచ్చేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై ఆశాఖ ఏఈ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వెంటనే తొలగిస్తామన్నారు. **- సమ్మెటవారిపాలెం (బాపట్ల టౌన్), న్యూస్‌టుడే**

మొంథా పోయింది.. మురుగు నిలిచింది

రైలుపేట (బాపట్లటౌన్) న్యూస్‌టుడే : పట్టణంలోని శారదాపురి కాలనీలో మొంథా తుపాను మురుగు ఇంకా తొలగలేదు. మురుగు పారుదల లేక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. నీరు పచ్చగా మారి సమీప గృహాల వారికి దుర్వాసన వెదజల్లుతూ దోమలకు ఆవాసంగా మారింది. మురుగు పోయేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ విషయమై శానిటేషన్ అధికారి నజీర్ మాట్లాడుతూ కాలనీలో పర్యటించి మురుగు తొలగించేలా చర్యలు తీసుకుంటామని, ఖాళీ స్థలాల వారికి నోటీసులు అందజేస్తామని తెలిపారు. **-న్యూస్‌టుడే, రైలుపేట (బాపట్ల టౌన్)**

అడ్డుగా మారిన విద్యుత్తు నియంత్రిక

జంపని పదో వార్డు రావులమ్మ గుడి సమీపంలో రహదారి పక్కన ఏడాది క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రిక వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కనీసం ఆ రోడ్డుపై ట్రాక్టర్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పరిస్థితిని పరిశీలించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై విద్యుత్తు శాఖ ఏడీఈ రాజశేఖర్‌బాబును వివరణ కోరగా పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. **-న్యూస్‌టుడే, జంపని (వేమూరు)**

ప్రయాణికులు వేచి ఉండేదెలా?

పిట్టువారిపాలెంలో దాతల సహకారంతో నిర్మించిన బస్‌షెల్టరు నిరుపయోగంగా మారింది. బస్‌షెల్టరు ముందు మురుగు కాలువపై వేసిన పలకలు ధ్వసం కావటంతో ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణికులు ఎండలోనే నిలబడుతున్నారు. బస్‌షెల్టరులోకి వెళ్లేందుకు సరైన సౌకర్యం లేక పోవడంతో దాతలు సమకూర్చిన ప్రయాణికుల విశ్రాంతి భవనానికి దారి సరిగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పిట్టువారిపాలెం (పిట్టలవానిపాలెం)**

కారు ఢీకొని ఎస్సైకు గాయాలు

బాపట్ల, న్యూస్‌టుడే: సూర్యలంక చప్టా సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో వచ్చిన ఓ వ్యక్తి ఆపకుండా అతి వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. కారును ఆపేందుకు ప్రయత్నించిన బాపట్ల గ్రామీణ ఎస్సై శ్రీనివాసరావును ఢీకొట్టి పరారయ్యాడు. కాలికి గాయాలైన ఎస్సైను తొలుత ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

సిమ్‌కార్డుల మోసం.. 8 మంది అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: సెల్ దుకాణాలకు వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి ఆధార్, వేలిముద్రలతో సిమ్ కార్డుల మోసానికి పాల్పడుతున్న 8 మంది నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరహా మోసానికి సంబంధించి నెల రోజుల క్రితం ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన 5మంది, బాపట్ల జిల్లా చెరుకుపల్లి వాసులైన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరంతా వినియోగదారులను మోసగించి వారి పేర్లతో సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసి అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలకు అందజేస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ శాఖ సంచార్‌సాథీ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేరుమీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో పరిశీలించి జాగ్రత్త పడాలన్నారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో సిమ్ కార్డు నిందితులపై నిఘా చర్యలు కొనసాగిస్తున్నామని, మరింత మంది మోసగాళ్లను పట్టుకుంటామని సైబర్ క్రైం సీఐ పేర్కొన్నారు.

లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు

మాట్లాడుతున్న డీఐఈవో జీకే జుబేర్

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో విద్యాభ్యాసం చేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, వీరికి అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి జీకే జుబేర్ అన్నారు. పిట్టలవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రామకృష్ణంరాజు, ఎంపీడీవో శేఖర్, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే తప్పించుకోలేరు

కొత్తపేట(వేటపాలెం), న్యూస్‌టుడే: మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని శక్తి బృందం సభ్యులు పేర్కొన్నారు. కొత్తపేట జడ్పీ పాఠశాలలో శుక్రవారం శక్తి యాప్ వినియోగం, శక్తి హెల్ప్‌లైన్ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, పిల్లలకు పోలీసులు అందించే సాయంపై వివరించారు. మంచి, చెడు స్పర్శలపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం గురించి విశదీకరించారు. శక్తి బృందం కానిస్టేబుళ్లు హరిబాబు, ధనలక్ష్మి, సునీత, ఈగల్ టీం సభ్యులు దుర్గారావు, సురేష్, ఉపాధ్యాయులు ఉన్నారు.

కర్పూర ఆరాధన మహోత్సవం

వేటపాలెం, న్యూస్‌టుడే: హరిహరపుత్ర అయ్యప్పస్వామి 47వ కర్పూర ఆరాధన మహోత్సవాన్ని శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వాహనాలు తప్పుకోవాలంటే ఇబ్బందే

మండలంలోని కోమలి ప్రధాన రహదారి నుంచి పొలాల్లోకి వెళ్లే సీసీ రహదారిపైకి ముళ్లపొదలు అల్లుకోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పొలాల్లో పంటను ఇంటికి తీసుకువచ్చే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు తప్పుకోవాలంటే ముళ్లపొదలు అడ్డంకిగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ముళ్లపొదలను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశీలించి వెంటనే తొలగిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం**

అశ్రునివాళి

గ్రంధి శ్రీనివాసరావు
మరణం: 26-11-2025

మా శ్రేయోభిలాషి, శ్రీలక్ష్మి మురళీమోహన్ రైస్ & ఫ్లోర్ మిల్ (చెరుకుపల్లి) మే॥పా॥ గ్రంధి వెంకటసుబ్బారావు గారి కుమారుడు చి॥ గ్రంధి శ్రీనివాసరావు అకాల మరణానికి చింతిస్తూ.. వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం..

చెరుకుపల్లి మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్, చెరుకుపల్లి, రేపల్లె నియోజకవర్గం

NOTICE

TENDER IS INVITED FOR RUNNING OF SI GROCERY & STATIONERY SHOP AT AIR FORCE STATION SURYALANKA BAPATLA DIST-AP 522101

1. Tender is invited for running grocery & stationery shop at air force station suryalanka (total population 250 approx.) for a period of one year for the date of agreement.
(a) Tender form amount rs: 50/-
(b) Rebate amount in Rs: To be quoted by applicant
(c) Rent & allied charges to be boren by the vendor as per the commercial rate decided by mes air force station suryalanka from time to time (approximate Rs: 1500/- licence fee + electric charge as per market rate on total unit consumption).
2. Last date of receipt of tender - 15 Dec 25
3. Tender application in sealed cover to be deposited in tender box kept near main guard room of air force station suryalanka.
4. Rate of grocery & stationery items will be decided in consultation with station authorities & will not be more than maximun retail prices.
5. Application form for tendering is availble at si office air force station suryalanka.

Contact for Queries: 9959168408 / 8639613012

హత్యాయత్నం కేసులో నిందితులకు జైలు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: హత్యాయత్నం చేసిన కేసులో ఏడుగురు నిందితులకు ఆరు నెలల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల శుక్రవారం తీర్పు చెప్పారు. పాతకక్షల నేపథ్యంలో 2018 జూన్ 10న రేపల్లె చిన్న మసీదు సెంటర్లో రేపల్లె మండలం కనగాలవారిపాలేనికి చెందిన చిప్పల బాబూరావుపై అదే గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి మాణిక్యరావు, విజయ నాగేశ్వరరావు, నరసింహారావు, కన్నా రాజశేఖర్, నాంచారయ్య, విశ్వనాథపల్లి మాధవి, కన్నా వెంకటేశ్వరమ్మ దాడి చేశారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కరుణాకర్ కేసు నమోదు చేశారు. ఎస్సైలు లక్ష్మీనారాయణరెడ్డి, అబ్దుల్ రజాక్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఎస్సై అబ్దుల్ రజాక్ ఛార్జిషీటు దాఖలు చేశారు. నిందితులపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. ఏపీపీ అనగాని శ్రీనివాస మూర్తి కేసు వాదించారు. సీఐ మల్లికార్జునరావు సాక్షులకు సరైన తర్ఫీదు ఇచ్చి సకాలంలో కోర్టులో హాజరు పరిచి సాక్ష్యం చెప్పించారు. కోర్టు కానిస్టేబుల్ వీర్లంకయ్య ఏపీపీకి సహకరించారు.

కొల్లూరులో వరుస చోరీలు

కొల్లూరు, న్యూస్‌టుడే: వరుసగా ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించిన ఘటన గురువారం అర్ధరాత్రి స్థానిక గౌడపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కుటుంబ సభ్యులతో సహా వేరొక చోటకు వెళ్లిన జోగి శ్రీనివాసరావు ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి అందులోని రూ.35 వేలు ఖరీదు చేసే బంగారు, వెండి వస్తువులను చోరీ చేశారు. ఆ ఇంటికి సమీపంలోని వీరంకి మల్లేశ్వరి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని సుమారు రూ.25,000 విలువైన బంగారు ఉంగరం, రూ.18,000 నగదు అపహరించారు. తొలుత దొంగలు ఓ ప్రైవేటు వైద్యశాలతో పాటు దాని పక్కనే ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించినా వారికి ఏమీ దొరకలేదు. తదుపరి పక్కనే ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బాధితులు ఫిర్యాదు మేరకు శుక్రవారం చుండూరు సీఐ ఆనందరావు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం క్లూస్ టీమ్‌ను రప్పించారు. ఈ వరుస చోరీలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు.

శ్రద్ధాంజలి

మమ్మల్ని గుండె నిండుగా ప్రేమించి, మా కోసం తపించిన నీవు ఎప్పటికి మా గుండెల్లో కొలువై ఉంటావు. నీ అకాల మరణానికి చింతిస్తూ... బాధాతప్త హృదయాలతో...

గ్రంధి శ్రీనివాసరావు
జననం: 10-10-1995 మరణం: 26-11-2025

తల్లిదండ్రులు
గ్రంధి వెంకట సుబ్బారావు - లక్ష్మి

అక్క-బావ: శనగపల్లి ఈశ్వరి - వెంకట రవిచంద్ర
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు
శ్రీ లక్ష్మి మురళీ మోహన్ రైస్ & ఫ్లోర్ మిల్ పార్టనర్స్ & స్టాఫ్, చెరుకుపల్లి

వైకుంఠ సమారాధన ది. 06-12-2025 శనివారం చెరుకుపల్లిలోని మా స్వగృహము నందు జరుగును.

(c) eenadu

చీరాల

• చీరాల • అద్దంకి • పర్చూరు

జాతీయ లోక్‌అదాలత్ విజయవంతం చేయాలి

పోలీసు అధికారులతో మాట్లాడుతున్న అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి అభిల

అద్దంకి, న్యూస్‌టుడే: ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జూనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.అభిల అన్నారు. అద్దంకి కోర్టు భవన సముదాయంలో పోలీసు అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. ఇరువర్గాలతో మాట్లాడి సామరస్యంగా రాజీ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కారం చాలని సూచించారు. ఏపీపీ ఎస్‌కే మహ్మద్, సీఐ సుబ్బరాజు, ఎస్సైలు అధికారులు, జె.పంగులూరు ఎస్సై వినోద్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

బస్సులు ఎప్పుడు వచ్చేనో?

అభయాంజనేయస్వామి విగ్రహం వద్ద బారులుతీరిన మహిళలు

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే: అందుబాటులో ఆటోలు ఉన్నా మహిళలు ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం శింగరకొండ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గురుకులం వద్ద జరిగిన పీటీఎం సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి తల్లులు పెద్దఎత్తున తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో గమ్యస్థానాలు చేరుకునేందుకు రోడ్డుపైకి వచ్చి, బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఆ మార్గంలో వెళ్లలేం

వి.కొప్పెరపాడు ఎస్సీ కాలనీ సమీపంలో పేడదిబ్బలు, వ్యర్థాలు రహదారి పక్కనే పడేస్తున్నారు. దీనికితోడు మల, మూత్రవిసర్జనలు ఉండటంతో పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వి.కొప్పెరపాడు (బల్లికురవ)

నేడు మంత్రి గొట్టిపాటి పర్యటన

అద్దంకి, బల్లికురవ, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం అద్దంకి మండలం ధర్మవరం, బల్లికురవ మండలం అంబడిపూడి, కొప్పరపాడు గ్రామాల్లో పర్యటిస్తారు. అనంతరం సంతమాగులూరు మండలం కొప్పరంలో పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

9న అద్దంకిలో ఉద్యోగ మేళా

అద్దంకి, న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 9న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు పురపాలక కమిషనర్ డి.రవీంద్ర తెలిపారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో జరిగే మేళా గోడపత్రికను శుక్రవారం పురపాలక కార్యాలయంలో ఆవిష్కరించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి బి.శ్రీనివాస్, మేనేజర్ శ్రీదేవి, ఆర్‌వో అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

కాలువలోకి నీరు పారేలా మట్టి తొలగింపు

అద్దంకి: నామ్ రహదారి వెంబడి కాలువలోకి నీరు పారడం అయ్యేందుకు వీలుగా మట్టిని శుక్రవారం యంత్రంతో తొలగించారు. పురపాలక కార్యాలయం వద్ద గల మినీ యంత్రం సహాయంతో కూరగాయల మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డుకు తూర్పువైపున మట్టిని కుప్పలు చేశారు. ఆ మట్టిని గుంతల్లో చదును చేశారు.

ప్రతి వ్యక్తి రవాణా నిబంధనలు పాటించాలి

శింగరకొండపాలెం (అద్దంకి): ప్రజాభద్రతను దృష్టిలో పెట్టి ప్రతి వ్యక్తి రవాణా నిబంధనలు పాటించాలని అద్దంకి మోటారు వాహనాల తనిఖీ అధికారి రంగారావు అన్నారు. శింగరకొండపాలెంలో కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిబిరానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐదోరోజున జరిగిన రహదారి భద్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్-2 విభాగం అధికారిణి డాక్టర్ ఎన్.షర్మిలారాణి అధ్యక్షత వహించారు. అధ్యాపకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

బర్లీ రైతుల మోముల్లో ఆనందం

పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, న్యూస్‌టుడే: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నల్ల బర్లీ రైతన్నల మోముల్లో ఆనందం తాండవిస్తోంది. ప్రభుత్వం రూ.50 కోట్ల నగదును కర్షకుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం కొంతమేర గడ్డు పరిస్థితులు అధిగమించినట్లైంది. ఈ ఏడాది విస్తారంగా కర్షకులు బర్లీ పొగాకు సాగుకు మొగ్గు చూపడంతో కంపెనీలు కొనుగోళ్లు చేయకుండా తాత్సారం చేయడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించలేదు. దీంతో అప్పుల్లో కూరుకుపోయిన సాగుదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లాల్లో సుమారు 70 వేల ఎకరాల్లో బర్లీ సాగు చేయగా కర్షకుల వద్ద వేలాది టన్నుల సరుకు పేరుకుపోయింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీసుకెళ్లి, కొనుగోలుకు ప్రత్యేక చొరవ చూపారు. నాణ్యమైన పొగాకు రూ.12 వేల ధర కల్పించి కొనుగోలు చేపట్టగా అడుగు సరుకు రూ.6వేలు, మధ్యస్థ పొగాకు రూ.9 వేల ధర కల్పించారు. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా పొగాకును ప్రభుత్వం సేకరించింది. ఇలా విక్రయించిన రైతులు నగదు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా రూ.50 కోట్లు విడుదలై పలువురు రైతుల ఖాతాల్లో కొన్ని రోజులుగా జమ కావడంతో వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు చెక్కులు

కంపెనీలు మోసం చేశాయి: కొల్లా శ్రీనివాసరావు, నల్లబర్లీ రైతు ప్రతినిధి, పర్చూరు మండలం

నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులను కంపెనీలు మోసం చేశాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో అప్పుల్లో కూరుకుపోయారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ చూపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి సాగుదారులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.

నగదు జమలో నిదర్శనం: ఎస్.శ్రీనివాసరావు, రైతు, వింజనంపాడు, యద్దనపూడి మండలం

కంపెనీలన్నీ ముఖం చాటేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన ఉదారత మరువలేనిది. పీకల్లోతు అప్పుల్లో ఉన్న బర్లీ రైతులకు మద్దతు ధర కల్పించి, నిధులను వేగంగా ఖాతాల్లో జమచేయడం ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులకు రైతుల తరపున ధన్యవాదాలు.

స్తంభాన్ని నిలబెట్టారు

ఈనాడు కథనానికి స్పందన

పర్చూరు, న్యూస్‌టుడే: పర్చూరు-ఇంకొల్లు రహదారిలో విద్యుత్తు స్తంభం పక్కకు ఒరిగి ప్రమాదభరితంగా మారి వాహన చోదకులు భయాందోళన చెందుతుండటంపై ఈనెల 4న 'ఈనాడు'లో 'కూలే వరకు స్పందించరా' అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆ శాఖాధికారులు స్పందించారు. శుక్రవారం స్తంభాన్ని, తీగలను సరిచేసి ప్రజలకు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

రహదారుల అభివృద్ధికి రూ.3.10 కోట్లు

నియోజకవర్గ రహదారి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో గ్రామీణ రోడ్లను బలోపేతం చేసి ప్రజలు, రైతులకు సౌకర్యంగా ఉండేలా రెండు కీలక పనులకు అనుమతి లభించింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మొత్తం రెండు రోడ్ల నిర్మాణానికి రూ.3.10కోట్లతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారంచేడు-ఇంకొల్లు రోడ్డులోని కేశవరప్పాడు, జరుబులవారిపాలెం గ్రామాల పరిధిలో సీసీ రోడ్లు, కాల్వల పనుల కోసం రూ.2.20 కోట్లు, యనమదల గ్రామపరిధిలో రూ.90 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించనున్నారు.

- న్యూస్‌టుడే, కారంచేడు, యద్దనపూడి

చిత్తడిగా ఉన్న యనమదలలోని ఆర్అండ్‌బీ రహదారి

చదువుల కోవెలకు.. కొంగొత్త శోభ

పూర్వ విద్యార్థుల చొరవ

న్యూస్‌టుడే, వలపర్ల (మార్టూరు)

పిచ్చిమొక్కలు తొలగించి క్రీడాకారులకు అనువుగా రూపొందించిన మైదానం

చదువుకున్న సరస్వతీ నిలయం అభ్యున్నతికి పూర్వవిద్యార్థులు చూపుతున్న చొరవ.. కొంగొత్త శోభను సంతరించుకోనుంది. మార్టూరు మండలం వలపర్లలో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఎమ్మెస్సెన్ జూనియర్ కళాశాల అభ్యున్నతి, మౌలిక వసతుల కల్పనకు దృష్టి సారించారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో పనులు పూర్తి చేస్తున్నారు. తాము చదువుకున్న కళాశాలలో మౌలిక వసతులు, రక్షణ, క్రీడాప్రాంగణం అభివృద్ధికి సుమారు రూ.4 లక్షలు ఇచ్చేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. దీంతో పీడీ శ్రీనివాస రామారావు పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. విద్యార్థుల కోసం గ్రంథాలయం, డైనింగ్ హాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పీడీ వెల్లడించారు. తొలుత క్రీడాకారుల సౌకర్యార్థం మైదానాన్ని శుభ్రం చేసేందుకు నిధులు వెచ్చించారు. కళాశాల సామగ్రి సంరక్షణకు రూ.లక్షతో ఇనుప కంచె నిర్మించారు. చినుకు పడితే చిత్తడిగా మారుతున్న దారిని రూ.1.50 లక్షలతో నూతనంగా పటిష్ఠ పరిచారు. మరో రూ.లక్షతో ప్రాంగణంలోని సరస్వతీ దేవి విగ్రహం, క్రీడాకారుల విగ్రహాలు ఏర్పాటు చేసేలా దిమ్మెలు నిర్మించి, ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు.

టోల్ ప్లాజా చెంత.. వేగ నిరోధకాల చింత

చినగంజాం టోల్‌ప్లాజా వద్ద ఉన్న వేగ నిరోధకాలు వాహన చోదకులకు ఇబ్బందిగా మారాయి. 216 జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద పడమరగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లే ప్రత్యేక మార్గం రోడ్డుపై సుమారు 30 మీటర్ల దూరంలో రెండింటిని ఏర్పాటు చేశారు. వీటి కారణంగా అక్కడికి వచ్చే వరకు వేగ నిరోధకాలు తెలియడం లేదని ద్విచక్ర వాహన చోదకులు అంటున్నారు. వీటి కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. వీటిని తొలగించి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని ద్విచక్ర వాహన చోదకులు, ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, చినగంజాం

తప్పు చేస్తే తప్పించుకోలేరు

శక్తి యాప్ కరపత్రాలు ప్రదర్శిస్తున్న పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు

కొత్తపేట (వేటపాలెం), న్యూస్‌టుడే: మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడిన వారు ఎప్పటికి తప్పించుకోలేరని శక్తి బృందం సభ్యులు పేర్కొన్నారు. కొత్తపేట జడ్పీ పాఠశాలలో శుక్రవారం శక్తి యాప్ వినియోగం, శక్తి హెల్ప్‌లైన్ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, పిల్లలకు పోలీసులు అందించే సాయంపై వివరించారు. మంచి, చెడు స్పర్శలపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం గురించి విశదీకరించారు. శక్తి బృందం కానిస్టేబుళ్లు హరిబాబు, ధనలక్ష్మి, సునీత, ఈగల్ టీం సభ్యులు దుర్గారావు, సురేష్, ఉపాధ్యాయులు ఉన్నారు.

అమ్మవారి నగలు ఊరేగింపు

కారంచేడు, న్యూస్‌టుడే: స్థానిక శ్రీ వైష్ణవి దుర్గాలయంలో అమ్మవారి జ్యోతుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీమాల దీక్షాపరులు అమ్మవారి నగలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి, భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.

కర్పూర ఆరాధన మహోత్సవం

వేటపాలెం, న్యూస్‌టుడే: హరిహరపుత్ర అయ్యప్పస్వామి 47వ కర్పూర ఆరాధన మహోత్సవాన్ని శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆనుమల్లిపేటలోని స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు, గణపతి హోమం, పడిపూజ చేశారు. ఉదయం స్వామివారి నగలను పురవీధుల్లో ఊరేగించారు. రాత్రికి స్వామివారి ఉత్సవ విగ్రహానికి నగరోత్సవం నిర్వహించారు. స్వాములకు మధ్యాహ్నం సద్ది, రాత్రికి భిక్ష ఏర్పాటు చేశారు.

అట్టహాసంగా.. మెగా పీటీఎం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

విద్యార్థులే దేశభవిష్యత్తు

చీరాల, వేటపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులే దేశభవిష్యత్తని, మీపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొండయ్య మాట్లాడారు. మున్సిపల్ ఛైర్మన్ ఎం.సాంబశివరావు, ఏఎంసీ ఛైర్మన్ కె.జనార్దన్, సజ్జా హేమలత, ప్రిన్సిపల్ ఎస్.స్నేహలత, పర్యవేక్షకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు వేటపాలెం జడ్పీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ✦ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బారుకు 165 అర్జీలు వచ్చాయి. ఎమ్మెల్యే కొండయ్య అర్జీలు స్వీకరించారు. ✦ వేటపాలెం మండలంలోని అన్ని ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలల్లో తల్లిదండ్రులు, దాతలను సాదరంగా ఆహ్వానించారు. విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను అతిథులు తిలకించారు. విద్యార్థుల ప్రగతిని వివరించారు.

అద్దంకి, బల్లికురవ, మేదరమెట్ల, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపట్టిన పీటీఎం కార్యక్రమం శుక్రవారం అన్ని పాఠశాలల్లో అంగరంగ వైభవంగా.. అట్టహాసంగా నిర్వహించారు. అధికారులు పాఠశాలల్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. అద్దంకి ఎంఈవో-2 కేవీ.శ్రీనివాసరావు చక్రాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో కోలాటం, మతాబుల వెలుగుల నడుమ తల్లిదండ్రులను ఆహ్వానించారు. విద్యార్థుల ప్రగతి నివేదికలను వివరించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థినులు రంగవల్లులు దిద్దారు. బల్లికురవ మండలం వి.కొప్పెరపాడు వద్ద పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు నృత్యాలు చేశారు. కొరిశపాడు మండలంలో ఎంఈవోలు లాలం పున్నయ్య, రాఘవరావు పర్యవేక్షించారు. ✦ పర్చూరు, కారంచేడు మండలాల్లో తల్లిదండ్రులు తరగతి గదుల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. మధ్యాహ్నం బిడ్డలతో కలిసి భోజనం చేశారు. డిప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్న, ఎంఈవోలు ఎ.శివకోటేశ్వరరావు, పి.వెంకట్రామయ్య, ఎం.వి.సత్యనారాయణ, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ✦ ఇంకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల ప్రత్యేకాధికారి రమేష్‌బాబు మాట్లాడారు. ఎంఈవోలు శ్రీనివాసరావు, సామ్రాజ్యం, విద్యాకమిటీ ఛైర్మన్ తిమోతి, సాగర్ పాల్గొన్నారు. ✦ చినగంజాంలో జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ ఛైర్మన్ కుర్రి రామసుబ్బారావు ఆధ్వర్యంలో ముగ్గురు విద్యార్థులకు సైకిళ్లను కొని, అందజేశారు. ఎంఈవో-1 బి.అజయ్ బాబు, తహసీల్దార్ జె.ప్రభాకరరావు, ఎంపీడీవో కె.ధనలక్ష్మి పాల్గొన్నారు.

అద్దంకి గురుకుల విద్యాలయం వద్ద తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ..

విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తున్న పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్ రామసుబ్బారావు

ఇంకొల్లులో..

విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

బాలల భవితకు బంగారు బాటలు

మార్టూరు, న్యూస్‌టుడే: గ్రామీణ బాలల ఉజ్వల భవితకు బంగారు బాటలు వేసేలా ప్రభుత్వం విప్లవాత్మక విద్యాబోధన సాగిస్తోందని, విద్యాలయాల మౌలికల వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరు ఎమ్మెస్సెన్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఏలూరి మాట్లాడారు. తొలుత బడిలోని వసతులు, విద్యార్థుల సంఖ్య, బోధన తీరు, దస్త్రాలు, మరుగుదొడ్లు, అసంపూర్తి తరగతి గదులను ఏలూరి పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, వాటికి నిధులు మంజూరుచేసి వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో కలిసి మధ్యాహ్న భోజనంచేశారు. రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు. ఎంఈవో వస్రాం నాయక్, తహసీల్దార్ ప్రశాంతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, హైవే ప్లాజా మేనేజర్ దీప, తెదేపా జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్, నేత పొగడదండ రవికుమార్ ఉన్నారు.

చినగంజాంలో క్యారల్స్ ప్రారంభం

చినగంజాం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగను పురస్కరించుకొని చినగంజాం అంబేడ్కర్‌నగర్‌లో శుక్రవారం వేకువజామున క్యారల్స్ ప్రారంభించినట్లు నిర్వాహకుడు మేషక్‌బాబు తెలిపారు. దావీద్, పద్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సునీల్, సురేంద్ర, మౌనిక, శ్రీనివాసరావులు చిన్నారులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు.

క్రమశిక్షణే విజయసోపానం

సంతమాగులూరు, న్యూస్‌టుడే: క్రమశిక్షణే విద్యార్థులకు విజయసోపానమని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్‌పురుషోత్తమ్ అన్నారు. సంతమాగులూరులో శుక్రవారం జరిగిన పీటీఎం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఈవోలు వి.కోటేశ్వరరావు, దినేష్‌కుమార్, చారులత, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ సత్యానందనం, ప్రధానోపాధ్యాయిని సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

వింజనంపాడు, పోలూరు ,(యద్దనపూడి): యద్దనపూడిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, డీటీ విష్ణుప్రసాద్‌లు పాల్గొన్నారు. పోలూరు ప్రాథమిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడి అభ్యున్నతికి కృషి చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కల్లూరి లక్ష్మీనారాయణను ఉపాధ్యాయులు సన్మానించారు. వింజనంపాడులో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచి సాదినేని రంగారావు, కె.నాగరాజు, ఎస్.సుధీర్‌బాబు, తేళ్ల రమేష్‌చంద్ర, రాయపాటి సీతయ్యలు విద్యార్థులకు మిఠాయిలు పంచారు.

దిగుబడులు గగనం.. ధర పతనం

మొక్కజొన్న రైతుకు దక్కని ఫలితం ✦ క్వింటా కేవలం రూ.1400–రూ.1600

న్యూస్‌టుడే, మార్టూరు, యద్దనపూడి

ఇసుకదర్శి వద్ద కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న విత్తనాలు

మొక్కజొన్న రైతును ధరాఘాతం వెంటాడుతోంది. పంట చేతికందే సమయంలో దిగుబడులే కాక ధర పతనమవడంతో పెట్టుబడులూ దక్కవని సాగుదారులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సుమారు 6372 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.

గత రబీలో పండించిన పంటకు డిమాండ్ రావడంతో ప్రభుత్వం క్వింటా రూ.2400 చొప్పున కొనుగోలు చేసేలా మార్క్‌ఫెడ్‌ని రంగంలోకి దింపింది. కానీ బయట మార్కెట్‌లో రూ.2600-2750 ధర పలికింది. అప్పట్లో ప్రైవేటు వ్యాపారులే ఇంటి వద్దకు వచ్చి పంట ఉత్పత్తులు కొని, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేశారు. ఎకరాకు 35-40 క్వింటాళ్ల దిగుబడులూ వచ్చాయి. రైతులు అదే ఆశతో ఈ ఏడాది ఖరీఫ్ కింద దీన్ని సాగు చేపట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా మారింది. ఎకరాకు రూ.20 వేలు కౌలు చెల్లించి, మరో రూ.30 వేలు పెట్టుబడి, కోతకు వెచ్చించినా దిగుబడులు ఎకరాకు కేవలం 22-25 క్వింటాళ్ల మధ్య రావడంతో నష్టాలు చవిచూడక తప్పడంలేదు. మొంథా తుపాను తాకిడికి కొంతమేర నష్టం పెరిగినట్లు కర్షకులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు మొక్కజొన్న విత్తనాలు క్వింటాకు రూ.1400-1600 ధర ఇవ్వడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి.

కొనుగోలు కేంద్రాలు లేక

మొక్కజొన్న సాగును మూడెకరాల్లో చేపట్టాను. ఎకరాకు కౌలుతో కలుపుకొని రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. దిగుబడి 22-25 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర రూ.2400 కల్పించినా కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక బయట వ్యాపారులు క్వింటా రూ.1400- రూ.1600 మాత్రమే అడుగుతున్నారు.

- ఉప్పలపాటి సీతారామరాజు, రాజుగారిపాలెం, రైతు

దివ్యాంగుల్లో నైపుణ్యాలు గుర్తించండి

మేదరమెట్ల, న్యూస్‌టుడే: దివ్యాంగ విద్యార్థుల్లో నైపుణ్యాలు గుర్తించడం భవిత కేంద్రం బాధ్యతని ఎంఈవో రాఘవరావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొరిశపాడు మండలం మేదరమెట్ల భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. గ్రామానికి చెందిన కన్నెబోయిన శ్రీనివాసరావు, అనురాధ దంపతులు విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. భవిత కేంద్రం ఉపాధ్యాయుడు పి.వెంకటకొండయ్య, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సురేష్, రవిశేఖర్, సంధ్యారాణి, ఫిజియోథెరపిస్ట్ ఇందిరాప్రియదర్శిని, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వంతెనల దగ్గర రహదారుల ఎత్తు పెంచరూ..

కొణికి ఊరవాగు దగ్గర రోడ్డుపై వరద నీరు

ప్రధాన వాగులపై వంతెనల నిర్మాణం పూర్తయినప్పటికి అవి ఎక్కి దిగే చోట వర్షాలు కురిసినప్పుడు వాగుల నీరు రహదారులపై ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పాత చెన్నై మార్గంలో ఉద్ధృతంగా ప్రవహించే ఆలేరు, ఊర వాగులపై ఇప్పటికే వంతెనలు నిర్మించారు. నిర్మాణం జరుగకముందు నీటి ప్రవాహం విశాలంగా దిగువకు వెళ్లేది. నిర్మించాక వంతెనలకు ఏర్పాటు చేసిన ఖానాల ద్వారా మాత్రమే నీరు మొత్తం ప్రవహించాల్సి వస్తోంది. దీంతో వారధులకు 500 మీటర్ల మేర రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. ఈ నీటి ఉద్ధృతికి రోడ్లు కోతకు గురికావడంతో పాటు సమీప పంట పొలాలు నీట మునిగి దెబ్బతింటున్నాయి. కొణికి సమీపంలో ఊరవాగు ఉత్తరం వైపు 600 మీటర్లు, ఇంకొల్లు-దగ్గుబాడు మధ్య ఆలేరు వాగుకు దక్షిణం వైపు 500మీటర్ల మేర రహదారులపై నీరు చేరుతుంది. అక్టోబరు నెలాఖరులో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. ఈక్రమంలో నూతనంగా నిర్మించిన వంతెనలకు ఇరువైపులా ఎత్తుపెంచి, రహదారులు నిర్మించాల్సి ఉంది. ఆర్అండ్‌బీ అధికారులు రోడ్డులను పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఇంకొల్లు

ప్రజలు శాంతియుత మార్గంలో పయనించాలి

అనంతవరం, సూరవరపుపల్లె, ఇసుకదర్శి (మార్టూరు), న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత ప్రజలు దైవచింతనతో మెలిగి, శాంతియుత మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఆలయాలకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు విడుదల చేయడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇసుకదర్శి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏలూరిని స్వామి వార్ల శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారానికి చొరవ చూపుతామని ఏలూరి వెల్లడించారు.

సస్యరక్షణ చర్యలు తీసుకోండి

గోవాడ(అద్దంకి), న్యూస్‌టుడే: పంటల సాగు సమయంలో మిత్ర, శత్రు పురుగుల నిష్పత్తిని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ అన్నారు. మండలంలోని గోవాడలో శుక్రవారం జరిగిన పొలం పిలుస్తోంది లో ఆయన రైతులతో మాట్లాడారు. గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీలక్ష్మి, వ్యవసాయ విస్తరణాధికారి రేణుక, గ్రామపెద్దలు పుట్టా సాంబశివరావు, నరిశెట్టి రమేష్‌బాబు, మాకినేని ఏడుకొండలు, నరిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

కీర్తన కోలుకుంటోంది!

- నాడు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం
- 'ఈనాడు' చొరవతో గతంలో పలువురి సాయం
- మంత్రి లోకేశ్ స్పందనతో రూ.9 లక్షల తోడ్పాటు

కోలుకున్న కీర్తనరెడ్డి

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: బైరెడ్డిపల్లె మండలంలోని చిన్నపురానికి చెందిన ఓబు లిరెడ్డి, ప్రియాంక దంప తుల కుమార్తె కీర్తనరెడ్డి. పదో తరగతి పరీక్షలు, చదువుల హడావుడిలో ఉండగా.. ఏడాదిన్నర కిందట కీర్తనరెడ్డి తీవ్రమైన నొప్పితో ఇంట్లోనే కుప్పకూ లిపోయింది. వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యా యని చెప్పారు. బాలిక కోసం తల్లిదండ్రులు రూ. లక్షల్లో అప్పు చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు రూ. 12 లక్షలకు పైగా అవుతుం దని వైద్యులు చెప్పడంతో వారు దాతల కోసం ఎదురు చూశారు. ఈ ఏడాది జన వరి 16న 'అమ్మా చదువు కోవాలని ఉంది' శీర్షికతో 'ఈనాడు'లో కథనం ప్రచు రించగా దాతలు రూ.4 లక్షలు సాయం అందించారు.

కన్నపేగు దాతగా..

కిడ్నీ అవసరం కావడంతో తల్లి ప్రియాంక దానం చేసేందుకు ముందుకు వచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అక్టోబరు 10న శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. అప్పులు ఎక్కువ కావడం, తర్వాత వైద్య ఖర్చులతో కుటుంబం సతమతమవుతోందని ఐటీడీపీ కార్యకర్త శరత్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి కుటుంబం, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు.

రాజకీయాలకు అతీతంగా..

బాలిక తండ్రి వైకాపా కార్యకర్త, మంత్రి లోకేశ్ ఐవీఆర్ పట్టించుకో కుండా వారిని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కీర్తనరెడ్డి పేరున రూ.7.5 లక్షలు, తల్లి ప్రియాంక పేరుతో రూ.1.5 లక్షల చొప్పున చెక్కులు పంపించడంతో వారు కోలుకున్నారు. బాలిక సైతం ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమను ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, ఈనాడుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.

పట్టు చీరలకు బూజుపట్టి

ఈ చీరలను చూడండి.. అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు ఉంది కదూ.. కానీ కాదు.. దిత్వా తుపాను నేతన్నలకు మిగిల్చిన నష్టం ఇది. వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీలో కనిపించిన చిత్రమిది. కార్మికులు కాటన్ చీరకు కలర్ ప్రింట్ వేసి.. గంజిపెట్టి.. ఆరబెట్టి.. నీళ్లతోపిండి అనంతరం దానికి మట్టి పూర్తిగా ఆరిన తర్వాత యజమానులకు అందజేస్తారు. దిత్వా తుపాను కారణంగా పది రోజులుగా ఎండ లేక పోవడంతో గదిలోనే ఉంచేశారు. సుమారు 350 చీరలు బూజు పట్టడంతో ఇలా ఆరబెట్టారు. మగ్గం గుంతల్లోనూ నీరు చేరడంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. - ఈనాడు, తిరుపతి

ఈనాడు చిత్తూరు

కండల ధీరుడు..

దేవార్జున్

వయసు 25.. బరువు 80.. స్నేహితులు కలిసినా.. బంధువులు చూసినా.. ఒకటే మాట.. ఏంట్రా అంతున్నావ్.. అంటూ ఎగతాళి చేసే వారు. దీంతో ఆ యువకుడు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. రోజూ పరుగు తీయడం.. వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటిస్తూ అందరూ ముక్కున వేలేసుకునేలా చేశాడు. పొట్టతో కనిపించిన వాడే కండల వీరుడిగా మారి ప్రతిభను దక్కించుకుంటున్నాడు పలమనేరుకు చెందిన దేవార్జున్. న్యూస్‌టుడే, పలమనేరు

ఇన్‌స్టా, యూట్యూబ్ చూసి..

దేవార్జున్ బెంగళూరులోని ఎంబీఏ ఆన్‌లైన్ కోర్సు చేస్తున్నాడు. తండ్రి కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. సోదరుడు వరుణ్ వ్యాపారం చేస్తున్నారు. తల్లి రేవతి కుమారుల బాగోగులు చూసుకుంటున్నారు. బరువు తగ్గాలని నిర్ణయించుకున్న అర్జున్ ఇన్‌స్టా, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ వ్యాయామాలు చేశాడు. శరీరాకృతిలో చాలా మార్పులు రావడంతో శరీర సౌష్టవ పోటీలకు వెళ్లి పతకాలు సాధిస్తున్నాడు.

అన్ని చోట్లా అభినందనలు..

ఇటీవల జీసీ ఎన్ గోవా-2025 పోటీల్లో మెన్స్ ఫిట్‌నెస్‌లో ప్రథమ స్థానం సాధించి స్వర్ణం గెలిచాడు. కేవలం పోటీలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు పాల్గొని, ప్రథమ బహుమతి సాధించినట్లు అర్జున్ చెబుతున్నాడు. తర్వాత వివిధ వేదికలపై జరిగిన పోటీల్లో మెన్స్ బాడీ బిల్డ్, ఫిజిక్‌లో నాల్గవ స్థానాలు సాధించాడు. హోటల్ భోజనం, చక్కెర, నూనె పదార్థాలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు.

ఫలితాలు విడుదల

తిరుపతి(ఎస్వీయూ): ఎస్వీయూ పరిధిలో దూరవిద్యలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, నాలుగు సెమిస్టర్లు, ఎంఏ, హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్‌రైట్స్, ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్, బీఎల్ఐఎస్సీ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

రాయితీ వేరుసెనగ విత్తు వెనక్కి

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: రాయితీ వేరుసెనగ విత్తన కాయలను వెనక్కి పంపారు. రబీ సాగు రైతులకు జిల్లాలోని నింద్ర, నగరి, విజయపురం మండలాలకు ప్రభుత్వం 2,070 క్వింటాళ్ల వేరుసెనగ విత్తు కేటాయించి సరఫరాను ఏపీ విత్తన సంస్థ ద్వారా చేపట్టింది. ఒక లోడు కాయలు నగరి మండలానికి సరఫరా చేసింది. విత్తన నాణ్యత పరిశీలించిన వ్యవసాయశాఖ అధికారులు అవి నాసిరకం కావడంతో తక్షణమే వెనక్కి పంపేశారు. రబీ సీజన్ మొదలై రెండు నెలలైనా రాయితీ వేరుసెనగ విత్తు అందజేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు. ఏపీ విత్తన సంస్థ ముందస్తు ప్రణాళిక కొరవడటమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీలైనంత త్వరగా నాణ్యమైన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని విత్తన సంస్థ అధికారులను ఆదేశించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ శుక్రవారం తెలిపారు. రెండ్రోజుల్లో రైతులకు నాణ్యమైన విత్తు పంపిణీకి చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.

ఆక్రమణలో ఏపీఐఐసీ భూములు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ | **పరిష్కారం కాని సర్వే వివాదం**

- మొత్తం ఎకరాలు: 4,585
- పరిశ్రమలకు కేటాయించినవి: సుమారు 2000 ఎకరాలు
- ఎక్కడెక్కడ: నాయుడుపేట మండలం మేనకూరు, కొనేటిరాజుపాళెం, పాలెపాళెం, ద్వారకాపురం, పెళ్లకూరు మండలం పాలచ్చూరు, ఓజిలి మండలం అత్తివరం రెవెన్యూ పరిధి.

వివాదాస్పదంగా ఉన్న ఏపీఐఐసీ భూముల్లో గుడిసెలు

మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూములపై ఏపీఐఐసీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. 2005లో సుమారు 4500 ఎకరాల భూములను సేకరించి మూడు పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేశారు. గతంలో మేనకూరు కేంద్రంగా సబ్‌జోనల్ కార్యాలయం ఉండేది. దీన్ని తెలంగాణకు తరలించి తర్వాత జెడ్ఎం, ఇతర అధికారులు స్థానికంగా లేకపోవడంతో భూములను పట్టించుకొనే వారు కరవయ్యారు. - న్యూస్‌టుడే, నాయుడుపేట

కేటాయింపులు ఇలా.. (ఎకరాల్లో)

పారిశ్రామికవాడ	భూములు
అత్తివరం	406
నాయుడుపేట ఐ.పి.	1,630
ఎంపీ సెజ్	2,549

రిజిస్ట్రేషను చేసి విక్రయించి..

కొందరు నాయకులు, ఆక్రమణదారులు భూములు, రోడ్లను కబ్జాచేయడం, చెట్లను నరుకుతున్నారు. మేనకూరు పారిశ్రామిక వాడలో నాలుగెకరాలు ఆక్రమణకు గురైంది. ఇందులో కొంత భూమిని నాయకులు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారు. మిగిలిన భూముల్లో పూరిపాకలు వేసి.. ఇతర కట్టడాలు నిర్మించారు.

సర్వే చేసినా..

ఏడాది కిందట ఏపీఐఐసీ అధికారులు తమ పరిధిలోని భూములను సర్వే చేసి హద్దులు చూపాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు ఇరుశాఖల సర్వేసిబ్బంది రీసర్వే చేసినా రెవెన్యూ అధికారులు నివేదికను ఏపీఐఐసీకి అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీనిపై ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్‌తో ప్రస్తావించగా సర్వే నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు.

పక్క సర్వే నంబర్ వేసి..

■ సెజ్ భూముల వద్ద రహదారి పక్కనే ఐక్యనియోగుంటకు సంబంధించి ప్రభుత్వ పోరంబోకు భూములు కలిపి 3.50 ఎకరాలు ఉంది. దీనికి ఆనుకొని ఒక ఎకరం ఏపీఐఐసీ భూమి ఉంది. ఏడాది కిందట ఈ భూములను కొందరు ఆక్రమించి పక్కనే ఎస్సీ కాలనీ సర్వే నంబరు వేసుకుని చేసి అధ్వర్తులుగా పొరుగు ప్రాంతాల వారికి విక్రయించారు.
■ కొనేటిరాజుపాళెం అరుంధతీయవాడ సమీపంలో సర్వే నంబరు 57లో గ్రామ నత్తం, ఏపీఐఐసీ భూములు కలిసి ఉన్నాయి. ఇందులో కొంత విస్తీర్ణంలో షెడ్లు నిర్మించి కార్మికులకు అద్దెకు ఇచ్చారు. వీటికి సమీపంలోని ఏపీఐఐసీ భూముల పక్కనే ఉన్న మరో రెండు ఎకరాలు గ్రామనత్తం పేరుతో కొందరు రిజిస్ట్రేషన్లు చేయగా.. స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
■ కొనేటిరాజుపాళెంలో తెలుగుగంగ పక్కన ఉన్న భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయి.
■ ద్వారకాపురం సమీపంలో కొన్ని భూములను నాయకులు ఆక్రమించి కౌలుకు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయి.

పాఠశాలల్లో మెగా పండగ

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం 3.0 కార్యక్రమం పండగలా సాగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి భోజనాలు చేశారు. సమస్యలపై చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల పురోగతిని వివరించారు. తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాల మెగా తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.. పక్కన ఎమ్మెల్యే జగన్మోహన్, ఈ చిత్రంలో చూడొచ్చు. - న్యూస్‌టుడే, చిత్తూరు విద్య

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, న్యూస్‌టుడే

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 51,082 మంది దర్శించుకున్నారు. రూ.3.86 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

ఒకే మండలం.. మూడు రాష్ట్రాలు

తమిళనాడు సరిహద్దు

వి.కోట, న్యూస్‌టుడే: సాధారణంగా ఒక మండలానికి ఏదైన ఒక రాష్ట్ర సరిహద్దు ఉండటం సాధారణం. అయితే చిత్తూరు జిల్లా వి.కోట మండలం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటోంది. ఈ మండల కేంద్రానికి కేవలం ఒక కి.మీ దూరంలోనే కర్ణాటక ఉంది. 15 కి.మీ దూరంలో తమిళనాడు ఉంది. దేశంలో ఒకే మండలానికి ఇలా రెండు వేరువేరు రాష్ట్రాల సరిహద్దులు ఉండటం అరుదు. ఈ ప్రాంతంలో నివసించే వారికి తెలుగుతోపాటు కన్నడ, తమిళ భాషలు కూడా తెలుసు. పలమనేరు నుంచి కుప్పానికి వెళ్లే జాతీయ రహదారి -42 ఉంది. ఆంధ్రా నుంచి బయలుదేరితే కర్ణాటక.. తరువాత ఏపీ.. తమిళనాడు.. మరోసారి కర్ణాటక ఇలా సరిహద్దులు దోబూచులాడుతూ మనల్ని గమ్మత్తు చేస్తుంటాయి. నివసించే చాలామంది ఇల్లు ఆంధ్రాలో పొలాలు కర్ణాటకలో, మరికొందరి ఇల్లు కర్ణాటకలో.. పొలాలు ఆంధ్రాలో ఉన్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు కర్ణాటక, తమిళనాడు, ఏపీ అనే తారతమ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంలా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు.

ఎట్టకేలకు లెక్క తేలింది!

- జగనన్న కాలనీల్లో ఖాళీ స్థలాల గుర్తింపు
- కొత్త వారికి సర్దుబాటు చేసే యోచనలో

గతంలో పేదలకు మంజూరైన గృహ నిర్మాణాలను వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం ఒకవైపు లబ్ధిదారులకు సాయం చేస్తూనే.. మరోవైపు నూతన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో పడింది. 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గతంలో ఏర్పాటు చేసిన కాలనీల్లో ఎన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయో రెవెన్యూ యంత్రాంగం ద్వారా గుర్తించింది. - ఈనాడు, చిత్తూరు

గతంలో ప్రభుత్వానికే టోకరా వేసి

వైకాపా హయాంలో జగనన్న కాలనీలకు హడావుడిగా భూమి ఎంపిక చేశారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ప్రైవేటు భూములు కొన్నారు. ఎకరా రూ.15 లక్షలు ఉంటే రూ.25 లక్షల వరకు అంచనాలు పెంచారు. వైకాపా నేతలు ఒత్తిడితోనే అప్పట్లో రెవెన్యూ యంత్రాంగం ఇలా వ్యవహరించింది. అదనంగా వచ్చిన రూ.10 లక్షల్లో.. రూ.6 లక్షలు- రూ.8 లక్షల వరకు పార్టీ నాయకులే తీసుకున్నారు. మిగతా మొత్తం భూ యజమానికి ఇచ్చి ప్రభుత్వానికే టోకరా వేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనే దాదాపు రూ.15 కోట్లు - రూ.20 కోట్ల నిధులు పక్కదారి పట్టాయనే విమర్శలున్నాయి.

అనుప్పల్లెలోని కాలనీలో ఖాళీగా ఉన్న స్థలం

చదును చేయకుండా ఇవ్వడంతో

డోపిడీలో మరో అంకానికి వైకాపా నేతలు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట ఉపాధిహామీ నిధులతో ఆ ప్రాంతాన్ని చదును చేయాలని ఆదేశించారు. నాలుగైదు రోజులు పనిచేసి రూ.5 లక్షలు- రూ.10 లక్షల వరకు నొక్కేశారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేకపోవడం, సరైన దారి లేనందున లబ్ధిదారులు అక్కడకు వెళ్లేందుకు సుముఖత చూపలేదు. ఫలితంగానే చిత్తూరు జిల్లాలో 7,939, తిరుపతిలో 7,832 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.

నివాసయోగ్యంగా మారిస్తేనే

పలమనేరు, గంగాధరనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల్లో ఇచ్చిన ప్లాట్లు కొండలు, గుట్టల్లో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటికైనా వాటిని నివాసయోగ్యంగా మార్చాలి. నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలి. నీరు, విద్యుత్తు సదుపాయం కల్పించాలి. అప్పుడే స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకొస్తారు.

పట్టణాల్లో ఒకటిన్నర.. గ్రామాల్లో 3 సెంట్లు..

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్లాట్లను అర్హత ఉన్న పేదలకు పంపిణీ చేయాలని కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి అనుగుణంగా పట్టణాల్లో ఒకటిన్నర సెంటు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని తహసీల్దార్లను కలెక్టర్లు ఇప్పటికే ఆదేశించారు. ఒకవేళ ప్రస్తుతమున్న స్థలాలు అనువుగా లేకుంటే భూములు కొనాలని ఆలోచన చేస్తున్నారు. తొలుత కుప్పం నియోజకవర్గంలో ఈ తంతు చేపట్టనున్నారు.

చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు: 7,939, పట్టాల కోసం వచ్చిన అర్జీలు: 1,739, తిరస్కరించినవి: 1,401, పరిశీలనలో ఉన్నవి: 338

ఈ సైకిల్ తొక్కేద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

- తొలివిడతగా కుప్పంలో కార్యాచరణ
- సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

రోజూ సైకిల్ తొక్కితే ఎన్నో లాభాలు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది. అందుకే ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పర్యావరణ హితానికి ఈ సైకిళ్లను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. పర్యావరణ హితానికి ఈ సైకిళ్లను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది.

- న్యూస్‌టుడే, కుప్పం

ఇవీ ప్రయోజనాలు..

■ మోటారు సైకిల్ వినియోగం తగ్గిస్తే పెట్రోలు ఖర్చు ప్రతినెలా రూ.2 వేల వరకు ఆదా చేయొచ్చు.
■ సైకిల్ తొక్కితే శారీరక దృఢత్వం, ఆరోగ్యం సొంతం అవుతాయి.
■ ఈ-సైకిల్ వినియోగంతో తక్కువ దూరాలు సులభంగా చేరుకోవచ్చు. వాయు, శబ్ద కాలుష్యం నియంత్రణ.
■ ఒక యూనిట్ విద్యుత్తు రీఛార్జితో సుమారు 40 కి.మీ ప్రయాణం.

తొలి విడతలో 5 వేలు..

కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాలతో పాటు పురపాలిక పరిధిలో మొదటి విడతగా 5 వేల సైకిళ్లు అందజేయాలని లక్ష్యం నిర్దేశించారు. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా సైకిళ్లు రూపొందించారు.

ఇలా పొందాలి..

■ ఆసక్తి ఉన్నవారు గ్రామ సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ■ ఒక్కో సైకిల్ ధర రూ.23,999. ■ తొలుత రూ.5 వేలు చెల్లించి సైకిల్ పొందొచ్చు. ■ స్థానిక బ్యాంకుల్లో రుణం తీసుకుని మిగిలిన మొత్తం విడతల వారీగా చెల్లించొచ్చు. ■ జనవరిలో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా లబ్ధిదారులకు బ్యాటరీ సైకిళ్లు అందజేస్తారు.

50 రోజుల సంకల్పం

ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలకు ప్రణాళిక

డీవీఈవో రఘుపతి

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఇంటర్ విద్యలో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. సకాలంలో పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎ.రఘుపతి తెలిపారు. ఉత్తీర్ణత శాతం పెంచి జిల్లాను మెరుగైన స్థానంలో నిలిపేందుకు సంకల్ప కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత వివరాలు 'న్యూస్‌టుడే'కు వివరించారు.

గ్రేడ్లుగా విద్యార్థులు.. తరగతుల్లో నిర్వహించే పరీక్షల ఫలితాల ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడులుగా విద్యార్థులను విభజించాం. ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కళాశాలలు ప్రణాళికలు రూపొందించాయి. ప్రతి రోజు ఉత్తీర్ణతపై ఉద్దేశ్యమైన రోజూ సాయంత్రం గంట అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం. కళాశాల పని వేళల్లో సాయంత్రం 4 నుంచి 5 మధ్య పునశ్చరణ జరుగుతోంది. బీ, సీ గ్రేడు విద్యార్థులకు ముఖ్యమైన, అతి ముఖ్యమైన ప్రశ్నల జవాబులు చదివిస్తున్నాం. వారు ఏ మేరకు గుర్తు పెట్టుకున్నారని పరీక్ష నిర్వహించి ఫలితాలు ఆధారంగా పరిశీలిస్తున్నాం.

ఇదీ ప్రణాళిక.. జిల్లాలో 136 జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 29,356 మంది చదువుతున్నారు. మొదటి సంవత్సరంలో 14,741 మంది, ద్వితీయ సంవత్సరంలో 14,615 మంది ఉన్నారు. ప్రీ ఫైనల్ పరీక్షలు డిసెంబరు 15 నుంచి జరగనున్నాయి. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధనకు ఫిబ్రవరి 20 వరకు 50 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం గత నెల 24న ప్రారంభమైంది.

పరీక్షల ఇలా.. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, సాధారణ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి.

48 గంటల్లో ఉపాధి కార్డు

జాబ్‌కార్డు

పుంగనూరు, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 48 గంటల్లోనే నూతన జాబ్‌కార్డు పొందే వెసులుబాటు కల్పించింది. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగినా సకాలంలో కార్డు అందేది కాదు. ప్రస్తుతం లబ్ధిదారులు ఈకేవైసీ చేయడంతో రెండు రోజుల్లోనే కార్డు అందజేస్తున్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి దరఖాస్తు సమర్పిస్తే మండల కార్యాలయం నుంచి తర్వాత రోజే సకాలు అందజేస్తున్నారు. సభ్యుల పేర్ల నమోదు, చిరునామా చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తున్నారు.

సీఎం ప్రత్యేక చొరవతో తిరుపతికి 300 విద్యుత్తు బస్సులు

ఈనాడు డిజిటల్, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రత్యేక చొరవతో తిరుపతికి త్వరలో 300 బస్సులు రానున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు స్వయంగా సీఎం చొరవ చూపి ప్రధానితో చర్చించి బస్సుల ఏర్పాటు చేయించారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆ బస్సులు ఏయే రూట్లలో తిరగాలి? టెండర్లు, ఛార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 2026 కల్లా తిరుపతి-తిరుమలకు పూర్తిస్థాయిలో విద్యుత్తు వాహనాలు మాత్రమే నడిపేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

నేటి నుంచి పది విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు శనివారం నుంచి వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక సర్క్యులర్ అందింది. విధివిధానాలను తెలియజేశారు. ప్రతి పాఠశాలలో పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఇవ్వాలని, నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు బోధన, పరీక్షలు, సమయపాలన నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు రెమిడియల్ తరగతులు తీసుకోనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్లిప్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ ఉపాధ్యాయుడు కూడా సెలవు పెట్టడానికి వీలు లేదని, రెండో శనివారం, ఆదివారాల్లో కూడా పదో తరగతి వారికి తరగతులు నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. విద్యార్థులను ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజించి బోధన అందించనున్నారు.

104 FM Tirupati
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమం	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ 5 - ఉ 7
ఈ-మార్నింగ్స్	ఉ 7 - ఉ 11
నువ్వూనేనూ	ఉ 11 - మ 2
సత్యభామ	మ 2 - సా 5
కాలేజ్ స్టైల్	సా 5 - రా 9
ఈఎఫ్ఎమ్ సరాగాలు	రా 9 - రా 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా 11 - తె 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

ఇండిగో.. అవస్థలు ఇవిగో..

- విమాన సర్వీసుల రద్దు
- సమాధానం చెప్పని సంస్థ సిబ్బంది

రేణిగుంట, న్యూస్‌టుడే: ముందస్తు సమాచారం లేకుండా ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజీసీఏ విధించిన నిబంధనలతో ఉత్పన్నమైన దెబ్బను గుర్తెరగని ఇండిగో సంస్థ సర్వీసులను రద్దు చేస్తోంది. విషయం తెలియక ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకొని దిక్కుతోచక ఉండిపోతున్నారు. విమాన రద్దు

కౌంటర్ వద్ద గుమికూడిన ప్రయాణికులు

సందేశాలను కేవలం రెండు, మూడు గంటల ముందు చేరవేసి చేతులు దులుపుకొంటున్నారు.

విమానాశ్రయంలో పడిగాపులు

పలువురు పలు కారణాల దృష్ట్యా విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎక్కువగా ప్రయాణించేది శ్రీవారి భక్తులే. దీంతో ఎందరో శుక్రవారం విమానాశ్రయంలో ఇబ్బందులుపడ్డారు. సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడం అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానాలు రద్దు కావడం.. లోపల ఉన్న టికెట్లు దొరక్క నరకయాతన పడ్డారు.

9 సర్వీసులు రద్దు..

రేణిగుంట విమానాశ్రయం నుంచి ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు ఇండిగో సర్వీసులు నడుస్తాయి. శుక్రవారం ఇక్కడికి 12 సర్వీసులు రాకపోకలు సాగించాల్సి ఉండగా అందులో 9 రద్దు చేశారు. టికెట్ డబ్బులు తిరిగి వారి ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు.

ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలు అమాంతం పెంచాయి.
■ 'పెర్లికి వెళ్లేందుకు ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాం. శుక్రవారం ఉదయం 11 గంటలకు రేణిగుంట నుంచి వెళ్లాల్సి ఉంది. విమానం రద్దయినట్లు ఉదయం 5.45 గంటలకు మెసేజ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి విచారిస్తే.. ఏం చెప్పకుండా నిమిషాల్లో చెబుతామని సుమారు గంటకు పైగా బయటే ఉంచారు.' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

రెడ్డి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు రెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', రెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (6 డిసెంబరు 2025, శనివారం), రేపు (7 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91547 72006 91543 66099 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

పంటల బీమా.. అన్నదాతకు ధీమా

- పలు పథకాల అమలు - రబీలో అమలుకు సన్నాహాలు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: అన్నదాతకు శుభవార్త. ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని సంఘటనలు వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా(పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత బీమా పథకాలు అమలు చేస్తున్నాయి.. రబీ సీజన్‌కు గాను పంటల వారీగా బీమా పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. తదనుగుణంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన..

జిల్లాలో వరి, వేరుసెనగ పంటలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. పంట దిగుబడులు, పంట కోత ప్రయోగాల ఆధారంగా బీమా పరిహారాన్ని అందజేస్తారు. జిల్లాలో ఈ పథకం అమలు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించారు. వరి పంటకు బీమా ప్రీమియం డిసెంబరు 31వ తేదీ లోగా చెల్లించాలి. వేరుసెనగ పంటకు బీమా ప్రీమియం నగదు డిసెంబరు 15 లోగా చెల్లించాలి.

పంటల వారీగా బీమా పథకాల వివరాలిలా..

బీమా పథకం	పంటలు	ప్రీమియం (హెక్టారుకు)	రైతువాటా (రూ.ల్లో)
పీఎంఎఫ్‌బీవై	వరి	1,05,000	210
పీఎంఎఫ్‌బీవై	వేరుసెనగ	75 వేలు	150
వాతావరణ ఆధారిత	టమాటా	63,500	3,125
వాతావరణ ఆధారిత	మామిడి	87,500	4,375

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం..

ఈ పథకాన్ని జిల్లాలో టమాటా, మామిడి పంటలకు వర్తింపజేశారు. అధిక వర్షాలు, తీవ్ర కరవు తదితర ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద పరిహారాన్ని అందజేస్తారు. బీమా నమోదుకు టమాటా రైతులు డిసెంబరు 15 లోగా, మామిడి రైతులు జనవరి మూడో తేదీలోగా ప్రీమియం చెల్లించాలి. జిల్లాలో ఈ పథకం అమలు బాధ్యతలను అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆయా పథకాల వివరాలు, నమోదుకు ఏవోలు, రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించాలి.

-మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

గేటుపుత్తూరు రైల్వే నడకదారి మూసివేత

- ఇబ్బందుల్లో స్థానికులు

దారి మూసివేయడంతో గేటు ఎక్కి దాటుతున్న విద్యార్థినులు

పుత్తూరు, న్యూస్‌టుడే: పట్టణం మధ్యలో తిరుపతి-చెన్నై రైల్వే మార్గం ఉంది. గేటుపుత్తూరు, తొరూరు, పైడిపల్లి, తాయిమాంబాపురం, పిళ్లారిపట్టు, గట్టు, నేసనూరు, గోపాలకృష్ణాపురం వాసులు పట్టణంలోకి పనుల నిమిత్తం కొన్నేళ్లుగా శ్రీద్రౌపదీ సమేత శ్రీధర్మరాజుల ఆలయం ఎదురుగా ఉన్న రైల్వే మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని దక్షిణ రైల్వే అధికారులు పలుమార్లు సర్వేలు చేసి ఈ దారిని 2022లో పూర్తిగా మూసివేశారు. అప్పట్లో మాజీ మంత్రి రోజా, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వినతులు ఇవ్వడంతో రైల్వే అధికారులు వెనక్కి తగ్గడంతో రాకపోకలు సాగుతున్నాయి. ఇటీవల రైల్వే మార్గం దాటుతుండగా ఓ వృద్ధురాలు మృతి చెందడంతో రైల్వే అధికారులు శుక్రవారం దాన్ని పూర్తిగా మూసివేశారు. దీంతో గేటుపుత్తూరు వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని, తమ అవస్థలు తొలగించాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు రెండ్రోజుల క్రితం తిరుపతి ఎంపీ గురుమూర్తి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని వినతి అందజేశారు.

ఎంపీపీకి వ్యతిరేకంగా చేతులెత్తిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు

గుడిపాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

గుడిపాల, న్యూస్‌టుడే: వైకాపా ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిపై.. సహచర ఎంపీటీసీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. భారీ బందోబస్తు మధ్య శుక్రవారం ఎంపీపీ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు సమక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆర్డీవో కథనం మేరకు. . మండలంలోని మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని రాతపూర్వకంగా తనకు వినతిపత్రాన్ని అందజేశారు. మరో ఇద్దరు స్వయంగా వచ్చి తనను కోరారు. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. వీరిలో సభ్యులు గోళ్ల హరిప్రసాద్, గోపి, శ్రీదేవి, మొగిలిరెడ్డి, విజయలక్ష్మి, బాలమ్మ, లీనారాయ్, జయప్రియ ఎంపీపీకి వ్యతిరేకంగా చేతులెత్తి తమ అభిప్రాయాలు తెలపగా అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే జగన్మోహన్, ఎంపీడీవో శిరీష పాల్గొన్నారు.

నేటి నుంచి సైన్స్ ప్రదర్శనలు

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: 4వ బాలల సైన్స్ ఫెస్టివల్‌ను శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీనివాసనెహ్రూ శుక్రవారం తెలిపారు.

పాఠశాలకు రావడం తల్లిదండ్రుల బాధ్యత: కలెక్టర్

సమావేశానికి వస్తున్న వారికి నమస్కరించి పువ్వులు, చాక్లెట్లు ఇస్తున్న విద్యార్థినులు

బ్యూటీషియన్ కోర్సు గురించి వివరిస్తున్న బాలికలు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: పిల్లల పురోగతి తెలుసుకునేందుకు తల్లిదండ్రులు తరచూ పాఠశాలకు రావడం బాధ్యతగా భావించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ కోరారు. చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశంలో ఆయన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి పాల్గొన్నారు. పేదరికంలేని సమాజ స్థాపన ప్రతిఒక్కరూ చదువుకోవడం ద్వారానే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ కలెక్టర్ అనుమతితో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలెక్టరేట్‌లో మాక్ పీజీఆర్ఎస్ చేపట్టనున్నామన్నారు. చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, డీవైఈవో ఇందిర, ఎంఈవోలు సెల్వరాజ్, మోహన్ పాఠశాల కమిటీ ఛైర్మన్, సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చౌడేపల్లె: చారాల పాఠశాలలో తల్లిదండ్రులకు పాదాభివందనం

జిల్లావ్యాప్తంగా సందడి

మెగా తల్లిదండ్రుల సమావేశాలు జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగాయి. చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాలలను అలంకరించి పండగలా కార్యక్రమాలను నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేశారు. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

అతి ఉత్కృష్ట సేవా పతకం అందజేత

తవణంపల్లె, న్యూస్‌టుడే: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గజేంద్రకు కేంద్ర హోంశాఖ ప్రతిష్ఠాత్మక అతి ఉత్కృష్ట సేవా పతకాన్ని ప్రదానం చేసింది. ఆయన 35 ఏళ్లుగా పోలీసు శాఖలో సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిన సదరు పురస్కారాన్ని చిత్తూరు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ చేతుల మీదుగా గజేంద్ర శుక్రవారం అందుకున్నారు.

పురస్కారం అందుకుంటున్న గజేంద్ర

అన్నప్రసాద కేంద్రంలో వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలి

డయల్ యువర్ తితిదే ఈవోలో భక్తుల వినతి

భక్తులతో మాట్లాడుతున్న ఈవో అనిల్‌కుమార్ సింఘాల్

తిరుమల, న్యూస్‌టుడే: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రానికి వృద్ధులు వెళ్లినపుడు క్యూలైన్‌లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని, వృద్ధులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన సువర్ణ తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను కోరారు. శుక్రవారం అన్నమయ్య భవనంలో డయల్ యువర్ తితిదే ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులు ఫోన్ ద్వారా ఫిర్యాదులను ఆయనకు తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలంగాణకు చెందిన రామ్మోహన్ సూచించారు. ఆలయంలో దర్శన సమయంలో సిబ్బంది, సేవకులు భక్తులను నెట్టేస్తున్నారని చెన్నైకు చెందిన ప్రీతి ఫిర్యాదు చేశారు. అన్నప్రసాదాలు ఇచ్చి క్యూలైన్‌ను ఓపెన్ చేస్తే వృథా అవుతున్నాయని తిరుపతికి చెందిన వారు చెప్పారు. రూ.లక్ష విరాళంగా ఇచ్చిన దాతలకు దర్శనాలు దొరకడం లేదని దిల్లీకి చెందిన శర్మ ఫిర్యాదు చేశారు. గోగర్భం డ్యామ్ వద్ద చెత్త డంప్‌ను శుభ్రం చేయాలని మునిదామోదర్ విన్నవించారు. ఫిర్యాదులు, వినతులన్నింటినీ పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈవో భక్తులకు హామీ ఇచ్చారు. అదనపు ఈవో వెంకయ్యచౌదరి, సీఈ సత్యనారాయణ, సీవీఎస్‌వో మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

అండర్-17 హాకీ పోటీలకు ఎంపిక

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టులో చిత్తూరులోని ఎం. అగ్రహారం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానం సాధించారు. బాలికల జట్టులో దివ్యశ్రీ(9వ తరగతి), బాలుర జట్టులో అరుణ్‌కుమార్(పదో తరగతి).. జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. నెల్లూరులో త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారని పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం తెలిపారు.

దివ్యశ్రీ

అరుణ్‌కుమార్

చిత్తూరు ఏఆర్ ఏఎస్పీగా దేవదాస్

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు ఏఆర్ ఏఎస్పీగా ఎం.దేవదాసును నియమిస్తూ శుక్రవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఏఆర్ ఏఎస్పీగా ఉన్న ఆయన్ను ఇక్కడకు బదిలీ చేశారు.

10న ఏడుగంగల జాతర

- 9న ముక్కంటి ఆలయం తరఫున సారె సమర్పణ

ముత్యాలమ్మ గుడి వీధిలోని ఏడుగంగల ఆలయంలో విశేష అలంకరణలో గంగమ్మ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఏడుగంగల జాతరకు సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా పట్టణంలోని ఏడు ప్రవేశ ద్వారాలకు సంబంధించి ఏడు గంగలను కొలువుదీర్చి జాతర జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చాటింపు జరపనున్నారు. 9న ముక్కంటి ఆలయం తరఫున సారె సమర్పిస్తారు. 10న జాతర, అదే రోజు రాత్రి నిమజ్జన కార్యక్రమం జరపనున్నారు. వర్షం తెరిపివ్వడంతో జాతర సందర్భంగా గంగమ్మలు నిలబడే ప్రాంతాల్లో నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

'కష్టాలొస్తున్నాయంటే శ్రీకాళహస్తీశ్వరుడు అనుగ్రహిస్తాడని అర్థం'



ఉపన్యసిస్తున్న గరికపాటి నరసింహారావు

చిత్తూరు (సంతపేట), న్యూస్‌టుడే: 'కష్టాలొచ్చినప్పుడు మనిషి కుంగిపోరాదు. ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తించాలి. కొద్దిరోజుల తర్వాత బాధలు సమసిపోతాయి. మనిషికి విపరీత కష్టాలొస్తున్నాయంటే అర్థం.. శ్రీకాళహస్తీశ్వరుడి అనుగ్రహం దక్కబోతుంది' అని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. చిత్తూరు నారాయణి సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర శతకంపై గరికపాటి ప్రవచన కార్యక్రమం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. గరికపాటి మాట్లాడుతూ 'మనిషిలో దురాశ పుడితే కష్టాలు మొదలవుతాయి. జీవితాన్ని పెడదోవ వైపు మళ్లిస్తుంది. మనశ్శాంతి దూరమవుతుంది. ఆశలు, ఆకాంక్షలు పరిమితంగా ఉండాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది' అని వివరించారు. ప్రవచన కార్యక్రమం శని, ఆదివారాల్లో కొనసాగనుంది. ఎమ్మెల్యే జగన్మోహన్, నగరవాసులు హాజరయ్యారు.

23 రోజులకు.. రూ.1.41 కోట్లు

- ముక్కంటి ఆలయ హుండీ లెక్కింపు

హుండీ లెక్కింపు పర్యవేక్షిస్తున్న ఈవో, ట్రస్టు బోర్డు సభ్యులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. దక్షిణామూర్తి సన్నిధి వద్ద శుక్రవారం నిర్వహించిన లెక్కింపులో 23 రోజులకు రూ.1,41,30,077 ఆదాయం వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. స్వల్పంగా బంగారం, 375 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు. విదేశీ భక్తుల తాకిడితో పలు దేశాలకు చెందిన 108 నోట్లు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్, సభ్యులు గుర్రప్పశెట్టి, నాగరాజు, కుసుమకుమారి, సావిత్రి, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, ఏఈవో హేమమాలిని, లోకేష్‌బాబు పాల్గొన్నారు.

ఈశా.. సర్వేశా..!

గ్రేడ్లలో శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రథమ స్థానం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఆలయాల సందర్శనకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు వసతులు కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా హయాంలో ఆలయాల్లో అవినీతితో పాటు వసతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులు ఫిర్యాదు చేసే అవకాశంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేలా దేవాదాయ శాఖ సర్వే చేస్తోంది. తదనుగుణంగా క్షేత్రస్థాయిలో వసతులు కల్పిస్తోంది. ఈ సర్వేలో తొమ్మిది నెలలుగా శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రథమ స్థానంలో నిలుస్తోంది.

సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో దేవాదాయ శాఖ ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. ముక్కంటి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇదే సమయంలో సర్వేకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కడైతే ర్యాంకింగ్ తక్కువగా ఉండి లోపాలు వస్తున్నాయో ఆయా అంశాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఉన్నతాధికారుల దిశానిర్దేశం మేరకు సిబ్బంది పనిచేస్తున్నారు.

దిద్దుబాట్లతో పురోగతి

భక్తుల ఫిర్యాదులను మా వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ దిద్దుబాటు చర్యలతో సర్వేలో ముందు నిలవగలిగాం. ప్రత్యేకించి పారిశుద్ధ్య నిర్వహణ, ప్రసాదాల నాణ్యత విషయంలో తరచూ తనిఖీలు చేపడుతున్నాం. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కొనసాగించేందుకు శ్రమిస్తాం.

- బాపిరెడ్డి, ఈవో, శ్రీకాళహస్తీశ్వరాలయం

26 మండలాల్లో వర్షం

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో గురువారం రాత్రి జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. శ్రీరంగరాజపురం మండలంలో 40.6 మి.మీటర్లు, కార్వేటినగరం 9.6, విజయపురం 9.2, చౌడేపల్లె 9, వెదురుకుప్పం 8.2 మి.మీటర్లు కురిసింది.

8న కాణిపాకం ఆలయ పాలకమండలి సమావేశం

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి తొలి సమావేశం ఈ నెల 8న ఆలయ పరిపాలనా భవనంలోని ప్రత్యేక సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు.

పీఈఎస్‌కు ప్రథమ ర్యాంకు

అవార్డు అందుకుంటున్న ప్రిన్సిపల్ కృష్ణబాబు

యాదమరి, న్యూస్‌టుడే: ఇండియా స్కూల్ ఆఫ్ మెరిట్ అవార్డ్స్-2025లో పీఈఎస్ పబ్లిక్ పాఠశాల ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. శుక్రవారం బెంగళూరులో టాప్ స్కూల్ విజేతలను సత్కరించారు. 2,167 పాఠశాలలు సర్వే చేసి, 15 రకాల పనితీరు పరిగణనలోకి తీసుకుని, అందులో 400 సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో జిల్లా స్థాయిలో పీఈఎస్ పబ్లిక్ పాఠశాల మొదటి ర్యాంకు సాధించింది. ఎడ్యుకేషన్ న్యూస్ నెట్‌వర్క్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పీఈఎస్ పాఠశాల ప్రిన్సిపల్ వై.వి. కృష్ణబాబు ఈ అవార్డు అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలకు గత సంవత్సరం మొదటి ర్యాంకు వచ్చిందని, రెండోసారి ప్రథమ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. పిల్లల నైపుణ్యం, తల్లిదండ్రుల తోడ్పాటు, ఉపాధ్యాయుల కృషి, యాజమాన్యం సూచనలతో ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

10లోగా యాంత్రీకరణ సర్వే పూర్తి చేయాలి

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: వ్యవసాయ యాంత్రీకరణ సర్వే ఈ నెల పదో తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న సాగు యాంత్రీకరణ పరికరాలు, ఇంకా ఏఏ పరికరాలు ఎన్ని అవసరమనే తదితర అంశాలపై జిల్లాలోని 314 రైతు సేవా కేంద్రాల పరిధిలోని సిబ్బందిచే ఈ సర్వే చేపట్టామన్నారు. ఇప్పటివరకు 4,496 మంది రైతుల సర్వే వివరాలు నమోదు చేశామని చెప్పారు. దీన్ని చేపట్టి వంద శాతం రైతుల నుంచి వివరాలు సేకరించి నమోదు చేయాలని ఆయన కోరారు.

పారిశ్రామికవేత్త డీకే బద్రీనారాయణ కన్నుమూత

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ప్రముఖ పారిశ్రామికవేత్త, దివంగత మాజీ ఎంపీ, తితిదే ట్రస్టు బోర్డు మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడి సోదరుడు, సీతమ్స్, ఆర్కే విద్యాసంస్థల డైరెక్టర్, తెదేపా సీనియర్ నాయకుడు డీకే బద్రీనారాయణ(72) శుక్రవారం మరణించారు. ఆయన గురువారం రాత్రి అస్వస్థతకు గురి కాగా చికిత్స నిమిత్తం మొదట చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని అక్కడే ఆసుపత్రిలో ఉంచారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుమార్తె విదేశాల్లో ఉండటంతో ఆమె రాకను బట్టి ఆదివారం లేదా సోమవారం చిత్తూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న అతిథులు

ఘనంగా అంగ్రూ క్రీడోత్సవాలు ప్రారంభం

తిరుపతి(వ్యవసాయం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రైతులకు వ్యవసాయ రంగ నిపుణులు సహకారం అవసరమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయం విశ్వవిద్యాలయ(అంగ్రూ) 2వ విడత క్రీడా, సాంస్కృతిక పోటీలు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ రెడ్డి శేఖర్ అధ్యక్షతన కళాశాల మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే నాని, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థి వ్యవహారాల అధికారి రామచంద్రరావు, డీన్ శ్రీనివాసరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ సుమతి అతిథులుగా హాజరయ్యారు. వర్సిటీ పరిధిలోని 19 కళాశాలల నుంచి విచ్చేసిన 642 మంది విద్యార్థులు వివిధ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

భార్య, ఆమె ప్రియుడిపై చాకుతో దాడి చేసిన భర్త

- పుత్తూరు ఆస్పత్రిలో చికిత్స

పుత్తూరు, న్యూస్‌టుడే: భార్య, ఆమె ప్రియుడిపై చాకుతో భర్త దాడి చేసిన ఘటన పుత్తూరు పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కర్నూలుకు చెందిన భర్త(40), భార్య(35).. పిళ్లారిపట్టు రోడ్డులో కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు. భార్య స్థానికంగా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు ఆమె పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త కొడుతున్నాడని ఫిర్యాదు చేయగా ఇప్పటికే ఇరువురికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె.. తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండగా భర్త వారిపై చాకుతో దాడి చేసి గాయపరచగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని సీఐ శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

BHARAT SANCHAR NIGAM LIMITED
(A Govt. Of India Enterprise)
Office of the Principal General Manager Telecom District, Tirupati-517501

NOTICE

For the attention of Smt. C. Sumathi, ATT, HR No.200301052, BSNL, Tirupati.
Address: D.No.19-42-146, Lakshmipuram Circle, Opp. ASR Guest House, Tirupati. You have remained unauthorized absent since 06-04-2025. All notices sent to your last known address were returned undelivered. Your case is considered for Dismissal from Service under Rule 36 read with Rule 5 of BSNL CDA Rules, 2006 for continuous unauthorized absence. You are directed to submit your explanation within 10 days as to why the above penalty should not be imposed.

Date : 05.12.2025 sd/- (S VENKOBA RAO), Deputy General Manager, BSNL, Tirupati

రక్షించేందుకు వచ్చి అసువులు బాసి

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న స్థానికులు

రామలింగం (పాత చిత్రం)

కార్వేటినగరం, న్యూస్‌టుడే: ఆర్‌కేవీబీపేట ఇందిరా కాలనీకి సమీప రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆర్‌కేవీబీపేట ఇందిరా కాలనీకి సమీపంలో పామాయిల్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఆర్‌కేవీబీపేట ఇందిరా కాలనీకి చెందిన రామలింగం(60), గిరిబాబు(46) లారీ వద్దకు వచ్చి డ్రైవర్‌ను వెలుపలికి తీసి రక్షించడానికి ప్రయత్నించారు. ఇంతలో తిరుపతి నుంచి పళ్లిపట్టు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరిద్దరినీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు కార్వేటినగరం సీహెచ్‌సీకి తరలించగా రామలింగం అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గిరిబాబును తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఏఎస్సై గోవిందస్వామి కేసు నమోదు చేశారు.

సీహెచ్‌సీలో వైద్యులు లేరు..

క్షతగాత్రులను సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గంటసేపు వైద్యం అందించేవారులేక ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సు చికిత్స చేశారు. రాత్రి విధులు నిర్వర్తించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందకుండా నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీహెచ్‌సీ వైద్యాధికారి భాగ్యలక్ష్మిని వివరణ కోరగా సంబంధిత వైద్యులకి మెమో అందజేశామని తెలిపారు.

సదుంలో స్క్రబ్ టైఫస్ కేసు

ద్రావణం పిచికారీ చేస్తున్న వైద్య బృందం

సదుం, న్యూస్‌టుడే: సదుం మండలంలో స్క్రబ్ టైఫస్ కేసు గుర్తించినట్లు చెరుకువారిపల్లె పీహెచ్‌సీ వైద్యుడు చరణ్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. అమ్మగారిపల్లె పంచాయతీ కలకటవారిపల్లెకి చెందిన ఓ వ్యక్తికి జ్వరం రావడంతో రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కావడంతో వైద్య బృందం గ్రామంలో పర్యటించి శుభ్రత చర్యలు చేపట్టారు. గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు.

EENADU Classifieds

EDUCATION

LAST CHANCE: 10th, Inter, Direct Degree (Disc), BA, B.Com, B.Sc, BBA, BCA, B.Tech, MA, M.Com, M.Sc, MBA, MCA. Regular/ Lateral Entry. ✆ 93812 87629.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

తిరుపతి - చంద్రగిరి టౌన్‌లో మెయిన్ రోడ్‌కు ఆనుకొని హౌస్ - విల్లా - హోమ్‌స్టే & అపార్ట్‌మెంట్ కట్టుకునే TUDA అప్రూవల్ కొత్త వెంచర్‌లో కమర్షియల్ - రెసిడెన్షియల్ - ఇన్వెస్ట్‌మెంట్ కొరకు 100% వాస్తు Plots అమ్మబడును. సంప్ర॥ 9505502346

TO LET

AJANADRI RESIDENCY Flat No. 304, IIIrd Floor Lift & Car Parking. Thondawada Chandragiri. Ph: 7382486926 Rent 8000/-

JOBS

REQUIRE FEMALE Admission Counsellors for Nakshatra Overseas. Sal: 16K + Incentives Work Place: Tirupati. ✆ 63042 89989.

ఇంజినీరింగ్ కాలేజీ, యూనివర్సిటీ అడ్మిషన్ల డిపార్టుమెంట్‌లో వర్క్ చేయుటకు అనుభవం కల్గి, డిగ్రీ అర్హత కల్గిన జెంట్స్ & లేడీస్ కావలెను. ✆ 6301511415

వార్డెన్ (మేల్) వాచ్‌మెన్, ఆయాలు వెంటనే కావలెను. మాతృశ్రీ హైస్కూల్, తిరుపతి. రైల్వేకాలనీ. ✆ 94407 29853.

తిరుపతిలోని సూర్య హాస్పిటల్ నందు పనిచేయుటకు అనుభవజ్ఞులైన Marketing Executiveలు నర్సింగ్ స్టాఫ్ కావలెను. ✆ 99635 75832.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K ✆ 8977639662, 8977639663.

THE EENADU WAY CLASSIFIEDS B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు వివరాలకు... 80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి B/W: రూ. 600 Colour: రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

చిత్తూరు

•చిత్తూరు •పూతలపట్టు •గంగాధరనెల్లూరు •నగరి

జాతీయ లోక్‌అదాలత్ విజయవంతం చేయాలి

న్యాయవాదులతో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర

పుత్తూరు: స్థానిక కోర్టుల ఆవరణలో ఈ నెల 13న జరిగే జాతీయ లోక్‌అదాలత్ విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర పిలుపునిచ్చారు. సబ్‌కోర్టులో శుక్రవారం న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీకి లోబడిన క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు పరిష్కరించాలన్నారు. రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం వల్ల కలిగే లాభాలు కక్షిదారులకు వివరిస్తే ఎక్కువమంది వచ్చే అవకాశం ఉందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాలి సురేష్‌బాబు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

దేశమంతా ఒకేపన్ను వ్యవస్థ

పుత్తూరు: కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ అమలులోకి వచ్చిందని ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో జీఎస్టీపై 50 రోజుల సర్టిఫికెట్ కోర్సు నిర్వహించారు. శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. వైస్ ప్రిన్సిపల్ కోటేశ్వరయ్య పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

న్యూస్‌టుడే, జీడీనెల్లూరు: సమస్య: జీడీనెల్లూరు-ఆవలకొండ మార్గంలో తాగునీరు వృథా అవుతోంది.
-నాగమ్మ, స్థానికురాలు.
సమాధానం: పంచాయతీ సిబ్బందిచే పాడైన తాగునీటి పైపును బాగుచేయిస్తాం. **-మనోహర్‌గౌడ్, ఎంపీడీవో**

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం: సమస్య: ఇరువారం పీహెచ్ కాలనీలోని కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. **- స్థానికులు**
సమాధానం: కాలువల్లో పూడిక తొలగింపజేస్తాం.
-లోకేష్, ఆరోగ్యాధికారి, నగరపాలక సంస్థ

ఎలా చదువుతున్నారు..?

విద్యార్థులతో కలెక్టర్ మాటామంతీ

విద్యార్థిని అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఏం చిన్నా.. ఎలా చదువుతున్నారు.. ఇక్కడున్న పీఎంశ్రీ పథక సామగ్రి ఎలా వినియోగిస్తున్నారు.. మధ్యాహ్న భోజనం బాగుందా.. అంటూ కలెక్టర్ సుమిత్ కుమార్.. చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మింద ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలకు వెళ్లి వారితో మమేకమై అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యా సామగ్రిని చూసి ఆపై విద్యార్థులను పిలిచి ఆ బొమ్మలను వారికి చూపి వాటిగురించి చెప్పాలని కోరగా వారు చదివి వినిపించారు. దీంతో ఆయన వారిని భేష్ అని అభినందించారు. భోజనం నాణ్యంగా ఉందా అని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు.

● భూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి

చిత్తూరు గ్రామీణ: భూ సమస్యలు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. తుమ్మిందపాళ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వివిధ సమస్యలపై 54 ఫిర్యాదులు స్వీకరించారు. ఎమ్మెల్యే జగన్మోహన్, తహసీల్దార్ కళ్యాణి, ఎంపీడీవో శ్రీనివాసులు, తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్‌రాజన్, మండల అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, జయచంద్రనాయుడు, మోహన్‌రాజ్, మేషక్, వెంకటేష్ యాదవ్, గిరి పాల్గొన్నారు.

మహిళకు గృహనిర్మాణ మంజూరు పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్

పేదలకు పక్కా గృహాలు

చిత్తూరు నగరం: అర్హులైన పేదలకు పక్కాగృహాలు నిర్మించి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే జగన్మోహన్ అన్నారు. పీఎంఏవై, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. గృహాలు మంజూరైన మహిళా లబ్ధిదారులకు డ్వాక్రా బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. నగరంలో రోడ్ల విస్తరణ ద్వారా అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గత 40 ఏళ్లలో రహదారులు విస్తరణకు నోచుకోలేదని చెప్పారు. మేయర్ అముద, చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్, హౌసింగ్ ఈఈ శంకరప్ప, డీఈఈ శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అతివలు.. ప్రగతి సారథులు

● స్వయం ఉపాధిపై మహిళల దృష్టి ● బ్యాంకు లింకేజీ రుణాలతో వ్యాపారాభివృద్ధి

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

చిత్తూరు నగరంలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు.. పలు వ్యాపారాలు నిర్వహిస్తూ స్వశక్తితో ముందుకు సాగుతున్నారు.. కుటుంబ నిర్వహణలో తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు.. స్వయం ఉపాధితో రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగిడుతున్నారు. వీరిపై ప్రత్యేక కథనం.

కుటుంబ నిర్వహణకు..

ఓం నమఃశివాయ ఎస్‌ఎల్‌ఎఫ్ పరిధిలోని గంగా మహిళా మండలి సభ్యురాలైన ధనలక్ష్మి రూ.2 లక్షల బ్యాంకు లింకేజీ రుణంతో వ్యాపారాభివృద్ధిపై దృష్టి సారించారు. శ్రీనివాసనగర్‌లో జనరల్ స్టోర్ ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారు. దుకాణం అద్దె, ఇతర ఖర్చులు పోనూ నెలకు రూ.20 వేలు ఆదాయం వస్తోందని ధనలక్ష్మి తెలిపారు. తన సంపాదన పిల్లల చదువులు, కుటుంబ నిర్వహణకు కేటాయిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

భర్తకు చేదోడువాదోడుగా..

ఓం నమఃశివాయ ఎస్‌ఎల్‌ఎఫ్ పరిధిలోని గంగా మహిళా మండలి సభ్యురాలైన అనురాధ కొంగారెడ్డిపల్లిలో ఉంటున్నారు. కొంత వరకు చదువుకున్న ఆమె వివాహమయ్యాక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. భర్త ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో వ్యాపారం చేయాలని తలచారు. స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం ద్వారా రూ.2 లక్షలు రుణం పొంది స్థానికంగానే కంప్యూటర్ వర్క్స్, జిరాక్స్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. తన వ్యాపారం ద్వారా నెలకు రూ.25 వేలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నానని, ఇది కుటుంబ నిర్వహణకు వెచ్చిస్తున్నానని పేర్కొన్నారు.

ఇంటి వద్దే ఉంటూ ఆదాయార్జన..

స్థానిక రఘురాం నగర్‌కు చెందిన రాధ.. సింధూ ఎస్‌ఎల్‌ఎఫ్ పరిధిలోని మదర్ థెరెస్సా స్వయం సహాయక సంఘ సభ్యురాలు. ఆమె రూ.2 లక్షలు బ్యాంకు లింకేజీ రుణాన్ని పొందారు. గృహిణిగా ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా కిరాణా దుకాణాన్ని ప్రారంభించారు. వ్యాపార నిర్వహణ ద్వారా అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.20 వేలు మిగులుతోందని ఆమె తెలిపారు. ఇంటి వద్దే ఉంటూ ఈ మాత్రం సంపాదిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. తన ఆదాయాన్ని పిల్లల చదువులు, కుటుంబ నిర్వహణకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

శాంతిభద్రతలకు ప్రాధాన్యం

గోపి

పూతలపట్టు, న్యూస్‌టుడే: మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఐ గోపి తెలిపారు. స్థానిక అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గంజాయి తదితర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రహదారి నియమాలు పాటించేలా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌గా మురళీమోహన్

చిత్తూరు(నేరవార్తలు): చిత్తూరు ప్రత్యేక బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌గా మురళీమోహన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం డీఐజీ షేముషీ బాజపేయీ ఆదేశాలతో పలమనేరు అర్బన్ సీఐగా ఉన్న ఆయన చిత్తూరులో నియమితులయ్యారు. ఎస్పీ తుషార్‌డూడిని మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.

విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలవాలి

విద్యార్థులకు ఉపకరణాలు అందజేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు

నగరి, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతులకు ప్రతిఒక్కరూ స్నేహితుల్లా తోడుగా నిలవాలని విశ్రాంత డిప్యూటీ డీఈవో ప్రభాకరరాజు కోరారు. స్థానిక భవిత కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు క్యారియర్ బాక్సులు, విద్యా ఉపకరణాలు వితరణగా అందజేశారు. ఎంఈవోలు నమశ్శివాయం, శ్రీదేవి, లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎ.మోహన్, డైరెక్టర్ రాధాకృష్ణ, కోశాధికారి శక్తివేల్, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి కిషోర్‌కుమార్, హెచ్‌ఎం పార్వతి, ఏఎంవో సుభాషిణి, శిక్షకులు భవాని, నాయక్, ఫిజియోథెరపిస్టు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

అదనపు ఇంక్రిమెంట్ల పునరుద్ధరణకు కృషి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: 70 నుంచి 75 ఏళ్ల లోపు పింఛనర్లకు అదనపు ఇంక్రిమెంట్ల పునరుద్ధరణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజ తెలిపారు. చిత్తూరులోని పింఛనర్ల సంఘ భవనంలో శుక్రవారం జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్, సభ్యత్వాల పెంపు, కమ్యూటేషన్ సాధన తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రతినిధులు రామమూర్తి, రాజరత్నం, ఏకాంబరనాయుడు, కోదండనాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

'పరకామణి దొంగకు జగన్ మద్దతు'

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తితిదే పరకామణి దొంగ రవికుమార్‌కు వైకాపా అధినాయకుడు జగన్ మద్దతివ్వడం హాస్యాస్పదమని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మధుయాదవ్, రామచంద్ర, జైపాల్ పాల్గొన్నారు.

దివ్యాంగులతో స్నేహపూర్వకంగా మెలగాలి

గుడిపాల: దివ్యాంగులపై దయ, జాలి చూపాలని జీజేఎం ట్రస్టు అధ్యక్షుడు చెన్నకేశవులు నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. డీఆర్వో మోహన్‌కుమార్, ఎంఈవో గణపతి, హెచ్‌ఎం దూర్వాసులు, ఐఆర్పీ ఉపాధ్యాయులు వాణి, బబిత పాల్గొన్నారు. **పాలసముద్రం:** విభిన్న ప్రతిభావంతులు మనోధైర్యంతో ముందడుగు వేయాలని ఎంఈవోలు రాజేంద్రప్రసాద్, గిరిజ పేర్కొన్నారు. భవిత కేంద్రంలో పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

రైతు సంక్షేమానికి కృషి.. పుత్తూరు: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య పేర్కొన్నారు. గోపాలకృష్ణాపురం రైతు సేవా కేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఏవో కోదండయ్య, మండల తెదేపా అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి హేమంత్‌కుమార్ పాల్గొన్నారు.

మూడ్రోజులు విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. చిత్తూరు(మిట్టూరు): రోడ్డు విస్తరణ పనుల కారణంగా విద్యుత్తు శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ సంతపేట సెక్షన్ పరిధి 11కేవీ, ఎల్‌టీ విద్యుత్తు లైన్ల మార్పు నిమిత్తం ఈ నెల 8 నుంచి 10 వరకు మూడ్రోజులు నగరంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఉంటాయని సంతపేట ఏఈ చిరంజీవి శుక్రవారం తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వద్దు.. వెదురుకుప్పం: శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం లేకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలని నగరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన పలు కేసుల దస్త్రాలు పరిశీలించారు.

పెనుమూరు.. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే థామస్

ఐరాల: విద్యార్థులతో సహపంక్తి భోజనంలో ఎమ్మెల్యే మురళీమోహన్

నగరి.. మాట్లాడుతున్న చినబాబు, పక్కన డీఐజీ అనంత్‌నాగ్

కూటమి ప్రభుత్వంతోనే విద్యాభివృద్ధి

చిత్తూరు విద్య, పెనుమూరు, జీడీనెల్లూరు, న్యూస్‌టుడే: విద్యారంగాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే థామస్ అన్నారు. జీడీనెల్లూరు మండలం తూగుండ్రం ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఏఎంసీ అధ్యక్షుడు కృష్ణమనాయుడు, సహకార సంఘ అధ్యక్షుడు మోహన్ నాయుడు, నేతలు స్వామిదాస్, నియాజ్‌అలీ, శ్రీధర్‌యాదవ్, జీవా, కోదండరెడ్డి, హరీష్‌యాదవ్, నరసింహులునాయుడు, ఎంపీడీవో మనోహర్‌గౌడ్, ఎంఈవో ఆంజనేయులశెట్టి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఐరాల, బంగారుపాళ్యం: కూటమి ప్రభుత్వ పాలన, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలిపారు. కాణిపాకం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బంగారుపాళ్యం మండలం మొగిలి మిట్టూరులో జరిగిన కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ నరేంద్ర పడాల్ పాల్గొన్నారు. తెదేపా మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు, దొరబాబు, గిరిధర్‌బాబు, మధుసూదన్‌రావు పాల్గొన్నారు. **పుత్తూరు, నగరి, బృందం:** విద్యార్థులు ప్రగతిని తెలుసుకోవడానికే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఉద్దేశమని మార్కెట్ కమిటీ ఛైర్మన్ డీఎస్ గణేష్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు పేర్కొన్నారు. గేటుపుత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాల, నగరి పీసీఎన్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల కమిటీ సమావేశాల్లో పశ్చిమబంగా డీఐజీ అనంత్‌నాగ్‌తో కలిసి పాల్గొన్నారు. డీఐజీ మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాలన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. వడమాలపేట సమావేశంలో ఎన్ఆర్ఐ బాలరాజు మాట్లాడారు. డిప్యూటీ డీఈవో మహేశ్వరరావు, ఎంఈవోలు తిరుమలరాజు, శ్రీదేవి, బాల సుబ్రహ్మణ్యం, నమశ్శివాయ, కళాశాలల ప్రిన్సిపాళ్లు దిల్లీబాబు, గోపాల్‌రెడ్డి, విశ్రాంత అధ్యాపకుడు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్రాజు, హెచ్‌ఎంలు పార్వతి, ఎంపీడీవో వాణి, తెదేపా పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్, కార్యదర్శి శ్రీనివాసన్, గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

దోమలతో సతమతం..

స్థానిక సీఎంటీ రోడ్డు మైత్రి నగర్‌లో నివాసాల మధ్య ఖాళీ స్థలాల్లో మురుగునీటి నిల్వ కారణంగా దోమల బెడదతో సతమతమవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్లలోని మురుగునీటిని ఖాళీ స్థలాల్లోకి విడిచి పెడుతున్నారు. ఇవి మురుగునీటి కూపాలుగా మారి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో రాత్రీపగలూ తేడా లేకుండా దోమకాటు ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని కోరారు. **-న్యూస్‌టుడే, చిత్తూరు నగరం**

మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి ప్రసాదాలు అందజేస్తున్న ఛైర్మన్ మణినాయుడు

ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ఆత్మీయ అభినందన సభకు విచ్చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని రాయచోటిలో.. ఆలయ పాలకమండలి ఛైర్మన్ మణినాయుడు శుక్రవారం కలిసి ఆహ్వానించారు. మంత్రికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు నగరి విద్యార్థి

నిషాను అభినందిస్తున్న హెచ్‌ఎం గుణశేఖర్, ఉపాధ్యాయులు

నగరి, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సత్రవాడ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఆర్.నిషా ఎంపికైందని హెచ్‌ఎం గుణశేఖర్ తెలిపారు. అండర్-19 విభాగంలో ఈ నెల ఆరో తేదీన గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనుందని చెప్పారు. ఈ విద్యార్థిని శుక్రవారం పాఠశాలలో పీడీలు ప్రకాష్, సురేష్ అభినందించారు.

పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇవ్వండి

పూతలపట్టు, న్యూస్‌టుడే: పి.కొత్తకోట సమీపంలో పరిశ్రమల ఏర్పాటుకు రైతులు భూములు ఇస్తే పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. పి.కొత్తకోట గ్రామ సచివాలయంలో ఆయన చవటపల్లె రైతులతో శుక్రవారం సమావేశమయ్యారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందజేస్తామని చెప్పారు. పి.కొత్తకోట సమీప రైల్వే వంతెన కింద భారీ వర్షాలు కురిసినపుడు రాకపోకల సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు విన్నవించారు. అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ● పి.కొత్తకోట సీహెచ్‌సీపై తనకు ఫిర్యాదులు రాకుండా వైద్యులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని వైద్యులతో సమీక్షించారు.

విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించాలి

గుడిపాల, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వైద్యాధికారి సంధ్య అన్నారు. సీఎన్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం వాలంటీర్లు పీహెచ్‌సీ ఆవరణ శుభ్రం చేశారు. కళాశాల వ్యవస్థాపకులు లోకేష్, ప్రిన్సిపల్ రామచంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి అర్జున్, వాలంటీర్లు పాల్గొన్నారు. **పుత్తూరు:** విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని కమిషనర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. పిళ్లారిపట్టు పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన శిబిరానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. డాక్టర్ రమేష్, ప్రిన్సిపల్ ఎస్వీ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారి సాగర్‌రెడ్డి, పీడీ మౌలాలి పాల్గొన్నారు.

వేణుగోపాల్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి

మంత్రి రామానాయుడికి వినతి అందజేస్తున్న విజయబాబు

పుత్తూరు, న్యూస్‌టుడే: వేణుగోపాలపురం వద్ద గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన వేణుగోపాల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి.. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు శుక్రవారం విన్నవించారు. విజయవాడలో కలిసి వినతిపత్రం అందజేశానని తెలిపారు. దీని నిర్మాణం చేపడితే వర్షానికి ఈ ప్రాజెక్టుకు 70 శాతానికి పైగా నీరు చేరుతుందని, పుత్తూరు ఎస్ఎస్‌ట్యాంకు, వేపగుంట రిజర్వాయర్, నగరి అడవి కొత్తూరు రిజర్వాయర్లకు నీరందించవచ్చన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిర్మాణం పూర్తి చేయడానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

క్యాంటీన్ ప్రారంభమెన్నడో..?

ఏడాదిన్నరగా కాలయాపన

ఆస్పత్రి ఆవరణలో ప్రారంభానికి నోచుకోని క్యాంటీన్

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: [illegible]

టెండర్లు ఆహ్వానించాం..

[illegible]

-శిరీష, వైద్యాధికారిణి, ఏపీవీపీ ఆస్పత్రి

గోడకూలి పాడిఆవులు మృతి

ఐరాల, న్యూస్‌టుడే: పొలకల పంచాయతీ గుడిపల్లెలో గోడకూలి రెండు పాడిఆవులు మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గుడిపల్లెకు చెందిన మునికృష్ణారెడ్డి పశువులు మేపుకొని జీవిస్తున్నాడు. గురువారం రాత్రి పశువులను ఇంటి పక్కన కట్టే [illegible]

బ్యాంకులో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు

విజయపురం, న్యూస్‌టుడే: [illegible]

కడుపునొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య

యాదమరి: బంగారుపాళ్యం మండలం టేకుమంద పంచాయతీ, జయంతి గ్రామానికి చెందిన కామాక్షి తన ముగ్గురు బిడ్డలతో కలిసి మూడు నెలలుగా యాదమరి మండలం కేబీసీ కాలనీలో నివసిస్తోంది. శివశంకర్‌కు చెందిన వ్యవసాయ భూమిలో కూలి పనిచేస్తూ పశువుల [illegible]

చిత్తూరులో యువకుడి ..

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: [illegible]

పలమనేరు

•పలమనేరు • కుప్పం •పుంగనూరు

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM) పలమనేరు: 80085 74580 కుప్పం పట్టణం: 80085 73490 పుంగనూరు: 80085 74622

? పుంగనూరు పట్టణంలోని మహ్మదీనగర్‌లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోతోంది. దోమలు విజృంభించడంతో అవస్థలు పడుతున్నాం. - **అయూబ్‌బాషా** ☛ వీధుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపడతాం. - **మునివెంకటప్ప, పారిశుద్ధ్య అధికారి** – న్యూస్‌టుడే, పుంగనూరు

? సింగిరిగుంట పంచాయతీలో వీధి దీపాలు ఉదయం వెలుగుతున్నాయి. విద్యుత్తు వృథా అవుతోంది. కేవలం రాత్రి వేళ మాత్రమే దీపాలు వెలిగేలా చూడాలి. - **శ్రీనివాసులు** ☛ వీధి దీపాల నిర్వహణ సక్రమంగా చేపడతాం.
- **సుధారాణి, పంచాయతీ కార్యదర్శి**
– న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

? పలమనేరు పట్టణంలోని పల్లెవీధిలో కాలువల్లో మురుగు పేరుకుపోయింది. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - **రమేష్** ☛ సిబ్బందిని పంపించి కాలువలు శుభ్రం చేయిస్తాం. – ఎన్వీ రమణారెడ్డి, పుర కమిషనర్ - **పలమనేరు**

? కుప్పం పట్టణం టీబీ రోడ్డులో విద్యుత్తు తీగలను లతలు అల్లుకున్నాయి. ప్రమాదం పొంచి ఉంది. - **శ్రీనివాసులు** ☛ లతలను తొలగించి ప్రమాదం తప్పిస్తాం. - **సోమశేఖర్, ఎండీ, రెస్కో** – న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

వీధుల్లో వెలుగులు

స్పందనకు వందనం

పుంగనూరు, న్యూస్‌టుడే: పురపాలక పరిధిలోని ప్రకాశం కాలనీ, నక్కబండలో వీధి దీపాలు వెలగడం లేదని ఈనెల 2న 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. డీఈఈ మహేశ్ స్పందించి కొత్త దీపాలు ఏర్పాటు చేయించారు. * ఈనెల 4న నగరివీధిలో దీపాలు వెలగడం లేదని ఈనాడులో వార్త వచ్చింది. అధికారులు స్పందించి బాగు చేయించారు. వీధిల్లో వెలుగులు నింపారు.

మంగళంలో పారిశుద్ధ్య పనులు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: మంగళం గ్రామంలో మురుగు కాలువలు, వీధులను పంచాయతీ కార్యదర్శి మహేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేశారు. ఈనెల 3న గ్రామంలో అపరిశుభ్ర సమస్యలపై 'ఈనాడు'లో వార్త ప్రచురితమవగా అధికారులు స్పందించారు.

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని షికారి కాలనీలో మున్సిపల్ సిబ్బంది శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగించారు. వీధిలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని స్థానికులు ఇటీవల 'ఈనాడు' దృష్టికి తీసుకురావడంతో వార్త ప్రచురితమైంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.

ఉపన్యాసాలకు ప్రశంసలు

పలమనేరు పట్టణంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించారు. 'విద్యార్థులపై చరవాణి ప్రభావం' అనే అంశంపై 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఓవైశ్రీ (8వ తరగతి), గీతిక, యోగిత్ (9వ తరగతి) విజేతలుగా నిలిచారు. వీరికి హెచ్ఎం ధరణికుమార్, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, పలమనేరు

అక్రమాలు చేసినా.. సక్రమంగా వదిలేశారు..!

పలమనేరు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో అక్రమాలు పెరిగిపోయాయి. వాటికి పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. 2019లో పలమనేరు, పీలేరు విద్యుత్తు సబ్‌డివిజన్ల పరిధిలో నియంత్రికల మరమ్మతు కేంద్రాల్లో అక్రమాలు జరిగాయి. అప్పట్లోనే యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ విభాగం అధికారులు ధ్రువీకరించినా నేటికీ చర్యల్లేవు.

బాధ్యులు ఒక్కరేనా..

పలమనేరు, పీలేరు నియంత్రికల మరమ్మతు కేంద్రంలో తుప్పుపట్టిన తీగలు, కమ్మీలను అప్పట్లో ఉద్యోగులు విక్రయించేశారు. ఏకంగా రూ.6 కోట్ల మేర జేబుల్లో వేసుకున్నట్లు ప్రత్యేక విభాగం విచారణలో తేల్చింది. ఆ సమయంలో ఓ కిందిస్థాయి ఉద్యోగిని సస్పెండ్ చేసి మమ అనిపించారు. అవినీతి మకిలి పైస్థాయి ఉద్యోగుల వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత కొందరికి

పాడైన నియంత్రికలు

ఉద్యోగోన్నతులు సైతం ఇవ్వడం గమనార్హం.

ప్రభుత్వం స్పందించాలని..

వైకాపా హయాంలో ఉద్యోగులు వ్యవహారం చక్కబెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్న అధికారులు తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా నియంత్రికల నుంచి తీగలు రహస్యంగా విక్రయించిన ఘటనలపై విచారణ నివేదికలు వచ్చినా అధికారులు పెద్దగా స్పందించలేదు. కూటమి ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు అందజేస్తున్నారు.

మరోసారి విచారణకు ఆదేశం..

ఇక్కడ భారీగా అక్రమాలు వెలుగు చూడటంతో అధికారులు ఇతర జిల్లాల్లోనూ విచారణ చేపట్టారు. కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరులోనూ రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు గుర్తించారు. విషయం తిరుపతి ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య వద్ద ప్రస్తావించగా.. నియంత్రికల వ్యవహారంలో దోషులపై చర్యలు ఉంటాయని చెప్పారు. గతంలో అందిన నివేదికపై మరోసారి విచారించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆ వివరాలు వస్తే చర్యలు చేపడతామన్నారు.

స.హ చట్టం.. పౌరుల ఆయుధం

కల్లూరు, పెద్దపంజాణి, వి.కోట, పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సమాచార హక్కు చట్టం పౌరుల చేతుల్లోని ఆయుధమని కల్లూరు ఎంపీడీవో రాజశేఖరరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో హరికృష్ణ అన్నారు. పులిచెర్లలో అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. * పెద్దపంజాణిలో తహసీల్దారు హనుమంతు, ఎంపీడీవో బాలాజీ, వి.కోటలో స.హ.చట్టం జిల్లా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గిరి, తహసీల్దారు ఉదయ్ సంతోష్, ఎంఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. గ్రామస్థులకు చట్టం గురించి వివరించారు. * 2005 ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం నుంచి సమాచారం పొందే హక్కు పౌరులకు ఉందని, అధికారులు ఆర్టీఐపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. స్థానిక సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చౌడేపల్లె మండలం ఓదులపేటకు చెందిన హరినాథ్ (50) కూలి పనులు చేస్తూ చిలకపుత్తూరులో నివాసం ఉంటున్నారు. ఆయన మద్యానికి బానిస కావడంతో భార్య, పిల్లలు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న హరినాథ్ అతిగా మద్యం తాగి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆయన సోదరుడు రామాంజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో వెంకటరమణ తెలిపారు.

పాత కక్షలతో పంట నాశనం

వి.కోట, న్యూస్‌టుడే: పాత కక్షలతో 1.5 ఎకరాల్లోని వెయ్యి అరటి మొక్కలను నరికేశారు. మండలంలోని కృష్ణాపురంలో ఘటన జరిగింది. బాధిత రైతు రఘు వివరాల మేరకు.. పంట వేసి నాలుగు నెలలు అయ్యింది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా అన్నింటినీ ఎవరో నరికేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పొలం వద్దకు చేరుకొని పరిశీలించారు. కక్షలతో పచ్చని పంటను ఎలా నాశనం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పొలంలో పడిఉన్న మొక్కలు

యూరియా.. ఏదయా..?

పలమనేరు పట్టణంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఎదురు చూశారు. ఉదయం నుంచి సరఫరా చేస్తారని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. బస్తా రూ.350కి ఇస్తామని చెప్పడంతో శుక్రవారం రైతులు భారీగా వచ్చారు. దీంతో సంస్థ సిబ్బంది తలుపులు వేసి వెళ్లిపోయారు. అక్కడ నుంచి కదిలేది లేదని రైతులు భైఠాయించారు. వ్యవసాయ అధికారులు వచ్చి శనివారం నుంచి యూరియా పంపిణీ చేస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు. – న్యూస్‌టుడే, పలమనేరు

ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ✦ కనమనపల్లె పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ✦ కేజీవీబీలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్

కన్నవారి కలలు నిజం చేయండి

వి.కోట, కుప్పం పట్టణం, న్యూస్‌టుడే, బృందం: కూటమి ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులు కన్నవారి కలలను నిజం చేయాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పేర్కొన్నారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపల్ బాలకృష్ణ, తహసీల్దారు ఉదయ్‌సంతోష్, ఎంపీడీవో వెంకటేశ్వరావు, నాయకులు పాల్గొన్నారు. ● కుప్పంలోని పరమసముద్రం కేజీవీబీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు. రెస్కో ఛైర్మన్ ప్రతాప్‌కుమార్, అధ్యాపకులు ఉన్నారు. ● అన్ని మండలాల్లోని పాఠశాలల్లో అధ్యాపకులు, అధికారుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.

అంబేడ్కర్‌కు నివాళి

పుంగనూరు, న్యూస్‌టుడే: రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్ సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఏపీ దళిత సంక్షేమ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శంకరప్ప అన్నారు. శుక్రవారం తూర్పుమొగశాలలో అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. అన్ని గ్రామాలు, కాలనీల్లో చిత్రపటాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సంఘాల నాయకులు గణపతి, కృష్ణప్ప, చంద్ర, మంజులమ్మ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలతో నష్టం

కల్లూరు, న్యూస్‌టుడే: బాల్య వివాహాలతో బాలికలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఐసీడీఎస్ సీడీపీవో వాణీశ్రీదేవి, పులిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీదేవి అన్నారు. పాఠశాలలో శుక్రవారం అవగాహన కల్పించారు. ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సూపర్‌వైజర్ విజయలక్ష్మి, అక్బర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బయోమెట్రిక్‌తో ఎరువుల పంపిణీ

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ

పలమనేరు, న్యూస్‌టుడే: రైతులకు బయోమెట్రిక్ విధానం ద్వారా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు. శుక్రవారం పట్టణంలో పలమనేరు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని అధికారులు, ఎరువుల డీలర్లకు రబీ ప్రణాళికపై అవగాహన కల్పించారు. రైతులకు నాణ్యతతో కూడిన ఎరువు పంపిణీ చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగేలా ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించాలని సూచించారు. ఏడీఏ సావిత్రి, ఏవోలు పాల్గొన్నారు.

కారు ఢీకొని గొర్రెల మృత్యువాత

కుప్పం గ్రామీణం, న్యూస్‌టుడే: కారు ఢీకొనడంతో తొమ్మిది గొర్రెలు మృతి చెందగా, ఒకటి తీవ్రంగా గాయపడిన ఘటన కుప్పం- కృష్ణగిరి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బిరదనపల్లెకు చెందిన సరస్వతి గొర్రెలను మేతకోసం తీసుకెళ్లి సాయంత్రం తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. తమిళనాడు వైపు నుంచి వచ్చిన కారు ఆగకుండా వెళ్లిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భోజనం.. మరింత రుచికరం

✦ పెరిగిన వంట ఛార్జీలు

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు

పుంగనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలులో మరో నిర్ణయం తీసుకుంది. వంట నిర్వాహకులకు ఇన్నాళ్లు ఇచ్చే ఛార్జీలను పెంచింది. పాఠశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటు బడికి దూరంగా ఉండే విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. దీంతో భోజనం చేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో వంట ఛార్జీలు పెంచారు. వారికి నెలకు ఇచ్చే రూ.3 వేల గౌరవ వేతనాన్ని కొనసాగిస్తూ ధరల పెంపు అమలు చేస్తారు. ఇప్పటికే బియ్యం, కోడిగుడ్లు, రాగిపిండి, చిక్కీలను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.

జిల్లాలో వివరాలు..

పాఠశాలలు: 2,395

విద్యార్థులు: 2,30,772 మంది

వంట నిర్వాహకులు: 4,086 మంది

ఇవీ ఛార్జీలు.. (రోజుకు రూ.లలో)

తరగతులు	ప్రస్తుతం	పెంచాక
1-5	5.45	6.19
6-8	8.17	9.29
9-10	8.17	9.29

సమర్థంగా అమలు..

జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం సమర్థంగా అమలవుతోంది. మెనూ అమలు, నాణ్యతలో రాజీపడటం లేదు. అన్ని పాఠశాలల్లో శుద్ధ జలం అందించడానికి చర్యలు తీసుకుంటాం. వంట గదులు, నీటి వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. - **వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు**

ఈసారి.. రైతుల పంట పండింది

✦ వరిలో అధిక దిగుబడులు

పలమనేరు, న్యూస్‌టుడే: వరుస తుపాన్లతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నా వరి సాగు విస్తీర్ణం మాత్రం గతంలో కంటే పెరిగింది. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ దిగుబడి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు పంట కోత ప్రయోగాలు 60 శాతం పూర్తయినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఇప్పుడు ఎకరాకు 3 నుంచి 4 బస్తాలు అదనంగా దిగుబడి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.

పలమనేరులో కోతకొచ్చిన వరి

పుంగనూరులో అధికం..

జిల్లాలో వరి సాగుకు ప్రాధాన్యం పెరిగింది. గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈ సారి సాగు చేశారు. దాని ఫలితంగా దిగుబడులు పెరిగాయి. రెండు నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఎక్కువ దిగుబడులు వచ్చినట్లు వ్యవసాయ సబ్‌డివిజన్ అధికారి శివకుమార్ తెలిపారు.

సాగు వివరాలు ఇలా..

నియోజకవర్గం	సంవత్సరం	విస్తీర్ణం (హెక్టార్లలో)
పలమనేరు	2023	4020
	2024	5000
పుంగనూరు	2023	4063
	2024	5520

అమ్మకాలకు ఇబ్బంది లేదు..

పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో 100 పంట కోత ప్రయోగాలు చేయాల్సి ఉండగా ఇప్పటికే 80 పూర్తయ్యాయి. ఎకరాకు సగటున 35 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా రైతులు పండిస్తున్న వరిలో 25 శాతం సొంత అవసరాల కోసం దాచుకుంటారు. మిగిలినది మార్కెట్‌కు తరలిస్తారు. ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపట్టడంతో అమ్మకానికి ఇబ్బందులు ఎదరయ్యే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల పొలంలో ఉండగానే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

పుంగనూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో

O.E.P.42/2022
O.S.307/2019
DHR: టి.మధుబాబు
JDR: ఎ.శివశంకర్

వేలము ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా పై దావాలో DHR డిక్రీ మొత్తము రాబట్టుకొను నిమిత్తం ప్రతివాది తాలూకా షెడ్యూలు దాఖలా ఆస్తిని కోర్టునందు వేలమునకు తెచ్చినారు. పై మాన్యశ్రీ కోర్టువారు షెడ్యూలు దాఖలా ఆస్తిని 26-12-2025 తేదీన ఉదయము 10-30 గంటలకు బహిరంగ వేలము వేయుదురు. కావున ఆసక్తిగలవారు వేలములో పాల్గొని వేలము షరత్తులను తెలుసుకొని పాడవచ్చును. EC ప్రకారం ఎలాంటి తగాయిదాలు లేవు.

షెడ్యూలు

చిత్తూరు డి॥ పుంగనూరు సబ్ డి॥ చౌడేపల్లి మండలం మరియు టౌన్ బలిజ వీధి (గాంధీ వీధి) ఇంటి డోర్ నెం:3-152-1 (సర్వే నెం:158/3). **తూర్పు -పడమర:** 80 అ, **ఉత్తర-దక్షిణం:**15 అ గల ఖాళీ జాగా ఇందులో కట్టబడిన ఆర్.సి.సి. రూఫ్ ఇల్లు, ఇందుకు అమర్చిన తలుపులు, ద్వారబంధనములు, కిటికీలు, కరెంటు మీటరు వగైరా. చెక్కుబంది **తూర్పు:** రోడ్డు, **పశ్చిమం:** బోడిబండ, **ఉత్తరం:** గడ్డం గోపాల్ ఇల్లు మరియు ఇంటి స్థలాలు, **దక్షిణం:** బల్లాపురం పద్మావతమ్మ, లక్ష్మన్న ఇండ్లు మరియు 15 మంది ఇతరుల ఇండ్లు.
Schedule: S.No.158/3, **DHR Value:** Rs.5,00,000/-, **Field Assistant Value:** Rs.20,00,000/-, **Sub-registrar Value:** Rs.17,70,975/-

పుంగనూరు తేది:02-12-2025

గల్లా శివశంకర నాయుడు
DHR తరపు న్యాయవాది, పుంగనూరు.

పుంగనూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో

O.E.P.29/2020
O.S.225/2014
DHR: ఎం.అబ్దుల్ అజీజ్ (Died) వగైరా
JDR: ఎం.టి.షఫీ సాహెబ్

వేలము ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా పై దావాలో DHR డిక్రీ మొత్తము రాబట్టుకొను నిమిత్తం ప్రతివాది తాలూకా షెడ్యూలు దాఖలా ఆస్తిని కోర్టునందు వేలమునకు తెచ్చినారు. పై మాన్యశ్రీ కోర్టువారు షెడ్యూలు దాఖలా ఆస్తిని 26-12-2025 తేదీన ఉదయము 10-30 గంటలకు బహిరంగ వేలము వేయుదురు. కావున ఆసక్తిగలవారు వేలములో పాల్గొని వేలము షరత్తులను తెలుసుకొని పాడవచ్చును. EC ప్రకారం ఎలాంటి తగాయిదాలు లేవు.

షెడ్యూలు

చిత్తూరు డి॥ పుంగనూరు సబ్ డి॥ సోమల మండలం, ఆవులపల్లి రెవెన్యూ గ్రామం సీతమ్మ చెరువు ఆసరా.
1.సర్వే నెం:231/3 నంజ ఎ.0.35 సెంట్లు, 2. సర్వే నెం:231/4 నంజ ఎ.0.07 సెంట్లు, 3. సర్వే నెం:231/5 నంజ ఎ.0.47 సెంట్లు. చెక్కుబంది **తూర్పు:** జానీ బాషా జమీను, **పశ్చిమం మరియు ఉత్తరం:** మంగల మునస్వామి జమీను, **దక్షిణం:** రాజకాలవ. ఈ మధ్య జమీను పూరా మరియు బావిలో 1/4 జాయింటు భాగం.

Schedule
Item No.1, DHR Value: Rs.40,000/-, Field Assistant Value: Rs.87,500/-, Sub-registrar Value: Rs.64,050/-,
Item No.2, DHR Value: Rs.5,000/-, Field Assistant Value: Rs.17,500/-, Sub-registrar Value: Rs.12,810/-,
Item No.3, DHR Value: Rs.40,000/-, Field Assistant Value: Rs.1,17,500/-, Sub-registrar Value: Rs.86,010/-

పుంగనూరు తేది:02-12-2025

గల్లా శివశంకర నాయుడు
DHR తరపు న్యాయవాది, పుంగనూరు.

బోయకొండ దారి అధ్వానం

పుంగనూరు- బెంగళూరు మార్గంలోని డాన్ బోస్కో పాఠశాల సమీపంలో రోడ్డుపై గుంతలు ప్రయాణికులకు పరీక్ష పెడుతున్నాయి. ఈ మార్గంలో పుంగమ్మ కట్ట పొడవునా గోతులు ఉన్నాయి. ఎదురుగా వాహనాలు వస్తే తప్పించుకోలేని పరిస్థితి. ఈ దారిలోనే కర్ణాటక నుంచి బోయకొండకు భక్తులు వస్తుంటారు. రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

రోడ్లపై మురుగుతో అవస్థలు

కుప్పం మండలంలోని గరిగచిన్నేపల్లిలో అన్ని వీధుల్లో సిమెంటు రోడ్లు వేశారు. కానీ మురుగు కాలువలు లేకపోవడంతో వాడుక నీరు ఇళ్ల మధ్యకు చేరుతోంది. కొన్నిసార్లు రోడ్డుపైనే పారుతోంది. దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాలువలు నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, కుప్పం గ్రామీణం

అడ్డదిడ్డంగా వస్తాం.. వెళ్తాం

కుప్పం ప్రధాన రహదారి ఎంఆర్‌రెడ్డి కూడలి ప్రమాదాలకు నిలయంగా మారింది. నాలుగు రోడ్లు కలిసే చోట సూచికలు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పాఠశాలలు విడిచిపెట్టే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. విషయం అర్బన్ సీఐ శంకరయ్య వద్ద ప్రస్తావించగా.. చర్యలు తీసుకుంటామన్నారు.
– న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

దారిలో గుంత.. తప్పని చింత

చౌడేపల్లి మండలంలోని చౌడేపల్లె- పరికిదొన మార్గంలో గడ్డంవారిపల్లె వద్ద రోడ్డు గుంతలుగా మారింది. ఇటీవల వర్షాలతో నీరు నిలిచిపోతోంది. ఇక్కడ పలువురు అదుపు తప్పుతున్నారు. రాత్రి వేళల్లో రోజుకో వాహనం బోల్తా పడుతోందని, గుంతలు పూడ్చాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, చౌడేపల్లె

చిత్రకారుడికి ప్రశంసలు

చౌడేపల్లె, న్యూస్‌టుడే: చౌడేపల్లి విజయవాణి పాఠశాలలో చిత్ర బోధకుడు బాలాజీకి ప్రశంసలు లభించాయి. మూడు రోజులుగా హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ఒంగోలు చిత్ర కళా ఉత్సవం- 2025 పోటీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన చిత్రకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమంగా నిలిచిన 100 ఎంపిక చేశారు. పురాతన కాలంలోని గృహ నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రం గీసిన బాలాజీని నిర్వాహకులు సత్కరించారు. ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు.

కార్యవర్గం ఎన్నిక

ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు

చౌడేపల్లె, న్యూస్‌టుడే: ఎస్టీయూ మండల కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌యాదవ్ శుక్రవారం తెలిపారు. మండలాధ్యక్షుడిగా ఎం.వసంతమ్మ, ప్రధాన కార్యదర్శి- సి.వినోద్‌కుమార్, ఆర్థిక కార్యదర్శి- ఎస్.షబ్బీర్‌మహ్మద్, గౌరవాధ్యక్షుడు- ఎ.వి.సుబ్రమణ్యం, సహాయాధ్యక్షులు - ఎస్.సుధాకర్ నాయుడు, సూర్యప్రకాష్‌రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శులు- డి.తులసి, కె.రేఖ, మహిళా అధ్యక్షురాలు- సుమిత్ర, కన్వీనర్లు, సభ్యులను ఎన్నుకున్నారు.

పాఠశాలకు వితరణ

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: మండలంలోని శ్రీరామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు బి.కొత్తూరుకు చెందిన తెదేపా నాయకుడు నిరంజన్‌రెడ్డి రూ.35 వేల విలువైన నీటి శుద్ధి యంత్రం అందజేశారు. ✦ పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తెలుగు సీరియల్ నటుడు లక్ష్మణ్ గీజర్ బహూకరించారు. గత నెల 28న తన భార్య ఈ ఆసుపత్రిలో ప్రసవించారు. ఈ సందర్భంగా ఆయన వితరణ చేశారు. వైద్యులు మమత, యుగంధర్, సిబ్బంది ఉన్నారు.

ఇంటికి చేరిన విద్యార్థి

పుంగనూరుగ్రామీణం: పుంగనూరుకు చెందిన మల్లికార్జునరెడ్డి కుమారుడు హేమంత్ క్షేమంగా ఇంటికి చేరాడు. విజయవాడలోని ఇంటర్ చదువుతున్న విద్యార్థి గత నెల 30న అదృశ్యమయ్యాడు. హాస్టల్ నుంచి బయలుదేరి పొరపాటున రైలు ఎక్కి ముంబయి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు.

IDBI BANK **IDBI బ్యాంక్ లిమిటెడ్**
ఆర్‌వీఆర్ టవర్స్ (న్యూ బిల్డింగ్), మదనపల్లి రోడ్, పలమనేరు

బంగారు ఆభరణాల వేలం కోసం బహిరంగ ప్రకటన

దిగువ వివరించిన విధంగా బ్యాంక్ రుణగ్రహీతలచే పొందిన బకాయిలను రాబట్టుకొను నిమిత్తం బ్యాంక్ పేరున తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాల బహిరంగ వేలం కోసం ఆఫర్లు కోరబడుచున్నవి. వేలం **ది.12-12-2025 ,సా॥ 04.30** ని॥ల నుండి పలమనేరు బ్రాంచి యొక్క బ్యాంక్ ఆవరణలో నిర్వహించబడును

వ. నెం.	ఖాతా నెం	ఋణగ్రహీత మరియు చిరునామా	తాకట్టు పెట్టిన బంగారు ఆభరణముల వివరములు	స్థూల బరువు	బయానా (రూ.)
1.	1245671100185004	శ్రీ ఎస్.అఫ్సర్, S/o ఎస్.అబ్దుల్ నజీర్ 28-188, బీసి కాలనీ, పలమనేరు	ప్లెయిన్ హారం 1 (విత్ బీడ్స్)	20.08	15,000/-

బ్యాంక్ నిర్ణయించిన అమ్మకం యొక్క నియమనిబంధనలకు లోబడి వేలం జరుగుతుంది. దాని కాపీ ఒకటి పలమనేరు బ్రాంచి యొక్క నోటీసు బోర్డులో **ది.06.12.2025** నుండి **ది.11.12.2025** వరకు ప్రదర్శించబడును మరియు ఆసక్తిగల పార్టీలు దానిని చూడవచ్చును. ఈ వేలంలో పాల్గొంటున్న బిడరు అమ్మకం యొక్క పైన తెలిపిన నియమనిబంధనల గురించి పూర్తి అవగాహన ఉన్నట్లుగా భావించబడును. బయానా రూ.15000/- డిడితో పాటు బిడ్ దాఖలుకు చివరి తేది **ది.11.12.2025** సాయంత్రం **5.00** గం॥ల వరకు.
ప్రదేశం : పలమనేరు, తేది : **06-12-2025** సం/- అధీకృత అధికారి, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్

అన్నీ ఆయన చూసుకుంటారట!

రంగంలోకి దిగిన ఇసుకాసురులు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గోదావరి వరదల సీజన్ ముగిసింది. కొన్ని నదిపాయల్లో నీరు తొలగి పక్షం రోజులు కావడంతో ఇసుకాసురులు రంగంలోకి దిగిపోయారు. పి.గన్నవరం పరిధిలోని యర్రంశెట్టివారిపాలెం ఏటిగట్టు దిగువన నదిలోంచి అక్రమంగా రవాణా చేసేందుకు విజయవాడకు చెందిన కొందరు శుక్రవారం ఏర్పాట్లు చేసుకున్నారు. సమాచారం అందడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వి.రాం చేరుకుని రెండు జేసీబీలు, బాట వేసేందుకు సామగ్రితో ఉన్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.

అపారమైన వనరులు

రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న జేసీబీలు

యర్రంశెట్టివారిపాలెం ఏటిగట్టు దిగువన నదిపాయలో అపారమైన ఇసుక ఉంది. దీనికి ఆవల పశ్చిమగోదావరి జిల్లా ఆనగార్లంక ఉంది. మొన్నటి వరదల సమయంలో ఇక్కడ బాట కొట్టుకుపోయింది. ప్రస్తుతం ప్రవాహం పూర్తిగా తొలగి ఇసుక తిన్నెలు బయటపడ్డాయి. ఏటిగట్టు దిగువ నుంచి గోదావరిలోకి బాటవేసేందుకు కొంత మంది జేసీబీలు, టిప్పర్లు తీసుకొచ్చారు. వారికి ఏ శాఖ అండదండలు ఉన్నాయన్నది విమర్శలున్నాయి. 'అన్నీ విజయవాడలో ఉంటున్న రాము చూసుకుంటారు... ఆయన రెండు రోజుల్లో అనుమతులు తెస్తారంటూ' అక్కడి వ్యక్తులు సమాధానం ఇచ్చారని ఆర్‌.ఐ. విలేకరులకు తెలిపారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి ఆదేశాలతో యంత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాస్తవానికి జిల్లాలో మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో అనుమతి పొందిన కొన్ని ర్యాంపుల్లో మాత్రమే ఇసుక తీసేందుకు ఆస్కారం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అనుమతులు లేవని గనులశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు.

జరిమానా విధిస్తాం

పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం ఏటిగట్టు దిగువన ఇసుక తవ్వకాలకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి మా దృష్టికి రాలేదు. రెవెన్యూ అధికారులు మాకు తెలిపిన తరువాత వారు స్వాధీనం చేసుకున్న జేసీబీలు, టిప్పర్లపై చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తాం.
-ఎల్.వంశీధరరెడ్డి, మైన్స్ ఎ.డి., అంబేడ్కర్ కోనసీమ జిల్లా

ఆధునిక హంగులతో పిల్లల పార్కు

కొత్తపేట మండలం మందపల్లిలో ఏనుగుల మహల్ వద్ద ప్రభుత్వం నూతనంగా నిర్మించిన అక్షర పిల్లల పార్కు ఆకట్టుకుంటోంది. పిల్లల కోసం ఆట వస్తువులు, పెద్దలకు వ్యాయామ పరికరాలు, సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. రాత్రి వేళ వెలుగుతున్న దీపాలు ఆకర్షణగా మారాయి. అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఆధునిక వసతులతో పార్కు ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. **-న్యూస్‌టుడే, కొత్తపేట**

బడి పండగ.. భలే సందడిగా

ఉత్సాహంగా మెగా పీటీఎం-3.0 సమావేశాలు

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

పిల్లల అభ్యసన సామర్థ్యాలు, ప్రగతి, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలను తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునే విధంగా నిర్వహించిన మెగా పీటీఎం-3.0 సమావేశాలు జిల్లాలో ఉత్సాహ భరితంగా సాగాయి. విద్యార్థుల సమగ్ర వికాసమే ధ్యేయంగా.. ఉత్తమ విద్యాభ్యాసం దిశగా తల్లిదండ్రుల సహకారం తదితర అంశాలతో ఈ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. జిల్లాలోని 1561 పాఠశాలల్లో శుక్రవారం జరిగిన సమావేశాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, ప్రజాప్రతినిధులు సుమారు 2.03 లక్షల మంది హాజరయ్యారు. తండ్రుల కంటే తల్లులే అధికంగా తరలిరావడం విశేషం.

పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

మండపేట జవహర్‌లాల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో..

మామిడికుదురు మండలం ఈదరాడలో తల్లులకు పాదపూజ చేస్తున్న విద్యార్థినులు

తల్లిదండ్రులకు ఆత్మీయ స్వాగతం

జిల్లాలో పీటీఎం-3.0 సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం పలికారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఉపాధ్యాయులు వివరించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన కార్యాచరణపై వారితో చర్చించారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అమలాపురం గ్రామీణ మండలం కామనగరువు పంచాయతీ పరిధిలోని పేతానివారిపాలెం ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

వివరాలు ఇలా..

- సమావేశాలు నిర్వహించిన పాఠశాలలు: 1561
- హాజరైన తల్లిదండ్రులు: 69,872 (తల్లులు: 44,257, తండ్రులు: 25,615)
- ఉపాధ్యాయులు: 6257
- విద్యార్థులు: 83,731
- ఎస్‌ఎంసీ సభ్యులు: 19,583

సునాయాసంగా పాస్‌పోర్టు పొందండి

పాస్‌పోర్టు కోసం కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేకుండా ఇంటినుంచే సునాయాసంగా పొందొచ్చు. ముందుగా https://www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరుతో రిజిస్టర్ అయ్యాక దరఖాస్తు నింపాలి. వ్యక్తిగత, ఇతర వివరాలు నమోదు చేయాలి. సబ్‌మిట్ చేయగానే రిఫరెన్స్ నంబరు(ఏఆర్ఎన్) వస్తుంది. పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1000 రుసుం చెల్లించాలి. ఆ తర్వాత ఏ రోజు, ఎన్ని గంటలకు, ఎక్కడికి రావాలో సూచిస్తారు. ప్రభుత్వం సూచించిన 12 రకాల ధ్రువపత్రాల్లో ఏ ఒక్కటి తీసుకెళ్లినా చిరునామా గుర్తింపుగా పరిగణిస్తారు. ఫీజు చెల్లించిన రసీదుతో పాటు అన్ని ధ్రువపత్రాల అసలు, నకళ్లతో కేటాయించిన సమయానికి అర్ధగంట ముందే పాస్‌పోర్టు సేవా కేంద్రానికి చేరుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన పాస్‌పోర్టు ఇంటికే వస్తుంది. **- న్యూస్‌టుడే, ఆత్రేయపురం**

'శంభాల'తో ఓ క్లిక్

రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలోని ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శంభాల చిత్రం హీరో ఆది, హీరోయిన్ అర్చన, ఇతర బృంద సభ్యులు సందడి చేశారు. విద్యార్థినులతో కలిసి నృత్యాలు చేశారు. హీరో ఆది మాట్లాడుతూ హర్రర్, సోషల్ ఫాంటసీ కథతో కూడిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు. యువతతో కలిసి స్వీయచిత్రాలు తీసుకున్నారు. సంస్థ ఛైర్మన్ కె.ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, రాజానగరం**

ఏడాదన్నారు.. ఏమార్చారు

35 నెలలుగా పిల్లర్ల దశలోనే జొన్నాడ పైవంతెన

న్యూస్‌టుడే, ఆలమూరు

ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి 2023 జనవరిలో జాతీయ రహదారి 216(ఎ)పై ఆలమూరు మండలం జొన్నాడ వద్ద పైవంతెన నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అప్పట్లో ప్రకటించారు. 35 నెలలు గడిచినా ఇంకా పిల్లర్ల దశ దాటలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినా పరిస్థితిలో మార్పులేదు.

జొన్నాడలో అసంపూర్తిగా పైవంతెన పనులు

వాహనదారుల పాట్లు వర్ణనాతీతం

రాజమహేంద్రవరం-రావులపాలెం, కాకినాడ-రావులపాలెం మార్గాల్లో జొన్నాడ ముఖ్యమైన కూడలి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాజమహేంద్రవరం వెళ్లే మార్గంవైపు పైవంతెన నిర్మాణం కోసం బస్సుషెల్టర్ తొలగించి సర్వీసు రోడ్డు వేశారు. ఆలమూరు మండలంలోని సుమారు 10 గ్రామాల ప్రజలు రాజమహేంద్రవరం ఇక్కడి నుంచే వెళ్లాలి. నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు జొన్నాడ వచ్చి బస్సులు ఎక్కుతుంటారు. బస్సు షెల్టర్ తొలగించడంతో ఎండైనా, వానైనా రోడ్డు మీదే నిరీక్షించాల్సి వస్తోంది. బస్సులు సైతం గతంలో షెల్టర్ ఉన్నచోట కాకుండా పైవంతెన పనుల వల్ల కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపుతున్నారు. దాంతో స్త్రీలు, దివ్యాంగులు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు.

సర్వీసు రోడ్లు అధ్వానం

ఇక్కడ సర్వీస్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గుంతలతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. దుమ్ముధూళి ఎగిరి కళ్లలో పడుతోంది. వర్షంవస్తే ఏదీ రోడ్డో.. ఏది గుంతో తెలియక ఆందోళన చెందుతున్నారు. కనీసం వీటినైనా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

గుత్తేదారుని ఆదేశించాం

ఇటీవల గుత్తేదారుతో చర్చించాం. పనులు వేగవంతం చేయాలని, మూడు నెలల్లో నిర్మాణం పూర్తిచేయాలని సూచించాం. ముందుగా సర్వీసు రోడ్లు బాగుచేయాలని ఆదేశించాం.
- పి.శ్రీకర్, ఆర్డీవో, కొత్తపేట

నాడు 109 నేడు 14

గత ప్రభుత్వ నిర్వాకంతో పాఠశాల దుస్థితి

న్యూస్‌టుడే, పి.గన్నవరం

గత ప్రభుత్వ విధానాలు ఆ పాఠశాలకు శాపాలయ్యాయి. 'నాడు-నేడు'కు ముందు పి.గన్నవరం మండలం పప్పులవారిపాలెంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది.

తరగతి గదిలో అరకొరగా విద్యార్థులు

2021-22లో 109 మంది చదువుకునేవారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు 41 మంది, 6, 7, 8 తరగతుల్లో 48 మంది విద్యార్థులు, ముగ్గురు స్కూల్‌అసిస్టెంట్లు, ముగ్గురు ఎస్.జి.టి.లతో కళకళలాడేది. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల స్థాయికి వెళుతుందని అంతా ఆశించారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానంతో 3, 4, 5, 6, 7, 8 తరగతులను గ్రామానికి సుమారు రెండున్నర కిలోమీటర్లు దూరంలో ఉన్న కొత్తపేట మండలం అవిడి శివారు చప్పిడివారిపాలెం, పి.గన్నవరం మండలం నరేంద్రపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారని తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వేరేచోట చేర్పించేశారు. ప్రస్తుతం ఒకటి నుంచి 5వ తరగతి వరకు 14 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయిని ఉన్నారు. బేసిక్ ప్రైమరీ స్థాయికి పడిపోయింది. గత ప్రభుత్వంలో ఈ పాఠశాలలో తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ఉత్తర్వులు వచ్చాయని, ఇవి అమలు కాలేదని ఎంఈవో-1 కోన హెలీనా తెలిపారు.

ఆకాశయానం... అంతా అయోమయం

కోరుకొండ, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో విమాన సర్వీసుల గందరగోళం రాజమహేంద్రవరం విమానాశ్రయంపైనా ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా వరుసగా ఇక్కడినుంచి పలు నగరాలకు సర్వీసులు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. గంట ప్రయాణానికి రోజుల తరబడి నిరీక్షణతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఏ సర్వీసు రద్దవుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

కొనసాగుతున్న రద్దు, ఆలస్యం

- శుక్రవారం హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులు, దిల్లీ సర్వీసు రాకపోకలు పూర్తిగా రద్దయ్యాయి.
- బెంగళూరు విమాన సర్వీసు రాత్రి 7.15 గంటలకు ప్రయాణించాల్సి ఉండగా రాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు.
- గురువారం సాయంత్రం 6.20 గంటలకు రావాల్సిన ముంబయి సర్వీసు అదే రోజు రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించారు. అది కాస్తా మరుసటి రోజైన శుక్రవారం తెల్లవారుజాము 4.30 గంటలకు బయలుదేరింది.

విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికుల అవస్థలు

చెన్నై విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న స్వాములు

22 గంటలు పడిగాపులు..

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి రాజమహేంద్రవరం నుంచి కొంతమంది అయ్యప్ప మాలధారులు చెన్నైకు వెళ్లారు. వీరితో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచీ ఆయా విమాన సర్వీసుల్లో చెన్నైకు సుమారు 250 మంది మాలధారులు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు దిగిన వారు కొచ్చికి వెళ్లాల్సి ఉంది. ఆ విమానాలు రద్దయ్యాయి. 22 గంటల పాటు అక్కడే పడిగాపులు కాశారు. చివరిగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

తినడానికీ సమస్యే..

12 మంది బృందంగా వెళ్లాం. తినడానికి, తాగడానికి ఏమీ ఇవ్వలేదు. ఏదైనా తిందామన్నా మాలధారణ కావడంతో అన్ని పదార్థాలు తినలేం. విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లడానికి లేదు. ఆందోళన చేస్తే 20 గంటల ఎదురుచూపులు తర్వాత స్వల్పంగా ఆహారం ఏర్పాటు చేశారు.
- పి.గంగాధరరావు, కోరుకొండ

ఎందుకు వెళ్లామా అనుకున్నాం..

త్వరగా దర్శనం చేసుకుందామని ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్లాం. తీరా విమాన ప్రయాణంపై చిరాకు వచ్చింది. ఎందుకు వెళ్లామా అనుకున్నాం. ఇండిగో విమానం నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పెట్టారు. ముందుగానే సమాచారం ఇస్తే వేరే ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. అది కూడా లేదు.
- కె.సత్యనారాయణమూర్తి, రాజమహేంద్రవరం

గీత దాటితే చలానా పడుద్ది..!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పురపాలికల్లోని జంక్షన్ల వద్ద గీత దాటితే చలానా పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సిగ్నళ్ల వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ఈ బాధ్యతను ఏజెన్సీకి అప్పగించారు. ఆయా పురపాలికల్లో కొన్ని జంక్షన్లు గుర్తించారు. పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా కొన్ని సిగ్నల్ పాయింట్ల వద్ద దీనిని అమలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఈ విధానం అమల్లోకి రానుంది.

పురపాలక సంఘం	ఎంపిక చేసిన జంక్షన్లు
అమలాపురం	1
మండపేట	2
రామచంద్రపురం	1

కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోవాలి

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: కోనసీమలో కొబ్బరి చెట్లు దెబ్బతిని నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథుర్ శుక్రవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో విన్నవించారు. ఏపీ ఉద్యాన శాఖకు కొబ్బరి పంట వెన్నెముక వంటిదని, దేశంలో అత్యధిక దిగుబడి ఆంధ్రా నుంచి వెళుతుందన్నారు. జిల్లాలో 43,390 హెక్టార్లలో తోటలు విస్తరించి ఉన్నాయన్నారు. డెల్టా భూభాగంలో ఉప్పునీటి ప్రభావం పెరిగి చెట్ల తలలు విరిగిపడటం, ఆకులు ఎండిపోవడం వంటివి జరుగుతున్నాయన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వేసవిలో ఉప్పునీరు తోటల్లోకి పోటెత్తి చెట్లు దెబ్బతింటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ శాఖ స్పందించి ప్రత్యేక కోకోనట్ బోర్డు రీజనల్ కార్యాలయం, రాష్ట్ర సెంటరు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని కోరారు.

పార్లమెంటులో మాట్లాడుతున్న ఎంపీ హరీష్‌మాథుర్

వేసిన మూణ్నాళ్లకే తారు మారు

న్యూస్‌టుడే, రంగంపేట

పరిశీలన

తూర్పు-కాకినాడ జిల్లాలను కలిపే కీలకమైన మార్గం ఏడీబీ రోడ్డు. కూటమి ప్రభుత్వం చొరవతో ఇటీవల అందంగా రూపుదిద్దుకుంది. రూ.300 కోట్ల అంచనాతో రాజానగరం-సామర్లకోట వరకు తొలి విడత పనులు చేపట్టారు. ప్రభుత్వం, ఏషియన్ డెవలప్‌మెంటు బ్యాంకుల సహకారంతో చేపట్టిన నాలుగులైన్ల రోడ్డు పనులు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం పలుచోట్ల ఈ మార్గం దెబ్బతింది.

రంగంపేట-వడిశలేరు మధ్య దెబ్బతిన్న ఏడీబీ రోడ్డు

రంగంపేట-వడిశలేరు మధ్య, పెద్దాపురం-సామర్లకోట మధ్య రహదారి పొరలు తాజాగా లేచిపోతుండటంతో ప్రయాణికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. 30 కిలోమీటర్ల రహదారి సక్రమంగానే ఉన్నా ఈ రెండు చోట్లే దెబ్బతింది. పైపొర కొద్దికొద్దిగా లేచిపోవడంతో ఇబ్బంది నెలకొంది. నిర్మాణ సమయంలో మొదటి, రెండు పొరలు వేసేందుకు కొన్నిరోజులు వ్యత్యాసం రావడంతో సమస్య వచ్చిందని ఆర్డీసీ డీఈ వర్మ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. రెండు పొరలు పూర్తిగా అతుక్కోక కొద్దికొద్దిగా లేచిపోయిందన్నారు. గుత్తేదారు సంస్థ తిరిగి పనులు చేస్తోందని..ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కరిస్తామన్నారు.

వైద్యాలయాలు.. వివాదాలకు నిలయాలు

పీహెచ్‌సీల్లో విభేదాలతో రోగులకు ఇక్కట్లు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. సిబ్బంది, వైద్యుల అంతర్గత పోరుతో రచ్చకెక్కుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో అనేక పీహెచ్‌సీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో పల్లెల్లో వైద్యం కుంటుపడుతోంది. రోగులకు సక్రమంగా సేవలు అందని పరిస్థితి నెలకొంది.

ఇవీ వివరాలు

పీహెచ్‌సీలు	వైద్యులు	సిబ్బంది	రోజువారీ ఓపీ
47	82	420	350

గోడిలంక పీహెచ్‌సీ వైద్యాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తున్న సిబ్బంది

ఉదాసీన వైఖరి

పీహెచ్‌సీల్లో కొన్నేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఆధిపత్యం కోసం గ్రూపు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది వర్గాల వారీగా విడిపోతున్నారు. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పలుచోట్ల ఘటనలు

- గోడిలంకలో వైద్యాధికారి, సిబ్బంది మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొత్తగా విధుల్లో చేరిన వైద్యాధికారి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిబ్బంది ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
- లక్కవరంలో వైద్యాధికారిణి విధులకు డుమ్మా కొడుతూ ఆసుపత్రికి రాకుండా కాలయాపన చేస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రోగులను కిందిస్థాయి సిబ్బంది పరీక్షించి పంపేస్తున్నారు. ఏడాదిగా ఇదే పరిస్థితి నెలకొంది.
- వానపల్లిలో స్టాఫ్‌నర్స్, వైద్యాధికారి మధ్య విభేదాలున్నాయి. దీనికి సంబంధించి విచారణను కలెక్టర్ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రెండేళ్లుగా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు.
- కేశవరంలో వైద్యాధికారి, సిబ్బందికి మధ్య విభేదాలు జటిలం కావడంతో గత వారం రోజుల క్రితం ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు ఇచ్చారు.

సమస్యలను పరిష్కరిస్తాం

లక్కవరం వైద్యాధికారిపై కమిషనర్‌కు నివేదిక ఇచ్చాం. గోడిలంకలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారిని మరో చోటకు మార్పు చేస్తున్నాం. వానపల్లి, కేశవరం పీహెచ్‌సీలపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.
- దుర్గారావుదొర, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

ఆ ఖాతాల్లో నగదు తీసుకోండి..

అమలాపురం కలెక్టరేట్: జాతీయ, గ్రామీణ బ్యాంకుల్లో లావాదేవీలు లేకుండా నిలిచిన ఖాతాల్లో నగదును వెనక్కి తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకు రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మరిచిపోయిన, క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో సొమ్మును తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 4,70,690 ఖాతాల్లో రూ.82.66 కోట్ల మేర నగదు ఉండిపోయిందన్నారు. సరైన పత్రాలు తీసుకువచ్చి తిరిగి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తరగని చెత్త గుట్టలు..!

డంపింగ్ యార్డు రహిత పురపాలికలకు అడ్డంకులు

ఈనాడు, అమలాపురం: నగరాలు, పట్టణాల్లో కుప్పలుగా పోసిన వ్యర్థాల గుట్టలను శుద్ధి చేసి, వివిధ అవసరాలకు వినియోగించాలన్న ప్రభుత్వ ఆశయం పకడ్బందీగా అమలవ్వడం లేదు. వ్యర్థాలు వేరు చేసి ప్లాస్టిక్ పునర్వినియోగం, విద్యుదుత్పత్తి చేయాలని సంకల్పించినా తగిన వనరులు అందుబాటులో లేవు. డిసెంబరు చివరి నాటికి డంపింగ్‌యార్డ్ రహిత పురపాలికలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు ఎంత మేరకు అమలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

- ఘన వ్యర్థాలు వేరు చేసి ప్లాస్టిక్, కాగితాలు, ఇతరాలను విశాఖపట్నం, చెన్నై నగరాల్లోని సిమెంటు పరిశ్రమలకు తరలించేవారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

వ్యర్థాలతో ఓ సంస్థ బల్లలు, కుర్చీలు, ప్లాస్టిక్ టైల్స్ తయారు చేసి విక్రయిస్తోంది. కానీ వాటికి ఆదరణ లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.

పురపాలిక	వ్యర్థాలు	ప్రాసెస్ చేయాల్సింది (మెట్రిక్ టన్నుల్లో)
అమలాపురం	55,453	4343
మండపేట	8778	44548
రామచంద్రపురం	22,000	15,840
ముమ్మిడివరం	5,624	5,624

నిర్వహణ వేగవంతం చేస్తేనే..

ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నగరపాలక, పురపాలక, నగర పంచాయతీ పరిధిలో 5.97 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు గత పాలకులు వదిలేయగా, కూటమి ప్రభుత్వం 'స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్' ఆధ్వర్యంలో నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల టన్నుల వ్యర్థాలు శుద్ధి చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో రెండు నెలలైనా పడుతుందని భావిస్తున్నారు. అమలాపురం, రామచంద్రపురం, మండపేట పురపాలిక సంఘాల్లో నత్తనడకన నిర్వహణ సాగుతుండగా, ముమ్మిడివరంలో కనీసం ప్రారంభించలేదు.

రాజమహేంద్రవరంలో డంపింగ్ యార్డు

15 నుంచి రేవుల్లో ఇసుక తవ్వకాలు

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉచిత ఇసుక విధానానికి అనుగుణంగా తవ్వకాల చేపట్టి పంపిణీ చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో నిల్వలు, చేపట్టిన అమ్మకాలపై సమీక్ష చేశారు. నిర్మాణ రంగాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తవ్వకాలు చేయాలన్నారు. అనుమతులు పొందిన 9 రీచ్‌లలో తవ్వకాలను ఈ నెల 15 నుంచి పునః ప్రారంభించాలని తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో డ్రోన్ సర్వే ద్వారా నిల్వలను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో గనుల శాఖ అధికారి వంశీధర్‌రెడ్డి, ర.భ.శాఖ అధికారి రాము పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (06 డిసెంబర్ 2025, శనివారం), రేపు (07 డిసెంబర్ 2025, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414** & **9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

తునిలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం

షోరూమ్ ప్రారంభిస్తున్న సినీనటి ఐశ్వర్యా రాజేష్, బుల్లిరాజు, నిర్వాహకులు

తుని, న్యూస్‌టుడే: తుని పట్టణంలోని జీఎన్ టీరోడ్డులో శ్రీరామా థియేటర్ ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుక్రవారం ప్రారంభమైంది. సినీనటి ఐశ్వర్యా రాజేష్ జ్యోతిప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. బాలనటుడు బుల్లిరాజు (రేవంత్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం షోరూమ్‌లోని ఆయా విభాగాలు పరిశీలించారు. సంస్థ ఛైర్‌పర్సన్, హోల్‌టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తునిలో 36వ షోరూమ్ ప్రారంభించడం జరిగిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీసీర్ణ రాజమౌళి, హోల్‌టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఐశ్వర్య మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం-2 చిత్రం షూటింగ్ తునిలో చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడిని కోరతానన్నారు. తనవి రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయని బుల్లిరాజు తెలిపాడు. గోదావరి గట్టుమీద రామచిలకవే.. పాటకు నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

ఆన్‌లైన్‌లో బాలబాలాజీస్వామి ఆలయ సేవలు

మామిడికుదురు, న్యూస్‌టుడే: అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయంలో వివిధ సేవలకుగాను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించినట్లు ఏసీ ఎం.సత్యనారాయణరాజు శుక్రవారం తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశానుసారం ఆలయంలో జరిగే స్వామివారి దర్శనాలు, లక్ష్మీనారాయణ హోమం, లక్ష చామంతి పూజ, గోదాదేవి కల్యాణం తదితర సేవల్లో పాల్గొనేందుకు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. దీనివల్ల టికెట్ల కోసం క్యూలైన్లలో వేచి చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శన ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులు www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

విద్యాలయం.. ఆనందమయం

అంగర: వల్లూరులో నిర్వహించిన లక్కీడిప్‌లో విద్యార్థితో కలిసి పాల్గొన్న తల్లి

పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో టెలిస్కోప్‌ను పరిశీలిస్తున్న తల్లి

కాట్రేనికోన: సాంప్రదాయ వేషధారణలో మహిళలు..

కపిలేశ్వరపురంలో ప్రగతి నివేదికను చూపిస్తున్న తల్లిదండ్రులు

మెగా పీటీఎం సమావేశాలకు పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. చిన్నారుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించారు. ఆటపాటలతో అలరించారు. చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. - న్యూస్‌టుడే, బృందం

కుటీర పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం: కలెక్టర్

నార్కెడుమిల్లి (ఆత్రేయపురం): గ్రామాల్లో ఏర్పాటు చేసే కుటీర పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తోందని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ అన్నారు. నార్కెడుమిల్లిలో 11 మంది స్వయం సహాయక సంఘ మహిళలు నిర్వహిస్తున్న ప్రజాప్రియ పచ్చళ్ల తయారీ పరిశ్రమను శుక్రవారం ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు. ప్యాకింగ్‌కు ముందు నాణ్యత తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆకర్షణీయమైన లేబుల్, తయారీ, గడువు తేదీలు, పదార్థాలు, పోషక విలువలు చట్టప్రకారం ఉండాలన్నారు. స్థానిక రైతు బజార్లలో విక్రయాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న స్త్రీ నిధి వంటి రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలని హితవు పలికారు. ఆర్డీవో పి.శ్రీకర్, డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రమూర్తి, ఎస్‌ఐ రాము, ఆర్‌ఐ భాను, వెలుగు ఏపీఎం గంగాధర్, వీఆర్వో ఉదయ్‌ను తదితరులు పాల్గొన్నారు.

వీరి సాయం.. విద్యార్థులకు వరం

స్ఫూర్తి

కొందరు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్నారు. తాము చదువుకున్న, చదువు చెప్పే పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వారి ఉన్నత చదువులకు వారధులవుతున్నారు. వీరికి కొందరు దాతలు సైతం తోడుగా నిలుస్తున్నారు.

ఉదయం 7.30 గంటలకే వస్తారు..

అంబాజీపేట: అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు **అరధాని లక్ష్మీవరప్రసాద్** ఉదయం 7.30 గంటలకే బడికి వస్తారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తారు. ఆయన పనిచేసిన పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత 98 శాతానికి పైగా ఉండటం విశేషం. పంచాయతీ నిధులు రూ.3 లక్షలతో పాఠశాల ఆవరణలో సీసీ ప్లాంటు ఏర్పాటు చేయించారు. దాతల సాయంతో రూ.1.50లక్షలు సమకూర్చి ఇసుకపూడి ఉన్నత పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు.

పాఠాలు చెబుతున్న వరప్రసాద్

పుట్టిన ఊరిలో విద్య కోసం..

కడియం: కడియపులంక పంచాయతీ పరిధి బుర్రిలంకకు చెందిన **వరదా సుబ్బారావు** కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1982-83లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2022లో వరదా ఫౌండేషన్ స్థాపించి ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అండగా ఉండటమే గాక ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.3లక్షల విలువైన పురస్కారాలు అందజేశారు.

ఆర్థికంగా అండగా..

రావులపాలెం పట్టణం: కొంతమంది విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు చూసి చలించిపోయిన రావులపాలేనికి చెందిన **పులవర్తి గోపాలకృష్ణ** 2008లో పులవర్తి ఎడ్యుకేషనల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పైచదువులకు కావాల్సిన ఆర్థికం సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. 2011లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసినా సంవత్సరానికి రూ.2లక్షల వరకూ సాయం అందిస్తున్నారు.

యువతికి ల్యాప్‌టాప్ అందిస్తున్న గోపాలకృష్ణ

మందపల్లిలో ఎక్స్‌ప్రెస్ బస్సుల సౌకర్యం

కొత్తపేట: మందపల్లిలో మందేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ రిక్వెస్ట్ స్టాప్‌కు అనుమతి ఇచ్చింది. దూర ప్రాంతాల నుంచి భక్తులకు మేలు చేకూరనుంది. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగకపోవడంతో ఇబ్బంది పడేవారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ఇక్కడ ఎక్స్‌ప్రెస్ స్టాప్ లేకపోవడం వల్ల భక్తులు రావులపాలెంలో దిగి ప్రత్యేకంగా ఆటోలు కట్టించుకుని ఆలయానికి వచ్చేవారన్నారు. గ్రామ పెద్దల వినతులతో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ స్టాప్ ఏర్పాటు చేయడంతో భక్తులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

బడి బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరి

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: బడి బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రహదారి భద్రత చర్యల్లో భాగంగా శుక్రవారం అమలాపురంలో తనిఖీలు నిర్వహించారు. 21 బస్సుల్లో సాంకేతికపరమైన లోపాలు గుర్తించి ఆయా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతిసురేష్, కౌశిక్ పాల్గొన్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత కుటుంబ సభ్యులకు స్వామి చిత్రపటం అందజేస్తున్న ఈవో చక్రధరరావు

వాడపల్లి (ఆత్రేయపురం): కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన ముళ్లపూడి వెంకటసుబ్బారావు, లక్ష్మీరజని, ముళ్లపూడి శివరామకృష్ణ, సాయిశ్రుతి దంపతులు శుక్రవారం రూ.5,00,001 విరాళం సమర్పించారు. వీరికి స్వామి వారి చిత్రపటం అందజేసి దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు అభినందించారు.

వాడపల్లిలో నేడు..

▲ కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం వేకువజామున అర్చన, ఐశ్వర్యలక్ష్మీ హోమం, సేవాకాలం, బాలభోగం, నివేదన, 3.15 గంటలకు సుప్రభాత సేవ, తొలిహారతి, తీర్థప్రసాద వితరణ అనంతరం 4 గంటలకు దర్శనాలు ప్రారంభం. ▲ మధ్యాహ్నం 12.30 గంటలకు అర్చన, మహర్నివేదన అనంతరం యథావిధిగా దర్శనాలు. ▲ సాయంత్రం 6 గంటలకు అర్చన, నివేదన, దర్శనాలు. ▲ రాత్రి 9 గంటలకు పవళింపు సేవ.

– న్యూస్‌టుడే, ఆత్రేయపురం

విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం: కలెక్టర్

ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మెగా పీటీఎం సమావేశాలు నిర్వహిస్తోందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం అమలాపురం మండలం కామనగరువు పంచాయతీ పితానివారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో ముచ్చటించారు. జిల్లావ్యాప్తంగా 1,582 పాఠశాలలు, 13 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులపై ముఖాముఖి చర్చలు నిర్వహించి తదనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిపెట్టాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన నాణ్యతపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు వెల్లడించడానికి ఈ కార్యక్రమం వేదిక అవుతుందన్నారు. డీఈవో షేక్ సలీంబాషా, సమగ్రశిక్షా ఏపీసీ జి.మమ్మి, సర్పంచి నక్కా అరుణకుమారి, స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

హిందీ భాషా సలహా కమిటీ సభ్యుడిగా సాదిక్

మామిడికుదురు, న్యూస్‌టుడే: కేంద్రంలో నీతి ఆయోగ్ మంత్రిత్వ శాఖ ద్వారా హిందీ అధికారిక భాషా సలహా కమిటీ సభ్యుడిగా దిల్లీలో గురువారం మామిడికుదురు మండలం నగరానికి చెందిన షంసుస్ సాదిక్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాను పాల్గొని భాషాభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. స్థానికంగా పలువురు ఆయన్ని అభినందించారు.

గడ్డివాములో మృతదేహం

● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

అంగర, న్యూస్‌టుడే: గడ్డివాములో మృతదేహం లభ్యమైన సంఘటన కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప శివారు పొలాల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అంగర ఎస్సై హరీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం పట్టణానికి చెందిన గుబ్బల రమణ (59) పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాల బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నారు. ప్రతీ రోజూ బస్సును కోరుమిల్లిలో పెట్టి దానిలోనే పడుకునేవాడు. గత నెల 27 నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి వాకతిప్ప శివారు పొలాల్లోని గడ్డివాములో ఒక మృతదేహం కనిపించేసరికి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పక్క మండలాల్లో మిస్సింగ్ కేసులను వాకబు చేసి, రమణ బావమరిది గుత్తుల శ్యామ్‌ని పిలిపించారు. ఆయన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఆ నిందితుడిపై సస్పెన్షన్ వేటు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: ముమ్మిడివరం గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన మోకా గిరిబాబును తెదేపా నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని ఆ మండల శాఖ అధ్యక్షుడు చెల్లి సురేష్, రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు ప్రకటించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాట్రేనికోనలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గిరిబాబు పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో ఎప్పుడూ పాల్గొలేదన్నారు. కేవలం వ్యక్తిగత బీమా పాలసీ కోసమే అతను సభ్యత్వం తీసుకున్నాడన్నారు. అతను ప్రజాప్రతినిధులతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి వైకాపాకు చెందిన కొందరు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. వైకాపాకు చెందిన చాలామంది అనేక సంఘటనల్లో నిందితులుగా ఉన్నప్పటికీ అప్పట్లో కనీసం చర్యలు తీసుకోలేదన్నారు. తప్పుడు పనులకు తెదేపా సహకరించదన్నారు. నిందితుడిపై వెంటనే పోక్సో కేసు నమోదైందన్నారు. ఐ.వెంకటేశ్వరరావు, వీరబాబు, నరసింహమూర్తి పాల్గొన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,500
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లలో

ఫారంరేటు	130-00
రిటైల్ లైవ్	157-00
డ్రెస్డ్	228-00
స్కిన్‌లెస్	259-00

LIC LIFE INSURANCE CORPORATION OF INDIA
DIVISIONAL OFFICE: RAJAHMUNDRY

Paper Notification Dt: 5-12-2025

This is to notify that LIC OF INDIA, Divisional Office, RAJAHMUNDRY is herewith calling, TENDER FOR:
Destruction of old records. The Job includes: A) Picking of Policy Dockets and incremental paper Bundles from Racks and Verifying the files inside the dockets and files. B) Separating the white and coloured papers of both policy dockets and Incremental files. C) Shredding the paper separated from dockets and files. D) Keeping aforesaid shredded papers in gunny bags on own cost.
The interested Party (With Registered GST No) can Visit our website for Tender forms www.licindia.co.in
Last date for submission of Tenders in sealed cover :: On or before 17.30 hrs on 15.12.2025 to CHAIRMAN, STORES COMMITTEE, LIC OF INDIA, DIVISIONAL OFFICE, MORAMPUDI ROAD, RAJAHMUNDRY-533107

Sr. Divisional Manager

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మణప్పురం, ఏ ఇతర ప్రైవేట్ సంస్థలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్ క్యాష్. ✆ 98491 38626.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

PROFESSIONAL SERVICES

ASTROLOGY

శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం
శీఘ్ర వివాహప్రాప్తి, సంతాన యోగం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి విషయాలకు జ్యోతిష్య పండిత్
శ్రీ J.గౌతమ్‌శాస్త్రి
దేవిచౌక్, బుద్దుడు హాస్పిటల్ పక్కవీధి, రాజమండ్రి.
(ఉ॥ 9 to 12 వరకు ఫ్రీ కన్సల్టేషన్)
98484 61826

EENADU for Advertisement Contact: 8008597607

REAL ESTATE

LAND FOR SALE

GENERAL

హంసవరం హైవేకి 1 కి.మీ. లోపల 30 సెంట్లు భూమి, కాకినాడ అయోధ్యనగర్ సాయిబాబా గుడి దగ్గర 600 గ॥ స్థలం, గంగరాజునగర్‌లో బిల్డింగ్ అమ్మకం. ✆ 99121 30247.

కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, సిద్ధావారిపాలెంలో ఎ.3-24 సెం. వ్యవసాయ భూమి అమ్మకం. ఎకరం 20 లక్షలు. డైరెక్ట్ పార్టీలు మాత్రమే సంప్ర॥ ✆ 99859 61222.

PLOT FOR SALE

KAKINADA RURAL

ప్రాపర్టీబజార్ ఇయర్ ఎండింగ్ సేల్స్ కాకినాడ. 1 to 10 లక్షలు డిస్కౌంట్. గేటెడ్ కమ్యూనిటీ APSP వద్ద అపార్ట్‌మెంట్స్ & అచ్చంపేట, ADB రోడ్డు కుడా లేఔట్ ప్లాట్స్, 80% లోన్. ✆ 9247612222.

సామర్లకోట రైల్వేస్టేషన్ దగ్గరగా రోడ్డు ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లస్థలాలు, కమర్షియల్‌ప్లాట్స్ కుడా & రేరా అప్రూవ్‌తో 50Lకే ఇండివిడ్యు హౌస్ ✆ 93910 65819.

GENERAL

గుంటూరు-విజయవాడ హైవేలో కాజాటోల్‌గేట్ దగ్గర, టెక్నోటవర్ వెనుక, CRDAఅప్రూవ్డ్ ప్లాట్స్‌లోన్ సౌకర్యంతో తక్కువ ధరలో కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్. 88855 56620.

JOBS

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

Required Managers, Agents, Salary and Incentives. Marketing Job, guarantee Income, Age 50 above Cont: 90108 09384.

Krishna Pradeep's 21st Century IAS
WE ARE HIRING
TELE MARKETERS
10 No's (ONLY FEMALE)
Qlf: Intermediate / Degree with Good communication skills in Telugu & English.
Attractive Pay & Incentives
OPP. Z.P. HIGH SCHOOL, TORREDU, RAJAHMUNDRY.
8247417713

రాజమండ్రిలో తమిళనాడు కాంచీపురం పట్టు కేంద్రంలో ఉద్యోగ అవకాశం. మహిళలకు మాత్రమే, జీతం: 8,000/- to 10 వేలు, అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. Cont Cell: 93848 06665.

కాకినాడ, ROY చెస్ అకాడమీ కోచింగ్ సిబ్బంది కావలెను. అర్హత డిగ్రీ, వ: 35 లోపు, జీ: 15,000, చెస్ లేదా టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. ✆ 62815 98466.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 89776 39662, 89776 39663.

రాజమండ్రి ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులో చేయుటకు హెల్పర్స్ - ఆపరేటర్స్, డిజైనర్స్ కావలెను. సూర్య డిజిటల్ ఫ్లెక్సీ, ఇన్నీసుపేట, RJY, ఆకర్షణీయ జీతం. ✆ 98496 61912.

విజయవాడలో ఇంటిలోనే ఉండి ఇంటిపని, వంటపని చేయడానికి ఏ బాదరబందీలేని ఆడపనిమనిషి కావలెను. జీతం: 12,000/- - 15,000/- వరకు. ఉచిత భోజనం & వసతి ఇవ్వబడును. సంప్ర॥ ✆ 96184 24888.

కడియంలో ప్రముఖ నర్సరీలో పనిచేయుటకు అనుభవం గల అకౌంటెంట్ (Male/ Female), సూపర్‌వైజర్స్ కావలెను. సంప్రదించండి సెల్: 99488 36667.

కడియపులంకలో కొత్తగా నిర్మించిన BPCL పెట్రోల్ బంకులో చేయుటకు ఆఫీస్ స్టాఫ్ (M/F), అ: డిగ్రీ/ ఇంటర్ + కంప్యూటర్ పరిజ్ఞానం & పంప్‌బాయ్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఇంటర్వ్యూ: 8-12-25 సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బయోడేటాతో డైరెక్టుగా బంకు వద్ద హాజరుకావలెను. సెల్: 79815 24889.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. **6-50** పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి

13న జాతీయ మెగా లోక్ అదాలత్

రాజోలు, న్యూస్‌టుడే: ఈ నెల 13న జరగనున్న జాతీయ మెగా అదాలత్‌ను విజయవంతం చేయాలని రాజోలు సీనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి కోరారు. స్థానిక కోర్టు భవనంలో పోలీసులు, న్యాయవాదులతో ఆమె శుక్రవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. అదాలత్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. సీఐ నరేశ్‌కుమార్, ఎస్సైలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మలికిపురం, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతామని పోలీసు శాఖలో ఈగల్ సెల్ సీఐ సూర్యమోహన్ అన్నారు. 'డ్రగ్స్ వద్దు బ్రో' పేరిట శుక్రవారం లక్కవరంలోని మంగెన గురయ్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలు, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల కరస్పాండెంట్ మంగెన వెంకటసత్యప్రసాద్, అకడమిక్ డైరెక్టరు ఎ.బి.నాయుడు, ప్రిన్సిపల్ కె.రాంబాబు, కె.అరుణ్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
ఉ॥ 10 - మ॥ 1 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట:90323 93884

వీధి దీపాలు వెలిగాయి

స్పందనకు వందనం

ఆత్రేయపురం: వసంతవాడలో పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు తెలిపిన సమస్యను సర్పంచి గాదిరాజు రామకృష్ణంరాజు వద్ద ప్రస్తావించగా మరమ్మతులు చేయించి దీపాలు వేయించారు.

వ్యర్థాల తొలగింపు

రావులపాలెం గ్రామీణం: రావులపాడులోని ప్రధాన రహదారి చెంతన రైసు మిల్లు సమీపంలో వ్యర్థాలను గుట్టలుగా వేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న సమస్యను పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపి వ్యర్థాలను తీయించారు

సీఎం సహాయనిధి నుంచి రూ.8.35 లక్షలు అందజేత

మామిడికుదురు, న్యూస్‌టుడే: బి.దొడ్డవరానికి చెందిన ఆకుమర్తి వెంకటదుర్గాప్రసాద్ మెదడు సంబంధ శస్త్ర చికిత్స చేయించుకున్నందుకుగాను సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.8,35,514 చెక్కును పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఉపాధి కరవైనందున ముగ్గురు కుమార్తెలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని బాధితుడి భార్య కుమారి ఆవేదన వ్యక్తం చేయడంతో పింఛను మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ

ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణపై సీఎంకు వినతి

కొత్తపేట, న్యూస్‌టుడే: కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని, ఆత్రేయపురం మండలం ఉచ్చిలి, వసంతవాడ ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. శుక్రవారం వెలగలపూడిలోని సచివాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అందిన దరఖాస్తులను ఆయనకు అందజేశారు. వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే బండారు

ప్రజా దర్బార్‌కు 238 వినతులు

కొత్తపేట, న్యూస్‌టుడే: అధికారులందరూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. శుక్రవారం కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. మండలం నుంచి మొత్తం 238 వినతులు అందాయి. కంఠంశెట్టి శ్రీనివాసరావు, ధర్నాల రామకృష్ణ, ముత్యాల బాబ్జి, గనిశెట్టి వీరేశ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

పెదపట్నంలంకలో ప్రదర్శన వీక్షిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ

రాజోలు జడ్పీ బాలుర పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దేవ

పాశర్లపూడి పాఠశాలలో చిన్నారుల నృత్య అభినయం

పిల్లల పండగ.. ఆనందం నిండుగా

న్యూస్‌టుడే బృందం

పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాలను శుక్రవారం వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలలను అరటి చెట్లు, మామిడి తోరణాలతో అలంకరించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్, పుస్తక, క్రీడా పరికరాలు, కాగితాలతో తయారుచేసిన కళారూపాలతో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను తిలకించారు. బాలలు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఉపాధ్యాయులు పాఠశాల, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. సహపంక్తి భోజనాలు చేశారు. ● రాజోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ● మామిడికుదురు మండలం పెదపట్నంలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన సమావేశంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, స్థానిక నాయకులు, పూర్వ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ● మలికిపురం మండలం బట్టేలంక ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టరు గుండుబోగుల పెద్దకాపు, మేడిచర్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి పాల్గొన్నారు. ● కొత్తపేట, పి.గన్నవరం, రావులపాలెం పట్టణం, అంబాజీపేట, అయినవిల్లి, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం గ్రామీణం, సఖినేటిపల్లి మండలాల్లోని పాఠశాలల్లో నిర్వహించిన సమావేశాల్లో తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొత్తపేట పాఠశాలలో పిల్లల నడవడికను అడిగి తెలుసుకుంటున్న తల్లి

మేడిచర్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో..

ఇసుకపూడి ఉన్నత పాఠశాలలో..

రావులపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో..

అవిడి పాఠశాలలో ఫొటో షూట్..

ఘనంగా తిరుప్పాణి ఆళ్వార్ ఉత్సవం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ఆళ్వార్ల సన్నిధిలో శుక్రవారం తిరుప్పాణి ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం ఘనంగా జరిగింది. ద్రవిడ వేదపారాయణ, నీరాజనం, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ చేశారు.

రబీలో సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

కొత్తపేట, న్యూస్‌టుడే: రబీలో పంటలకు సాగునీటి ఎద్దడి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో పి.శ్రీకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీసీ కమిటీల ఛైర్మన్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాళ్వాలో సాగునీటి సరఫరా, వినియోగంపై ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. కొత్తపేట రెవెన్యూ డివిజనల్ పరిధిలోని గోపాలపురం, అవిడి, గన్నవరం అయినవిల్లి, ఆలమూరు నీటి పంపిణీ కమిటీల అధ్యక్షులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

డెంగీతో అప్రమత్తంగా ఉండాలి

అంబాజీపేట, న్యూస్‌టుడే: ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల ద్వారా వ్యాపించే డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి ఎన్. వెంకటేశ్వరరావు సూచించారు. పుల్లేటికుర్రు మార్కెట్‌పాలెంలో డెంగీ కేసు నమోదైన ప్రాంతాన్ని ఆయన శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. చిరతపూడిలో ఎస్సీపీ వైద్య శిబిరాన్ని సందర్శించారు.

'కేడర్ విత్ లీడర్'లో వినతుల స్వీకరణ

తాటిపాకలో కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి అమూల్య

రాజోలు, న్యూస్‌టుడే: పార్టీ కార్యకర్తలు, ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటానని రాజోలు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. తాటిపాకలో శుక్రవారం నిర్వహించిన 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించారు. రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ముదునూరి చినబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు భూపతి రాజు సాయిబాబారాజు, నాయకులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

రాజోలు, న్యూస్‌టుడే: పల్లెల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రాజోలులో మట్టపర్తి కాలువగట్టు, పాత బస్టాండ్‌లలో రెండు తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. రూ.1,650 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో రానున్న రోజుల్లో శివారు ప్రాంతాలకూ తాగునీరు అందుతుందన్నారు. ఎంపీపీ శ్రీదుర్గ, సర్పంచి రేవు జ్యోతి, ఉప సర్పంచి పామర్తి రమణ, నాయకులు పాల్గొన్నారు. మలికిపురం: గ్రామాల్లో ప్రజలకు శుద్ధజలం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. గుడిమెళ్లంకలోని శాంతినగర్, మర్రిపేట ఏపీఎస్ కాలనీ, మూలపోదు ప్రాథమిక పాఠశాల వద్ద మూడు ఓహెచ్ఎస్ఆర్‌ల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. సర్పంచి నల్లి విజయకుమారి, ఎంపీటీసీ సభ్యురాలు నల్లి అంజలీదేవి తదితరులు పాల్గొన్నారు.

క్విజ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

కొత్తపేట, న్యూస్‌టుడే: జిల్లా స్థాయిలో జరిగిన రిలయన్స్ క్విజ్ పోటీల్లో వానపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.శర్మ, టి.ప్రణీత, కొత్తపేట శ్రీసిద్ధార్థ పాఠశాల విద్యార్థులు ఎన్.ఈశ్వర్, కె.లోహిత్ తృతీయ స్థానంలో నిలిచారు. వీరిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు అభినందించారు. పోటీలో గెలుపొందిన సైకిళ్లను సర్పంచి పల్లి భీమారావు విజేతలకు అందించారు.

నిత్యావసర సరకుల అందజేత

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: పీ4 విధానంలో అంతర్వేది పల్లిపాలెంలో దత్తత తీసుకున్న యువకుడి కుటుంబానికి జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం నిత్యావసర సరకులు అందజేశారు. అయిదు నెలల క్రితం యువకుడు కామాడి దుర్గాప్రసాద్ రహదారి ప్రమాదంలో మృతి చెందాడు. అతడి ఇంటికి వెళ్లి తల్లి ఆదిలక్ష్మిని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బంది ఉంటే తనకు ఫోన్ చేయాలని చెప్పారు.

ఆదిలక్ష్మి యోగక్షేమాలు అడుగుతున్న రవాణాధికారి శ్రీనివాసరావు

పూడిక తొలగిస్తేనే సాగు నీరందేది

పేరవరం ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ వైపు సంప్ వెల్‌కు ఆనుకొని పూడిక ఏర్పడింది. దాళ్వా పనులు ప్రారంభమైనా పథకం వద్ద పూడికలు తొలగించలేదు. దీనివల్ల సంప్ వెల్‌కు నీరు చేరడం లేదు. ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఏఈ వెన్నా సాయిమాధవప్రసన్న్ వద్ద ప్రస్తావించగా పూడిక తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

దారి సక్రమంగా లేక ఇక్కట్లు

అయినవిల్లి మండలం విలస గ్రామంలో రైతు సేవా కేంద్రానికి వెళ్లే దారి సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటి వరకు కుడివైపు ఖాళీ స్థలం నుంచి రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఆలయం నిర్మాణం జరుగుతుండటంతో రాకపోకలకు సిబ్బంది, రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎంపీడీవో సరోవర్‌రావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి దారి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. - న్యూస్‌టుడే, అయినవిల్లి

గుంతలా.. మడుగులా..

గుడిమెళ్లంక వంతెన నుంచి విశ్వేశ్వరాయపురం పంచాయతీ కార్యాలయం వద్ద వంతెన వరకు సుమారు కిలో మీటరు మేర ర.భ. రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. పెట్రోలు బంకు, రామాలయం ప్రాంతాల్లో పెద్దపెద్ద గుంతలు పడి మడుగుల్లా తయారయ్యాయి. కొంచెం వర్షం వచ్చిందంటే గుంతల్లోకి నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై ర.భ. ఏఈ కె.రవీంద్రను వివరణ కోరగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, మంజూరైన వెంటనే రహదారి అభివృద్ధి చేస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, మలికిపురం

ప్రాంగణమిలా.. ఆటలెలా..?

శివకోటిలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు మొలిచి దుర్భరంగా ఉంది. ఇక్కడ 540 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇటీవల పలువురు బాలికలు క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించారు. వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తే మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రిన్సిపల్ టి.లలితకుమారిని వివరణ కోరగా క్రీడా మైదానం అభివృద్ధి విషయమై ఉన్నతాధికారులను నివేదించినట్లు తెలిపారు. - న్యూస్‌టుడే, రాజోలు

రహదారి నిర్మాణం ప్రారంభం

మలికిపురం: దిండి గ్రామంలో రూ.12 లక్షల అంచనా వ్యయంతో శ్మశానానికి రహదారి నిర్మించే పనులను సర్పంచి ముదునూరి శ్రీనివాసరాజు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యురాలు తాడి దుర్గ తదితరులు పాల్గొన్నారు.

మహారాజశ్రీ కొత్తపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టువారి
E.P.No.16/2023 in O.S.33/2021
Between: [illegible] ... DHR
And [illegible] ... JDR
[illegible] 09-01-2026 [illegible] Rs.5,00,000/- [illegible] Rs.10,00,000/- [illegible]
వేలం తేదీ: 09-01-2026
యెలిశెట్టి వెంకటేశ్వరరావు, బి.కాం., బి.ఎల్., డి.హెచ్.ఆర్ తరపు అడ్వకేట్, సెల్: 94409 61884
కొత్తపేట, ది. 04-12-2025.

స్కౌట్ ఉపాధ్యాయుడికి సత్కారం

రాజోలు, న్యూస్‌టుడే: లక్నోలో ఇటీవల జరిగిన జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరీలో ప్రాతినిధ్యం వహించిన తాటిపాక జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు యెరుబండి నాగేశ్వరరావును శుక్రవారం పాఠశాలలో సత్కరించారు. జంబోరీలో రాష్ట్రం తరపున 'తెలుగు వెలుగు' హరికథ ప్రదర్శనకుగాను జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నట్లు ఆయన తెలిపారు. సర్పంచి కోటిపల్లి రత్నమాల, సొసైటీ అధ్యక్షుడు గుండాబత్తుల తాతాజీ, ప్రధానోపాధ్యాయుడు పీఎస్వీ సుబ్బారావు తదితరులు ఆయనను అభినందించారు.

నాగేశ్వరరావును సత్కరిస్తున్న సర్పంచి రత్నమాల, గ్రామస్థులు

అదృశ్యమైన వ్యక్తి మృతి

ఆత్రేయపురం: పులిదిండి గ్రామంలో అదృశ్యమైన వల్లి సత్యనారాయణ శుక్రవారం సమీపంలోని గోదావరిలో శవమై తేలారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 27న సత్యనారాయణ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.రాము తెలిపారు.

అయిదుగురిపై పోక్సో కేసు నమోదు

రాజోలు: తాటిపాకలో ఓ మహిళ, మైనర్ అయిన ఆమె కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్న రాజోలుకు చెందిన పలువురు విలేకరులపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై రాజేష్‌కుమార్ శుక్రవారం తెలిపారు. వివిధ టీవీ ఛానళ్ల విలేకరులు జి.దుర్గాప్రసాద్, కె.బాబి, ఎస్.అరుణ్‌తేజ, ఆరేటి రామాంజనేయులు, మరోవ్యక్తి సిహెచ్.రాంబాబు నవంబర్ 2న తన ఇంటికి వచ్చి చంపుతానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై పోక్సో కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం

పి.గన్నవరం: లంకలగన్నవరంలో అనధికారికంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రాత్రి సమయంలో గోదావరి నుంచి కొందరు అనధికారికంగా ఇసుకతోపాటు లంకమట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తికి రూ.3 వేలు జరిమానా విధించినట్లు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు.

క్రిస్మస్ ఆరాధన వేడుకలు

వేడుకల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యానందరావు

రావులపాలెం పట్టణం: ఏసు క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ అనుసరణీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని బేతెస్థ ప్రార్థన మందిరంలో రెవరెండ్ వి.విశ్వాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్మస్ కేక్‌ను కోసి విశ్వాసులకు అందించారు. ఈ వేడుకల్లో జిల్లా వైకాపా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.

అంబాజీపేట: దైవజనుల క్రిస్మస్ ఆరాధన వేడుకలు అంబాజీపేట హడ్కో కాలనీలోని కల్వరి క్రైస్తవ ప్రార్థన మందిరంలో శుక్రవారం నిర్వహించారు. క్రిస్మస్ ఆరాధన లోక క్షేమం కోసం నివేదన అంటూ బిషప్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీపీహెచ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ బిషప్ జె.జార్జిపాపప్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో బిషప్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్ పాస్టర్లకు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. డాక్టర్ అనిల్‌పాల్, డాక్టర్ జాన్‌పాల్, యు.భాస్కరరావు, ఎల్.జోసెఫ్, ఎస్.ఇమ్మానుయేల్, వై.పరంజ్యోతి, పాస్టర్ జల్లి ఇమ్మానుయేలు, పాస్టర్ రొక్కాల జోసెఫ్, డాక్టర్ జాన్‌మోజెస్, పాస్టర్ నున్నా ప్రభుకుమార్ పాల్గొన్నారు.

అంబాజీపేటలో ప్రార్థనలో పాల్గొన్న దైవజనులు

పంట నష్టాలను పరిశీలించిన కమిటీ బృందం

పాశర్లపూడిలో పరిశీలనకు వచ్చిన ఆర్డీవో మాధవి, అధికారులు

మామిడికుదురు, న్యూస్‌టుడే: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పరిశోధనలు, నిక్షేపాల సరఫరా తదితర కార్యకలాపాలతో మామిడికుదురు మండలం పాశర్లపూడిలో దెబ్బతిన్న వరి చేలు, కొబ్బరి తోటలను అమలాపురం ఆర్డీవో కె.మాధవి సహా ఏడుగురు సభ్యులున్న కమిటీ బృందం శుక్రవారం పరిశీలించింది. దాదాపు దశాబ్దన్నర కాలంగా సుమారు 400 ఎకరాల వరకు పంటలకు ఏటా నష్టాలు జరుగుతున్నాయని బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌కు విన్నవించిన నేపథ్యంలో బృందం పరిశీలించింది. జిల్లా ఉద్యానాధికారి బి.వి.రమణ, జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు, ఓఎన్జీసీ ఏరియా మేనేజర్ కేజేఎం రావు, సర్పంచి కొనుకు ప్రేమజ్యోతి తదితరులు ఉన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసి, నష్టాలకు సంబంధించి బాధిత రైతులతో మాట్లాడారు. సేకరించిన అంశాలను జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు.

కోతా.. మోతా భారమే

తగ్గిన దిగుబడులు ● పెరిగిన యంత్రాల అద్దెలు

న్యూస్‌టుడే - అయినవిల్లి

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. గతనెలలో మొంథా, ఈ వారంలో దిత్వా తుపాన్లు రైతులకు నష్టాన్నే మిగిల్చాయి. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చేలల్లో నీరుచేరి బురదమయంగా మారాయి. ఈదురు గాలులకు కొన్ని చేలు నేలనంటాయి. ఈ పరిస్థితుల్లో పంట మాసూళ్లు భారంగా మారాయి. నియోజకవర్గంలో 22 వేల ఎకరాల్లో 11,732 మంది రైతులు వరిసాగు చేశారు.

అదనంగా రవాణా ఛార్జీలు..

ఒకేసారి వరికోతలకు ఉపక్రమించడంతో యంత్రాలకు గిరాకీ ఏర్పడింది. అమాంతం అద్దెలు పెంచేయడంతో పంట మాసూళ్లు చేయడం అన్నదాతలకు భారంగా మారింది. తుపానుకు ముందు కోత యంత్రానికి గంటకు రూ.2,300 నుంచి రూ.2,800 వరకు అద్దె ఉండేది. ప్రస్తుతం గంటకు రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత కోసిన తరువాత అదే యంత్రంతో ధాన్యాన్ని గట్టుకు తెచ్చి ట్రాక్టర్లలో లోడ్ చేస్తున్నారు. దీనికి రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తుపానుకు ముందు చేలల్లో వరి కోసే యంత్రాల వద్దకు ట్రాక్టర్ వెళ్లడంతో కల్లాల్లోకి సులభంగా తరలించేవారు. ప్రస్తుతం చేలు బురదగా ఉండటంతో ట్రాక్టర్లు వెళ్లే అవకాశం ఉండటం లేదు. ఎకరా పంట మాసూళ్లు చేసి ఒడ్డుకు తరలించేందుకు రెండు నుంచి మూడున్నర గంటల సమయం పడుతోంది.

ధాన్యాన్ని ట్రాక్టర్‌లో నింపుతున్న యంత్రం

పెట్టుబడి కూడా రాదు..

వరిచేలు ఈనిక పూర్తయి గింజ గట్టిపడే సమయంలో సంభవించిన మొంథా తుపానుతో రైతులు నష్టపోయారు. వరిచేలు పచ్చగా కనిపిస్తున్నా దిగుబడులు బాగా తగ్గాయని ఆందోళన చెందుతున్నారు. తాను మూడు ఎకరాలు మాసూలు చేస్తే ఎకరాకు 20 బస్తాలలోపే దిగుబడి వచ్చిందని సిరిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తెలిపారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు వర్షాల భయంతో కోసిన వెంటనే ధాన్యాన్ని వచ్చిన ధరకే అమ్మకాలు చేశారు.

బ్యాంకు రాజు గారికి కన్నీటి నివాళి

జననం: 01-05-1950
మరణం: 25-11-2025
కీ॥శే॥ శ్రీ గొట్టుముక్కల వరహాలరాజు గారు
SBI Retd. Asst. Manager, సఖినేటిపల్లిపాలెం
స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా వివిధ హోదాలలో బాధ్యతలను నిర్వర్తిస్తూ... వృత్తిపరంగా కృషిచేసి అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచిన మీరు...
స్థానిక శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా ఆలయాభివృద్ధికి అంకితమైన మీకు, నిరంతరం శ్రీ స్వామి వారిని స్మరిస్తూ... మా అందరి కోసం శ్రమించిన మీ ఆకస్మిక మరణం మాకు ఎప్పటికీ తీరని లోటు. మీ జ్ఞాపకాలతో జీవించే...
మీ భార్య: శ్రీమతి గొట్టుముక్కల దూరపతి మరియు కుటుంబసభ్యులు
పెద్దకర్మ: ది.06-12-2025 శనివారం, సఖినేటిపల్లిపాలెంలో మా స్వగృహం నందు జరుగును.

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం

రైతుబజారులో నిన్నటి ధరలు (కిలో రూ.లలో)

టమాటా: 40, వంగ(తెలుపు): 38/32, కీరదోస: 35, అల్లం: 75, క్యాప్సికం: 90, చిలకడదుంప: 45, గుమ్మడి: 30, ఉసిరి: 80, బెండ: 65, పచ్చిమిర్చి: 45, కాకర: 45, బీర: 50, క్యాలీఫ్లవర్: 26, క్యాబేజీ: 32, క్యారెట్: 58, ముల్లంగి: 45, ఆనప: 22, పొట్ల: 25, దొండ: 30, బంగాళదుంప: 25, ఉల్లి: 18/26, అరటి(1): 6, కొత్తిమీర(కట్ట): 15, కొబ్బరి కాయ: 25, గోరుచిక్కుడు: 45, దోస: 26, చిక్కుడు: 65, చామదుంప: 43, కంద: 45, బీట్‌రూట్: 48.
– న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

అనధికార నిర్మాణాలపై కొరడా

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అనధికార కట్టడాలపై చర్యలు తీసుకుంటామని అమలాపురం పట్టణ ప్రణాళికాధికారి రాణీ సంయుక్త హెచ్చరించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో శుక్రవారం మురుగు కాలువలు, రోడ్లపై అక్రమ నిర్మాణాలు, కట్టడాలను సిబ్బందితో తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన రహదారుల పక్కన పది అడుగులు వదిలేసి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అంతర్గత రహదారిలో ఐదు అడుగులు వదలకుండా రోడ్డుమీద దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. యజమానులు కచ్చితంగా పార్కింగ్, చుట్టూ ఖాళీ స్థలం విడిచిపెట్టాలని సూచించారు. జీవో 3 ప్రకారం లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

ముమ్మిడివరం, కాట్రేనికోన, న్యూస్‌టుడే: ముమ్మిడివరం మండలంలో శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ ఈఈ కె.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ● పల్లంకుర్రులో నూతనంగా నిర్మిస్తున్న ఉప కేంద్రానికి టవర్ లైన్లు ఏర్పాటు చేసే నిమిత్తం కాట్రేనికోన మండలంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా ఉండదని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు.

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ ఆసుపత్రి డీన్ డా.ఆనంద్ సూచించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఈ వ్యాధి లక్షణాలు, నివారణోపాయాల గురించి అవగాహన కల్పించారు. తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, ఛాతీ బిగుతుగా ఉండటం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయన్నారు. వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు.

బడిలో ఆత్మీయ సంబరం

ఉత్సాహంగా మెగా పీటీఎం-3.0

అమలాపురం పట్టణం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, న్యూస్‌టుడే: పిల్లల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల్లో మెగా పీటీఎం-3.0 సమావేశాలు శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. అమలాపురం పట్టణంలోని వెత్సావారి అగ్రహారం మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటు అముడ ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, తెదేపా నాయకులు మెట్ల రమణబాబు, జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, వార్డు కౌన్సిలర్ పెండి అమరావతి హాజరయ్యారు. జడ్పీ బాలికల పాఠశాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, జడ్పీ బాలుర పాఠశాలలో ఏడీ సురేష్ పాల్గొన్నారు. తల్లిదండ్రులకు మన స్వాగతం పలికారు. విద్యార్థుల అభివృద్ధి, విద్యాప్రమాణాలు, ఉపాధ్యాయుల సూచనలు వంటి అంశాలపై చర్చ నిర్వహించారు. పిల్లలు సక్రమంగా చదివేటట్లు ప్రమాణం చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

కామనగురువులో జేసీ నిశాంతి తదితరులు

అమలాపురం జడ్పీ బాలుర పాఠశాలలో..

ముమ్మిడివరం జడ్పీ బాలికోన్నత పాఠశాల వద్ద తల్లిదండ్రులకు ఆహ్వానం

అమలాపురం ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో స్వీయ రక్షణ చూపుస్తున్న విద్యార్థులు

ముమ్మిడివరంలో..

అమలాపురం జడ్పీ బాలికల పాఠశాలలో ...

వెత్సావారి అగ్రహారం మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులతో ఎమ్మెల్యే ఆనందరావు, అముడా ఛైర్మన్ స్వామినాయుడు, మెట్ల రమణబాబు

ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలి: జేడీ

తాళ్లరేవు, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయకుమార్ అన్నారు. తాళ్లరేవు మండలం పి.మల్లవరంలో 'పొలం బడి' ముగింపు సభ కార్యక్రమానికి రైతు ధూళిపూడి వెంకటరమణ శుక్రవారం అధ్యక్షత వహించారు. జేడీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రబీ పంటకు అవసరమయ్యే 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువులను అందించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యాలు తయారు చేశామన్నారు. సాంకేతిక పద్ధతులను రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పొందిన రైతులను సత్కరించి బహుమతులను అందించారు. ఏడీ బాబూరావు, మండల వ్యవసాయాధికారి ఎన్.ప్రశాంతి, సర్పంచి పంపన రామకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వుంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీయూ అమలాపురం పట్టణ శాఖ నూతన కార్యవర్గం

డీఏ బకాయిలు వెంటనే చెల్లించాల్సిందే..

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: అమలాపురం పట్టణ ఎస్టీయూ శాఖ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వీవీఎస్ పోలిశెట్టి, గౌరవాధ్యక్షుడిగా కేబీఎస్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలిగా ఆర్.దుర్గ, ప్రధాన కార్యదర్శిగా నక్కా బాలకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంఎస్ఎన్ ప్రసాద్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వెంటనే చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించాలని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎన్ఎస్ఎస్ శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు పి.దొరబాబు, పల్లంరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సైనికుల సంక్షేమానికి విరాళాల సేకరణ

అమలాపురం కలెక్టరేట్: ప్రతి సంవత్సరం డిసెంబరు 7న కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పతాక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సైనిక సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు. దేశ సేవలో అమరులైన సైనిక కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. దీని కోసం దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తొలుత కలెక్టర్ మహేష్‌కుమార్ రోజా అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రచార పత్రికలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రచార పత్రికలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ తదితరులు

మేమున్నాం.. మీకు తోడుగా

స్పందనకు వందనం

సమస్య: విద్యుత్తునగర్‌లో చెట్ల కొమ్మలు విద్యుత్తు తీగలపై పడి ప్రమాదకరంగా ఉన్నాయి.
– నారాయణ, స్థానికుడు

సమస్య: మార్కెట్ రోడ్డులో చేపలు, మాంసం వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన భరించలేకపోతున్నాం. – భార్గవ, వ్యాపారి

సమస్య: గాంధీనగర్ రోడ్డులో వర్షంనీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– ప్రభు, స్థానికుడు

సమస్య: అబ్బిరెడ్డివారివీధిలో చుట్టుపక్కల వారు వ్యర్థాలు పడేస్తున్నారు. వేయకుండా చర్యలు చేపట్టాలి. – బాబు, వ్యాపారి

సమస్య: సావరం రోడ్డు పెద్ద మురుగుకాలువ చెత్తాచెదారంతో నిండి మురుగు వెళ్లేదారిలేక రోడ్డుపైకి ప్రవహిస్తోంది.
– మురళి, స్థానికుడు

పరిష్కారం: పై సమస్యలపై ఆయా వార్డు సచివాలయ కార్యదర్శులు స్పందించారు. సిబ్బందితో వాటిని తొలగింపజేశారు.
– న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
అమలాపురం పట్టణం: 79939 35935, గ్రామీణం: 91000 20948
అల్లవరం: 91548 46718 , ముమ్మిడివరం: 80085 74166
కాట్రేనికోన: 79950 67044 ఉప్పలగుప్తం: 91548 46716

స్కేటింగ్‌లో విద్యార్థుల ప్రతిభ

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ స్కేటింగ్ పోటీల్లో అమలాపురం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బాలయోగి స్టేడియంలో శిక్షణ పొందుతున్న రాయుడు అశ్విక అండర్-11 విభాగంలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. మరో విద్యార్థి కె.కుమార్‌చంద్రశ్రీధర్ అండర్-17 విభాగంలో రజత పతకాన్ని అందుకున్నాడు. వీరిని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠరావు తదితరులు శుక్రవారం అభినందించారు.

విద్యార్థులను అభినందిస్తున్న వైకుంఠరావు తదితరులు

ప్రతిభ చూపారు.. విజేతలుగా నిలిచారు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: అమలాపురం పట్టణంలోని విద్యానిధి జూనియర్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'కృత్రిమ మేధ(ఏఐ)తో భవిష్యత్తులో వచ్చే మార్పులు' అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో వైబీటీఎస్ గంగాదేవి, డి.ఎల్.శ్రావణి, కె.హెచ్.గణేశ్వరి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. న్యాయనిర్ణేతలుగా ఏబీ నాయుడు, మాధవి వ్యవహరించారు. 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ చేతుల మీదుగా విజేతలకు అందజేశారు.

విజేతలతో ప్రిన్సిపల్ సుధీర్

ఉపన్యసిస్తున్న కళాశాల విద్యార్థిని

ప్రమాదకర ప్రయాణం

అధికారులు ఎంతగా అవగాహన కల్పించినా కొందరు ప్రమాదకర ప్రయాణాలు మానడం లేదు. అమలాపురం-చల్లపల్లిలో శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు ఆటో వెనక వైపు ప్రమాదకరంగా ప్రయాణించారు. గతుకుల దారిలో వేగానికి అదుపుతప్పితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇటువంటి ప్రయాణాలు మానుకోవాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

పాఠశాల ఆవరణలో పశువులు

కందికుప్ప జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పశువులు సంచరిస్తున్నాయి. వీటిలో పాటు ఆబోతులు రావడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది. ఇవి ఏ సమయంలోనైనా పిల్లలపై దాడి చేసే అవకాశం ఉంది. పాఠశాల యాజమాన్యం స్పందించి పశువులు లోపలికి రాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కాట్రేనికోన

ముంపులో చేలు.. ఆందోళనలో రైతులు

దిత్వా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో కాట్రేనికోన మండలంలో కొన్ని చోట్ల పంట చేలల్లో ముంపు వీడకపోవడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. కోసిన పనలన్నీ నీటిలోనే ఉన్నాయి. ధాన్యం మొలకలు వస్తాయంటున్నారు. ప్రస్తుతం వాతావరణం కాస్త తెరిపి ఇవ్వడంతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటూ, పనలను గట్టుకు తెచ్చుకునే పనులను రైతులు ముమ్మరంగా చేపడుతున్నారు.– న్యూస్‌టుడే, కాట్రేనికోన

పర్యావరణ పరిరక్షణకు తోడ్పదాం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: గొల్లవిల్లిలో ప్రపంచ నేల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ర్యాలీ నిర్వహించారు. నేల తల్లిని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో గుత్తుల కుమార్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

గొల్లవిల్లిలో మొక్కలు నాటుతున్న విద్యార్థులు

మావుళ్లమ్మకు పూజలు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: కాట్రేనికోన గ్రామదేవత మావుళ్లమ్మకు అర్చకులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కజొన్న పొత్తులతో విశేషంగా అలంకరించారు. భక్తులు దర్శించుకున్నారు.

అలంకరణలో అమ్మవారు

నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఇటువంటి దురాఘాతాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా.. ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆదేశాలతో కూటమి నాయకులమంతా బాధిత కుటుంబాన్ని పరామర్శించామన్నారు. గుత్తుల సాయి, చెల్లి అశోక్, గొలకోటి దొరబాబు, పొద్దోకు నారాయణరావు తదితరులు ఉన్నారు.

అవగాహన కల్పిస్తున్న సీఐ వీరబాబు

మితిమీరిన వేగంతో వాహనాలు నడపొద్దు

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పట్టణ సీఐ వీరబాబు హితవు పలికారు. అమలాపురం పట్టణంలోని విద్యానిధి కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్, అతివేగం, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మనోహర్ జోషి, కళాశాల ఛైర్మన్ నాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.

సేవలతోనే మానసిక సంతృప్తి

యానాం, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుందని మై భారత్ యానాం శాఖ యువ జనాధికారి తిర్రి గోపి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని ఆదుకుంటున్న సంస్థలు, వ్యక్తుల విజయగాథలు గురించి ఆయన వివరించారు. వైస్ ప్రిన్సిపల్ జి.రత్నప్రభ సభకు అధ్యక్షత వహించారు. జాతీయ సేవాపథకం సమన్వయకర్త చింతపల్లి కృష్ణసుధాకర్, ఎన్సెస్సెస్ అధికారి కృష్ణంరాజు ప్రసంగించారు.

ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతాం

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: ఐ.పోలవరం మండలం మురమళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బారులో ప్రజల నుంచి పార్టీ నాయకులు వినతులను స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెదేపా రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చిన ఫిర్యాదులన్నీ పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.

వినతి స్వీకరిస్తున్న నాయకులు

ఉచిత కంటి వైద్యశిబిరం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: విలసవిల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచి సలాది ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఎల్.వి.ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు చేసి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సలాది సతీష్, వీఆర్వో రమణ, నందుల సత్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు నిర్మూలిద్దాం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కోసం పనిచేస్తున్నట్లు అలర్ట్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి వై.ఎల్.జయరాజ్ అన్నారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, అలర్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మిడివరంలో విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళాశిశు సంక్షేమ, విద్యా శాఖల సమన్వయంతో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కోఆర్డినేటర్లు శ్రీనివాసరావు, కస్నీడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ముమ్మిడివరంలో విద్యార్థుల మానవహారం

దళితసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని బుద్ధాల నాగరత్నం మెమోరియల్ బ్లడ్ బ్యాంక్‌లో దళిత సేన ఆధ్వర్యంలో సభ్యులు శుక్రవారం రక్తదానం చేశారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో డా.కారెం రవితేజ, దళితసేన అధ్యక్షుడు డేవిడ్ అంబేడ్కర్, వాకపల్లి హరీష్, సాపే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న సంస్థ సభ్యులు

మొంథా తుపాను సాయం అందిస్తాం

యానాం, న్యూస్‌టుడే: మొంథా తుపాను నేపథ్యంలో ప్రతి రేషన్‌కార్డుదారుకు రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి అంగీకరించినట్లు ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. యానాంలోని 15,497 కార్డులకు రూ.4.65 కోట్లు మంజూరు చేశామని, నగదు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలియజేశారన్నారు. ఓఎన్జీసీ గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రదేశానికి 15 కిలోమీటర్ల వ్యాసార్థంలోని ప్రతి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రాసిన వినతిపత్రాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీకి అందజేశానని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా యానాంలో 18 స్నానఘట్టాలు నిర్మించి భక్తులకు కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి రూ.26.50 కోట్లు నిధులివ్వాలని కేంద్ర పర్యాటక, ఆరోగ్యశాఖల మంత్రులను, అధికారులను కోరానని చెప్పారు.

మద్దతు ధర ఇప్పించరూ..

యానాం, న్యూస్‌టుడే: ధాన్యానికి మద్దతు ధర ఇప్పించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని యానాం బ్లాక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ బృందం వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ చిక్కాల జోగిరాజును కలిసి విజ్ఞప్తి చేశారు. యానాంలో పండిన వరిపంటను స్థానిక మిల్లర్లు కొనడం లేదని, రాయితీపై ట్రాక్టర్లు కొనుగోలుకు నగదు చెల్లించి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు వాహనాలు ఇవ్వలేదన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధనరావు, ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్, కొండమూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు నియంత్రిక ఏర్పాటు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం పట్టణం కె.అగ్రహారం భోగరాజువీధిలో నూతన విద్యుత్తు నియంత్రికను శుక్రవారం బిగించారు. గతంలో ఇక్కడి నియంత్రిక చేతికందే ఎత్తులో ప్రమాదకరంగా ఉందని 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆ శాఖ అధికారులు స్పందించి సిబ్బందితో పైకి పెట్టించారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

తాళ్లరేవు, న్యూస్‌టుడే: ప్రతి మహిళా ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని శిక్షణ కలెక్టర్ మనీషా అన్నారు. తాళ్లరేవు మండల సమాఖ్య సమావేశం అధ్యక్షురాలు జల్లి ధనలక్ష్మి అధ్యక్షతన చినబొడ్డువెంకటాయపాలెం గోదావరి మహా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆమె క్షేత్రస్థాయిలో సంఘాల నిర్వహణ, పొదుపు, బ్యాంకు లావాదేవీలు, జీవనోపాధులు, సేవా కార్యక్రమాలపై సమీక్షించారు. సిబ్బంది, సభ్యుల పనితీరుపై ఆరాతీశారు. పలు అంశాలపై చర్చించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. డీఆర్‌డీఏ పీడీ జి.శ్రీనివాసరావు, డీపీఎంలు రాయ్, పరమేష్, బాబూరావు, భరత్, ఏపీఎం శైలేంద్ర పాల్గొన్నారు.

మాట్లాడుతున్న శిక్షణ కలెక్టర్ మనీషా



(c) eenadu

మండపేట

• మండపేట • రామచంద్రపురం

విద్యార్థులకు సైకిల్, బ్యాగ్‌లు అందిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ మనీషా

క్విజ్ పోటీలో ద్రాక్షారామ విద్యార్థుల ప్రతిభ

ద్రాక్షారామ: కాకినాడ అంబేడ్కర్ భవన్‌లో గురువారం రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ధీరూభాయ్ అంబానీ జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో ద్రాక్షారామ సూర్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తలాటం శ్రీమహిమాన్విత, శాలా పూజిత ప్రభ విద్యార్థులు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరికి సైకిళ్లు, స్కూలు బ్యాగ్‌లు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, రిలయన్స్ సైట్ హెడ్ ఎల్.మురళీధర్ బాబు చేతులమీదుగా అందుకున్నారు.

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో సత్తా

రామచంద్రపురం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో రామచంద్రపురం ఏపీపీ మోడరన్ ప్రైమరీ స్కూల్ 4వ తరగతి విద్యార్థి రామ్‌సాకేత్ అండర్ 11 కేటగిరిలో కాటా విభాగంలో కరాటేలో ప్రథమ స్థానం సాధించినట్లు అకడమిక్ డైరెక్టర్ ఎ.రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థిని జి.వి.రావు అభినందించారు.

ప్రతిభ చూపిన రామ్ సాకేత్

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 | మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు | కపిలేశ్వరపురం: 97044 16418 | పామర్రు: 80085 74228

సమస్య: మండపేట మండలం ఏడిదసీతానగరం గ్రామం రామాలయం వీధిలో రహదారి పక్కన వ్యర్థాలు పోస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది.
- పీవీఎస్ఎన్.శర్మ, ఏడిద సీతానగరం

పరిష్కారం: రహదారి పక్కన వ్యర్థాల సమస్యను పంచాయతీ కార్యదర్శి పీజీవీఎ.స్వామికి తెలియజేయగా స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగింపజేశారు.
– న్యూస్‌టుడే, ద్వారపూడి

అంగరలో క్షీరాభిషేకం చేస్తున్న మైనార్టీ సంఘ నాయకులు

చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

అంగర, న్యూస్‌టుడే: మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేయడంతో పలువురు మైనారిటీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరలో తెదేపా మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీం సాహెబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే జోగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పలు గ్రామాలకు చెందిన మైనార్టీ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

రాయవరం: విద్యార్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల

రామచంద్రపురం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రసంగిస్తున్న ఆర్డీవో అఖిల

వల్లూరులో బెలూన్లతో స్వాగతం పలుకుతున్న చిన్నారులు

కె.గంగవరంలో తల్లిదండ్రుల్ని ఆహ్వానిస్తున్న చిన్నారులు

తల్లిదండ్రుల సందడి.. పిల్లల కేరింతలు

మెగా పీటీఎంలో అలరించిన ప్రదర్శనలు, నృత్యాలు

మండపేట, న్యూస్‌టుడే: మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం 'మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 3.0' సందడిగా జరిగింది. ఉదయం నుంచి పాఠశాలల్లో పండగ వాతావరణం సంతరించుకుంది. సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అలరించాయి. ఫొటోబూత్ వద్ద చిత్రాలు తీసుకున్నారు. ✦ మండపేట పట్టణంలోని పాఠశాలల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు, ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పాల్గొన్నారు. ✦ అంగర: కపిలేశ్వరపురం మండలంలో విద్యార్థుల ప్రగతి నివేదికలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. వల్లూరులో తల్లిదండ్రులకు లక్కీడిప్ తీసి, విజేతలకు బహుమతులు అందజేశారు.

✦ మండపేట గ్రామీణం: ద్వారపూడి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అకడమిక్ సమన్వయ అధికారి పి.రాంబాబు, ఎంఈవో చింతా సోమిరెడ్డి హాజరయ్యారు. ✦ ఏడిద జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచి బూరిగ ఆశీర్వాదం పాల్గొన్నారు.

ఇష్టపడి చదివేలా ప్రోత్సహించాలి

రాయవరం: పాఠ్యాంశాలను ఇష్టపడి చదివేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. రాయవరం శ్రీరామయ్య జడ్పీ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ✦ రామచంద్రపురం: విద్యార్థులకు చదువుతో పాటు విలువలు ముఖ్యమని రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం అన్నారు. రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజుపంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వారు పాల్గొని ప్రసంగించారు. ఎంఈవో టి.వీరరాఘవరెడ్డి, పోలిశెట్టి చంద్రశేఖర్, అక్కల రిష్యంత్‌రాయ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి పాల్గొన్నారు. ✦ ద్రాక్షారామ: ద్రాక్షారామలో నిర్వహించిన సమావేశంలో సర్పంచి కొత్తపల్లి అరుణ, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ, ఫైర్ ఎస్‌ఓ షేక్ బాబీ, ఎస్ఎంసీ ఛైర్మన్ నాగజ్యోతి పాల్గొన్నారు. ✦ పామర్రు: పామర్రు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులతో పెట్టిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. కె.గంగవరంలో విద్యార్థులు కూచిపూడి నృత్య భంగిమలతో తల్లిదండ్రులను ఆహ్వానించారు. ఎంఈవోలు నాగరాజు, అంజనేయులు పాల్గొన్నారు.

ద్రాక్షారామ: హాసనబాదలో విద్యార్థుల విన్యాసం

మండపేట జిల్లాపరిషత్ పాఠశాలలో కొత్త, పాత పార్లమెంటు నమూనాలు

ద్వారపూడిలో ఎన్‌సీసీ క్యాడెట్లతో ఉపాధ్యాయులు

లోవోల్టేజీ సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే

అంగర, న్యూస్‌టుడే: గ్రామాల్లో 24 గంటలు విద్యుత్తు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని టేకి గ్రామంలో రూ. 2.62 కోట్లతో నూతనంగా నిర్మించ తలపెట్టిన విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. కపిలేశ్వరపురం మండలానికి అంగర సబ్‌స్టేషన్ ఒక్కటే ఉండడంతో ప్రస్తుత విస్తృత సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికోసం మరో సబ్‌స్టేషన్ మంజూరు చేయించామన్నారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే మండలంలోని 17 గ్రామాల్లో విద్యుత్తు లోవోల్టేజీ సమస్యలు ఉండవని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, డీఈ కె.రత్నాలరావు, టెక్నికల్ డీఈ వై.విజయానంద్, ఏడీ కె.శ్రీనివాస్, ఏఎంసీ ఛైర్మన్ దంతులూరి రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు, సర్పంచి కక్కుల నాగమణి తదితరులు పాల్గొన్నారు.

టేకిలో శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల

ఘనంగా తిరుప్పాణి ఆళ్వార్ ఉత్సవం

వాడపల్లి (ఆత్రేయపురం): కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ఆళ్వార్ల సన్నిధిలో శుక్రవారం తిరుప్పాణి ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం ఘనంగా జరిగింది. ద్రవిడ వేదపారాయణ, నీరాజనం, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి

ఉప్పలగుప్తం: అమలాపురం పట్టణ ఎస్టీయూ శాఖ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బీవీఎస్ పొలిశెట్టి, గౌరవాధ్యక్షుడిగా కేడీఎస్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలిగా ఆర్.దుర్గ, ప్రధాన కార్యదర్శిగా నక్కా బాలకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంఎస్‌వీ ప్రసాద్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వెంటనే చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించాలని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎస్‌పీ శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భూసారం పెంచే ఎరువులనే వినియోగించాలి

రాయవరం, న్యూస్‌టుడే: భూసారాన్ని పెంచే ఎరువులను వినియోగిస్తేనే భూములు సారవంతంగా నిలుస్తాయని రాయవరం మండల వ్యవసాయాధికారి కేవీవీ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాయవరం మండలం పసలపూడి సహకార సంఘం వద్ద ఏవో మాట్లాడారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలన్నారు. సహకార సంఘ ఛైర్మన్ సత్తి వెంకట కృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏవో రమేష్‌కుమార్

నేల తల్లిని కాపాడుకుందాం

పామర్రు, న్యూస్‌టుడే: కాలుష్యం కారణంగా నేలతల్లికి కలుగుతున్న గాయాలను నివారిద్దాం.. భావితరాలకు మంచి నేలను అందిద్దాం అని రామచంద్రపురం ఏడీఏ బి.నాగకుమార్ అన్నారు. మండల వ్యవసాయాధికారి ఎ.సద్గురుమూర్తి అధ్యక్షతన శుక్రవారం దంగేరులో నేలతల్లి దినోత్సవం జరిగింది. ప్రతి రైతు కూడా భూసార పరీక్షలు తెలుసుకుని వాటికి అనుగుణంగా కావాల్సిన ఎరువులను మాత్రమే వాడాలని సూచించారు. సర్పంచి కొప్పిశెట్టి వెంకటరమణ, ఉపసర్పంచి దాట్ల రామకృష్ణ, కూటమి నాయకులు పుణ్యమంతులు, వీపీఏలు కృష్ణతేజ, పావని, సత్యనారాయణ పాల్గొన్నారు.

దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ద్రాక్షారామ ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోగల 200 మంది దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. స్థానికులు పోలిశెట్టి కృష్ణ, ముద్రగడ చంటి, నక్కా భీమశంకరం, బోడిశెట్టి భద్రరావు తదితరులు సమకూర్చిన నిత్యావసర కిట్లు దివ్యాంగ సేన నాయకుడు చిక్కాల దొరబాబు చేతులమీదుగా అందజేశారు. హాజరైన వారికి [illegible] సత్తిబాబురెడ్డి సౌజన్యంతో మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. ద్రాక్షారామ పీఏసీఎస్ ఛైర్మన్ ముప్పనపల్లి గణేష్, ఆకేటి సురేష్, కేదపల్లి శ్రీను పాల్గొన్నారు. ● ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమకు ఏడు వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ప్రధాని మోదీ, మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ద్రాక్షారామ బోస్ కూడలిలో పాలాభిషేకం నిర్వహించారు. హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్‌కుమార్‌లు పాల్గొన్నారు.

ద్రాక్షారామలో నిత్యావసరాలు అందిస్తున్న చిక్కాల దొరబాబు

అలంకరణ కాదు.. నిర్లక్ష్యం

భవనం కనపడకుండా పూర్తిగా అల్లుకుపోయిన లతలు చూస్తే అలంకరణ కోసం పెంచుకుంటున్నారనుకుంటే పొరపాటే. మండపేటలోని గొల్లపుంత కాలనీలో నల్లూరు డ్రెయిన్ సమీపంలో రెండు దశాబ్దాల కిందట నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లు ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. ఎప్పుడు కేటాయిస్తారో తెలియని పరిస్థితుల్లో వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. దీంతో లతలు, తుప్పలు పెరిగి భవనం ఇలా అధ్వానంగా కనిపిస్తుంది. మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు వివరణ కోరగా త్వరలో తుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
– న్యూస్‌టుడే, మండపేట

ఉపన్యసించారు.. బహుమతులు పట్టారు

మండపేట, న్యూస్‌టుడే: మండపేటలోని విజ్ఞాన్ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో శుక్రవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఇందులో ఏడు నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం అనే అంశంపై ఉపన్యాస పోటీలు ఏర్పాటుచేశారు. 10వ తరగతి విద్యార్థిని జి.మహేశ్వరి ప్రథమ, 9వ తరగతి విద్యార్థిని ఎస్.పూజిత ద్వితీయ, 8వ తరగతి విద్యార్థిని జి.సుహర్ష తృతీయ బహుమతులు సాధించారు. వీరికి ఈనాడు సమకూర్చిన బహుమతులను విజ్ఞాన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ యినపకోళ్ల గణేష్‌చౌదరి అందజేశారు. ఎన్ అరుణ్‌కుమార్, పి. సుజని, ఎన్.అరుణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

విద్యార్థులకు బహుమతులు అందజేసిన కరస్పాండెంట్ గణేష్‌చౌదరి

ఉపన్యాసం పోటీలో ప్రసంగిస్తున్న విజ్ఞాన్ విద్యార్థిని

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

శ్రీశాంతి ఆంగ్లమాధ్యమం పాఠశాలలో..

మండపేటలోని శ్రీశాంతి ఆంగ్లమాధ్యమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ప్రతిభ పాటవ పోటీలో 7,8,9,10 తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలపై చరవాణి ప్రభావం అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాసం పోటీలో విద్యార్థులు మాట్లాడారు. 8వ తరగతి విద్యార్థి జి.మోక్షవర్ధన్ ప్రథమ, 9వ తరగతి విద్యార్థిని పసుమర్తి విజయలక్ష్మి ద్వితీయ, 10వ తరగతి విద్యార్థిని అడపా సత్యశ్రీలిఖిత తృతీయ బహుమతులు సాధించారు. వీరికి ఈనాడు సమకూర్చిన బహుమతులను పాఠశాల కరస్పాండెంట్ గండ్రోతు రామకృష్ణ అందజేశారు. కె. హేమాద్రి శాస్త్రి, వి.రమాదేవి, పామర్తి కుమారి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఉపన్యసిస్తున్న శ్రీశాంతి పాఠశాల విద్యార్థిని

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కరస్పాండెంట్ రామకృష్ణ

నేడు విద్యుత్తు అంతరాయం

పామర్రు: మండల కేంద్రం కె.గంగవరం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శనివారం విద్యుత్తు అంతరాయం ఉంటుందని ఈఈ కె.రత్నాలరావు వెల్లడించారు. చెట్టు కొమ్మలు తొలగించుటకు సరఫరాను నిలిపి వేస్తున్నామన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ కోత ఉంటుందన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

రామచంద్రపురం: రామచంద్రపురం పట్టణ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో కొమరిపాలెం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బంది 12 మంది రక్తదానం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల బ్లడ్ డోనర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తొగరు మూర్తి అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ గవర శ్రీనివాస్, అనిల్, గుత్తుల ధర్మ పాల్గొన్నారు.

పదవుల్లో ఉన్న నాయకులు రాజీనామా చేయాలి

● అఖిల పక్ష జేఏసీ డిమాండ్

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల ద్వారా పదవులు పొందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాష్ట్ర మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌లు వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బత్తుల సిద్ధు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక చెలికాని రామారావు భవనంలో వారు మాట్లాడారు. నలుగురు ప్రజాప్రతినిధులు కీలకమైన పదవుల్లో ఉండి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. కాకినాడ జిల్లాను దూరం చేశారన్నారు. దొమ్మలపాటి సత్యనారాయణ, సీపీఐ పట్టణ కార్యదర్శి పెద్దిరెడ్డి రాము, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమక్రసీ పార్టీ నాయకులు వెంటపల్లి భీమశంకరం, జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, జేఏసీ నాయకులు

నూరుశాతం పన్ను వసూలుపై దృష్టి సారించాలి

మండపేట, న్యూస్‌టుడే: నూరుశాతం పన్ను వసూలుపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయ అడ్మిన్‌లు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటి పన్నులతోపాటు ఖాళీ స్థలాలు, దుకాణాల పన్ను వసూలు చేయాలన్నారు. పాతపన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నవారి పేర్లను బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ రంగారావు

నిత్యాన్నదానానికి భారీగా విరాళాలు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: భీమేశ్వరాలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి ద్రాక్షారామ గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు విరాళాలు అందించారు. యనమండ్ర భీమశంకరం, మాణిక్యాంబ దంపతులు రూ.లక్ష, దర్భ సూర్య సుబ్రహ్మణ్యం రూ.50వేలు విరాళాన్ని నగదు రూపంలో ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గాభవానికి ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని ఈవో ఇచ్చి అభినందించారు.



అన్నదానానికి విరాళం అందజేస్తున్న దాతలు

మొలకొచ్చిన ధాన్యం.. రైతన్నల దైన్యం

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన రైతు గుత్తుల గణపతి ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం రాశులను పరదాలతో కప్పి ఉంచారు. అయినా రాశుల కిందకి నీరు చేరడంతో ధాన్యం మొలకలు వచ్చాయి. శుక్రవారం పరదాలు తొలగించే సరికి అడుగుభాగంలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిచి మొలకలు వచ్చేసరికి లబోదిబోమంటున్నారు. ఇప్పటికే మొంథా తుపాను కారణంగా ఎకరానికి పదిబస్తాలు నష్టపోగా, వర్షానికి మరో ఆరుబస్తాల వడ్లు మొలకలు వచ్చి పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

టేకిలో మొలకొచ్చిన ధాన్యాన్ని చూపుతున్న రైతు గణపతి

డెంగీతో అప్రమత్తంగా ఉండాలి

అంబాజీపేట: ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల ద్వారా వ్యాపించే డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి ఎన్.వెంకటేశ్వరరావు సూచించారు. పుల్లేటికుర్రు మార్కెట్‌పాలెంలో డెంగీ కేసు నమోదైన ప్రాంతాన్ని ఆయన శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. చిరుతపూడిలో ఎస్‌సీపీ వైద్య శిబిరాన్ని సందర్శించారు.

మాక్ అసెంబ్లీలో పాల్గొన్న కల్యాణికి సత్కారం

మండపేట, న్యూస్‌టుడే: అమరావతిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న కపిలేశ్వరపురం మండలం నల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వతరగతి విద్యార్థిని పిల్లి కల్యాణిని శుక్రవారం తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అభినందించారు. శాలువాతో సత్కరించారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశీర్వదించారు. రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాచవరపు విజయకుమారి, ముత్యాల వెంకట్రావు, తెదేపా గ్రామ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్, నరాల త్రిమూర్తులు, వీరవల్లి మీనాచార్యులు, కాసా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రబీకి నీరు వదిలారు సరే.. పూడిక పరిస్థితి ఏంటి?

మండపేట, న్యూస్‌టుడే: ఖరీఫ్ పంట చివరిదశ కోతలు పూర్తవ్వడంతో రబీ పంటకు నీరు వదిలేశారు. దీంతో రైతులు ఇటు ధాన్యం అమ్మకాలు చేసిన వెంటనే రబీకి పెట్టుబడి పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీరు ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా తాపేశ్వరం లాకుల వరకు చేరుకుంది. అక్కడ నుంచి మెయిన్ కెనాల్స్ ద్వారా మండపేటతోపాటు, రాయవరం, కపిలేశ్వరపురం, రామచంద్రపురం మండలాలు కలిపి సుమారు 30వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. పంటకాలువలు కూడా సిద్ధమైతే వ్యవసాయ పనులకు ఆటంకం ఉండదు.

ప్రస్తుతం ఇదీ పరిస్థితి..

తాపేశ్వరం లాకుల నుంచి మండపేట బైపాస్ రోడ్డు, పట్టణం గుండా గొల్లపుంత మీదుగా నల్లూరు డ్రెయిన్‌లో కలిసే రామచంద్రుడు పంటకాలువ కింద సుమారు 2 వేల ఎకరాలు సాగవుతోంది. పట్టణంలోని పలు ప్రధాన డ్రెయినేజీలు రామచంద్రుడు పంట కాలువలో కలుస్తున్నందున త్వరగా పూడిక చేరిపోతోంది. పూడిక కారణంగా నీరు చివరి వరకు చేరే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీంతోపాటు శ్రీలక్ష్మినగర్ మీదుగా వెళ్లే ఏలేరు కాలువ, గొల్లపుంత శివారు నల్లూరు డ్రెయిన్ దాటిన తరువాత వరి చేలకు ఆలమూరుమండలం చొప్పెల్ల మీదుగా వచ్చే పంటకాలువ కూడా పూడిక తీయవలసి ఉంది. కపిలేశ్వరపురం మండలంలో నిడసనమెట్ట పంటకాలువ, రాయవరం మండలంలో పసలపూడి కాలువలో పూడికలు తీయాలి. వీటిని తీస్తే గాని పూర్తిగా నీరు అందే పరిస్థితి ఉండదు.

సంగంపుంత రోడ్డులో రామచంద్రుడు పంటకాలువ పరిస్థితి

నిర్వహణ పనులు చేయిస్తాం..

ఖరీఫ్, రబీ పంటలకు మధ్య విరామం లేనందున క్లోజర్ సమయంలో వేసవిలో పూర్తిస్థాయిలో పూడిక పనులు చేయవలసి ఉంది. రైతులు కోరితే నీటి ప్రవాహానికి ఆటంకం ఉన్న ప్రాంతాల్లో నిర్వహణ పనుల్లో భాగంగా నీరు పోయే ఏర్పాట్లు చేస్తాం. - అజీజ్, జేఈఈ, నీటిపారుదల శాఖ

కుటుంబ తగాదాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మండపేట: కుటుంబంలో తగాదాల విషయమై పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక రైతుబజారు సమీపంలో ఉంటున్న ఖండవల్లి సంతోష్‌రాజు (38)కి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో మనస్తాపంతో మనస్థాపంతో శుక్రవారం మధ్యాహ్నం పురుగుమందు తాగారు. దీంతో ఆయన అపస్మారక స్థితికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ తెలిపారు.

CHANGE OF NAME

I,MUDUNURI VENKATA SATYA SURYA NARAYANA RAJU S/o. Venkata Bapiraju, Resident of 34-24-25/1, Veera bhadrapuram, Mandapeta, Mandal, Dr. B.R. Ambedkar Konaseema, A.P. 533 308. I have changed my Name from **MUDUNURI SRI VENKATA SATYA SURYANARAYANA RAJU** (OLD NAME) to **MUDUNURI VENKATA SATYA SURYANARAYANA RAJU** (NEW NAME) Hence forth I am being called as **MUDUNURI VENKATA SATYA SURYA NARAYANA RAJU**(NEW NAME) for all purposes.

(c) eenadu

చదవండి ఇలా..! జిల్లాలోని పలు పాఠశాలల్లో 'మెగా పీటీఎం' కార్యక్రమాలు సందడిగా సాగాయి. అన్నదేవరపేట పాఠశాలలో కలెక్టర్ కీర్తి చేకూరి విద్యార్థులతో ముచ్చటించారు. - న్యూస్‌టుడే, తాళ్లపూడి

ప్రయోగంపై ఆరా..! పెరవలి మండలం ముక్కామలలోని నల్ల పుల్లయ్య జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థుల ప్రయోగాలు పరిశీలించారు. - న్యూస్‌టుడే, పెరవలి

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులా..?

'ఈనాడు' ఆధ్వర్యంలో జేసీతో ఫోన్ ఇన్ నేడు

తేదీ : **6-12-2025** (శనివారం)
సమయం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు

ఫోన్ చేయాల్సిన నంబరు: **83094 87151**

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో సిబ్బందితో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఆర్ఎస్‌కేల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, తేమ శాతం, గోనెసంచులు వంటి విషయాల్లో సమస్యలు ఉన్నాయా? తూకం వేసిన బస్తాలు సకాలంలో మిల్లులకు తరలించలేకపోతున్నారా? కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి నిర్ణీత కాలవ్యవధిలో నగదు జమ అవుతుందా? లేదా? ఇలా ఏ ఇబ్బందులున్నా వాటిని 'ఈనాడు ఫోన్‌ఇన్' కార్యక్రమం ద్వారా పైన సూచించిన నంబరుకు కాల్ చేసి జిల్లా సంయుక్త కలెక్టర్ వై.మేఘాస్వరూప్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. రైతుల సమస్యకు జేసీ పరిష్కారం చూపుతారు.

ఈనాడు మీ తోడు

ఆకాశయానం... అయోమయం

న్యూస్‌టుడే, కోరుకొండ

దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో విమాన సర్వీసుల గందరగోళం రాజమహేంద్రవరం విమానాశ్రయంపైనా ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా వరుసగా పలు నగరాలకు విమాన సర్వీసులు రద్దు కావడం, మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గంట ప్రయాణానికి రోజుల తరబడి నిరీక్షణతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ సర్వీసు రద్దు అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

● శుక్రవారం హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులు, దిల్లీ సర్వీసు రాకపోకలు పూర్తిగా రద్దు అయ్యాయి.

కొనసాగుతున్న రద్దు, ఆలస్యం

● బెంగళూరు విమాన సర్వీసు రాత్రి 7.15 గంటలకు ప్రయాణించాల్సి ఉండగా రాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు.

● గురువారం సాయంత్రం 6.20 గంటలకు రావాల్సిన ముంబయి సర్వీసు తొలుత ఆలస్యంగా అదేరోజు రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించారు. అది కాస్తా మరుసటి రోజు శుక్రవారం తెల్లవారుజాము 4.30 గంటలకు బయలుదేరింది.

సర్వీసుల రద్దుతో ప్రయాణికులకు అవస్థలు

చెన్నై విమానాశ్రయంలో స్వాములు

22 గంటల సుదీర్ఘ నిరీక్షణతో...

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి రాజమహేంద్రవరం నుంచి కొంతమంది అయ్యప్ప మాలధారులు చెన్నైకు వెళ్లారు. వీరితో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఆయా విమాన సర్వీసుల్లో చెన్నైకు సుమారు 250 మంది అయ్యప్ప మాలధారులు వెళ్లారు. అక్కడ నుంచి కొచ్చికి వెళ్లేందుకు కనెక్టివిటీ ఇచ్చారు. చెన్నైకు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లారు. అక్కడ నుంచి కొచ్చికి విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. చివరిగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

తినడానికి సమస్యే..

12 మంది బృందంగా వెళ్లాం. తినడానికి, తాగడానికి ఏమీ ఇవ్వలేదు. ఏదైనా తిందామన్నా మామూలు ధర కంటే ఎక్కువ. అన్ని పదార్థాలు తినలేదు. విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లడానికి లేదు. ఆందోళన చేస్తే 20 గంటల ఎదురుచూపుల తర్వాత స్వల్పంగా ఆహారం ఏర్పాటు చేశారు.
- పి.గంగాధరరావు, కోరుకొండ

ఎందుకు వెళ్లామా అనుకున్నాం..

శబరిమల దర్శనం చేసుకుందామని ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్లాం. తీరా విమాన ప్రయాణంపై చిరాకు వచ్చింది. ఎందుకు వెళ్లామా అనుకున్నాం. ఇండిగో విమానం నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పెట్టారు. ముందుగానే సమాచారం ఇస్తే వేరే ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. అది కూడా లేదు.
- కె.సత్యనారాయణమూర్తి, రాజమహేంద్రవరం

గీత దాటితే చలానా పడుద్ది..!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పురపాలికల్లోని జంక్షన్ల వద్ద గీత దాటితే చలానా వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ఆ బాధ్యతను ఏజెన్సీకి అప్పగించారు. ఆయా పురపాలికల్లో కొన్ని జంక్షన్లు గుర్తించారు. పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా కొన్ని సిగ్నల్ పాయింట్ల వద్ద దీనిని అమలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఈ విధానం అమల్లోకి రానుంది.

పురపాలక సంఘం	ఎంపిక చేసిన జంక్షన్లు
రాజమహేంద్రవరం	20
కొవ్వూరు	2
నిడదవోలు	1

వేసిన మూణ్నాళ్లకే తారు మారు

ఏడీబీ రహదారిలో లేచిపోతున్న పొరలు

న్యూస్‌టుడే, రంగంపేట

పరిశీలన

ప్రయాణికుల ప్రత్యక్ష నరకానికి నిలయమైన ఏడీబీ రోడ్డు.. కూటమి ప్రభుత్వం చొరవతో అందమైన మార్గంగా రూపుదిద్దుకుంది. పనులు చివరి దశకు చేరుకోవడంతో రయ్‌మంటూ దూసుకు పోతున్నారు. దాదాపు రూ.300 కోట్ల అంచనాతో రాజానగరం-సామర్లకోట వరకు మొదటి విడత పనులు చేపట్టారు. ప్రభుత్వం, ఏషియన్ డెవలప్‌మెంటు బ్యాంకుల సంయుక్త సహకారంతో చేపట్టిన నాలుగులైన్ల రహదారి పనులు పూర్తవుతున్నాయి. రెండుచోట్ల దెబ్బతినడం ఆందోళన తావిస్తోంది.

రంగంపేట-వడిశలేరు మధ్య దెబ్బతిన్న మార్గం

రంగంపేట-వడిశలేరు, పెద్దాపురం-సామర్లకోట మధ్య ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా రంగంపేట-వడిశలేరు మధ్య, పెద్దాపురం-సామర్లకోట మధ్య రహదారి పొరలు లేచిపోతుండటంతో ప్రయాణికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. దాదాపు 30 కిలోమీటర్ల రహదారి సక్రమంగానే ఉన్నా ఈ రెండు చోట్లే దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది.

మొదటి విడత నిర్మాణంలో

రోడ్డు మొత్తం పొడవు:	**30 కి.మీ.**
సమస్య ఉన్న మార్గం పొడవు:	**7 కి.మీ.**
నిర్మాణం జరుగుతున్న మండలాలు:	రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట
రోజువారి ప్రయాణికులు:	**10వేలు**

వెంటనే నిర్మించకపోవడంతో..

రోడ్డు నిర్మాణ సమయంలో మొదటి, రెండు పొరలు వేసేందుకు కొన్నిరోజులు వ్యత్యాసం రావడంతో సమస్య వచ్చిందని ఆర్డీసీ డీఈ వర్మ తెలిపారు. రెండు పొరలు పూర్తిస్థాయిలో అతుక్కోకపోవడంతో కొద్దికొద్దిగా లేచిపోయిందన్నారు. రోడ్డు దెబ్బతిన్న చోటే గుత్తేదారు సంస్థ తిరిగి పనులు చేస్తోందన్నారు.

ఈ రెండు చోట్లా..

ఏడీబీ రోడ్డు పనులు చాలావరకు పూర్తవ్వగా రెండు చోట్ల ప్రారంభం కావాల్సి ఉంది. రంగంపేటలో దాదాపు 1.2 కిలోమీటర్లు ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. బాధితులకు పూర్తి పరిహారం విడుదల కాకపోవడంతో ఇక్కడ పురోగతి కనిపించట్లేదు. మరోవైపు ఈ రోడ్డు ప్రారంభంలో రాజానగరం వద్ద ఈ పనులకు సంబంధించి అనుమతులు రావాలని చెబుతున్నారు.

తరగని చెత్త గుట్టలు..!

డంపింగ్ యార్డు రహిత పురపాలికల సాధనకు అడ్డంకులు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, టి.నగర్ : నగరాలు, పట్టణాల్లో డంపింగ్‌యార్డులు కనిపించకూడదని, వైకాపా హయాంలో కుప్పలుగా పోసిన వ్యర్థాల గుట్టలను శుద్ధి చేసి, వివిధ అవసరాలకు వినియోగించాలన్న ప్రభుత్వ ఆశయం పకడ్బందీగా అమలవ్వడం లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలికల్లో కొంత మేర నిర్వహణ జరుగుతున్నా, కొన్ని పురపాలికల్లో కనీస కదలిక లేదు. వ్యర్థాలు వేరు చేసి ప్లాస్టిక్ పునర్వినియోగం, విద్యుదుత్పత్తి చేయాలని సంకల్పించినా తగిన వనరులు అందుబాటులో లేవు. పెద్దాపురంలో చెత్త నుంచి విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులు మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉంది. డిసెంబరు చివరినాటికి డంపింగ్‌యార్డ్ రహిత పురపాలికలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు ఎంత మేరకు అమలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

● ఘన వ్యర్థాలు వేరు చేసి ప్లాస్టిక్, కాగితాలు, ఇతరాలను విశాఖపట్నం, చెన్నై నగరాల్లోని సిమెంటు పరిశ్రమలకు తరలించేవారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ నిలిచిపోయింది. వ్యర్థాలతో ఓ సంస్థ బల్లలు, కుర్చీలు, ప్లాస్టిక్ టైల్స్ తయారు చేసి విక్రయిస్తోంది. కానీ వాటికి ఆదరణ లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.

● ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నగరపాలక, పురపాలక, నగర పంచాయతీ పరిధిలో 5.97 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు గత పాలకులు వదిలేయగా, కూటమి ప్రభుత్వం 'స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్' ఆధ్వర్యంలో నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల టన్నుల వ్యర్థాలు శుద్ధి చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో రెండు నెలలైనా పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

నిర్వహణ వేగవంతం చేస్తేనే..

రాజమహేంద్రవరంలో డంపింగ్ యార్డు

● రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు ఏడెకరాల్లో డంపింగ్ యార్డ్ ఉంది. రోజుకు నగరం నుంచి 140, కాకినాడలో 160, అమలాపురంలో 38 మెట్రిక్ టన్నుల చొప్పున తడి పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది.

● రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని డంపింగ్‌యార్డ్‌లో 76,735 టన్నుల (లెగసీ వేస్ట్) ఉండగా ఇప్పటికీ కేవలం 28,967 మెట్రిక్ టన్నులు మాత్రమే శుద్ధి చేశారు.

సునాయాసంగా పాస్‌పోర్టు పొందండి

మీ కోసం

పాస్‌పోర్టు కోసం కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేకుండా ఇంటినుంచే సునాయసంగా పొందొచ్చు. ముందుగా https:///www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరుతో రిజిస్టర్ అయ్యాక దరఖాస్తు నింపాలి. వ్యక్తిగత, ఇతర వివరాలు నమోదు చేయాలి. సబ్‌మిట్ చేయగానే రిఫరెన్స్ నంబరు(ఏఆర్ఎన్) వస్తుంది. పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1000 రుసుము చెల్లించాలి. ఆ తర్వాత ఏ రోజు, ఎన్ని గంటలకు, ఎక్కడికి రావాలో సూచిస్తారు. ప్రభుత్వం సూచించిన 12 రకాల ధ్రువపత్రాల్లో ఏ ఒక్కటి తెసుకెళ్లినా చిరునామా గుర్తింపుగా పరిగణిస్తారు. ఫీజు చెల్లించిన రసీదుతో పాటు అన్ని ధ్రువపత్రాల అసలు, నకళ్లతో కేటాయించిన సమయానికి అర్ధ గంట ముందే పాస్‌పోర్టు సేవా కేంద్రానికి చేరుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన పాస్‌పోర్టు ఇంటికే వస్తుంది.
- న్యూస్‌టుడే, ఆత్రేయపురం

పునాదులకే పరిమితం..!

అసంపూర్తిగా డిజిటల్ గ్రంథాలయాలు

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

గ్రామీణ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు డిజిటల్ గ్రంథాలయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గత వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. వీటి కోసం రూ.కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే ఆ గ్రంథాలయాలు జిల్లాలో ఎక్కడా కన్పించడంలేదు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 100 వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు మంజూరయ్యాయి. 2022లో ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.16 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఆయా గ్రామాల్లో భవన నిర్మాణాలకు అధికారులు స్థలాలు ఎంపిక చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని మండలాల్లో మాత్రం 10 చోట్ల భవన నిర్మాణాలకు అప్పటి ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గోపాలపురంలో మాత్రం శ్లాబ్ దశ వరకు భవన నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేయగా మిగిలిన చోట్ల పనులు పునాది దశ కూడా దాటని పరిస్థితి.

గోపాలపురంలో భవన నిర్మాణం ఇలా

అందుబాటులోకి తెస్తే ఉపయుక్తం

ఒక్కొక్క డిజిటల్ లైబ్రరీలో మూడు కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్‌తోపాటు అంతర్జాల సౌకర్యం, వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, పోటీపరీక్షలకు అవసరమైన పుస్తకాలు సమకూర్చడంతోపాటు కుర్చీలు, బల్లలు వంటి సౌకర్యాలు కల్పించి ఉంటే గ్రామీణ యువతకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. సక్రమంగా బిల్లులు మంజూరు చేయకపోవడంతో డిజిటల్ గ్రంథాలయ భవన నిర్మాణాలు చేపట్టేందుకు అప్పట్లో గుత్తేదారులెవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా గ్రామాల్లో డిజిటల్ గ్రంథాలయాలు అందుబాటులోకి తీసుకురావాలని యువత కోరుతోంది.

రహదారుల మరమ్మతులకు నిధులు

దేవీచౌక్: గత వైకాపా హయాంలో అధ్వానంగా మారిన రహదారులకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. నాబార్డు ద్వారా 13 పనులకు సంబంధించి జిల్లాకు రూ.24.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో 38.61 కి.మీ. రోడ్లను బాగు చేయనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించారు. ఏప్రిల్ వరకు గడువు ఉండగా మార్చి 31 నాటికి పనులు పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ ఈఈ కె.బాలకృష్ణ వెల్లడించారు.

జీజీహెచ్‌లో స్క్రబ్‌టైఫస్ పరీక్షలు

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం నుంచి స్క్రబ్‌టైఫస్ పరీక్షలు ప్రారంభించారు. జీజీహెచ్‌లోని మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. ఎలీషా పరీక్షలకు సంబంధించి కిట్లకు ప్రతిపాదలు పంపారు.

సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకం

రాజానగరం(సీతానగరం), న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగుల పనితీరు, అందించే సేవలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని భావించింది. ఈ మేరకు మండలం, పురపాలక సంఘానికి ఒక్కొక్కరు చొప్పున ప్రత్యేకాధికారులను నియమించారు.

● పంచాయతీరాజ్‌శాఖలో గ్రేడ్-1 కార్యదర్శులు, సీనియర్ సహాయకులు, ఈవోలుగా పనిచేస్తున్న కొందరికి ఇటీవల డిప్యూటీ ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. ● గతంలో జూనియర్ సహాయకులుగా విధుల్లో చేరిన ఉద్యోగులు.. సీనియర్లుగా ఉద్యోగ విరమణ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చింది. ఈవోపీఆర్డీ పోస్టును డిప్యూటీ ఎంపీడీవోగా మార్చడంతో పాటు అదనంగా గ్రామ, వార్డు సచివాలయ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.

సమర్థ సేవలకు..

ప్రభుత్వ పథకాల అమలు, పౌరుల సమాచార సేకరణ, విపత్తుల సమయంలో అత్యవసర సేవలందించడం, స్థానిక సమస్యలు పరిష్కరించడం వంటివి సచివాలయ సిబ్బంది విధులు. పర్యవేక్షణ లేమి, జాబ్‌చార్ట్ లేకపోవడంతో కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రత్యేకాధికారుల నియామకంతో పర్యవేక్షణ పెరగనుందని, సేవలు మెరుగ్గా అందుతాయని డీఎల్‌డీవో వీణాదేవి చెబుతున్నారు.

శంభాల ఆనందం

రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలోని ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శంభాల చిత్రం హీరో ఆది, హీరోయిన్ అర్చన, ఇతర బృంద సభ్యులు సందడి చేశారు. **- న్యూస్‌టుడే, రాజానగరం**

పర్యాటకం.. సాంకేతిక ఊతం..!

పర్యాటకాభివృద్ధికి నూతన సాంకేతికతను చేరువ చేస్తూ ఐ లవ్ నిడదవోలు పార్కు వద్ద ఏర్పాటు చేసిన వర్చువల్ రియాలిటీ(వీఆర్) కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ప్రారంభించారు. **- న్యూస్‌టుడే, నిడదవోలు**

ఆధ్యాత్మిక సంబరం

కోటసత్తెమ్మకు నిడదవోలు గ్రామదేవత నంగాలమ్మ ఆలయం నుంచి తీసుకొచ్చిన చీర, సారెతో భక్తులు. **- న్యూస్‌టుడే,నిడదవోలు**

కాసులు గలగల.. పనులు వెలవెల

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి చివరి ఏడాది పనులు ఇంకా ప్రారంభించలేదు. 2020-21లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా 2023-24కు గాను చివరి విడత విడుదలైన నిధులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనులు మొదలు కాలేదు. ఆయా పురపాలికల్లో ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం వీటిని విడుదల చేస్తోంది. అయితే పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు వినియోగిస్తారు. రోడ్ల నిర్మాణం, కాలువల విస్తరణ, ముంపు నివారణ, తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చడం వంటి అవసరాలకు కేటాయిస్తారు. రాజమహేంద్రవరం , కాకినాడతోపాటు మిగిలిన పురపాలికల్లో కూడా నిధులు మూలుగుతున్నా పనులు చేపట్టకపోవడం గమనార్హం.

పురపాలిక సంఘం	నిధులు రూ.కోట్లలో
రాజమహేంద్రవరం	26.42
నిడదవోలు	3.80
కొవ్వూరు	2.60

కొబ్బరి రైతులను ఆదుకోవాలి

ఉప్పలగుప్తం: కోనసీమలో కొబ్బరి చెట్లు దెబ్బతిని నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథూర్ శుక్రవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో విన్నవించారు. ఏపీ ఉద్యాన శాఖకు కొబ్బరి పంట వెన్నెముక వంటిదని, దేశంలో అత్యధిక దిగుబడి ఆంధ్రా నుంచి వెళుతుందన్నారు. డెల్టా భూభాగంలో ఉప్పునీటి ప్రభావం పెరిగి చెట్ల తలలు విరిగిపడటం, ఆకులు ఎండిపోవడం వంటివి జరుగుతున్నాయన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వేసవిలో ఉప్పునీరు తోటల్లోకి పోటెత్తి చెట్లు దెబ్బతింటున్నాయన్నారు.

రామవరం పీహెచ్‌సీ వైద్యాధికారికి షోకాజ్ నోటీసులు

అనపర్తి గ్రామీణం: అనపర్తి మండలం రామవరం పీహెచ్‌సీ వైద్యాధికారి కె.మీనాక్షీదేవి, సిబ్బందికి డీఎంహెచ్‌వో శుక్రవారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో పలు లోపాలను గుర్తించి కలెక్టర్, డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. వైద్యాధికారి సకాలంలో విధులకు హాజరుకాకపోవడం, సిబ్బంది ఆసుపత్రిలో లేకపోవడం, ఓపీ తక్కువగా ఉండటం, ఓపీ సమయాల నిర్వహణ సరిగా లేకపోవడం, రోగులకు సేవల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో షోకాజ్ ఇచ్చినట్లు జిల్లా ఉన్నతాధికారులు చెప్పారు. రెండు రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

ఏడాదన్నారు.. ఏమార్చారు

35 నెలలుగా పిల్లర్ల దశలోనే జొన్నాడ పైవంతెన

న్యూస్‌టుడే, ఆలమూరు

ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి 2023 జనవరిలో జాతీయ రహదారి 216(ఎ)పై ఆలమూరు మండలం జొన్నాడ వద్ద పైవంతెన నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అప్పట్లో ప్రకటించారు. 35 నెలలు గడిచినా ఇంకా పిల్లర్ల దశ దాటలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినా పరిస్థితిలో మార్పులేదు.

జొన్నాడలో అసంపూర్తిగా పైవంతెన

వాహనదారుల పాట్లు వర్ణనాతీతం

రాజమహేంద్రవరం-రావులపాలెం, కాకినాడ-రావులపాలెం మార్గాల్లో జొన్నాడ ముఖ్యమైన కూడలి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాజమహేంద్రవరం వెళ్లే మార్గంవైపు పైవంతెన నిర్మాణం కోసం బస్సుషెల్టర్ తొలగించి సర్వీసు రోడ్డు వేశారు. ఆలమూరు మండలంలోని సుమారు 10 గ్రామాల ప్రజలు రాజమహేంద్రవరం ఇక్కడి నుంచే వెళ్లాలి. నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు జొన్నాడ వచ్చి బస్సులు ఎక్కుతుంటారు. బస్సు షెల్టర్ తొలగించడంతో ఎండైనా, వానైనా రోడ్డు మీదే నిరీక్షించాల్సి వస్తోంది. బస్సులు సైతం గతంలో షెల్టర్ ఉన్నచోట కాకుండా పైవంతెన పనుల వల్ల కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపుతున్నారు. దాంతో స్త్రీలు, దివ్యాంగులు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు.

సర్వీసు రోడ్లు అధ్వానం

ఇక్కడ సర్వీస్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గుంతలతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. దుమ్ముధూళి ఎగిరి కళ్లలో పడుతోంది. వర్షంవస్తే ఏదీ రోడ్డో.. ఏది గుంతో తెలియక ఆందోళన చెందుతున్నారు. కనీసం వీటినైనా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

గుత్తేదారుని ఆదేశించాం

ఇటీవల గుత్తేదారుతో చర్చించాం. పనులు వేగవంతం చేయాలని, మూడు నెలల్లో నిర్మాణం పూర్తిచేయాలని సూచించాం. ముందుగా సర్వీసు రోడ్లు బాగుచేయాలని ఆదేశించాం.
- పి.శ్రీకర్, ఆర్డీవో, కొత్తపేట

MANAGEMENT SEATS AVAILABLE
Last Date: 06-12-2025 (Today)
LLB 3YEARS | BA . LLB 5YEARS | LLM 2YEARS
Cont : 8332041479, 9491606933

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత కుటుంబ సభ్యులకు స్వామి చిత్రపటం అందజేస్తున్న ఈవో చక్రధరరావు

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన ముళ్లపూడి వెంకటసుబ్బారావు, లక్ష్మీరజని, ముళ్లపూడి శివరామకృష్ణ, సాయిశ్రుతి దంపతులు శుక్రవారం రూ.5,00,001 విరాళం సమర్పించారు. వీరికి స్వామివారి చిత్రపటం అందజేసి దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు అభినందించారు.

LIC LIFE INSURANCE CORPORATION OF INDIA
DIVISIONAL OFFICE: RAJAHMUNDRY

Paper Notification Dt: 5-12-2025

This is to notify that LIC OF INDIA, Divisional Office, RAJAHMUNDRY is herewith calling, TENDER FOR:
Destruction of old records. The Job includes: A) Picking of Policy Dockets and incremental paper Bundles from Racks and Verifying the files inside the dockets and files. B) Separating the white and coloured papers of both policy dockets and Incremental files. C) Shredding the paper separated from dockets and files. D) Keeping aforesaid shredded papers in gunny bags on own cost.
The interested Party (With Registered GST No) can Visit our website for Tender forms www.licindia.co.in
Last date for submission of Tenders in sealed cover :: On or before 17.30 hrs on 15.12.2025 to CHAIRMAN, STORES COMMITTEE, LIC OF INDIA, DIVISIONAL OFFICE, MORAMPUDI ROAD, RAJAHMUNDRY-533107
Sr. Divisional Manager

నగరపాలక సంస్థ :: రాజమహేంద్రవరం

పత్రికా ప్రకటన

Comm. Peshi No. 5429/2025-G1 Dated: 29-11-2025.

AP బిల్డింగ్ రూల్స్ - 2017 (సవరించబడిన) నియమం 167 మరియు 188 కింద జారీచేయబడిన అధికారం ప్రకారం, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో సూచిత ... రోడ్డు విస్తరణ వంటి ప్రజా ప్రయోజనాల కోసం ... అభివృద్ధి హక్కుల బదిలీ (TDR) మంజూరు ... TDR ... వివరాలు ఈ క్రింద ఇవ్వబడినవి.

SL NO	NAME OF THE LAND OWNER (SRI/SMT.)	D.NO/ T.S.NO/ R.S NO	NAME OF THE VILLAGE	DOOR NO.	EXTENT OF THE SITE AFFECTED / REQUIRED in Sq.mts	STATUS OF THE LAND (VACANT/ BUILDING)
YSR STATUE GNT ROAD TO DANAVAIBABU TEMPLE TOWARDS QUARRY JUNCTION ROAD						
1	KANUMILLI PURNA GANGA BHAVANI	135 & 136	Lalacheruvu to Quarry Road	D.No. 69-01-14	410.73	Vacant
2	KUNDULA BALA RAMA KRISHNA	136	Lalacheruvu to Quarry Road	Near D.No. 69-01-14	123.54	Vacant
3	KUNDULA GANGA BHAVANI	136	Lalacheruvu to Quarry Road	Near D.No. 69-01-14	123.54	Vacant
4	KUNDULA MURALI KRISHNA	136	Lalacheruvu to Quarry Road	Near D.No. 69-01-14	123.54	Vacant
5	KUNDULA SURESH KUMAR	136	Lalacheruvu to Quarry Road	Near D.No. 69-01-14	123.54	Vacant

అందువలన పై పేర్కొన్న 5 టీడీఆర్ బాండ్ల జారీ చేయు విషయమై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయము నుండి ఈ ప్రకటన జారీ చేయబడిన తేదీ నుండి 07 రోజులలోపు తమ అభ్యంతరాలను ... సమర్పించవలెను ... టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయబడుతుంది.

సం/- కమిషనరు, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

తెలుగింటి వివాహ పరివేదికకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి. ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (06 డిసెంబర్ 2025, శనివారం), రేపు (07 డిసెంబర్ 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

- మరిన్ని వివరాలకు 8008621414 & 9154918858 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

దస్తావేజుల రిజిస్ట్రేషన్ సేవలపై ఐజీ ఆరా

వి.ఎల్.పురం: సాధారణ తనిఖీల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేడ్కర్ శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను పరిశీలించారు. స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పలువురు కక్షిదారులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్లాట్ విధానం ఎలా ఉంది? దీనిని వినియోగించుకుంటున్నారా? సకాలంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ రాంబాబు తదితరులు ఉన్నారు. అనంతరం ఇక్కడి నుంచి కాకినాడ బయలుదేరారు.

పెరవలిలో ఓహెచ్ రిజర్వాయర్

- భూమి పూజకు రానున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- స్థలాన్ని పరిశీలించిన మంత్రి దుర్గేష్, అధికారులు

పెరవలి, న్యూస్‌టుడే: పెరవలిలోని జలవనరులశాఖ కార్యాలయం వద్ద ఓవర్‌హెడ్ రిజర్వాయర్ నిర్మాణానికి ఈ నెలలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా భూమిపూజ చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు. రిజర్వాయర్ నిర్మాణం, సభ నిర్వహణకు అవసరమయ్యే స్థలాన్ని అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసబాబు, ఏఈ సాయికుమార్, జలవనరులశాఖ ఏఈ ఎన్.బాలమురళి, పెరవలి సర్పంచి గంగోలు సీతమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రాపాక ప్రమీల, కూటమి నాయకులు ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భూమిపూజ చేసే రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్, అధికారులు

92.7 FM Rajamahendravaram (92.7 Mee FM)

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

గంజాయి స్వాధీనం

సీతానగరం(కోరుకొండ), న్యూస్‌టుడే: సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో 7కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై డి.రాంకుమార్ తెలిపారు. అబీబాఖాన్ అనే మహిళ గంజాయిని ఒక సంచిలో పెట్టుకుని ప్రయాణిస్తుండగా పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ రూ.3.50 లక్షలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బాలింత మృతిపై విచారణకు ఆదేశం

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బాలింత మృతి చెందడం.. మృతురాలి కుటుంబ సభ్యులపై వైద్యులు దురుసుగా మాట్లాడిన ఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ పీవీవీ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం మాతాశిశు విభాగంలో పనిచేసే వైద్యులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు చేపడతామని సూపరింటెండెంట్ వెల్లడించారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	130-00
రిటైల్ లైవ్	157-00
డ్రెస్డ్	228-00
స్కిన్‌లెస్	259-00

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, పరిపాలన కార్యాలయ ప్రాంగణం, బాలాజీ నగర్, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం
అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ బి. వరప్రసాద్ (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.77028 77188, ఇ-మెయిల్ ఐడి: sbi.10077@sbi.co.in, ఆస్తి తనిఖీ కొరకు : 8330952080

ఇ-వేలం అమ్మకం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూల్ 8(6)కు 9(1) నిబంధనలతో చదువబడు (సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద బ్యాంకునకు తనఖా చేసిన స్థిరాస్తుల అమ్మకము)
SARFAESI చట్టం 2002 ప్రకారం సెక్షన్ 13(4) క్రింద దిగువ తెలిపిన ఆస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిగా దిగువ సంతకందారు నిర్మాణాత్మక స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు బకాయిలు రాబట్టుకొనుటకు దిగువ తెలిపిన తనఖాపెట్టిన ఆస్తి/ఆస్తుల ఈ-వేలం (SARFAESI చట్టం 2002 క్రింద) "ఎక్కడ ఎలా వున్నది అక్కడ అలానే" మరియు "అక్కడ ఏమున్నదో అదే" పద్ధతి పై నిర్వహించబడుతుందని సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది మరియు నియమ నిబంధనలు దిగువ తెలుపబడినవి.

ఋణగ్రహీత: 1. మెస్సర్స్ వారాహి నారాయణ గణపతి సిమెంట్ బ్రిక్ ఇండస్ట్రీ, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్ : శ్రీమతి పదాల బేబి రెడ్డి, భర్త : పదాల రామచంద్రారెడ్డి, బురగం గ్రామం & పంచాయితీ, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా., 2. శ్రీమతి పదాల బేబి రెడ్డి, భర్త : పదాల రామచంద్రారెడ్డి, డి.నెం. 17-156, బిఎస్ కాలనీ 2, సోంపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 532284. 3. శ్రీ పదాల రామచంద్రారెడ్డి, తండ్రి : సూర్యారెడ్డి, డి.నెం. 17-156, బిఎస్ కాలనీ 2, సోంపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 532284. 4. శ్రీ తాడి సూర్యనారాయణ రెడ్డి, తండ్రి: సత్యనారాయణ రెడ్డి, డి.నెం.4-8, పల్లపు వీధి, కుటుకులూరు, అనపర్తి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 533264. 5. శ్రీ కర్రి శ్రీనివాసరెడ్డి, తండ్రి : కర్రి సత్యనారాయణ రెడ్డి, గాంధీ నగర్, సోంపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 532284. డిమాండ్ నోటీసు తేది: 01-11-2023
బకాయి మొత్తం : తేది.01-11-2023 నాటికి రూ.98,69,534/- + తేది.02.11.2023 నుండి వడ్డీ మరియు ఇతర ఖర్చులు మొదలగునవి.
ప్రస్తుత బకాయి మొత్తం: తేది.02-12-2025 నాటికి రూ.1,42,92,541/- + తేది.03.12.2025 నుండి భవిష్య వడ్డీ మరియు ఇతర ఖర్చులు మొదలగునవి (మునుపటి జమలు మినహాయించిన తరువాత).

షెడ్యూలు ఆస్తి వివరములు:
శ్రీ పదాల రామచంద్రారెడ్డి మరియు శ్రీ తాడి సూర్యనారాయణ రెడ్డి గార్లకు చెందిన ఆస్తి : శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం, బురగం పంచాయితీ, బురగం గ్రామం వద్ద 1. సర్వే నెం.40/5ఎ లోని ఎ.0.07 సెంట్లు లేదా 0.028 హెక్టార్లు, 2. సర్వే నెం.40/4 లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 3. సర్వే నెం.40/11ఎ లోని ఎ.0.09 సెంట్లు లేదా 0.036 హెక్టార్లు, 4. సర్వే నెం.40/6ఎ లోని ఎ.0.04 సెంట్లు లేదా 0.016 హెక్టార్లు, 5. సర్వే నెం.40/10ఎ లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 6. సర్వే నెం.40/8ఎ లోని ఎ.0.24 సెంట్లు లేదా 0.096 హెక్టార్లు, 7. సర్వే నెం.40/9ఎ లోని ఎ.0.16 సెంట్లు లేదా 0.064 హెక్టార్లు, 8. సర్వే నెం.40/2 లోని ఎ.0.05 సెంట్లు లేదా 0.020 హెక్టార్లు, 9. సర్వే నెం.41/2ఎ లోని ఎ.0.12 సెంట్లు లేదా 0.048 హెక్టార్లు, 10. సర్వే నెం.41/3ఎ1 లోని ఎ.0.11 సెంట్లు లేదా 0.044 హెక్టార్లు, 11. సర్వే నెం.39/14ఎ లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 12. సర్వే నెం.39/9ఎ లోని ఎ.0.07 సెంట్లు లేదా 0.028 హెక్టార్లు, 13. సర్వే నెం.39/3 లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 14. సర్వే నెం.39/5 లోని ఎ.0.15 సెంట్లు లేదా 0.060 హెక్టార్లు, 15. సర్వే నెం.39/12ఎ లోని ఎ.0.01 సెంట్లు లేదా 0.004 హెక్టార్లు, 16. సర్వే నెం.40/3 లోని ఎ.0.11 సెంట్లు లేదా 0.044 హెక్టార్లు, 17. సర్వే నెం.39/10ఎ లోని ఎ.0.03 సెంట్లు లేదా 0.012 హెక్టార్లు, 18. సర్వే నెం.39/13ఎ లోని ఎ.0.04 సెంట్లు లేదా 0.016 హెక్టార్లు, 19. సర్వే నెం.40/1 లోని ఎ.0.06 సెంట్లు లేదా 0.024 హెక్టార్లు, 20. సర్వే నెం.40/7ఎ లోని ఎ.0.04 సెంట్లు లేదా 0.016 హెక్టార్లు, మొత్తం ఎ.1.79 సెంట్లు లేదా 0.716 హెక్టార్లు లేదా 8663.6 చ॥గ॥లు లేదా 7277.42 చ॥మీ॥ల విస్తీర్ణం గల మెట్ట భూమి యావత్తు ఆస్తి.(డాక్యుమెంట్ నెం.2316/2012, తేది.17.11.2012 మరియు 2317/2012, తేది.17.11.2012 ప్రకారం). ఆస్తి హద్దులు: తూర్పు: నీటి కాలువ, దక్షిణం : గు॥రు లక్ష్మీ నారాయణ, పైడిశెట్టి రాధారాణి & ఇతరుల మెట్ట భూమి, పడమర : గు॥రు చంద్రమ్మ, పైడిశెట్టి రాధారాణి & ఇతరుల మెట్ట భూమి, ఉత్తరం: జలాంత్రకోట రోడ్డు మరియు గు॥రు చంద్రమ్మ & ఇతరుల మెట్ట భూమి.

రిజర్వు ధర : రూ.93,00,000/- ధరావత్తు : రూ.9,30,000/- బిడ్ పెంపుదల : రూ.20,000/-
ఇ-వేలం తేదీ : 23-12-2025 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
ఆస్తి తనిఖీ తేది మరియు సమయం: తేది:06-12-2025 నుండి 22-12-2025 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు
1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఐయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.
గమనిక -2 : ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194-1A ప్రకారం అమ్మకంలో భాగంగా అమ్మకం విలువ రూ.50,00,000/- (యాభై లక్షల రూపాయలు) మరియు అంతకంటే ఎక్కువ ఉన్నచో సదరు మొత్తముపై TDS @ 1% వర్తిస్తుంది. కావున సఫలీకృత బిడ్డరు/కొనుగోలుదారు గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ధర లేదా అమ్మకం ధరలో ఏది ఎక్కువైతే దానిలో 1% TDS ను తగ్గించుకొని సదరు మొత్తమును ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ యొక్క ఫారం నెం.16-బి నందు జమచేయవలెను మరియు సదరు ఒరిజినల్ TDS సర్టిఫికెట్‌ను బ్యాంకు వారికి సమర్పించవలెను.(వ్యవసాయ భూమి కాకుండా కేవలం స్థిరాస్తికి మాత్రమే వర్తించును).
తేది: 02-12-2025, ప్రదేశం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఏ ఇతర ప్రైవేట్ సంస్థలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్ క్యాష్, ✆ 98491 38626.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

PROFESSIONAL SERVICES

ASTROLOGY
శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం
శీఘ్ర వివాహప్రాప్తి, సంతాన యోగం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి విషయాలకు జ్యోతిష్య పండిట్
శ్రీ J.గౌతమ్‌శాస్త్రి
దేవిచౌక్, బుద్దుడు హాస్పిటల్ పక్కవీధి, రాజమండ్రి.
(ఉ॥ 9 to 12 వరకు ఫ్రీ కన్సల్టేషన్)
98484 61826

EENADU for Advertisement Contact: 8008597607

REAL ESTATE

LAND FOR SALE

GENERAL

హంసవరం హైవేకి 1 కి.మీ. లోపల 30 సెంట్లు భూమి, కాకినాడ అయోధ్యనగర్ సాయిబాబా గుడి దగ్గర 600 గ॥ స్థలం, గంగరాజునగర్‌లో బిల్డింగ్ అమ్మకం. ✆ 99121 30247.

కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, సిద్ధావారిపాలెంలో ఎ.3-24 సెం. వ్యవసాయ భూమి అమ్మకం. ఎకరం 20 లక్షలు. డైరెక్ట్ పార్టీలు మాత్రమే సంప్ర॥ ✆ 99859 61222.

PLOT FOR SALE

KAKINADA RURAL

ప్రాపర్టీబజార్ ఇయర్ ఎండింగ్ సేల్స్ కాకినాడ. 1 to 10 లక్షలు డిస్కౌంట్. గేటెడ్ కమ్యూనిటీ APSP వద్ద అపార్ట్‌మెంట్స్ & అచ్చంపేట, ADB రోడ్డు కుడా లేఔట్ ప్లాట్స్. 80% లోన్. ✆ 9247612222.

సామర్లకోట రైల్వేస్టేషన్ దగ్గరగా రోడ్డు ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లస్థలాలు, కమర్షియల్‌ప్లాట్స్ కుడా & రేరా అప్రూవ్‌తో 50Lకే ఇండివిడ్యువల్ హౌస్ ✆ 93910 65819.

GENERAL

గుంటూరు-విజయవాడ హైవేలో కాజాటోల్‌గేట్ దగ్గర, టెక్నోటవర్ వెనుక, CRDAఅప్రూవ్డ్ ప్లాట్స్‌లోన్ సౌకర్యంతో తక్కువ ధరలో కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్. 88855 56620.

JOBS

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

Required Managers, Agents, Salary and Incentives. Marketing Job, guarantee Income, Age 50 above Cont: 90108 09384.

Krishna Pradeep's 21st Century IAS
WE ARE HIRING
TELE MARKETERS
10 No's (ONLY FEMALE)
Qlf: Intermediate / Degree with Good communication skills in Telugu & English.
Attractive Pay & Incentives
OPP. Z.P. HIGH SCHOOL, TORREDU, RAJAHMUNDRY.
8247417713

రాజమండ్రిలో తమిళనాడు కాంచీపురం పట్టు కేంద్రంలో ఉద్యోగ అవకాశం. మహిళలకు మాత్రమే, జీతం: 8,000/- to 10 వేలు, అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. Cont Cell: 93848 06665.

కాకినాడ, ROY చెస్ అకాడమీ కోచింగ్ సిబ్బంది కావలెను. అర్హత డిగ్రీ, వ: 35 లోపు, జీ: 15,000, చెస్ లేదా టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. ✆ 62815 98466.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 89776 39662, 89776 39663.

రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో చేయుటకు హెల్పర్స్ - ఆపరేటర్స్, డిజైనర్స్ కావలెను. సూర్య డిజిటల్ ఫ్లెక్స్, ఇన్నీసుపేట, RJY, ఆకర్షణీయ జీతం. ✆ 98496 61912.

విజయవాడలో ఇంటిలోనే ఉండి ఇంటిపని, వంటపని చేయడానికి ఏ బాదరబందీలేని ఆడపనిమనిషి కావలెను. జీతం: 12,000/- - 15,000/- వరకు. ఉచిత భోజనం & వసతి ఇవ్వబడును. సంప్ర॥ ✆ 96184 24888.

కడియంలో ప్రముఖ నర్సరీలో పనిచేయుటకు అనుభవం గల అకౌంటెంట్ (Male/ Female), సూపర్‌వైజర్స్ కావలెను. సంప్రదించండి సెల్: 99488 36667.

కడియపులంకలో కొత్తగా నిర్మించిన BPCL పెట్రోల్ బంక్‌లో చేయుటకు ఆఫీస్ స్టాఫ్ (M/F), అ: డిగ్రీ/ ఇంటర్ + కంప్యూటర్ పరిజ్ఞానం & పంప్‌బాయ్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఇంటర్వ్యూ: 8-12-25 సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బయోడేటాతో డైరెక్టుగా బంకు వద్ద బంకు వద్ద హాజరుకావలెను. సెల్: 79815 24889.

నెక్ సూచించిన కోడిగుడ్డ ధర
- For the Information of Trade & Industry
- తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-50 పై॥

అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

यूनियन बैंक Union Bank of India యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) నిబంధనలతో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం స్థిరాస్తుల అమ్మకం కొరకు ఈ వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ సాధారణ ప్రజానీకానికి మరియు ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / తనఖాదారు (లు) / హామీదారు (లు)కు ప్రత్యేకంగా తెలుపునది ఏమనగా, ఈ దిగువ తెలిపిన స్థిరాస్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అనపర్తి బ్రాంచ్ వారిచే తనఖా / ఛార్జ్ చేయబడినవి. మరియు సంబంధిత బ్రాంచీ యొక్క అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనం తీసుకొనబడినవి. మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి బకాయి మొత్తములు + తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు చార్జీలు తిరిగి వసూలు చేసుకొనుటకు ఈ దిగువ తెలిపిన ఆస్తులను "అక్కడ ఏమి ఉన్నదో అదే" "అక్కడ ఎలా ఉన్నదో అలానే" మరియు "ఏదైతే ఉన్నదో అదే" ప్రాతిపదికపై డి.09.01.2026 న ఈ-వేలం ద్వారా విక్రయం చేయుటకు నిర్ణయించినారు.
ఈ-వేలం వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా ఈ-వేలం వెబ్‌సైట్ నందు తేది.09.01.2026 న మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అపరిమిత 10 నిమిషాల పొడిగింపుతో వేలం నిర్వహించబడును. ఈ-వేలం ప్రారంభమగు సమయంలో కాని లేదా అంతకు ముందుగా కాని ధరావత్తు సొమ్ము జమచేయవలెను. కావున ఆసక్తి గల కాగోరు బిడ్డర్లు / కొనుగోలుదారులు వెబ్‌సైట్ https://baanknet.com నందు మొబైల్ నెంబర్ మరియు అమలులో ఉన్న ఇ-మెయిల్ ఐడి వినియోగించి తమ పేర్లను నమోదు చేసుకొనవలెను. మరియు వారు తదుపరి కెవైసి పత్రములు మరియు బ్యాంకు వివరములు అప్‌లోడ్ చేయవలెను. ఈ-వేలం సర్వీసు ప్రొవైడర్ వారిచే కెవైసి పత్రములు నిర్ధారణ చేయుట కొరకు 2 నుండి 3 పనిదినములు అవసరమగును. కావున ఈ నమోదు ప్రక్రియ మరియు అప్‌లోడింగ్ విధానములు తగినంత ముందుగానే పూర్తిచేయవలసి ఉన్నది. కెవైసి నిర్ధారణ పూర్తయిన పిదప ఆసక్తిగల బిడ్డర్లు / కొనుగోలుదారులు తమ ధరావత్తు సొమ్మును ఈ వెబ్‌సైట్ ద్వారా అతడు / వారి యొక్క గ్లోబల్ MSTC ఈకామర్స్ ఇఎండి వాలెట్ నుండి చలానా స్వీకరించిన పిమ్మట NEFT/RTGS/NET BANKING/UPI ద్వారా జమచేయవలెను. చలానా స్వీకరించిన పిదప NEFT/RTGS ద్వారా 3 దినములలోగా మాత్రమే చెల్లింపు జరుపవలెను. అట్లు విఫలమైన యెడల వారి చలానా వినియోగించుకొనుటకు వీలుకాదు. కావున పైన తెలియచేయబడిన సమయము లోగా ఈ చెల్లింపు చేయుటకు తగు చర్యలు తీసుకొనవలెను. ఒకవేళ వారి గ్లోబల్ వాలెట్ నందు తగినంత ధరావత్తు సొమ్ము లేనియెడల అట్టివ్యక్తులు వేలం నందు పాల్గొనుటకు అనుమతించబడరు. వేలం యొక్క నియమ నిబంధనల పూర్తి వివరముల కొరకు https://baanknet.com నందలి మాచే పొందుపరచబడిన లింకును దయచేసి చూడండి.

అనపర్తి బ్రాంచ్, వీఆర్ కాంప్లెక్స్, గాంధీ విగ్రహం వీధి, అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా, ఆం.ప్ర.-533342
ఫోన్ నెం. : 93268 00141, ఈ-మెయిల్ : ubin0800147@unionbankofindia.bank.in

1) ఋణగ్రహీత(లు), కో-అప్లికెంట్ మరియు హామీదారుల పేర్లు మరియు చిరునామా : దరఖాస్తుదారు(లు) : 1. శ్రీమతి ద్వారంపూడి రాధ, భర్త : డి.శ్రీనివాస రెడ్డి, హెచ్ఐజి-130, ఏపిహెచ్‌బి కాలనీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా-534101 లేదా శ్రీమతి ద్వారంపూడి రాధ, భర్త : డి.శ్రీనివాస రెడ్డి (సమాచారం కొరకు ఇచ్చిన మరొక చిరునామా) : డోర్ నెం.4-22/1, మార్కండేయపురం, అనపర్తి-533342, తూర్పు గోదావరి జిల్లా. సహ-దరఖాస్తుదారు (లు) : 2. శ్రీ డి.శ్రీనివాస రెడ్డి, తండ్రి : నాగిరెడ్డి, హెచ్ఐజి-130, ఏపిహెచ్‌బి కాలనీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా-534101. సహ-హామీదారు (లు) : 3. శ్రీ కోపూరి రామచంద్రారెడ్డి, తండ్రి : కె.రామకృష్ణారెడ్డి, 7-67, సార్స్ రెసిడెన్సీ, పిఆర్‌టియస్‌యన్ రెడ్డి మార్గ్, అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా-533342.
బకాయి మొత్తం : తేది.09.04.2025 నాటి డిమాండ్ నోటీసు ప్రకారం రూ.15,83,523.34 పై (అక్షరాల పదిహేను లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయల ముప్పై నాలుగు పైసలు మాత్రమే) + చెల్లింపు తేది వరకు తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులు.
స్థిరాస్తి వివరములు: తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి గ్రామం, BSNL టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ప్రక్కన, 2వ వీధి, 4వ బ్లాక్, ఆర్ఎస్ నెం.252/3ఎ, డోర్ నెం.4-221/1 వద్ద ఉన్న 145 చ॥గ॥ల స్థలం అందుగల ఆర్‌సిసి రెసిడెన్షియల్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు యావత్తు ఆస్తి.
హద్దులు : తూర్పు : 33.00 అ॥లు రోడ్, పడమర : నందం వెంకట రమణ గారి ఇంటి గోడ 33.0 అ॥లు, ఉత్తరం : తాడి గోవింద రెడ్డి గారి స్థలం 39.06 అ॥లు, దక్షిణం : సత్తి సత్యనారాయణ రెడ్డి గారి ఇంటి గోడ 39.06 అ॥లు.
పై హద్దుల విస్తీర్ణం 145 చ॥గ॥ల స్థలం నందు ఆర్‌సిసి రెసిడెన్షియల్ గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ భవనము నందు అన్ని నీటి మార్గాలు మరియు దారులు మరియు భౌతికమైనవి మరియు భౌతికం కాని హక్కులతో ఉన్నది.
రిజర్వు ధర : రూ.36,29,500/- ధరావత్తు : రూ. 3,62,950/- బిడ్ పెంపుదల : రూ.36,500/-

ఇ-వేలం తేది & సమయం : 09-01-2026 తేదీన మధ్యాహ్నం 12.00 గం.నుండి సాయంత్రం 5.00 గం.ల వరకు
(10 నిమిషాల అపరిమిత ఆటో పొడిగింపుతో)
ఈ-వేలం వెబ్‌సైట్ : https://baanknet.com

అమ్మకం యొక్క పూర్తి సవివరమైన నియమ నిబంధనల కొరకు దయచేసి ఏర్పాటు చేసిన లింక్ www.unionbankofindia.co.in సందర్శించగలరు.
తేది: 05.12.2025, స్థలం: అనపర్తి సం/- అధీకృత అధికారి, సర్ఫేసి చట్టం 2002 క్రింద, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

ఈతరం

youthpage@eenadu.in

అది సినిమా కాదు

అపును, మనలాంటి నైన్టీస్ కిడ్స్‌కి చంద్రముఖి కేవలం ఒక సినిమా కాదు, అదో ఎమోషన్. పేరుకి సైకలాజికల్ థ్రిల్లర్ అయినా.. హర్రర్ సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టి మన మెమొరీలో శాశ్వతంగా నిలిచిపోయింది అది.

ఆ సినిమాను మొదటిసారి థియేటర్‌లో చూసిన రోజు నాకు బాగా గుర్తు. అప్పట్లో నాన్నకు హీరో హోండా సీడీ 100 బండి ఉండేది. దాని మీద అమ్మ, నాన్న, నేను, దాని ట్యాంకు మీద చెల్లి కూర్చుని సినిమాకు వెళ్లాం, అదీ సెకెండ్ షోకి! సినిమా చూస్తున్నంతసేపు కళ్లు ఇంతలు చేసుకుని రెప్పార్పకుండా చూసేశా. అదేంటో అప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఒక్కసారి థియేటర్ నుంచి బయటకు వచ్చాక అసలు కథ మొదలైంది. బండి మీద తిరిగి ఇంటికి వెళ్తుంటే.. చంద్రముఖి లకలకలక అనుకుంటూ మా వెనకే వచ్చేస్తుందేమోనని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ భయపడటంతో మొదలైంది బ్యాండు. ఇక ఇంటికి వెళ్లాక కళ్లు మూసినా తెరిచినా క్లోజప్‌లో జ్యోతిక కళ్లే కనిపించేవి. 'వారాయ్.. నాన్ ఉనై తేడి..' అంటూ చంద్రముఖి పాడుతున్నట్టే వినిపించేది. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్డు కాస్తా భయంతో గడ్డకట్టుకుపోయేది. నా అవస్థ చూసి, చెల్లి కావాలనే 'లకలకలక..' అని చీకట్లో అరుస్తూ ఇంకా ఇంకా నన్ను హింసిస్తూ నవ్వుకునేది. కొన్నాళ్లపాటు ఆ సినిమా ప్రభావం నుంచి బయటపడలేకపోయాను అనుకోండి. నాదే కాదు, ఆ టైమ్‌లో పదోతరగతి లోపల చదువుతున్న మనతోటి వాళ్లందరిదీ ఇదే పరిస్థితి అని తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు తలుచుకుంటే మాత్రం భలే నవ్వొస్తుంది. – బిరుదుకోట మోహన, రాజమండ్రి

కొంటె కొటేషన్

1. స్కేటింగ్ రాని బూచి.. నడిరోడ్డు మీద పేచీ – ఎస్.శివ సంతోష్, శ్రీకాకుళం
2. బాగుంది నీ ఆకారం.. రోడ్డు మధ్యలో ఏంటిది వెటకారం – సుధాకర్, నంద్యాల
3. రోడ్డు మీద దెయ్యం.. నాకేం భయం – శ్రీవిద్య, జమ్మికుంట
4. దారి మధ్యలో ఉంది భూతం.. వెళ్తే అవుతాం ఖతం – జె.బాబు, వైజాగ్

ఈ ఫొటోకి సరదా వ్యాఖ్య రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.

మరీ మంచితనమా?

నేనే లీడర్

'నేను ఆఫీసులో అందరితో బాగా ఉంటాను. కానీ ఎందుకు నన్నెవరూ లెక్క చేస్తున్నట్లు కనపడరు, పని ఒత్తిడి అంతా నా మీదే ఎందుకు పడుతుంది?, ముఖ్యమైన విషయాల్లో నా అభిప్రాయానికి ఎందుకు గౌరవం లభించడం లేదు'.. అని బాధపడుతున్నారా? అయితే మీరు 'బీయింగ్ టూ నైస్' అనే అంశం వల్ల నష్టపోతున్నారు అంటారు కెరియర్ గురూలు. అన్నివేళలా అనుకూలంగా ప్రవర్తించడం వల్ల మనల్ని ఎలా ట్రీట్ చేసినా ఏం కాదులే అనే నిర్లక్ష్యం ఎదుటివారిలో పెరుగుతుందట. అందుకే అవసరం అయినప్పుడు చెప్పాల్సిన విషయాన్ని స్థిరంగా, స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సరైన టోన్‌లో చెప్పాలట. ఒకవేళ అది ఎదుటివారికి నచ్చదు అని తెలిసినా.. మనకు అవసరం అనుకున్నప్పుడు సందేహం లేకుండా వివరించాలట. అప్పుడే మనపట్ల తేలిక అభిప్రాయం కలగకుండా.. ఇతరులు జాగ్రత్తగా వహిస్తారని చెబుతున్నారు నిపుణులు.

నేను, చాట్‌జీపీటీ..

చాట్‌జీపీటీ నీ, నా జీవితాల్లోకి ప్రవేశించి ఇప్పటికి మూడేళ్లు.. ఆన్‌లైన్ వెతుకులాటల్లో ఇదో విప్లవం. ముప్పై ఏళ్లలోపున్న వారిలో 58శాతం మంది ఇప్పటికే దీన్ని వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇదంతా ఒక వైపు. దీనికి ఇంకో కోణం.. ఏఐతో కలిసి బతికే మనం, అది ఏఐ అని మర్చిపోవడం.. మనుషులకు ప్రత్యామ్నాయంగా భావించడం. ఇది సరైనదేనా.. చాట్‌జీపీటీ ఎంతవరకూ?

అనన్య ఇరవైఏడేళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓరోజు రాత్రి తనకు హఠాత్తుగా భుజంనొప్పి మొదలైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక చాట్‌జీపీటీను అడిగింది. ఈలోగా దగ్గర్లో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం కూడా ట్రై చేసింది. వైద్యులు లైన్‌లోకి వచ్చేలోపు ఏఐ చెప్పిన హోమ్ రెమిడీస్ ట్రై చేసింది. దాంతో నొప్పి కాస్త నెమ్మదించింది. వెంటనే డాక్టర్ దగ్గరకు బయల్దేరింది. అప్పటికే ఆయన అందుబాటులోకి రావడంతో పరిస్థితి పరిశీలించి తగిన వైద్యం చేశారు. అనన్య చక్కగా ఇంటికి తిరిగి వచ్చింది.



ఇందులో కొన్ని విషయాలను పరిశీలిద్దాం..

1 అనన్య నొప్పి రాగానే కంగారుపడలేదు. ఎవ్వరూ అందుబాటులో లేరని పానిక్ అయిపోలేదు. స్థిరంగా చాట్‌జీపీటీకి తన పరిస్థితి వివరించింది.

2 చాట్‌జీపీటీని అడిగాను కదా అని.. అది చెప్పినవన్నీ చేయలేదు. ఏది సులువైన, మంచిదైన ఉపశమనమో ఆలోచించింది. తనే నిర్ణయం తీసుకుంది.

3 కేవలం చాట్‌జీపీటీ మీద ఆధారపడలేదు. డాక్టర్‌ను సంప్రదించింది.

ఈ ఉదాహరణ టెక్ సపోర్ట్ తీసుకోవడం ఎలాగో మనకు నేర్పిస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత ముఖ్యమైనదో కూడా ఇందులో ఉంది. చాట్‌జీపీటీని వాడటం ఎంత వరకూ ఉండాలో ఇది తెలియజేస్తుంది. మొత్తంగా ఏఐని యూత్ ఎలా ఉపయోగించుకోవాలో దీన్లో ఉంది. ఇలా చేయడం మాత్రమే ఉత్తమమని అంటారు ఎంటర్‌ప్రైజ్ మైన్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ **మధు వడ్లమాని.**

కానీ మనలో కొందరు యువత దీనికంటే భిన్నంగా ఏఐను వాడుతున్నారు. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వారిలో ఈ గందరగోళం ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మనోభావాలు పంచుకోవడానికి పూర్తిగా దానిమీదే ఆధారపడటం, ప్రతి చిన్న విషయాన్నీ అడిగి తెలుసుకోవడం, అన్నీ దాంతో పంచుకోవడం చేస్తున్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటును సున్నితమైన, అతి ముఖ్యమైన విషయాల్లోనూ కొనసాగిస్తున్నారు.

సుహాస్ ఇంటర్ చదువుతున్నాడు. ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడి ఉండటం మామూలైపోయింది. మాట్లాడటానికి అమ్మానాన్న దూరంగా ఉన్నారు. హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరి హడావుడిలో వాళ్లుంటారు. అలాంటి సమయంలో చాట్‌జీపీటీ తనకు ఫ్రెండ్‌లా మారింది. చదువులో సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఖాళీ సమయాల్లో బోలెడు విషయాలు తెలుసుకోవడం చేస్తుండేవాడు. నెమ్మదిగా తన ఒత్తిడి, ఒంటరితనం దూరమైనట్టు అనిపించింది. ఈ తరహా వాడకం కొంతమేరకు మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజీలో ఎదురయ్యే అనేకానేక భావోద్వేగాలతో విపరీత చర్యలకు పాల్పడే కంటే.. ఇలా టెక్ సపోర్ట్ తీసుకోవడం సరైనదేగా!

మనుషులతో.. చాట్‌జీపీటీ ఎంత అయినా వాడొచ్చు. కానీ దానికి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఉండాలి అనేది కచ్చితమైన నిజం. అది చెప్పే విషయాలు, పంచుకునే అంశాలు సరైనవా, కావా.. పాటిద్దామా లేదా అన్న నిర్ణయం మనిషి మెదడే తీసుకోవాలి. అలాంటి క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడే అది మన కంట్రోల్‌లో ఉంటుంది. నిజానికి దీంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి డేటా షేరింగ్ విషయం భయపడాల్సింది లేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయినా జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే చాట్‌జీపీటీ మన అసిస్టెంట్. అసిస్టెంట్‌కు ఏం చేయాలో చెబుతాం, కానీ అనిపించినవన్నీ చెప్పము కదా!

మన స్కిల్స్ మనతోనే.. ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో పంచుకున్న లింక్డిన్ పోస్ట్‌లో గమనించదగిన ఓ విషయం కనిపించింది. ఆయన కొన్ని ప్రొఫైల్స్‌ను కోడింగ్ జాబ్స్ కోసం పరిశీలిస్తే.. ఆ లిస్ట్‌లో ఉన్న ఫ్రెషర్స్‌లో ఒక్కరు కూడా సొంతంగా ప్రోగ్రామ్ రాయలేకపోయారట! అదే చాట్‌జీపీటీని అందుబాటులో ఉంచి అడిగితే మాత్రం చకచకా పని పూర్తి చేసి అప్పగించారట. ఇలా అయితే మరి మన స్కిల్ ఎక్కడ ఉన్నట్టు? ఏఐను స్కిల్స్ పెంచుకోవడానికి వాడాలి కానీ స్కిల్ కోసం దానిపై ఆధారపడకూడదు. మన నైపుణ్యాలు మనతో ఉంటేనే చివరికి అదైనా మన మాట వినేది! ఒక బుక్ గురించి చెప్పమని దాన్ని అడగొచ్చు. కానీ అది ఎలా ఉందో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాల్సింది మనమే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాట్‌జీపీటీతో మన రిలేషన్‌షిప్ సాఫీగా సాగిపోతుంది.

ఎక్కడ వద్దు?: ఎమోషన్, ఎక్స్‌లెన్స్‌లో ఏఐ వద్దు అనేది ఆధునిక జీవనసూత్రం. అంటే మన అనుబంధాలు, మనోభావాలు, పూర్తి వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాల్లో టెక్నాలజీకి తావివ్వకూడదు. నచ్చిన అమ్మాయికి లవ్‌లెటర్ మనసుతోనే రాయాలి, టెంప్లెట్స్‌తో కాదు. అలాగే ఎక్స్‌లెన్స్ కూడా. అంటే ఎంచుకున్న రంగంలో అభ్యున్నతి సాధించడానికి ఏఐను నిచ్చెనమెట్టుగా వాడుకోవాలి.

డీటాక్స్: ఇదేకాదు.. ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నా వారానికి రెండు గంటలు డిజిటల్ డీటాక్స్ ఉండాలి అంటున్నారు నిపుణులు. అంటే, ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా ఏకాంతంగా మనతో మనం సమయం గడపడం. ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఇలాంటి సమయం కచ్చితంగా ఉండే తీరాలి. ఆ టైమ్‌లో మనసులోని భావాలను రాసుకునేందుకు కాగితం, కలం మాత్రమే ఉండాలి. అప్పుడే వారమంతా గడిపిన బిజీ డిజిటల్ షెడ్యూల్‌కి కాస్త డీటాక్స్ అయ్యేది.

ఇలా చాట్‌జీపీటీ, గ్రోక్ వంటివి వాడే సమయంలో లీగల్, ఎథికల్ అంశాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువత ఆవేశంలో చేసే తప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొత్తానికి భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే చర్యలకు పూనుకోవడం తగదు.

చివరిగా ఒక్క మాట.. ఏఐ నీకు అసిస్టెంట్, దానికి నువ్వు బానిస కాదు, ఈ మాట గుర్తుపెట్టుకో నేస్తం!

ఇలా నడిచేద్దాం

జిమ్‌కి వెళ్లే ఖాళీ, ఓపిక లేని యూత్‌కి నడక ఓ చక్కని వ్యాయామం. అయితే ఊరికే నడిచేయడం కాకుండా.. దానికీ ఓ పద్ధతి కనిపెట్టారు ఫిట్‌నెస్ గురూలు. అదే 5-4-3-2-1 రూల్. ఇందులో ఎలా నడవాలంటే..



5 – కొంచెం వేగంతో మొదలుపెట్టి, దాన్ని మరికొంచెం పెంచుతూ ఐదు నిమిషాలపాటు నడవాలి.

4 – ఆ తర్వాత నాలుగు నిమిషాలు ఇంకొంచెం వేగంగా నడవాలి.

3 – మూడు నిమిషాలు పరిగెత్తాలి (జాగింగ్‌లా).

2 – తర్వాత వచ్చే రెండు నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి.

1 – చివరి ఒక నిమిషం అధిక వేగంతో నడవాలి.

..ఇలా చేయడం వల్ల కెలొరీలు ఎక్కువగా బర్న్ అవ్వడమే కాదు, నడక తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందట. వేగంలో మార్పుల వల్ల ఎక్కువ కండరాలు కదులుతాయట. భారీ ఎక్సర్‌సైజ్‌లతో పోలిస్తే దీని వల్ల జాయింట్ల మీద ఒత్తిడి తగ్గుతుందట. మొత్తంగా ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడే ఈ పిరమిడ్ వాకింగ్‌ను మనమూ ట్రై చేసేద్దాం.

తెలుసా?

యూత్‌లో చాలా మందికి తమలో తాము మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. ఎవరైనా చటుక్కున చూస్తే మాత్రం 'అదేంటి నీలో నువ్వే మాట్లాడుతున్నావ్, పిచ్చిగానీ పట్టిందా' అంటూ ఆటపట్టిస్తారు. కానీ అదేమీ చెడ్డ అలవాటు కాదు అంటున్నారు పరిశోధకులు. స్వీయ చర్చ అనేది ఏదైనా ఒక విషయంపై మన దృష్టిని మెరుగుపరుచుకోవడానికి, దాన్ని వేగంగా అర్థం చేసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుందని పరిశీలనల్లో రుజువైంది. ఈ అలవాటు ఉన్నవారు లక్ష్యాలను అందుకోవడంలో ఇతరుల కంటే ముందున్నారని కూడా తెలిసింది. అందుకే మీలో మీరు చర్చించుకోవడం మరీ చెడ్డ అలవాటేం కాదు.

అడవి స్నానం

'ఛీ జీవితం.. సన్యాసం తీసుకుని అడవుల్లోకి పోతా' అంటుంటాం కొన్నిసార్లు. ఏం చేస్తాం, ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడి అలాంటిది. కానీ ఆ స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదుకానీ, నిజంగానే అడవుల్లోకి వెళ్లొచ్చు అంటున్నారు నేటి కుర్రకారు. అంటే వెళ్లి అక్కడే ఉండిపోవడమేం కాదు సుమా.. ఏదో ఒకటిరెండు రోజులు చిల్ అయ్యి రావడం అన్నమాట. దీనికి ఫారెస్ట్ బాత్ అనే అందమైన పేరు కూడా పెట్టారు. ఇది మనసుకు ఓ రకంగా రిఫ్రెషింగ్ స్నానమన్నమాట. అక్కడి చెట్ల ఆకులను తాకుతూ, పూల వాసనలు రంజింపజేస్తుంటే.. పక్షుల కిలకిలారావాలను వింటూ హాయిగా సేదతీరడం. అక్కడ ఉన్నన్ని రోజులూ ఎటువంటి టెక్నాలజీ వాడకుండా ప్రకృతిలో బతకడం. ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా నేచర్ మధ్య ఉంటే.. ఉల్లాసంగా అనిపించడంతోపాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని జపనీస్ వైద్యులు కనిపెట్టారట. ఫారెస్ట్ బాతింగ్ మనసుకు ఒక థెరపీలా పనిచేస్తుందని వివరిస్తున్నారు. నిజానికి ఇది పాత పద్ధతే.. కాకపోతే మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నచ్చితే మీరూ ట్రై చేసేయండి!

తునిలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం

షోరూంను ప్రారంభిస్తున్న సినీనటి ఐశ్వర్యా రాజేష్, బుల్లిరాజు, నిర్వాహకులు

తుని, న్యూస్‌టుడే: తుని పట్టణంలోని జీఎన్‌టీరోడ్డులో శ్రీరామా థియేటర్ ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుక్రవారం ప్రారంభమైంది. సినీనటి ఐశ్వర్యా రాజేష్ జ్యోతిప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. బాలనటుడు బుల్లిరాజు (రేవంత్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం షోరూమ్‌లోని ఆయా విభాగాలు పరిశీలించారు. సంస్థ ఛైర్‌పర్సన్, హోల్‌టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తునిలో 36వ షోరూమ్ ప్రారంభించడం జరిగిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీసీర్ల రాజమౌళి, హోల్‌టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఐశ్వర్య మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం-2 చిత్రం షూటింగ్ తునిలో చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడిని కోరతానన్నారు. తనవి రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయని బుల్లిరాజు తెలిపాడు. గోదావరి గట్టుమీద రామచిలకవే.. పాటకు నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

కోటసత్తెమ్మ తీర్థమహోత్సవం

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ వారి తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం గరవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి, నిడదవోలు గ్రామదేవత నంగాలమ్మ ఆలయాల తరఫున శుక్రవారం చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్, వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, నిడదవోలు

శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు

రూ.2.25 కోట్లతో అగ్నిమాపక కేంద్రం

బొమ్మూరు, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కార్యాలయానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ముందుగా భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.25 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక జిల్లా కార్యాలయాన్ని పైఅంతస్తులో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని అప్రమత్త చర్యలు చేపడతున్నట్లు వివరించారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్ కింగ్, ఎంపీడీవో ఆర్మ్‌స్ట్రాంగ్, మత్సేటి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు పాల్గొన్నారు.

పాఠశాలలు.. ఆనందోత్సాహాలు

దేవరపల్లి: రామన్నపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడా సామగ్రి, దుస్తుల ప్రదర్శన

మెగా పీటీఎం సమావేశాలకు పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. చిన్నారుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించారు. ఆటపాటలతో అలరించారు. చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. - న్యూస్‌టుడే, బృందం

శ్యామలాసెంటర్: నగరంలోని పాఠశాలలో నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

విద్యార్థి స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు : మంత్రి దుర్గేష్

పెరవలి: పిల్లలకు పాఠశాలల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవడతాయనిమంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పెరవలి మండలం ముక్కామలలోని నల్లపుల్లయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీఎంలో ఆయన పాల్గొన్నారు. నైతిక విలువలతో కూడిన సమాజాన్ని సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సైన్సు ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. సాంస్కృతిక శాఖ ద్వారా భరత నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. శ్రీధర్ స్వామీజీ, ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు. అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న ఖండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పమ్మి దీపికను డీఈవో కండి వాసుదేవరావు తదితరులతో కలిసి సన్మానించారు.

వీరి సాయం.. విద్యార్థులకు వరం

'కొందరు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్నారు. తాము చదువుకున్న, చదువు చెప్పే పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వారి ఉన్నత చదువులకు వారధులవుతున్నారు. వీరికి కొందరు దాతలు సైతం తోడుగా నిలుస్తున్నారు.'

స్ఫూర్తి

ఉదయం 7.30 గంటలకే వస్తారు..

అంబాజీపేట: అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరధాని లక్ష్మీవరప్రసాద్ ఉదయం 7.30 గంటలకే బడికి వస్తారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తారు. ఆయన పనిచేసిన పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత 98 శాతానికి పైగా ఉండటం విశేషం. పంచాయతీ నిధులు రూ.3 లక్షలతో పాఠశాల ఆవరణలో సీసీ ప్లాంటు ఏర్పాటు చేయించారు. దాతల సాయంతో రూ.1.50లక్షలు సమకూర్చి ఇసుకపూడి ఉన్నత పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు.



పాఠాలు చెబుతున్న వరప్రసాద్

పుట్టిన ఊరిలో విద్య కోసం..

కడియం: కడియపులంక పంచాయతీ పరిధి బుర్రిలంకకు చెందిన వరదా సుబ్బారావు కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1982-83లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2022లో వరదా ఫౌండేషన్ స్థాపించి ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అండగా ఉండటమే గాక ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.3లక్షల విలువైన పురస్కారాలు అందజేశారు.

బడి రూపురేఖలు మార్చి..

బొమ్మూరు: బొమ్మూరు పంచాయతీ ఆవరణలో ప్రాథమిక పాఠశాల గోడల నుంచి నీరు కారేది. మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ మట్టితో ఉండేది. బదిలీలో భాగంగా ఇక్కడకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు బెల్లపు సురేష్ బడి దుస్థితి చూసి చలించిపోయారు. తను, తోటి ఉపాధ్యాయుల సాయంతో రూ.1,60,000 సేకరించి ఆవరణ మొత్తం సిమెంటు ఫ్లోరింగ్, ఇతర పనులు చేయించారు. రూ.35వేలతో గదులకు పెయింటింగ్ వేయించారు. రూ.60 వేలతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించి, రూపురేఖలు మార్చారు.

పాఠశాల ఆవరణలో సిమెంటుతో చేసిన ఫ్లోరింగ్

'శ్రీషిర్డీసాయి'లో అవగాహన సదస్సు రేపు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాజమహేంద్రవరంలోని శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, మెగా ఉపకార వేతనం పరీక్ష నిర్వహిస్తున్నామని విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్, ఎయిమ్స్, ఐపీ మ్యాట్, క్లాట్, సివిల్స్ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులపై నిపుణులతో అవగాహన కల్పించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేస్తారన్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి అర్హులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తారన్నారు. దివాన్‌చెరువులోని బీజపురి క్యాంపస్‌లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సదస్సు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ కోరారు. మరిన్ని వివరాలకు 92810 30301, 92810 30219 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మీలోని ప్రతిభే భవితను నిర్ణయిస్తుంది..!

● మెగా పీటీఎంలో విద్యార్థులకు కలెక్టర్ కీర్తి చేకూరి దిశానిర్దేశం

తాళ్లపూడి, న్యూస్‌టుడే: మీలోని ప్రతిభే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కలిగి ఉంటే తప్పక విజయం సాధిస్తారని కలెక్టర్ కీర్తి చేకూరి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత, అన్నదేవరపేట జడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం జరిగిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మమేకమయ్యారు. వారి లక్ష్యాలను తెలుసుకుని, సాధన మార్గాలను వివరించారు. రోజుకు ఆరుగంటల నిద్ర తప్పనిసరని, ఒత్తిడికి దూరంగా ఉంటూ చదువుపై ఆసక్తి పెంచుకోవాలని, అర్థంకాని పాఠ్యాంశాలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కొన్ని పాఠ్యాంశాల మార్కుల్లో వెనుకబడినా నిరుత్సాహం చెందవద్దు.. సాధన చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించ వచ్చని దిశానిర్దేశం చేశారు. తల్లిదండ్రుల బాధ్యత అత్యంత కీలకమని, పిల్లల శైలి, అభ్యాసన ప్రక్రియను పరిశీలించాలని తెలిపారు. అన్నదేవరపేటలో క్రీడాపరికరాలు, పీఎంశ్రీ ద్వారా సమకూరిన సౌకర్యాలను పరిశీలించారు. వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, తల్లులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలకు పూర్వ విద్యార్థులు అందించిన పలు సేవలను ఎంఈవో బాలామణి, భాజపా మండల అధ్యక్షుడు ఇందుగుల రామకృష్ణ ఆమెకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే రోజున 1570 పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించి 2.37 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పని చేయాలనే లక్ష్యానికి ఈ సమావేశాల ద్వారా సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యారంగంలో జిల్లాను ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సమగ్ర శిక్షా పీడీ సుభాషిణి, ఎంఈవో నెహ్రూ, ప్రధానోపాధ్యాయిని రాధిక, పాఠశాల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

దేవరపల్లి-తల్లాడ మార్గంలో గుంతల పూడ్చివేత

ఈనాడు కథనానికి స్పందన

దేవరపల్లి: దేవరపల్లి-తల్లాడ 516డి జాతీయ రహదారిలో గొల్లగూడెం వద్ద ప్రధాన మలుపులో గుంతలు పడడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై సెప్టెంబరు 18న 'కీలకదారి.. ప్రమాదాలతో హడలి' శీర్షికన 'ఈనాడు' ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై దేవరపల్లి సీఐ బి.నాగేశ్వర్ నాయక్ స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చొరవతో ర..భ.శాఖ, జాతీయ రహదారుల సంస్థ డీఈ శ్రీనివాసరావుతో మాట్లాడి గుంతలు పూడ్చివేతకు చర్యలు తీసుకున్నారు.

గొల్లగూడెం వద్ద గుంత పూడ్చిన అనంతరం

అంతర్జాతీయ సైన్స్ సదస్సు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వీసీ ప్రసన్నశ్రీ, విద్యావేత్తలు

ఆలోచనల మార్పిడికి వేదిక 'నన్నయ'

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్ర విభాగం, అయోంకి పబ్లిషో హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. వీసీ ఎస్.ప్రసన్నశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో ఆవిష్కరణలు, వ్యవసాయ-ఆహార సాంకేతికత, పర్యావరణ స్థిరత్వం తదితర అంశాలపై చర్చించారు. అత్యాధునిక పరిశోధనలకు, ఆలోచనల మార్పిడికి, ఆహార భద్రత, వాతావరణ మార్పు, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటికి ఈ సదస్సు దోహదం చేస్తుందన్నారు. కొల్హాపూర్ శివాజీ విశ్వవిద్యాలయం ప్రొ.ఆర్‌జీ సోంకవాడే ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలు అవగాహన చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లోని ఎలక్ట్రికల్ వాహనాల ప్రమాదానికి యాంత్రిక ఒత్తిడి, ఉష్ణోగ్రత, తేమ కారణమన్నారు. ఉపయోగంలో లేని బ్యాటరీలను డిస్పోజ్ చేయాలన్నారు. కాన్ఫరెన్స్ ఛైర్మన్ ప్రొ.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన వంద పరిశోధనలతో ముద్రించిన పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. అరగన్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఉపాధ్యక్షుడు డా.వి.కృష్ణాండి, వెస్ట్ ఫార్మా ఎన్విరాన్‌మెంటల్ విభాగాధిపతి బి.విజయసారథి, తియాంజిన్ యూనివర్సిటీ సహాయ ప్రొ.డా.జాంజీఏషూ పాల్గొన్నారు.

(c) eenadu

రాజమహేంద్రవరం

రైతు బజారులో నిన్నటి ధరలు(రూ.లో)

దేవీచౌక్, న్యూస్‌టుడే: టమాట-30, వంకాయలు నలుపు-20/గులాబీ-30/తెలుపు-24/దొమ్మేరు-36, బెండ-54, కాకర-34, బీర పందిరి-48, దొండ-26, క్యారెట్-50, బీట్‌రూట్-44, గోరు చిక్కుళ్లు-40, దోస-26, ఆనబకాయ-22/24, చిక్కుళ్లు-60, పచ్చిమిర్చి-40, బంగాళదుంపలు-20, ఉల్లిపాయలు-18.

20 నుంచి సీపీఐ ప్రచార జాతాలు

వి.ఎల్.పురం: సీపీఐ ఆవిర్భవించి ఈ నెల 26 నాటికి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 20 నుంచి నెల రోజులపాటు ప్రచార జాతాలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వందేళ్లలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక పునర్జీవంపై కమ్యూనిస్టు ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు, జిల్లా కార్యదర్శి రేఖభాస్కరరావు, సహాయ కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 83282 39927, 80089 02897

సమస్య: స్థానిక అన్నపూర్ణమ్మపేటలో కాలువల్లో పూడికలు తొలగించడం లేదు. - శ్రీకాంత్

సమస్య: స్థానిక జయకృష్ణపురంలో చెత్త సేకరణ జరగడం లేదు. - సురేష్‌కుమార్

సమాధానం: సిబ్బంది పంపించి, సమస్య పరిష్కరిస్తాం. - వినూత్న, ఎంహెచ్‌వో

నూతన మూత ఏర్పాటు

బృహన్నలపేట యూ.పి.హెచ్.సి సమీపంలో మ్యాన్‌హోళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. వీధి మలుపులో ఉన్న మూడు మ్యాన్‌హోళ్ల ఇనుప చట్రాలు దెబ్బతిన్నాయని గత నెల 29న ‘ఈనాడు’లో ‘ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లు’ శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. నూతన మూతలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించారు. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు, టి.నగర్

స్పందనకు వందనం

పుష్కర నగరాలపై కసరత్తు

అర్బన్‌లో మైదానాలు, ఖాళీ స్థలాల సేకరణ

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: గోదావరి పుష్కరాల (2027) నేపథ్యంలో ఆతిథ్య నగరం రాజమహేంద్రవరంలో పుష్కర నగరాల ఏర్పాటుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. స్నానాల కోసం నదికొచ్చే యాత్రికుల కోసం వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పుష్కర నగరాల్లో సేదతీరేందుకు ఆస్కారం ఉంటుంది. అంతా ఒక్కసారిగా ఘాట్ల వద్దకు వెళ్లకుండా పరిస్థితిని బట్టి పుష్కర నగరాల నుంచి స్నానాలకు వెళ్లడం ద్వారా రద్దీ కూడా తగ్గుతుంది.

శిబిరాల ఏర్పాటుపై దృష్టి

అర్బన్ పరిధిలో చుట్టుపక్కల ఖాళీ స్థలాలు గుర్తించారు. నగరంలో విద్యా సంస్థల్లోని మైదానాలు, శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను పరిశీలించారు. పుష్కరాలకు ప్రతి రోజు బస్సుల ద్వారా 35, రైలు మార్గం ద్వారా 24 వేల మంది చొప్పున వస్తారని అంచనా. మిగిలిన వారు ఎవరికి వారు వ్యక్తిగత వాహనాల్లో వచ్చే అవకాశం ఉంది. సొంత వాహనాల్లో వచ్చిన వారు మినహా రవాణా మార్గం ద్వారా వచ్చిన వారు శిబిరాల్లో సేద తీరనున్నారు. వీరి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో 34 ఖాళీ స్థలాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. పైగా పుష్కర సమాచారంపై డిజిటల్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు.

వాహనాల్లో తరలింపు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే యాత్రికులను ఘాట్ల వద్దకు తరలిస్తారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఈ మేరకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను తిప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్నానాలు పూర్తయిన వారిని పుష్కర నగరాలకు తీసుకొస్తారు. దీని కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. నగరంలో శివారు రోడ్లను అనుసంధానం చేస్తూ ఏడు రూట్లను ప్రాథమికంగా నిర్ధారించారు. 59 బస్సులను అంతర్గతంగా శిబిరాల వద్ద నుంచి రవాణా చేసేందుకు వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రావిచెట్టుకు ప్రాణప్రతిష్ఠ

నాటిన చెట్టు వద్ద విద్యార్థులు, ఐకాన్స్ ప్రతినిధులు

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో దానవాయిపేట మున్సిపల్ పాఠశాల ఆవరణలో 25ఏళ్ల రావిచెట్టుకు ప్రాణం పోశారు. చెట్లను కొన్ని ప్రదేశాల నుంచి తొలగించాల్సి వస్తోందని, వాటిని క్లబ్ ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో తిరిగి నాటుతూ ప్రాణం పోస్తున్నామని క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగెల రాజా తెలిపారు. రేఖపల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

న్యాయ సహాయం ప్రతి ఒక్కరి హక్కు

కారాగారంలో భోజనం తనిఖీ చేస్తున్న శ్రీలక్ష్మి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): న్యాయ సహాయం ప్రతి ఒక్కరి హక్కని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఆహార ప్రమాణాలు, ఖైదీలకు అందే వైద్య ఆరోగ్య సౌకర్యాలు, శుభ్రత తదితర అంశాలు పరిశీలించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

బడి పండగ.. ఆనందం నిండుగా..!

శ్యామలాసెంటర్, ఏవీఏ రోడ్డు,టి.నగర్, వీఎల్‌పురం, న్యూస్‌టుడే: మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నగరంలోని పలు పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులతో పాఠశాల ప్రాంగణాలు కళకళలాడాయి. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ★ నాగరాజా మున్సిపల్ కార్పొరేషన్, కంటిపూడి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యకు సర్కారు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ★ నెహ్రూనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు మాట్లాడారు. అనంతరం క్రీడల్లో రాణించిన విద్యార్థులను సన్మానించారు. ★ టౌన్ మున్సిపల్ స్కూల్లో జరిగిన సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా సందర్శించి ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ★ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి హాజరయ్యారు. ★ లాలాచెరువు మున్సిపల్‌స్కూల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం సాంస్కృతికం: కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రిన్సిపల్ రాఘవ కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పిల్లలకు కళాశాలలో అందిస్తున్న విద్య, కల్పిస్తున్న సౌకర్యాలు వివరించారు.

విద్యార్థినితో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వీయ చిత్రం

కార్యక్రమ నిర్వహణపై అభిప్రాయం తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గోరంట్ల

ప్రదర్శనను తిలకిస్తున్న ఎమ్మెల్సీ సోమువీర్రాజు

విద్యార్థులతో మాట్లాడుతున్న కమిషనర్ రాహుల్ మీనా

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు

సీపీఐ బలోపేతానికి కృషి

మాట్లాడుతున్న ఈశ్వరయ్య

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ప్రజాసమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నిరంతర పోరాటాలు సాగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా సమితి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు చేయడం ద్వారా గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయాలని, రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. కనీసం టిడ్కో గృహాలైనా లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.మధు, కార్యదర్శి రేఖాభాస్కరరావు, కార్యవర్గ సభ్యులు కొండలరావు, లావణ్య, కె.శ్రీనివాస్, సప్ప రమణ, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు, నల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలపై ‘పోరుబాట’

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.మధు డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై చేపట్టిన పోరు బాట కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఒకటో డివిజన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అరకొర సిబ్బంది కారణంగా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. సిబ్బందిపై పని భారం పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డిరమణ, కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గమ్మ, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

కార్మికులతో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు మధు

రహదారిపైనే నిర్మాణ సామగ్రి

స్థానిక వైజంక్షన్ వద్ద ఫుడ్‌కోర్టు రోడ్డులో నిర్మాణ సామగ్రి రోడ్డుకు అడ్డంగా వేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక, కంకర రోడ్డుపై చిందరవందరగా ఉండటంతో ద్విచక్రవాహనదారులు జారిపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

అధ్వానంగా విశ్రాంతి గది

మెట్రో నగరాల మాదిరి రాజమహేంద్రవరం తితిదే కల్యాణ మండపం రోడ్డులో ఉమెన్స్ కళాశాల సమీపంలో గతంలో మహిళలు, యువతులకు ఏర్పాటు చేసిన విశ్రాంతి గది అధ్వానంగా ఉంది. రెండు నెలల కిందట గది గ్లాసు ద్వారం పగిలిపోయింది. పెంకులు గుమ్మం వద్దే ఉండటంతో లోపలకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

స్తంభాన్ని తొలగించండి

నగరంలోని స్థానిక వై జంక్షన్ నుంచి ఏ.వి.ఏ. రోడ్డుకు వెళ్లే దారిలో విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా మారింది. రహదారి అంచు సమీపంలో స్తంభం ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్తంభాన్ని తొలగించి, సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కోటగుమ్మం

ఆదమరిస్తే అంతే...!

డీలక్స్ సెంటరు ప్రాంతంలో రహదారి మలుపు వద్ద ఉన్న మ్యాన్‌హోల్ ఇనుప చట్రాలు దెబ్బతిన్నాయి. నిత్యం వాహనాలు, పాదచారులతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. రాత్రి సమయంలో మలుపులో ఉన్న దీనిని చోదకులు గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి మ్యాన్‌హోల్‌పై మూత ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

‘శంబాల’ను ఆదరించండి..

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సైన్స్, మూఢనమ్మకాల నేపథ్యంగా ‘శంబాల’ సినిమా రూపొందిందని ఆ చిత్ర హీరో ఆది సాయికుమార్ తెలిపారు. సినిమా ప్రచారంలో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చిత్రంలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. శంబాల అనే రహస్య ప్రాంతంలో ఏం జరిగిందనే కథను దర్శకుడు యుగంధర్ ముని ఆసక్తికరంగా చిత్రించారన్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. హీరోయిన్ అర్చన అయ్యర్ మాట్లాడుతూ శంబాల చిత్రం విజయవంతం చేయాలని కోరారు. నటుడు ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు.

బీమా చెక్కు అందజేత

దేవీచౌక్, న్యూస్‌టుడే: ప్రమాదంలో మృతి చెందిన పాలసీదారుని కుటుంబానికి శుక్రవారం తపాలా శాఖ అధికారులు బీమా చెక్కు అందజేశారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు తపాలా శాఖ పోస్ట్ చెల్లింపుల బ్యాంకు ద్వారా ప్రమాద బీమా పాలసీ తీసుకున్నారు. ఈ ఏడాది మేలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీనికి సంబంధించి నామినీ అయిన మృతుడి భార్యకు రూ.10 లక్షల బీమా చెక్కు శుక్రవారం రాజమహేంద్రవరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శేషారావు చేతుల మీదుగా అందజేశారు. సహాయ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్‌సీహెచ్‌వీ రాజేష్, ఐపీపీబీ బ్రాంచి అధికారి రాజేంద్రనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



చెక్కు అందిస్తున్న పోస్టల్ సూపరింటెండెంట్ శేషారావు, అధికారులు

రహదారి ప్రమాదంలో మహిళ దుర్మరణం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ట్రాఫిక్ సిగ్నల్ కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్తకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రాజానగరం మండలంలోని పరిజిల్లిపేటకు చెందిన అరిగెల సత్యనారాయణ, భార్య పార్వతి(53)తో కలిసి నగరంలోని హకుంపేటలోని డీమార్ట్‌కు వచ్చారు. అక్కడ సరకులు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా లాలాచెరువు కూడలి వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడటంతో లారీ పక్కన ఆగారు. గ్రీన్ సిగ్నల్ పడ్డాక త్వరగా వెళ్లే క్రమంలో సరకుల సంచి లారీకి తగిలి కింద పడిపోయారు. లారీ వెనుక చక్రాలు పార్వతిపై నుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రకాశంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

టి.నగర్, న్యూస్‌టుడే: దివ్యాంగులకు మేలు చేస్తూ ఏడు వరాలు ప్రకటించిన నేపథ్యంలో నగరంలో శుక్రవారం దివ్యాంగులు శ్రీరామ్‌నగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెదేపా విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి కంచిపాటి గోవింద్ మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మళ్ల వెంకటరాజు, కేవీ శ్రీనివాస్, సింహాద్రి, సతీష్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చిత్రానికి క్షీరాభిషేకం చేస్తున్న దివ్యాంగులు

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

కొత్తపల్లి ఆదర్శ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడే విధంగాను ఇళ్లను ఏవిధంగా నిర్మించుకోవాలి, స్మార్ట్ సిటీ, నిప్పుతో చౌక విధానంలో విద్యుత్తు తయారు చేయడం, కాలుష్యం పెరగడంతో కలిగే సమస్యలపై నమూనాలను ప్రదర్శించారు. మినర్వా విద్యాసంస్థల ఫౌండర్ డీవీఎస్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పరిసర పాఠశాలల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల ఛైర్మన్ కనకరాజు, కార్యదర్శి నాగమణి, డైరెక్టర్ ప్రవల్లిక, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు జయ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, గోకవరం

నమూనా ప్రదర్శిస్తున్న విద్యార్థులు

నిరుపేద వృద్ధులకు ఆర్థిక సాయం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : వాకర్స్ యోగా, లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు ఆర్థిక సాయం, ఇటీవల నగరంలోని దేవస్థానాలకు డైరెక్టర్లుగా నియమితులైన వారికి సత్కార కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆనందా గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్తిబాబు, కార్యదర్శి గుబ్బల గంగాభవాని నిర్వహణలో 85 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.500 వంతున నగదు పంపిణీ చేశారు. మార్కండేయ దేవస్థానం డైరెక్టర్ శనపతి సత్తిబాబు, కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం డైరెక్టర్లు తోట కిరణ్, గుబ్బల గంగాభవానీలను సత్కరించారు. క్లబ్ వ్యవస్థాపకుడు పామర్తి గోపాలరావు, సూరపురెడ్డి తాతారావు, ఉప్పులూరి కాశీ విశ్వనాథం తదితరులు పర్యవేక్షించారు. వాసంశెట్టి గంగాధరరావు, భేరి రత్నాంబ, లంకే శ్రీదేవి, మావూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డైరెక్టర్లను సత్కరిస్తున్న వాకర్స్ యోగా, లాఫింగ్ క్లబ్ సభ్యులు

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

దేవీచౌక్: అత్యవసర మరమ్మతులకు శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జేఎన్ రోడ్డు, ఏవీఏ రోడ్డు, సంగీతం వెంకటరెడ్డి వీధులు, భాను టెక్స్‌టైల్స్ వీధి, ప్రగతి మార్గ్, షిర్డీసాయి మార్గ్, శ్రీనివాసనగర్, ఆదిరెడ్డి అప్పారావుగారి వీధి, వికాస్‌నగర్, సాయినగర్, కోకా భాస్కరమ్మ నగర్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతం, తిలక్‌రోడ్డు, వీఎల్ పురం ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

సైన్స్ ప్రదర్శన వాయిదా

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: జిల్లాలోని పాఠశాలల్లో ఈ నెల 8న జరగాల్సిన సైన్స్ ప్రదర్శన వాయిదావేసినట్లు జిల్లా సైన్స్ అధికారి నెహ్రూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హిందూ సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ

బొమ్మూరు: స్థానిక దుర్గా సాయి మందిరంలో బొమ్మూరు ఉపమండలం హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి సభ్యులు కరపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. అధ్యక్షుడు మెర్రియ్య మాట్లాడుతూ ఉపమండలంలోని 8 గ్రామాల్లో ప్రతి ఆలయంలో పోస్టర్లు ఉంచాలన్నారు. అందరూ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐక్యతపై కృషి చేయాలన్నారు. యువకులు ఆలయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జి.రాంబాబు, సత్తిబాబు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

నేలను పరిరక్షించుకుంటేనే మనుగడ

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: మట్టి లేకుండా మనిషి లేరని, నేలను పరిరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని రాజమహేంద్రవరం సహాయ వ్యవసాయ సంచాలకుడు(ఏడీఏ) కాశిన సూర్యరమేష్ అన్నారు. అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏడీఏ కార్యాలయంలో భూమాత రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు సాగులో పరిమితికి మించి రసాయనిక ఎరువుల వినియోగం వల్ల నేల నిస్సారమవుతుందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు వేణుమాధవ్, పీటర్, సిబ్బంది, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

గంజాయి మాఫియాను కట్టడి చేయాలి: ఏఐవైఎఫ్

వి.ఎల్.పురం: గంజాయి మాఫియాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయలో నిర్వహించిన సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాస్, పి.త్రిమూర్తులు మాట్లాడారు. యువతను నిర్వీర్యం చేస్తూ నేరసంస్కృతిని ప్రేరేపిస్తున్న గంజాయి ఇతర మత్తు పదార్థాలు రవాణా ఆగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

టి.నగర్: నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం 7వ డివిజన్‌లో రూ 30 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కారణంగా ట్రాఫిక్ మళ్లించామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I **BORA PRASANNA,** W/o. Manikanta, aged 31 years, resident of D.No. 1-97, A-Block, Satellite City, Rajahmundry Rural, East Godavari Dist., Andhra Pradesh State-533107, do hereby solemnly affirm and state and oath as follows. My Name is **BORA PRASANNA**, In Aadhaar card my name was mentioned as **BORA PRASANNA.** Before marriage my name was **BATHULA PRASANNA.** In that said my name was mentioned in My Passport as **BATTHULA PRASANNA.** As such I declare that my names **BATTHULA PRASANNA** and **BORA PRASANNA** are the names referring myself only and they refer to one and the same person. In view of ambiguity in my name. I am giving this affidavit. Present my name is **BORA PRASANNA.**

లింక్ దస్తావేజు పోయినది

నా క్లయింట్ సూచన మేరకు సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా, నా క్లయింట్ శ్రీమతి **జిల్లెళ్ల విజయలక్ష్మి,** భర్త : స్వర్గీయ **లక్ష్మణకుమార్,** నివాసం డోర్ నెం.3-39-4B, చల్లావారి వీధి, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం వారు ది.02-12-2025న ప్రకాష్‌నగర్, రాజమండ్రి వద్దకు బ్యాంకు లోను నిమిత్తం తమ ఆస్తి డాక్యుమెంట్లుతో వచ్చారు. ప్రకాష్‌నగర్ రౌండు పార్కు వద్ద గల ఆస్తి డాక్యుమెంట్లు జిరాక్స్ తీయించిన తదుపరి బ్యాంకు వారికి ఇచ్చే సమయాన, ఒక ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ తేది **03-02-2010** డాక్యుమెంట్ నెం.**548/2010**గా **SRO తాడేపల్లిగూడెం** వద్ద రిజిస్టర్ అయినది కనిపించలేదని గమనించితిరి. డాక్యుమెంట్ కోసం సమీపంలో వెతికినా నా క్లయింట్‌కు కనిపించలేదు. సదరు డాక్యుమెంట్ ఎవరికైనా కనిపించిన నాకు గానీ, నా క్లయింట్‌కు గానీ అందజేయుగలరు. డాక్యుమెంట్ అందచేసిన వ్యక్తికి తగిన పారితోషకం ఇవ్వబడును.

D.V.కృష్ణారావు, అడ్వకేట్,
ఫ్లాట్ నెం.102, గ్రౌండ్ ఫ్లోర్: R.K.నందనం అపార్ట్‌మెంట్, డోర్ నెం.25-1-4 & 5, కంటిపూడి వీధి, అమ్మిరెడ్డి భవన్ సమీపం, జయకృష్ణపురం, కంబాలచెరువు, రాజమహేంద్రవరం, తూ॥గో॥ జిల్లా.

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

సోలార్‌తో విద్యుత్తు బిల్లు ఆదా

కోరుకొండ: ఇంటి పైకప్పుపై సోలార్ ఏర్పాటుతో విద్యుత్తు బిల్లు తగ్గించుకునేందుకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండలో శుక్రవారం జరిగిన సౌర విద్యుత్తు పథకం రాయితీ, బ్యాంకుల ద్వారా రుణం మంజూరు వంటి విషయాలపై జరిగిన అవగాహన కల్పించారు. ఒక్కో ఇంటికి రూ.78 వేల వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మీ డబ్బు- మీ హక్కు అభియాన్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఎల్డీఎం డీవీ ప్రసాద్ మాట్లాడారు. రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి తదితర ఆయా బ్యాంకుల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హిందూ సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ

బొమ్మూరు, న్యూస్‌టుడే: బొమ్మూరు దుర్గా సాయి మందిరంలో బొమ్మూరు ఉపమండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు సంబంధిత కరపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. అధ్యక్షుడు మెట్ల మెర్రియ్య మాట్లాడుతూ ఉపమండలంలోని 8 గ్రామాల్లో ప్రతి గడిలో పోస్టర్లు ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐక్యతతోనే అందరూ కృషి చేయాలన్నారు. యువకులు ఆలయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు, కార్యక్రమంలో జి. రాంబాబు, సత్తిబాబు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: ధవళేశ్వరం: 91212 29057, కడియం: 91212 29062, అనపర్తి: 95333 66637
ఉ. 10 - మ. 1

చెత్తతో చింత

సమస్య: బొమ్మూరు జేవిల్ బీనగర్‌లో చెత్త రోడ్లపై వేస్తున్నారు. చెత్తకుండీ లేకపోవడంతో ఖాళీగా ఉన్న ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోతుంది. పందులతో ఇబ్బందిగా ఉంటుంది. - నిఖిల్, స్థానికుడు

సమాధానం: చెత్త తీయమని సిబ్బందిని ఆదేశిస్తాం. చెత్త రిక్షాలు అందుబాటులో ఉంచుతాం. - కాశీ, గ్రామ కార్యదర్శి, బొమ్మూరు

- న్యూస్‌టుడే, బొమ్మూరు

ఆ కూడలి దాటాలంటే.. గుండె దడదడ..

రాజానగరం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై లాలాచెరువు నుంచి తూర్పుగోనగూడెం వరకు కూడళ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఈ ప్రాంతంలోనే విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్, వైద్య, దంత కళాశాలలు ఉన్నాయి. వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు ఇక్కడకు వస్తుంటారు. అలాగే ఇక్కడి స్థానికులు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పనుల నిమిత్తం నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రధాన ప్రాంతం ప్రమాదాలకు నిలయాలుగా మారడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.

18 కి.మీ. పరిధిలో..

లాలాచెరువు నుంచి తూర్పుగోనగూడెం వరకు 18 కి.మీ మేర విస్తరించిన రహదారిలో ఈ కూడళ్లు ఉన్నాయి. అందులో ఏడీబీ రోడ్డు, నరేంద్రపురం, సూర్యారావుపేట, జీరో పాయింట్, గైట్ కళాశాల, దివాన్‌చెరువు వద్ద రెండు కూడళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

8 మరణాలు.. 22 మంది క్షతగాత్రులు..

గడచిన 11 నెలలో కాలంలో ఈ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలలో ఎనిమిది మంది మృతిచెందగా, 22 మంది గాయపడ్డారు. రాజానగరం వద్ద జాతీయరహదారిపై నరేంద్రపురం, కలవచర్ల కూడళ్లల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి అడ్డుకట్టకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

నరేంద్రపురం కూడలిలో గురువారం జరిగిన ప్రమాదంలో దెబ్బతిన్న ద్విచక్రవాహనం →

వీటిపై దృష్టి సారిస్తేనే..

● ఆయా కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండట్లేదు. సిబ్బంది సమస్య కారణంగా కుదరట్లేదని వారు చెబుతున్నారు. ● ట్రాఫిక్ సిగ్నల్స్, సూచికలు వంటివి లేవు. ● విపరీతమైన వేగంతో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. లారీలు, లోడు వాహనాలు నిబంధనలు పాటించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ● రోడ్డు దాటే సమయంలో అజాగ్రత్తగా ఉండటం. ● సర్వీసు రోడ్లులో నుంచి నిర్లక్ష్యంగా జాతీయ రహదారి పైకి రావడం. ● రోడ్లపై పశువుల సంచారం. ● యువత రాష్ డ్రైవింగ్. ● ఇప్పటికైనా అధికారులు ఈ అంశాలపై దృష్టి పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సూచికలు పెట్టాలి..

గ్రామం నుంచి హైవేపైకి వెళ్లాలంటే గుండె దడగా ఉంటుంది. కొంత మంది భారీ వాహనాల చోదకులు అధిక వేగంతో దూసుకుపోతున్నారు. పక్క నుంచి ఏమైనా ఇతర వాహనాలు వస్తున్నాయా అని కనీసం చూడట్లేదు. రాత్రిపూట పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ పరిధిలో గ్రామాలకు వెళ్లే మార్గాలు ఉన్నాయని అందరికీ తెలిసేలా సూచికలు పెట్టాలి. - సుబ్రహ్మణ్యం, రాజానగరం

జిల్లాకు 9వేల టన్నుల యూరియా

బిక్కవోలు: యూరియా కొరత లేదని, రబీకి అవసరమైనంత మేర జిల్లాకు వచ్చిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైకాపా నాయకులు అనవసరంగా గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన కొమరిపాలెంలోని రైతు సేవాకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. రైతులు మాట్లాడుతూ విక్రయించిన 24 గంటల్లో నగదు అందుతోందన్నారు. ఇంకా నాట్లు ప్రారంభం కాలేదని, యూరియా ఇంకా చల్లలేదని వెల్లడించారు. క్యూలు ఎందుకు కడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించగా, ముందుగా లభించదనే భయంతో కట్టినట్లు రైతులు తెలిపారు. జిల్లాకు 7,500 టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 9000 టన్నులు లభ్యత ఉందని ఎమ్మెల్యే వివరించారు. కృత్రిమ కొరతను సృష్టించేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు.

రూ.23 లక్షలతో గ్రంథాలయం ప్రారంభం

అనపర్తి గ్రామీణం: అనపర్తి ద్వారపూడి బుల్లమ్మాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పీఎంశ్రీ పథకంలో భాగంగా రూ.23.1లక్షలతో నిర్మించిన గ్రంథాలయాన్ని, రూ.9లక్షలతో నిర్మించిన గోడను, రూ.7.16లక్షలతో ఏర్పాటు చేసిన పాల్ ల్యాబ్‌ను ప్రారంభించారు.

బిక్కవోలు: పందలపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం క్రీడాస్థలం అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పీఎంశ్రీ పథకంలో ఈ బడి ఎంపికైంది. రూ.5లక్షలు మంజూరు అవ్వడంతో క్రీడాస్థలం అభివృద్ధి పనులు ప్రారంభించారు. వివిధ క్రీడా కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఎంఈవో యువరాజారెడ్డి తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు పదాల సూర్యనారాయణ రెడ్డి, ఎంపీపీ తేతలి సుమ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

రాజానగరం: రాజమహేంద్రవరాన్ని సైన్స్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేకా సుసత్యరేఖ కోరారు. లాలాచెరువు హెచ్‌బీ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇక్కడ అద్భుతమైన సైన్స్ మ్యూజియం, పురాతనమైన రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, కాటన్ మ్యూజియం, ప్రసిద్ధ గౌతమీ గ్రంథాలయం, కందుకూరి వీరేశలింగం పంతులు గృహం వంటి గొప్ప సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయన్నారు. వీటి గురించి నేటితరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను కోరతామన్నారు.

పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర కీలకం

బొమ్మూరు గిరిజన పాఠశాలలో..

కడియం, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి: విద్యార్థుల భవిష్యత్తు కోసమే మెగా పీటీఎం అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ● అంతరిక్ష విజ్ఞానంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని జెస్సీని ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రత్యేకంగా అభినందించారు. ● బొమ్మూరు గిరిజన, కడియం జడ్పీ ఉన్నత, శాటిలైట్ సిటీ పాఠశాలల్లో వేడుకగా కార్యక్రమాలు జరిగాయి.

బిక్కవోలు, అనపర్తి గ్రామీణం, రంగంపేట: పందలపాక పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. 570 మంది విద్యార్థులు చదువుతుంటే సమావేశానికి 70 మందే హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ● పులగుర్త జడ్పీ ఉన్నత పాఠశాలలో దాతలు వైట్ల సుబ్బరాజు, రాజ్యలక్ష్మి దంపతుల ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన దేవుడి విగ్రహాలను ఆవిష్కరించారు.

సీతానగరం, కోరుకొండ, రాజానగరం: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థపై దృష్టి సారించిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. సీతానగరం మండలం రఘుదేవపురం ఉన్నత పాఠశాల, కోరుకొండ ప్రభుత్వ జూనియరు కళాశాలలో ఆయన పాల్గొన్నారు. కోరుకొండ పాఠశాలలో రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి పాల్గొన్నారు.

గోకవరం: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవడంలో విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన మాట్లాడారు.

ధవళేశ్వరంలో భోజనం చేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల

కడియంలో ప్రశంసాపత్రాల పంపిణీ

పందలపాకలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

ఊరి దాటని అమ్మాయి.. విదేశాలకు

మా అమ్మాయి ఆవుపాటి రమ్య మేము లేకుండా రంగంపేట దాటి వెళ్లదు. అలాంటిది మలేసియాలో జరిగిన అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ పాల్గొనేలా కృషి చేసిన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు రమ్యసుధకు కృతజ్ఞతలు. చదువుతోపాటు ఇలాంటి అంశాల్లోను ప్రోత్సహిస్తున్న శ్రీవుండవిల్లి సత్యనారాయణ మెమోరియల్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పనితీరు అభినందనీయం.

-ఆవుపాటి నాగు, దుర్గ, దంపతులు, రంగంపేట

తెలుసుకునే అవకాశం..

విద్యార్థులకు నిర్వహించే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల నూతన విధానం బాగుంది. ఈ విధానంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడుతున్నారు. మెగా పీటీఎం సమావేశాలతో మా పిల్లల చదువు గురించి, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

- కె.భోగిరాజు, అనపర్తి, విద్యార్థి తండ్రి

విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం

ఇలాంటి కార్యక్రమాల వల్ల ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు సమన్వయం చేసుకుని సమావేశంలో చర్చించుకుంటే భవిష్యత్తు అవసరాలకు దోహదం చేస్తుంది. పిల్లల ప్రగతి తెలుసుకోవడానికి ఇదొక పునాదిరాయి. మా పిల్లలు ఏం చేస్తున్నారో ఈ సమావేశం ద్వారా ఒక అవగాహన కలుగుతుంది.

- మాతా ప్రభు, కోరుకొండ.

పంట దిగుబడికి కోత ప్రయోగం

రాజానగరం, న్యూస్‌టుడే: వ్యవసాయ, గణాంక విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో పంట దిగుబడి అంచనాలకు చేపట్టే క్రాప్ కటింగ్ శుక్రవారం రాజానగరం మండలం వెలుగుబందలో నిర్వహించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, జేడీ ఎల్.అప్పలకొండ మాట్లాడుతూ వ్యవసాయం లాభదాయకంగా మారేందుకు ఆధునిక పద్ధతులు, శాస్త్రీయ విధానాలు రైతులకు చేరేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. నమూనా ప్రాంతం నుంచి 14,810 కిలోల ధాన్యం లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఎకరాకు సగటున 32 సంచుల దిగుబడి లభించిందన్నారు. గణాంక శాఖ అధికారులు రామానుజాచార్యులు, జె.సూర్యనారాయణ, హరికృష్ణ ఎన్.జ్యోతి, కీర్తి మనస్విని తదితరులు పాల్గొన్నారు.

న్యాయ సహాయం ప్రతి ఒక్కరి హక్కు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): న్యాయ సహాయం ప్రతి ఒక్కరి హక్కు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. కారాగారంలో ఆహార ప్రమాణాలు, ఖైదీలకు అందే వైద్య ఆరోగ్య సౌకర్యాలు, శుభ్రత తదితర అంశాలు పరిశీలించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.

మురుగుతో ఇక్కట్లు..

మోరంపూడి జంక్షన్ నుంచి గాదాలమ్మనగర్ వైపుగా వెళ్లే రోడ్డు జాతీయ రహదారిని కలిపే చోట మురుగు నీరు నిత్యం నిలిచిపోతోంది. ఇక్కడ భారీ గుంతలు ఉన్నాయి. చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగు నీరు పారేందుకు సరైన కాలువ వ్యవస్థ లేకపోవడంతో జాతీయ రహదారి పొడవునా ప్రవహిస్తుందని స్థానికులు చెబుతున్నారు. మురుగును నివారించి, గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మోరంపూడి

గుంతల మార్గంలో వెళ్లేదెలా..!

బాలాజీపేట నుంచి బొమ్మూరు వెళ్లే రోడ్డు గుంతలతో దారుణంగా ఉంది. రైల్వే స్కూల్ నుంచి బొమ్మూరు దారిలో వీధి దీపాలు లేవు. రాత్రిపూట ఎదురు వచ్చే వాహనాల వెలుతురులో కనిపించడం లేదు. కనీస మరమ్మతులు చేయకపోవడంతో పెద్ద గుంతలతో మార్గమంతా ధ్వంసమైంది. సమస్యపై ఆర్‌అండ్‌బీ ఏఈ సిద్ధార్థను సంప్రదించగా రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. బాలాజీపేట నుంచి రాజవోలు వరకు రోడ్డు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

- న్యూస్‌టుడే, బొమ్మూరు

నట చక్రవర్తికి ముసుగేలా..?

తెలుగు చిత్రపరిశ్రమలో విశ్వ నటచక్రవర్తిగా ఎస్వీ రంగారావు పేరొందారు. నటనతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. ధవళేశ్వరం ఇరిగేషన్ భవన సముదాయాల కూడలిలో గతంలో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాలక్రమేణా విగ్రహం కొన్ని మరమ్మతులకు గురి కావడంతో కిందకు దించి వదిలేశారు. దీనిపై సినీప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహానికి అవసరమైన మరమ్మతులు చేసి పునఃప్రతిష్ఠించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, కడియం

సాయంత్రమైతే ఆకతాయిల బెడద

కడియం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సాయంత్రమైతే ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంది. పాఠశాల వదిలే సమయానికి సైలెన్సర్ల మోతతో ద్విచక్రవాహనాలపై మైనర్లు అధిక వేగంతో ప్రయాణిస్తున్నారు. వారి విపరీత ధోరణికి స్థానికంగా ఉండే వృద్ధులు, పిల్లలు, మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై కడియం సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా మైనర్ల నుంచి బైకులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు.

– కడియం, న్యూస్‌టుడే

దెబ్బతిన్న ఇనుప చట్రాలు

డీలక్స్ సెంటరు ప్రాంతంలో రహదారి మలుపు వద్ద ఉన్న మ్యాన్‌హోల్ ఇనుప చట్రాలు దెబ్బతిన్నాయి. నిత్యం వాహనాలు, పాదచారులతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. రాత్రి సమయంలో మలుపులో ఉన్న దీనిని చోదకులు గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి మ్యాన్‌హోల్‌పై మూత ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

విజేతలకు సత్కారం

రాజానగరం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) రాష్ట్ర స్థాయి పోటీలలో పల్ల కడియం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాకారులు అండర్-14 సాఫ్ట్‌బాల్‌లో ద్వితీయ, బేస్‌బాల్ పోటీలలో తృతీయ స్థానం సాధించారు. విజేతలైన క్రీడాకారులు టి.శ్రావణి, ఎస్.బాష్నిక, ఐ.వినయ్, పి.సిరి, సీహెచ్ ప్రవల్లికను వారి తల్లిదండ్రులను, వ్యాయామోపాధ్యాయురాలు జె.అన్నసూర్ణ, హెచ్ఎమ కామేశ్వరరావును శుక్రవారం సత్కరించారు. ఉప సర్పంచి వి.నారాయడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండా సుబ్బారావు, అట్రు బ్రహ్మాజీ, జి.రామకృష్ణ, ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం

పెదపూడి: పెదపూడి మండలం జి.మామిడాడ భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీసూర్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించినట్లు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. దివ్యాంగులకు వివిధ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఎంపీపీ కేతా తులసి, క్లబ్ సభ్యులు మండ రాజారెడ్డి, మోహన్‌రెడ్డి, ఆర్.రాఘవ, నామాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాలు కోరుతూ నిరసన

సింగంపల్లి(రంగంపేట), న్యూస్‌టుడే: సింగంపల్లి సీపీ రెడ్డి కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుదామని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు తెలిపారు. 25 ఏళ్లుగా 200 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నా పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. శుక్రవారం రంగంపేట మండలం సింగంపల్లిలో నిరసన చేపట్టారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు అన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో నేలకు ఆరోగ్యం

రాజానగరం, న్యూస్‌టుడే: కలవచర్లలోని కృషివిజ్ఞాన కేంద్రం (కేవీకే)లో శుక్రవారం ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 100 మంది రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. కేవీకే అధికారి డా.వీఎస్‌జీఆర్ నాయుడు మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, కోత, కాలుష్యాన్ని తగ్గించడంలో నేల నిర్వహణ పాత్రపై అవగాహన పెంచేందుకు ఏటా నేల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. రసాయన ఎరువులను అధిక మోతాదులో వాడటంతో నేల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు మాట్లాడుతూ మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంతో జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సేంద్రియ ఎరువులు వినియోగించాలన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగాధిపతి బి.తాతారావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. సమీకృత వ్యవసాయ పద్ధతులు, రసాయన రహిత పెరటి తోటల పెంపకం, డ్రోన్‌ల వినియోగాన్ని వివరించారు. గోకవరం డిప్యూటీ ఎంపీడీవో రమణకుమార్ మాట్లాడారు. అనంతరం కేవీకే ప్రాంగణంలోని ప్రకృతి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను రైతులు సందర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాధవరావు

రబీలో సాగునీటి వినియోగంపై అవగాహన

సూచనలు చేస్తున్న డీఈఈ ఆనంద్‌కుమార్

బిక్కవోలు: రబీలో సాగునీటిని పొదుపుగా వినియోగించాలని జలవనరుల శాఖ డీఈఈ ఆనందకుమార్ సూచించారు. స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో అనపర్తి డిస్ట్రిబ్యూటరీ కమిటీ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలకరిలో చేపట్టిన కాలువల్లో పూడిక తీసే పనులు ప్రస్తుతం దాళ్వాలో పూర్తవుతాయన్నారు. ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ తమలంపూడి సుధాకర రెడ్డి మాట్లాడుతూ నీటి సంఘం అధ్యక్షులు ప్రతినెలా తమ పరిధిలోని రైతులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆయా సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కడియం, అనపర్తి, బలభద్రపురం, బిక్కవోలు, మేడపాడు నీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు. లస్కర్లు తక్కువగా ఉన్నారని కొత్తవారిని నియమించాలని సభ్యులు కోరారు. కనీసం 15 మంది లస్కర్లు అవసరమని తెలిపారు. పుష్కరాలకు 18 రేవుల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, కొత్తవాటికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయన్నారు. సమావేశానికి సుధాకరరెడ్డి అధ్యక్షత వహించారు. బిక్కవోలు జలవనరుల శాఖ ఏఈ షైనీ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయినికి సత్కారం

కడియం: కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని బూసి సువర్ణవేణిని రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆమె మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పిస్తూ తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆమెను సత్కరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మల్లికార్జునరావు, తహసీల్దార్ సునీల్‌కుమార్, ఎస్సై ధనలక్ష్మి, ఎంపీపీ సత్యప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కాలినడకన దత్త దర్శనానికి

బిక్కవోలు: పిఠాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయుడి దర్శనానికి కడియం మండలం నుంచి 150 మంది భక్తులు కాలినడకన వెళ్తున్నారు. శుక్రవారం వీరు బలభద్రపురంలోని శిర్డీసాయి బాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా దత్తజయంతి రోజున కలిసి కాలినడకన బయలుదేరుతామన్నారు. రెండురోజుల నడక తర్వాత అక్కడకు చేరి దర్శనం చేసుకుంటామన్నారు.

బీమా చెక్కు అందజేత

దేవీచౌక్, న్యూస్‌టుడే: ప్రమాదంలో మృతి చెందిన పాలసీదారుని కుటుంబానికి శుక్రవారం తపాలా శాఖ అధికారులు బీమా చెక్కు అందజేశారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు తపాలా శాఖ పోస్ట్ చెల్లింపుల బ్యాంకు ద్వారా ప్రమాద బీమా పాలసీ తీసుకున్నారు. ఈ ఏడాది మేలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీనికి సంబంధించి నామినీ అయిన మృతుడి భార్యకు రూ.10 లక్షల బీమా చెక్కు శుక్రవారం రాజమహేంద్రవరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శేషారావు చేతుల మీదుగా అందజేశారు. సహాయ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్ సీహెచ్‌వీ రాజేష్, ఐపీపీబీ బ్రాంచి అధికారి రాజేంద్రనాయుడు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

నమూనా ప్రదర్శిస్తున్న విద్యార్థులు

కొత్తపల్లి ఆదర్శ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడే విధంగాను ఇళ్లను ఏవిధంగా నిర్మించుకోవాలి, స్మార్ట్‌సిటీ, నిప్పుతో చౌక విధానంలో విద్యుత్తు తయారు చేయడం, కాలుష్యం పెరగడంతో కలిగే సమస్యలపై నమూనాలను ప్రదర్శించారు. మినర్వా విద్యాసంస్థల ఫౌండర్ డీవీఎస్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పరిసర పాఠశాలల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల ఛైర్మన్ కనకరాజు, కార్యదర్శి నాగమణి, డైరెక్టర్ ప్రవల్లిక, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు జయ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, గోకవరం

రహదారి ప్రమాదంలో మహిళ దుర్మరణం

కంబాలచెరువు: లాలాచెరువు కూడలిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో మహిళ మృతిచెందగా ఆమె భర్తకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రాజానగరం మండలంలోని పరిజిల్లిపేటకు చెందిన సత్యనారాయణ, భార్య పార్వతి(53)తో కలిసి నగరంలోని హకుంపేట కూడలికిద వచ్చారు. అక్కడ సరకులు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా లాలాచెరువు కూడలి వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడటంతో లారీ పక్కన ఆగారు. గ్రీన్ సిగ్నల్ పడ్డాక త్వరగా వెళ్లే క్రమంలో సరకుల సంచి లారీకి తగిలి కిందపడిపోయారు. లారీ వెనుక చక్రాలు పార్వతిపై నుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రకాశంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

CHANGE OF NAME

I BORA PRASANNA, W/o. Manikanta, aged 31 years, resident of D.No. 1-97, A-Block, Satellite City, Rajahmundry Rural, East Godavari Dist., Andhra Pradesh State-533107, do hereby solemnly affirm and state and oath as follows. My Name is BORA PRASANNA, In Aadhaar card my name was mentioned as BORA PRASANNA. Before marriage my name was BATHULA PRASANNA. In that said my name was mentioned in My Passport as BATTHULA PRASANNA. As such I declare that my names BATTHULA PRASANNA and BORA PRASANNA are the names referring myself only and they refer to one and the same person. In view of ambiguity in my name. I am giving this affidavit. Present my name is BORA PRASANNA.

(c) eenadu

దేవరపల్లి మండల తెదేపా నూతన కమిటీ

దేవరపల్లి: తెదేపా దేవరపల్లి మండల కమిటీని ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిగా తంగేళ్ల మునీశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఉప్పులూరి రామారావు, ఉపాధ్యక్షుడిగా ఎర్రంశెట్టి ముత్యాలరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బాదంపూడి ఇందిరా, ఎర్రగొల్ల వెంకటేశ్వరరావు, బొల్లం దుర్గారావు, కార్యదర్శులుగా అంకెం పెద్దకాపు, ముప్పన సుధీర్‌కుమార్, పల్లపాటి రామారావు, కోశాధికారిగా కాకర్ల సత్యరామకృష్ణను నియమించారు. ఇప్పటి వరకు మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన అంద్రు అనిల్‌ను డీసీసీబీ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు.

కొవ్వూరు

•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

ప్రకృతి వ్యవసాయంతో నేలకు ఆరోగ్యం

రాజానగరం: కలవచర్లలోని కృషివిజ్ఞాన కేంద్రం (కేవీకే)లో శుక్రవారం ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 100 మంది రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. కేవీకే అధికారి డా. వీఎస్‌జీఆర్ నాయుడు మాట్లాడుతూ భూసారం మెరుగుపర్చడం, కోత, కాలుష్యాన్ని తగ్గించడంపై అవగాహన పెంచేందుకు ఏటా నేల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. రసాయన ఎరువులను అధిక మోతాదులో వాడటంతో నేల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు మాట్లాడుతూ మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంతో జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగాధిపతి బి. తాతారావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. అనంతరం కేవీకే ప్రాంగణంలోని ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను రైతులు సందర్శించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: 80085 74497 నిడదవోలు: 80085 74501, గోపాలపురం: 91212 29084

మురుగు పారక ఇక్కట్లు..

సమస్య: దేవరపల్లిలోని అంబేడ్కర్ ఏరియాలోని దళితుల శ్మశానవాటిక సమీపంలో ఉన్న మురుగు కాలువ చెత్తచెదారంతో అధ్వానంగా తయారైంది. మారుతీనగర్‌కి వెళ్లడానికి ఇదే మార్గం కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. – స్థానికులు

సమాధానం: కాలువను పరిశీలించి శుభ్రం చేయిస్తాం. – రవికిషోర్, కార్యదర్శి

- న్యూస్‌టుడే, దేవరపల్లి

వీధి దీపాలు వెలిగాయి..

స్పందనకు వందనం

చాగల్లు: చాగల్లులోని రంగారావుగారి వీధిలో దీపాలు వెలగక రాత్రి సమయంలో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి ఎం.డి. మహబూబ్ అలీ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి మరమ్మతులు చేయించారు.

అవీ ఇవీ అన్నీ

సమస్యల పరిష్కారానికి కార్యాచరణ

కొవ్వూరు పట్టణం: క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు, భూ సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి 9 మంది నుంచి అర్జీలను స్వీకరించారు. ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు బేతిన నారాయణ తదితరులు పాల్గొన్నారు.

భక్తాంజనేయస్వామికి పూజలు..

తాళ్లపూడి: ప్రక్కిలంక భక్తాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పూజలు చేసి, సుదర్శన హోమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు చిత్రపటం అందించి సత్కరించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య, నాయకులు పాల్గొన్నారు.

పైప్‌లైన్ నిర్మాణానికి శంకుస్థాపన

చాగల్లు, న్యూస్‌టుడే: స్థానిక బీసీ కాలనీలో రూ. 9.5 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులకు ఏఎంసీ ఛైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. నాయకులు పాల్గొన్నారు.

టిడ్కో ఇళ్ల పనులు ప్రారంభం

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు తీరుగూడెం వద్దగల టిడ్కో గృహ సముదాయంలో మిగిలిన పనుల పూర్తికి చర్యలు చేపడుతున్నారు. ఆ పనులను పురపాలక సంఘ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల నిడదవోలులో జరిగిన పురపాలక వజ్రోత్సవాల సందర్భంగా ఆ శాఖ మంత్రి పి. నారాయణ టిడ్కో గృహాలను పరిశీలించి పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు పనులు చేపట్టారు. కార్యక్రమంలో కమిషనర్ తోట కృష్ణవేణి, పట్టణ జనసేన, భాజపా అధ్యక్షులు రంగా రమేష్, మోర్త ప్రమోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.

చాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న ఏఎంసీ ఛైర్మన్ శ్రీరామ్, తదితరులు

నిడదవోలు బాలికల జూనియర్ కళాశాలలో మాట్లాడుతున్న పురపాలక సంఘం ఛైర్మన్ ఆదినారాయణ

మెగా వేదిక.. విద్యా వేడుక

న్యూస్‌టుడే బృందం

కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను (పీటీఎం 3.0) శుక్రవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు జరిగిన కార్యక్రమంలో తల్లితండ్రులు, పూర్వవిద్యార్థులు, దాతలు, పీఎంసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు స్వాగత కార్యక్రమాలు, విద్యార్థుల ప్రగతి, ప్రవర్తన, అభ్యసన సామర్థ్యాలు,

కొవ్వూరుపాడులో మాతృమూర్తికి పాదపూజ

రామన్నపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

విద్యాప్రగతిపై తల్లితండ్రులు ఉపాధ్యాయులతో చర్చలు సాగాయి. పరీక్షల్లో సాధించిన మార్కులు, ఆరోగ్య సమాచారంతో కూడిన సమగ్ర ప్రగతి పత్రాలు, వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఫొటో ఫ్రేమ్‌లో విద్యార్థులతో తల్లులు చిత్రాలు దిగారు. తల్లులకు విద్యార్థులు పాదపూజలు చేసి ఆశీర్వాదం పొందారు. కుర్చీలాట, సాంస్కృతిక కార్యక్రమాల్లో తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలతో కలిసి తల్లితండ్రులు భోజనాలు చేశారు. ● కొవ్వూరు మండలం పంగిడి, వాడపల్లిలో జరిగిన కార్యక్రమాల్లో ఆర్డీవో రాణి సుస్మిత, పట్టణంలోని పీఎంఎంఎం, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన సమావేశాల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారి పాల్గొన్నారు. ● చాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏఎంసీ ఛైర్మన్ నాదెండ్ల శ్రీరామ్, తదితరులు బహుమతులు అందించారు. ఊనగట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో డీవైఈవో రామాంజనేయులు విద్యా ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై మాట్లాడారు. ● నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పురపాలక సంఘ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ తోట కృష్ణవేణి పాల్గొన్నారు. ● గోపాలపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాతలను అధ్యాపకులు సత్కరించారు. ● తాళ్లపూడి, ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి మండలాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లోనూ సమావేశాలు జరిగాయి. కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు..

పంగిడిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు

వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పంగిడి, వాడపల్లి ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సమావేశాలకు ఆయన హాజరయ్యారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచి ఉత్తమ బోధనతో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే ప్రణాళిక సత్ఫలితాలు ఇస్తోందన్నారు.

ఉజ్వల భవితకు బాటలు వేయాలి..

పంగిడిలో మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ కిషోర్

క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి విద్యారుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎస్పీ నరసింహ కిషోర్ ఉపాధ్యాయులను కోరారు. పంగిడి ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పిల్లలకు విద్యతోపాటు క్రమశిక్షణ నేర్పించడంపై తల్లితండ్రులు దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

క్రమశిక్షణ అలవర్చుకోవాలి

విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే వెంకటరాజు

విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. దూబచర్ల జడ్పీ ఉన్నత పాఠశాల్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఈడే శ్రీను తండ్రి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైకిల్ స్టాండును ప్రారంభించి, మొక్కలు నాటారు. అయ్యవరం, కొత్తగూడెం, గాంధీకాలనీ నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే వెంకటరాజుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

వి.ఎల్.పురం: ప్రజాసమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నిరంతర పోరాటాలు సాగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా సమితి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు చేయడం ద్వారా గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయాలని, రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. కనీసం టిడ్కో గృహాలైనా లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఖాళీలు భర్తీచేసి.. కొత్త బస్సులు కొనాలి

నిడదవోలు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం మరింత విజయవంతం కావడానికి కొత్త బస్సులు కొనుగోలుతోపాటు సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోనల్ కార్యదర్శి వై.ఎస్. రావు అన్నారు. స్థానిక షాదీఖానాలో నిడదవోలు ఆర్టీసీ డిపో ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం శుక్రవారం డిపో అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. వైఎస్ రావు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకంతో డ్రైవర్లు, కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

మాట్లాడుతున్న యూనియన్ జోనల్ కార్యదర్శి వైఎస్ రావు

స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నా సిబ్బందికి ఇబ్బందులు తెస్తోందన్నారు. 3 వేల బస్సులు కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం అన్ని కేటగిరీల్లో 10 వేల మంది సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్త్రీశక్తి సర్వీసులకు రన్నింగ్ టైం పెంచాలన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశ పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా కార్యదర్శి జి. చిరంజీవి మాట్లాడుతూ నిడదవోలు డిపోలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. జోనల్ సహాయకార్యదర్శి ఎస్‌కే మీరా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్తాఫా, ఎంఎస్ ప్రసాద్, బి. అప్పారావు, పీఎస్ మన్యం, రామకృష్ణ, నారాయణ, ఎస్. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

చెత్తకు నిప్పు.. ఆరోగ్యానికి ముప్పు

కొవ్వూరు పట్టణంలోని రైల్వే బైపాస్ రోడ్డులో కొంత మేర శుభ్రంగా ఉన్నా మిగిలిన మార్గంలో ఇరువైపులా చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీనివల్ల దట్టమైన పొగ వ్యాపించి వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు దారి కూడా కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. ఉదయం పూట ఓ పక్క మంచు.. మరో పక్క పొగ అవస్థలకు కారణమవుతోంది. మరికొన్నిచోట్ల చెత్తను చెట్ల కింద పోసి నిప్పు పెడుతున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా చెత్త నిల్వలకు నిప్పు పెట్టకుండా సకాలంలో తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

సూచికల్లేక.. ప్రమాదకరంగా

నల్లజర్ల మండలం దూబచర్ల పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం నుంచి అయ్యవరానికి వెళ్లే బీటీ రహదారుల్లోని మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గం నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎక్కువ మంది భక్తులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విషయం ర.భ.శాఖ డీఈ వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. - న్యూస్‌టుడే, నల్లజర్ల

ఆదమరిస్తే అంతే

ఉండ్రాజవరం మండలం రెడ్డిచెరువు పరిధిలోని ప్రధాన రహదారిలో వంతెన దిగువ భాగంలో రోడ్డు కోతకు గురై పెద్ద గుంతలా మారింది. రెండు వైపులా దిగువ దారిలో ఇదే పరిస్థితి. అటుగా వెళ్లే సమయంలో ఏమాత్రం ఆదమరపుగా ఉన్నా వాహనాలు అదుపు తప్పి బోల్తాపడుతున్నాయి. ఈ మార్గంలో లోడు వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. మరమ్మతు పనులు చేయించాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం ర.భ.శాఖ ఏఈ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా రహదారిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

పగుళ్లిచ్చి.. మురుగు నిలిచి

దేవరపల్లి మండలం రామన్నపాలెం లోని సచివాలయం, ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రహదారిపై పగుళ్లు ఏర్పడడంతో వాహనాలు అదుపుతప్పుతున్నాయి. రోడ్డును ఆనుకునున్న డ్రెయినేజీ సక్రమంగా లేకపోవడంతో మురుగు పైకి చేరి నిలిచిపోయి దుర్వాసన వెల్లువెత్తుతోంది. గ్రామంలోకి వెళ్లడానికి ఇది ప్రధాన మార్గం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డ్రెయినేజీకి మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి పార్వతిని సంప్రదించగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, దేవరపల్లి

పూర్తి చేయరు.. వెతలు తీర్చరు

నిడదవోలు పట్టణం లింగంపల్లిలోని పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో 14వ ఆర్థిక సంఘ నిధులు రూ. 21.97 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి నిర్మాణం స్లాబ్‌స్థాయిలో నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా ఎవరికీ పట్టకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. తలుపులు, కిటికీలు, విద్యుత్తు సదుపాయం, ప్లాస్టింగ్ పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యకర సమాజం

వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్యకర సమాజానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు. కొవ్వూరు శ్రీనివాసపురంలోని అయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్(యూపీహెచ్‌సీ)ను నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, ఔషధాల లభ్యత, సమయ పాలన, వ్యాధి నిర్ధరణ పరీక్షల తీరు, శుభ్రతపై ఆరా తీశారు. యూపీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా పట్టణానికి చెందిన మడిచర్ల రామచంద్రరావు నియామక పత్రాన్ని ఆసుపత్రి వైద్యురాలు ప్రణీతకు అందించారు. ప్రజారోగ్యానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వి. ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.

దాళ్వా సాగుకు రైతులు సన్నద్ధం

ఉండ్రాజవరం: సార్వా మాసూళ్లు దాదాపు పూర్తికావడంతో రైతులు దాళ్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల పరిధిలో దాళ్వా సీజన్‌లో సుమారు 36 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. కొందరు రైతులు విత్తనాలను సొంతంగా సమకూర్చుకున్నారు. సహకార సంఘాలు తదితర చోట్ల సైతం అవసరం మేరకు నూతన రకం వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దాళ్వా సాగుకు దమ్ము పనులు చేపట్టారు. నారుమళ్లు పోస్తున్నారు. కాలువ సాగుతోపాటు ఈ ప్రాంతంలో సుమారు 2 వేల వరకు విద్యుత్తు మోటార్లు అందుబాటులో ఉండటంతో మెరక భూముల్లో సైతం సాగుకు అనుకూలత ఏర్పడుతుంది. రోటావేటర్ తదతర యంత్రాలు అందుబాటులోకి రావడంతో దమ్ము పనులు తక్కువ ఖర్చుతో త్వరితగతిన పూర్తి చేయటానికి అవకాశం కలుగుతోంది. పొలాల్లో పర్యటించి అధిక దిగుబడినిచ్చే నూతన వరి వంగడాల వినియోగంపై రైతులను చైతన్య పరుస్తున్నట్లు ఉండ్రాజవరం మండల వ్యవసాయాధికారి బి. రాజారావు తెలిపారు.

కోటసత్తెమ్మ ఆలయ.. ధర్మకర్తల మండలి నియామకం ఎప్పటికో..

న్యూస్‌టుడే, నిడదవోలు

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసిఉన్న కోటసత్తెమ్మ ఆలయ ధర్మకర్తల మండలి నియామకం అంతకంతకు వెనక్కిపోతుండడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నాయి. పరిసరాల్లోని చాలా ఆలయాలకు ధర్మకర్తల మండలి నియామకాలు పూర్తి చేశారు. ఈ ఆలయం విషయంలో జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం దేవస్థానాల అభివృద్ధి, వాటికి వచ్చే ఆదాయాన్ని బట్టి పాలకమండలి ఏర్పాటు చేయాలని భావించింది. దీనిలో భాగంగా తెదేపా, జనసేన, భాజపాల్లో కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ధర్మకర్తల మండలి ఏర్పాటులో జాప్యానికి కొంత కారణమవుతోందనే ప్రచారం సాగుతోంది. కోటసత్తెమ్మ ఆలయానికి ఏటా సుమారు రూ. 2.50 కోట్లు ఆదాయం వస్తుంది. మూడు నెలల కిందటే ధర్మకర్తల మండలి నియామకానికి ప్రకటన ఇచ్చి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించారు. నేటి వరకు కదలిక లేదు. ప్రస్తుతం అమ్మవారి తిరునాళ్లు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో మండలి ఉంటే బాగుండేదని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

స్త్రీశక్తి పథకంతో పెరిగిన మహిళా ప్రయాణికులు

నిడదవోలు, న్యూస్‌టుడే: స్త్రీశక్తి పథకం అమలుతో నిడదవోలు ఆర్టీసీ డిపో పరిధిలో రాకపోకలు సాగించే వారి సంఖ్య బాగా పెరిగింది. జూన్‌లో 10,520 మంది, జులైలో 10,676 మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగించే వారు. స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రోజుకు 17,445 మంది ప్రయాణాలు చేస్తున్నారు. వీరిలో 12,671 మంది మహిళలే. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 13,52,728 మంది మహిళలు ప్రయాణాలు చేశారని, తద్వారా వారికి రూ. 3,57,71,065 ఆదా అయినట్లు అంచనా. ఈ డిపో పరిధిలో 25 పల్లె వెలుగు, 5 సూపర్ లగ్జరీ, 6 అద్దె బస్సులు ఉన్నాయి. నిత్యం 35 సర్వీసులు 12,665 కి.మీ.ల మేర తిరుగుతున్నాయి. వీటిలో పల్లె వెలుగు బస్సులు పాతవే. అయినా డీఎం ధనుంజయ ముందస్తు నిర్వహణ పనులపై ప్రత్యేక దృష్ట సారిస్తుండడంతో ఎక్కడా ఆటంకాలు లేకుండా ప్రయాణాలు సాగుతున్నాయి.

హిందూ సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ

బొమ్మూరు, న్యూస్‌టుడే: బొమ్మూరు దుర్గా సాయి మందిరంలో బొమ్మూరు ఉపమండలం హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి సభ్యులు కరపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. అధ్యక్షుడు మెట్ల మెర్రియ్య మాట్లాడుతూ ఉపమండలంలోని 8 గ్రామాల్లో ప్రతి గుడిలో పోస్టర్లు ఉంచాలని నిర్ణయించారు. ప్రతిఒక్కరూ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐక్యతపై అందరూ కృషి చేయాలన్నారు. యువకులు ఆలయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జి. రాంబాబు, సత్తిబాబు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

బేలర్ యంత్రం.. పశుగ్రాసానికి అభయం

న్యూస్‌టుడే, తాళ్లపూడి

వరి కోతలకు యంత్రాలు వినియోగించడం వల్ల రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతోంది. అయితే ఎండుగడ్డి చిన్నచిన్న ముక్కలు కావడంతో పశుగ్రాసంగా ఉపయోగపడేది కాదు. దీంతో పొలంలోనే దానిని తగులబెట్టేవారు. అయితే దీనివల్ల భూసారం దెబ్బతింటుందని వ్యవసాయాధికారులు అవగాహన కల్పించడంతోపాటు బేలర్ యంత్రం అందుబాటులోకి రావడంతో ఒబ్బిడి చేసుకుంటున్నారు.

తాళ్లపూడి: బేలర్ యంత్రం ద్వారా కట్టలు చుడుతున్న ఎండుగడ్డి

కొవ్వూరు, గోపాలపుర, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో సుమారు 32 వేల హెక్టార్లల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 80 శాతం కోతలు పూర్తయ్యాయి. ఆ భూమిని బేలర్ యంత్రం ద్వారా 25 నుంచి 30

ఎకరానికి 40 కట్టలు..

కిలోలు ఒక కట్టగా కడుతున్నారు. ఇలా. ఎకరానికి 40 నుంచి 45 కట్టలు వస్తున్నాయి. ఒక కట్ట చుట్టడానికి రూ. 30 నుంచి 40 వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల వద్దకు చేరవేసేందుకు కట్టకు రూ. 15, కూలీలకు రూ. 15 చొప్పున తీసుకుంటున్నారు. గంట వ్యవధిలోనే ఎకరం విస్తీర్ణంలోని ఎండుగడ్డిని కట్టలుగా చుట్టేస్తున్నారు.

హనుమంతునికి నిమ్మఫలార్చన

చాగల్లు, న్యూస్‌టుడే: హనుమత్ వ్రత మహోత్సవాల్లో భాగంగా చాగల్లు, మండల గ్రామాల్లో శుక్రవారం స్వామికి సహస్ర నిమ్మఫలార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

వ్యర్థాలు తొలగించమంటే పొగపెడతారా..?

పురపాలక సిబ్బంది తీరుపై స్థానికుల ఆగ్రహం

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు పట్టణంలోని రాయిపేట పాశం వారి వీధి ప్రాంతంలో వేస్తున్న చెత్తాచెదారం, ఖాళీస్థలాల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఈనెల 5న 'ఈనాడు'లో 'పిచ్చి మొక్కలు.. చెత్త కుప్పలు' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పురపాలక సంఘ సిబ్బంది చెత్త తొలగించకుండా అక్కడే నిప్పు పెట్టారు. దీంతో ఈ పొగ కారణంగా స్థానికులు మరింత ఇబ్బందిపడాల్సి వచ్చింది. పోని చెత్త పూర్తిగా కాలిందా అంటే అది లేదు. వారి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న చెత్త పూర్తిగా తొలగించి, ఇకపై వేయకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

IN THE COURT OF THE CIVIL JUDGE (SENIOR DIVISION): TANUKU
FDIA. 02/2025 in 260/2014

BETWEEN
M/s UCO Bank Rep. By its Branch Manager, Attili ... Petitioner
And
1. Kompella Sita Devi W/o M. Gopala Krishna Murthy, Rtd. Employee, D.No.3-25, Vadapalli, Kovvur Mandal, kovvur JCJC
4. Mukkavalli Venkata Rao, S/o Gopala Krishna Murthy, D.No. 10-3-8, Gowthami Nagar, kovvur, Kovvur JCJC.
5. Mukkavalli Suresh, S/o Gopala Krishna Murthy, D. No. 10-3-8, Gowthami Nagar, kovvur, Kovvur JCJC. .... Respondents

NOTICE

Whereas the Petitioner/plaintiff has instituted a finial decree petition against you for recovery of the loan debt and notices are sent through court, but you are avoid taking it. you are here by summoned to appear in this court in person or by pleader duly instructed and able to answer all questions relating to petition on the day of 10-12-2025 at 10-30 O'clock in the forenoon before above court and answer the claim. Take notice that, in default of your appearance on the day before mentioned above the petition will be hears and determined in your absence.

Tanuku Sd/- G.Veerreddy
Dt. 04-12-2025 Advocate, Tanuku

ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం

రెక్కలు తెగిన ప్రయాణం

● దిక్కులేని 'ఇండిగో' యానం ● కొనసాగుతున్న సమస్యలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : దేశంలోనే మూడో అతిపెద్ద కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లవలసిన ఇండిగో విమానాలకు సాంకేతిక సమస్యలు కొనసాగాయి. బుధవారం 62, గురువారం వంద విమానాలు రద్దు కాగా, శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాతిక విమానాలు రద్దయ్యాయి. శబరిమలకు వెళ్లేందుకు విమాన టికెట్లు కొనుక్కున్న అనంతరం విమానసేవలు రద్దు కావడంతో ఇరవై మంది అయ్యప్ప భక్తులు ఇండిగో సిబ్బందితో వాగ్యుద్ధానికి దిగారు. నమిత అనే మహిళ తన తండ్రి అస్థికలను హరిద్వార్‌లో నిమజ్జనం చేసేందుకు బెంగళూరు-దిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో టికెట్ రిజర్వు చేసుకున్నారు. విమానాశ్రయానికి వచ్చిన అనంతరం ప్రయాణం ఆలస్యం అవుతుందని చెప్పారు. రెండు గంటలు వేచి చూసిన అనంతరం విమానం రద్దయిందని చెప్పారని ఆమె ఆక్రోశించారు. మరో విమానయాన సంస్థలో వెళ్దామంటే ఒక వైపు ప్రయాణానికి రూ. 60 వేల వరకు టికెట్ చెబుతున్నారని వాపోయారు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో ఇంటికి వెళ్లి మరో సారి ఇంకో విమానయాన సంస్థలో టికెట్ కొనుగోలు చేసుకోవాలని ఆమె నిర్ణయించారు.

విమానాలు ఇచ్చే నాథుడే లేక ప్రయాణికుల నిట్టూర్పు

ఇండిగో విమానయాన సంస్థ నడిపే విమానాలు రద్దవుతూ రావడంతో ఇతర విమానయాన సంస్థల టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశం వైపు పెరిగాయి. దిల్లీ నుంచి ముంబయి మధ్య టికెట్ ధర రూ. 60 వేలకు చేరుకుంది. దిల్లీ నుంచి లండన్ లేదా ప్యారిస్‌కు వెళ్లే అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో టికెట్ ధర కేవలం రూ. 25 వేలు కావడం ప్రస్తావనార్హం.

విమానాల రద్దుకు సంస్థ ప్రయాణికులను క్షమాపణలు కోరింది. రద్దయిన విమానాల టికెట్ల పూర్తి ధరను వినియోగదారుల ఖాతాకు ఆటోమేటిక్‌గా తిరిగి చెల్లిస్తామన్నారు. తాము అనుసరిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తీవ్ర జాప్యం జరుగుతున్న చోట్ల ప్రయాణికులకు భోజనం, బసకు హోటల్ సదుపాయాన్ని ఇండిగో సమకూర్చింది. విమానం పైలెట్లకు వారంలో రెండు రోజులు తప్పనిసరి వేతనంతో కూడిన సెలవు ఉంటుంది. దీన్ని డీజీసీఏ తప్పనిసరి చేయడంతో పైలెట్ల కొరత రావడంతో ఈ పరిస్థితి నెలకొందని ఇండిగో ప్రతినిధులు చెప్పారు. ఇప్పుడు తమకు డీజీసీఏ మినహాయింపు ఇవ్వడంతో అన్ని చోట్లా విమాన సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నామని సంస్థ ప్రకటించింది.

టెర్మినల్-1 లాంజ్‌లో ప్రయాణికుల పడిగాపులు

మాకొద్దీ వేదన

ఆర్టీసీలో ఒప్పంద పద్ధతి ఉద్యోగ విధానాన్ని రద్దుచేయాలని ఆ సంస్థ చిరుద్యోగులు శుక్రవారం బెంగళూరు స్వాతంత్ర్య ఉద్యానవనంలో నిర్వహించిన నిరసన ప్రదర్శన - న్యూస్‌టుడే, బెంగళూరు

ఈనాడు కర్ణాటక

శనివారం డిసెంబరు 6, 2025

సిద్ధు గద్దె దిగితే..

● పోటీ ఎందరెందరో..

● చీలిక దిశగా కాంగ్రెస్

అందరూ అర్హులే.. అగ్రనేతలు సిద్ధు, డీకే, పరమేశ్వర్

ఈనాడు, బెంగళూరు : ఎన్నెన్నో ఎత్తుగడల ఫలితంగా 2013 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 స్థానాలతో సాధికారిక విజయం సాధించింది. అప్పటికి కాంగ్రెస్‌లో చేరి ఏడేళ్లయినా సిద్ధరామయ్యను అధిష్ఠానం ముఖ్యమంత్రిగా చేసింది. ఆ సమయానికి పార్టీకి దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉన్న ఆర్.వి.దేశ్‌పాండే, డాక్టర్ జి.పరమేశ్వర్, హెచ్.కె.పాటిల్, ఎం.బి.పాటిల్, టి.బి.జయచంద్ర, రమేశ్‌కుమార్ వంటి సీనియర్లను కాదని సిద్ధుకు పట్టం కట్టారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా సిద్ధు సర్కారు నడిచింది. పదేళ్ల తర్వాత నిర్వహించిన విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలతో మరింత ఘనమైన విజయాన్ని అందుకుంది. ఈసారీ అదే సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మునుపటిలా సిద్ధు సర్కారు ముందుకు సాగలేకపోతోంది. సిద్ధరామయ్యకు అదివచ్చిన అవకాశాన్ని పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురవుతోంది.

డీకే వ్యతిరేకత

ప్రస్తుతం సిద్ధరామయ్యకు పోటీగా డీకే శివకుమార్ మాత్రమే కనిపిస్తున్నారు. సిద్ధు గద్దె దిగగానే డీకే ముఖ్యమంత్రి అవుతారని జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ విశ్లేషకులు లెక్కగడుతున్నారు. తెరవెనుక మరిన్ని శక్తులు సిద్ధరామయ్యకు గట్టి పోటీ ఇచ్చేందుకు చక్రం తిప్పుతున్నాయి. సరిగ్గా ఈ కారణంతోనే అధిష్ఠానం రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. సిద్ధును దింపాలన్నా, డీకేను కుర్చీపై కూర్చోమని ఆదేశించలేకపోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి జాతీయ నేతలు సైతం రాష్ట్ర రాజకీయాల్లోని లోతును అంచనా వేయలేకపోతున్నారు. ఓ వైపు డీకే ముఖ్యమంత్రి కసరత్తులు చేస్తున్నారు.. సిద్ధును వ్యతిరేకించే ముఖాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని తెలుస్తోంది. రోజురోజుకు మారుతున్న రాజకీయ వాతావరణం అధిష్ఠానం అంచనాకు మించి పోతోంది.

ప్రియాంక్ ఖర్గే.. తండ్రి చాటు రాజకీయం

అందరూ అర్హులే

ఏడాది క్రితం సతీశ్ జార్ఖిహొళి, ఎంబీ పాటిల్ పేర్లు చెబితే సిద్ధరామయ్య మద్దతుదారుల్లో కీలకమైన వారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ తరచూ డీకేకు దగ్గరగా, పదేపదే భేటీ అవుతూ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నారు. వీరంతా 2028 తర్వాత సీఎం పదవి కోసం ఆలోచిస్తామని చెబుతున్నా ఆలోగా తమ స్థానాలను మరింత గట్టిపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కారణంగానే డీకేతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. సిద్ధరామయ్య అనివార్యంగా పీఠం నుంచి తొలగిపోతే డీకే అవకాశాలను గండికొట్టే వారిలో వీరిద్దరూ ముందుంటారు. అహింద, లింగాయత్ నాయకులైన వీరిద్దరినీ దారికి తెచ్చుకుంటే తన అవకాశాలు మెరుగుపడతాయని డీకే యోచిస్తున్నారు. వీరిద్దరి కేపీసీసీ లేదా ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వజూపుతూ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు డీకే వర్గాల సమాచారం.

పెద్ద లక్ష్యంతో..

డాక్టర్ జి.పరమేశ్వర్, ప్రియాంక్ ఖర్గే తదితరులు అటు సిద్ధు, ఇటు డీకే శిబిరాలకు దూరంగా ఉంటూ తమ అవకాశాలను తామే అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. దళిత కోటాలో వీరిద్దరూ డీకేకు గట్టి పోటీగా మారారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా అధ్యక్ష సేవలు అందించిన డాక్టర్ జి.పరమేశ్వర్‌కు అనుభవం, అర్హతలతో సహజంగానే సీఎం పదవికి పోటీ పడతారు. ఆయనకు డీకే సహకారం అవసరం లేదు. ప్రియాంక్ ఖర్గే సైతం తన తండ్రి అండతో కనీసం ఉపముఖ్యమంత్రి, అదివస్తే సీఎం పదవిని కూడా దొరికించుకోవాలని చూస్తున్నారు. వీరు కాదని మరో సీనియర్ కేజే జార్జ్ సైతం డీకేతో తరచూ సమావేశమవుతూ రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో వచ్చినా సుదీర్ఘకాల సీఎంగా రికార్డు సృష్టించిన సిద్ధరామయ్యకు ఇచ్చిన అవకాశాలు చాలు. ఇక పార్టీ విధేయుల వంతు కోసం పోటీ మొదలైంది. ఈ పోటీలో గెలుపెవరిదో తెలాలంటే 2026 క్యాలెండర్ కోసం ఎదురుచూడాల్సిందే.

సతీశ్, డీకేల సరికొత్త రాజకీయం

హస్తినలో ఆందోళనకు కాంగ్రెస్ నేతల ప్రణాళిక

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భాజపా ఓట్ల దొంగతనం, ఇతర అంశాలకు వ్యతిరేకంగా ఈనెల 14న దిల్లీలో నిర్వహించే భారీ ధర్నాకు ఆయా జిల్లాల మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, నేతలు ఎక్కువ సంఖ్యలో కదలిరావాలని, ఈ ప్రయాణానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు. ఆయన బెంగళూరులో ఓ ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 300 మంది ప్రముఖులు కదలివెళ్లనున్నట్లు వివరించారు. విమానాల్లో వెళ్లే వారైతే.. వారి ఖర్చు వారే భరించాలన్నారు. రైల్లో కదిలేవారికి పార్టీ అన్ని సౌకర్యాలూ కల్పిస్తుందన్నారు.

రామయ్యను వీడని ముడా నీడ

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కేసు వెంటాడుతూనే ఉంది. దర్యాప్తు పూర్తి చేసిన లోకాయుక్త ఇప్పటికే దాఖలు చేసిన బి-రిపోర్టును చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం తిరస్కరించింది. కొత్తగా మరో నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. నివేదిక అందించేందుకు మరికొంత గడువు కావాలని లోకాయుక్త తరపు న్యాయవాది కోరగా.. ఇప్పటికే రెండు నెలల గడువు ఇచ్చామని, అదనపు సమయం ఇవ్వలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. డిసెంబరు 18 లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. మరో వైపు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ముడా కేసు విచారణకు ముందస్తు అనుమతిని ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ సిద్ధరామయ్య వేసుకున్న అప్పీలు ఉన్నత న్యాయస్థానంలో వచ్చే ఏడాది జనవరి 8న విచారణకు రానుంది. ముడా అక్రమాలకు సంబంధించిన తీర్పు త్వరగా వస్తుందని, ఆలోగా తన తండ్రితో ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేయించే పనికి యతీంద్ర సిద్ధం కావాలని సహ కార్యకర్త స్నేహమయి కృష్ణ ట్వీట్‌లో వ్యాఖ్యలు చేశారు.

నా మాటల వక్రీకరణ

✦ జస్టిస్ వీరప్ప స్పష్టత

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలో 63 శాతం అవినీతి జరుగుతోందని, ర్యాంకింగ్‌లో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని తాను చేసిన వ్యాఖ్యలకు ఏ పార్టీ, ప్రభుత్వానికి సంబంధం లేదని జస్టిస్ బి.వీరప్ప స్పష్టం చేశారు. ట్రాన్స్‌పరెన్సీ ఇండియా ఇంటర్నేషన్- 2019లో విడుదల చేసిన నివేదికలోని అంశాలను తాను చెప్పానని, రాజకీయ నాయకులు తమ స్వార్థానికి తాను చేసిన వ్యాఖ్యలను అడ్డుపెట్టుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

కుమార కేసు పరిష్కారం

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : బిడది సమీపంలోని కేతగానహళ్లి వద్ద కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన బంధువులు భూమి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రామనగర తహసీల్దారు జారీ చేసిన సమన్లను ప్రశ్నిస్తూ వచ్చిన అర్జీని ఉన్నత న్యాయస్థానం పరిష్కరించింది. ప్రత్యేక దర్యాప్తు దళం కార్యాచరణ కొనసాగిస్తున్న నేపథ్యంలో తహసీల్దారు జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సమన్లు ఉపసంహరించుకోవడంతో కుమారస్వామి వేసుకున్న అర్జీ పరిష్కారమైందని జస్టిస్ సునీల్ దత్ ప్రకటించారు. గతంలో ఒకసారి ఇచ్చిన సమన్లను కోర్టు రద్దు చేసిన అనంతరం తాజాగా ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతో కేసు పరిష్కారమైందని న్యాయమూర్తి తెలిపారు.

దిల్లీ బాటపట్టిన అప్ప

బెంగళూరు (హలసూరు) : భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్రను తప్పించి, కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కాషాయదళంలోని తిరుగుబాటు నేతలు హస్తినలో బైఠాయించారు. తమ వర్గం నేతలతో చర్చలు ప్రారంభించారు. పార్టీ కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు రాధామనోహర్ దాస్ కొద్ది నెలలుగా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి మద్దతుగా గళాన్ని వినిపించేందుకు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప దిల్లీకి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. విజయేంద్రనే అధ్యక్షునిగా కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరేందుకు యడియూరప్ప తన వంతు ప్రయత్నాలను చేపట్టారు.

రైతు చైతన్యంతో

లాభసాటి సేద్యం

మండ్య, న్యూస్‌టుడే : అన్నదాతలు సమగ్ర వ్యవసాయ విధానాలు అనుసరించి, ఉత్పత్తులను సంస్కరించి విపణికి తీసుకువస్తేనే లాభాలు గడించవచ్చని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మండ్య శివారు వీసీ ఫారంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మేళా-2025ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మండ్యలో జీకేవీకే ఏర్పాటుతో మండ్య, మైసూరు, చామరాజనగర, కొడగు ప్రాంత రైతులకు మేలు చేకూరుతుందని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి, దీన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రాజకీయాల్లోకి రాక మునుపు తాను మైసూరు రైతు సంఘంలో మొదటి కార్యదర్శిగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. సేంద్రియ, ఆధునిక సాగువిధానాలను అనుసరించడం, వ్యవసాయ పరికరాలను వినియోగించుకుంటే రైతులకు సమయం, నగదు ఆదా అవుతాయని చెప్పారు. మండ్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ శ్యాండ్‌విచ్ పీజీ డిగ్రీ ఏర్పాటుకు త్వరలో నిర్ణయాన్ని తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అన్ని సముదాయాల్లో రైతులు ఉన్నారని, వారి శ్రమతోనే దేశానికి ఆహారం లభిస్తుందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదలకు ప్రతిసారీ అండగా ఉంటూ వస్తుందని చెప్పారు. విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసిన ఐదు వ్యవసాయ వంగడాలు, 9 సాంకేతికతలను, దివంగత ఎమ్మెల్యే పుట్టణ్ణయ్య పేరిట రూపొందించిన వ్యవసాయ కాలమానిని ముఖ్యమంత్రి ఇదే సందర్భంగా ఆవిష్కరించారు. పుట్టణ్ణయ్య పేరిట వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి, ఎమ్మెల్యేలు దర్శన్ పుట్టణ్ణయ్య, రమేశ్ బండిసిద్ధేగౌడ, రవికుమార్, ఎమ్మెల్సీలు దినేశ్ గూళిగౌడ, మధు మాదేగౌడ, విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారిణి డాక్టర్ కేఎం హరిణి కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిరుధాన్యాలతో తయారు చేసిన చిరుతిండి ప్రత్యేకతలను సీఎంకు వివరిస్తున్న అధికారిణి

మూతపడిన కెంగేరి మెట్రోస్టేషన్

మెట్రో.. మృత్యు ఘంటిక

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగరి నాజూకు ప్రయాణ వ్యవస్థ.. మెట్రో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఐటీ, బీటీ, ఉద్యోగవర్గాలకు ఎంతో ఇష్టమైన ఈ ప్రయాణ సాధనం శుక్రవారం ఉదయం కుదుపునకు లోనయ్యింది. కెంగేరి ప్రయాణ ప్రాంగణంలో ప్రమాదకరస్థాయి విద్యుత్తు సరఫరా అవుతున్న పట్టాలపైకి దూకి యువకుడు ప్రాణాలు త్యజించడం కలకలం రేపింది. ఈ సంఘటనతో కెంగేరి- చల్లఘట్ట మధ్య రైళ్ల రాకపోకలు స్తంభించాయి. విజయపుర జిల్లా దేవరహిప్పరగి పట్టణం సమృద్ధినగర నివాసి శాంతనగౌడ పోలీస్ పాటిల్ (38) అనే ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆ వ్యక్తి ప్రాంగణంలోకి ప్రవేశించి, 8.15 గంటలకు భద్రత సిబ్బంది కళ్లుగప్పి అనూహ్యంగా పట్టాలపైకి దూకాడు. ఆ తాకిడికి విద్యుత్తు సరఫరా స్తంభించి రైళ్ల సంచారం ఆగిపోయింది. విద్యుదాఘాతానికి శాంతనగౌడ దుర్మరణం చెందారు. ఆయన మృతదేహాన్ని రాజరాజేశ్వరినగర ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు వృత్తిరీత్యా ఇంజినీరు. ఏడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. బిడది సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడని గుర్తించామని డీసీపీ అనితా పెద్దణ్ణవర్ వివరించారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరుపుతున్నారు.

శాంతనగౌడ

వాహనం అదుపు తప్పి..

ఇద్దరు దుర్మరణం

ఆడుగోడి, న్యూస్‌టుడే : రాజధాని నగర పరిధిలో వేగంగా సంచరిస్తున్న ద్విచక్రవాహనం ఓ పాదచారిని ఢీకొని అదుపు తప్పడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున మడివాళ సంచార పోలీసు ఠాణా పరిధిలో విషాదం నింపింది. తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లి నివాసి గోకులకృష్ణన్ (25), మడివాళ నివాసి రవి (34) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హొంగసంద్ర-బొమ్మనహళ్లి మధ్య ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. దారిలో నడుచుకుని వెళుతున్న భవన నిర్మాణ కార్మికుడు రవిని వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. రవితోపాటు వాహనదారుడు గోకులకృష్ణన్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.

జాగిలాల దాడిలో గృహిణి మృతి

దావణగెరె, న్యూస్‌టుడే : దావణగెరె తాలూకా హొన్నూరు గొల్లరహట్టి వద్ద రెండు జాగిలాలు చేసిన దాడిలో అనిత అనే గృహిణి మరణించింది. పొరుగూరుకు వెళ్లి గురువారం రాత్రి ఇంటి వద్దకు నడుచుకుని వెళుతుండగా రెండు కుక్కలు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం తరలించేలోగా మరణించింది.

తైవాన్‌తో వ్యాపార ఒప్పందాలు

బెంగళూరు (జేపీనగర): తైవాన్‌తో కర్ణాటకకు మొదటి నుంచి చక్కని వ్యాపార సంబంధాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. మన రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన తైవాన్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో ఒప్పంద పత్రాలను శుక్రవారం మార్చుకున్నారు. కర్ణాటక అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో వివిధ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తల సంఖ్య క్రమేణా వృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఆర్.వి.దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

తైవాన్ ప్రతినిధులతో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దేశ్‌పాండే, ఎంబీ పాటిల్

అనుమానాస్పదంగా తల్లీ, కుమారుడి ఆత్మహత్య

శివమొగ్గ, న్యూస్‌టుడే : ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జయశ్రీ (55), ఆమె కుమారుడు ఆకాశ్ (34) ఇద్దరూ తమ నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండేళ్ల కిందట ఆకాశ్ భార్య ఇదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల కిందటే ఆకాశ్ మరో వివాహం చేసుకున్నాడు. తల్లీ కుమారులు వేర్వేరు గదుల్లో బలవన్మరణానికి పాల్పడ్డారని శుక్రవారం సాయంత్రం గుర్తించారు. ఆత్మహత్యకు ముందుగా ఆకాశ్ రాసిన లేఖను వినోబానగర ఠాణా పోలీసులు జప్తు చేసుకున్నారని అదనపు ఎస్పీ కార్యప్ప తెలిపారు.

ఇస్కాన్ హక్కులు ఎవరివో?

● సర్వోన్నత న్యాయస్థానంలో అర్జీ

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : బెంగళూరులోని ఇస్కాన్ ఆలయంపై హక్కులు కోరుతూ ఇస్కాన్ ఇండియా (ముంబయి ఇస్కాన్‌శాఖ) వేసుకున్న అర్జీని సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. బెంగళూరులోని ఇస్కాన్‌పై ముంబయి శాఖకు ఎటువంటి హక్కులు ఉండవని ఈ ఏడాది మేలో అపెక్స్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ వేసుకున్న అర్జీని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మల త్రిసభ్య పీఠం విచారణకు స్వీకరించింది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఆచార్య ప్రభుపాద 1971లో ఇస్కాన్ ఉద్యమాన్ని ప్రారంభించి, ముంబయితో పాటు దేశంలో ఎనిమిది చోట్ల ఆలయాలను ప్రారంభించారు. అన్నీ 'ఇస్కాన్ ఇండియా' పరిధిలో పని చేస్తాయని ప్రకటించారు. ప్రభుపాద 1977లో కన్నుమూసిన అనంతరం ఆయన భక్తుల్లో ఒకరైన మధుపండిత దాస, ఆయన సోదరుడు చంచలపతి దాస బెంగళూరులో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన ఆలయం తమదే అని పేర్కొన్నారని 'ఇస్కాన్ ఇండియా' ప్రతినిధి యుధిష్టర్ గోవింద దాస్ తెలిపారు. గతంలో ఇది 'ఇస్కాన్ ఇండియా' శాఖగా పేర్కొంటూ మధుపండిత దాస ఆయా ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన దాఖలాలతో మొత్తం ఆరు వేల పుటల నివేదికను త్రిసభ్య పీఠానికి అందించామని ఆయన చెప్పారు.

బెంగళూరులోని ఇస్కాన్ ఆలయ సముదాయం

యుధిష్టర్ గోవింద దాస్

వరాహ క్షేత్రంలో రిషబ్

మంగళూరు, న్యూస్‌టుడే : కాంతార ఛాప్టర్ 1 విజయం సాధించడంతో మంగళూరు కారణిక బారబైల్ జారాందాయ, వరాహ పంజుర్లి క్షేత్రానికి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి వచ్చారు. తన కుటుంబ సభ్యులతో పాటు హొంబాళె ఫిలిమ్స్ ప్రతినిధులు, నిర్మాత విజయ్ కిరంగదూరు, నటుడు గౌతమ్ శనీల్, స్వరాజ్ శెట్టి, సంతోశ్ ఆనంద రామ్ తదితరులు ఆలయంలో నేమోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సినిమా విజయం సాధిస్తే తామంతా వచ్చి నేమోత్సవంలో పాల్గొని మొక్కు తీర్చుకుంటామని గత ఏప్రిల్‌లో తాను ఇక్కడ మొక్కుకున్నానని రిషబ్ చెప్పారు. మొక్కు తీర్చుకున్న అనంతరం భక్తులు, స్థానికులకు అన్నసంతర్పణ చేశారు.

మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన రిషబ్ శెట్టి, చిత్ర బృందం

నీల మాణిక్య మఠాధిపతి దానేశ్వరస్వామి కన్నుమూత

బాగలకోటె, న్యూస్‌టుడే : ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 'దాసోహ రత్న' అని భక్తులు పిలుచుకునే బసవగోపాల నీల మాణిక్య మఠాధిపతి చక్రవర్తి దానేశ్వరస్వామి (75) శుక్రవారం తుది శ్వాస విడిచారు. రబకవి- బనహట్టి తాలూకా బండిగణి గ్రామంలోని మఠంలో నాలుగు దశాబ్దాలుగా అన్నదానం, అక్షరదానం చేస్తూ వచ్చారు. కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన పుట్టిన ఊరు బెళగావి జిల్లా సవది గ్రామం. సాయంత్రం వరకు భౌతికకాయాన్ని సవది గ్రామంలో ఉంచారు. మఠానికి రాత్రి తీసుకువచ్చారు. శనివారం సాయంత్రం మఠం ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని మఠం ప్రతినిధులు తెలిపారు. స్వామీజీ మృతికి పలువురు సంతాపం తెలిపారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 9121167525

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 9945050116

(c) eenadu

వందశాతం చుక్కల మందు వేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి నాగేంద్రప్రసాద్, చిత్రంలో జడ్పీ సీఈవో

బళ్లారి, న్యూస్‌టుడే: డిసెంబరు 21 నుంచి 24 వరకు జిల్లాలో జాతీయ పల్స్ పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.. అర్హత ఉన్న ప్రతి బిడ్డకు చుక్కలు మందు వేయించాలి.. పల్స్ పోలియో కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా పాలనాధికారి కె.నాగేంద్రప్రసాద్ ఆరోగ్యశాఖాధికారులకు సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కల మందు కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో 1,89,745 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలని నిర్ణయించామని, ఇందుకు 920 బూత్‌లు, 49 మొబైల్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 21న ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసి కేంద్రాలకు చేరుకుని చుక్కల మందు వేయించుకోవాలి. మరో మూడు రోజులు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలను గుర్తించి మందు వేయాలన్నారు. గతేడాది వందశాతం కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఈసారీ లక్ష్యం సాధించాలని డీసీ సూచించారు. నగర పాలికె, ఇతర స్థానిక సంస్థల ఆధ్వర్యంలో వ్యర్థాలు సేకరించే వాహనాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. 18 నుంచి 24వ తేదీ వరకు పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సముదాయ ఆరోగ్య కేంద్రాలు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని జెస్కాం అధికారులకు డీసీ సూచించారు. తల్లిదండ్రులు 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మందు వేయించాలని విద్యాశాఖాధికారికి సూచించారు. జిల్లా పంచాయతీ సీఈవో మహమ్మద్ హ్యారీస్ సుమైర్ మాట్లాడుతూ చుక్కలు వేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. డీహెచ్‌వో రమేష్‌బాబు, జిల్లా ఆసుపత్రి బాధ్యుడు డా. బసరెడ్డి, వైద్య అధికారులు శ్రీధర్, అబ్దుల్లా, హనుమంతప్ప, వీరేంద్రకుమార్ పాల్గొన్నారు.

పుత్తడిబొమ్మలకు పుస్తెల ఉరితాళ్లు

సండూరు తాలూకాలో ఏడు నెలల్లో 75 మంది గర్భధారణ

బళ్లారి, న్యూస్‌టుడే: గనినాడు జిల్లాలోని అత్యంత వెనుకబడిన సండూరు తాలూకాలో ఏడు నెలల్లో 75 మంది బాలికలు గర్భం దాల్చినట్లు వెలుగులోకి రావడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఆధునిక యుగంలోనూ బాల్య వివాహాలనే సాంఘిక దురాచారం బాలికల భవిష్యత్తును చిదిమేస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. బడికెళ్లే వయస్సులోనే బాలికలు పెళ్లై గర్భం దాల్చడం, వారి ఆరోగ్యం, భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేస్తోంది. వీటిని గుర్తించి పాఠశాలకు తీసుకురావడంలో విద్యాశాఖ, గ్రామపంచాయతీ పరిపాలనాధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. బాల్య వివాహాలను నిరోధించడానికి ఏర్పాటు చేసిన తాలూకా, గ్రామ స్థాయి కమిటీలు కాగితాలకే పరిమితమవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ప్రాథమికంగా గుర్తించి నివారణకు చర్యలు ప్రారంభించారు.

425 మంది చదువులకు దూరం

విద్యాశాఖాధికారుల సమాచారం ప్రకారం ఈ ఏడాది 425 మంది బాలికలు పాఠశాలలకు దూరంగా ఉంటున్నారు. ఆగస్టు వరకు సండూరు తాలూకాలో 24 మంది బాలికలు గర్భం దాల్చినట్లు గుర్తించారు. దీనికి ముందు కూడా కేసులు నమోదయ్యాయి. సండూరు తాలూకాలోని చోరనూరు ఫిర్కాలోనే ఎక్కువగా బాలికలు గర్భం దాల్చినట్లు వెలుగులోకి వచ్చింది.

పోక్సో కేసులు నమోదు చేస్తున్నాం

తాలూకాలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు పలువురు బాలికలు గర్భం దాల్చినట్లు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 4 పోక్సో కేసులు నమోదయ్యాయి. దీనిపై తమ శాఖాధికారులు పోక్సో కేసులు నమోదు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

\- పి.నాగరాజు, సీడీపీవో సండూరు

హక్కులపై అవగాహన లోపం

సండూరు తాలూకాలోని బాలల హక్కుల రక్షణ కమిటీ బాలల హక్కులపై అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ వ్యాప్తిలో హక్కులపై అవగాహన కల్పించడం లేదు. ప్రత్యేక బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలను కూడా అందజేయడం లేదు. బాల్య వివాహాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలకు వరుసగా ఏడు రోజులు రాకుంటే డ్రాపౌట్‌గా గుర్తించి వారిని బడికి తీసుకురావడంలో ముఖ్య గురువులు, విద్యాశాఖాధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

పేదరికం కారణం

డా.నంజుండప్ప నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన తాలూకాల్లో సండూరు తాలూకా ఒకటి. తాలూకాలో గనుల తవ్వకాలు చేస్తున్న కొంత మంది మాత్రమే శ్రీమంతులు. మిగిలిన ప్రజలు కూలిపని చేస్తేనే పూట గడుస్తుంది. గనుల నుంచి ఏడాదికి రూ. 7,800 కోట్లు పన్నుల రూపంలో సొమ్ము ఖజానాకు చేరుతోంది. ఇక్కడ నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బాలకార్మిక పద్ధతి, బాలికలు గర్భం దాల్చడం, నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అపౌష్టికత, సామాజిక భద్రతపై ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమైనట్లు తెలుస్తోంది.

సండూరు విజయకూడలి

కారణాలివేనా..

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు దూరంగా ఉండే బాలికలను గుర్తించడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. యుక్తవయస్సు రాకముందే వివాహం చేసుకోవడం, బాలికలు గర్భం దాల్చే ప్రసవ సమయంలో మరణాల ముప్పు, శారీరకంగా, మానసికంగా పరిపక్వంగా అభివృద్ధి చెందకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పిల్లలు పౌష్టికాహారం లోపంతో పుట్టడం, దివ్యాంగులుగా జన్మించడం, తక్కువ బరువుతో జన్మించే అవకాశాలు ఉన్నాయి.

కనుల పండువగా విరూపాక్షేశ్వర తెప్పోత్సవం

విరూపాక్షేశ్వర ఫలపూజ సందర్భంగా ఆలయ గోపురానికి ప్రత్యేక అలంకరణ

హంపీ విరూపాక్షేశ్వర ఆలయం పక్కన ఉన్న పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం

హొసపేటె, న్యూస్‌టుడే: విరూపాక్షేశ్వర ఫలపూజ సందర్భంగా రాత్రి స్వామివారి తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయం పక్కనే ఉన్న శ్రీమన్మథ పుష్కరిణిలో జరిగిన తెప్పోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలో స్వామిని ప్రతిష్ఠించి పుష్కరిణిలో తొమ్మిది సార్లు తిప్పగా, భక్తులు జయజయధ్వానాలు చేశారు. 6వ తేదీ రాత్రి కోదండరామాలయం ఆవరణలో విరూపాక్షేశ్వర, పంపాంబికే అమ్మవారి ఫలపూజ కార్యక్రమం జరుగుతుంది.

జానపద పోటీల్లో బాలికల సత్తా

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: భారతస్కౌట్స్, గైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి జానపద పాటల పోటీల్లో నగరానికి చెందిన అల్లం సుమంగళమ్మ మహిళా పదవీ కళాశాల విద్యార్థినులు రాణించినట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.సతీష్ తెలిపారు. రాజేశ్వరి, శ్వేత, ఆరతి, జ్యోతి, శ్రీలత, లక్ష్మీలు ప్రశంసాపత్రాలు, ట్రోఫీ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల నుంచి ఆరుగురు విద్యార్థినులు ప్రథమ స్థానం సాధించారన్నారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి కళాశాలకు పేరుతేవాలని సూచించారు.

జానపద పాటల పోటీల్లో విజేతలైన విద్యార్థినులను అభినందిస్తున్న ప్రధానాచార్యులు డా.సతీష్

ముగిసిన దత్తాత్రేయస్వామి ఉత్సవాలు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: ఇంటూరి నగర్‌లో వెలసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దత్త ఉత్సవాలు, ఆలయ 25వ వార్షికోత్సవం శుక్రవారంతో ముగిశాయి. స్వామి, అమ్మవార్లకు 25 లీటర్ల పాలతో అభిషేకాలు చేశారు. పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ గురువు రామకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ ఆలయం నిర్మించి 25 వసంతాలు పూర్తిచేసుకుందన్నారు. ఏటా దత్త ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అనఘాదేవి దత్తాత్రేయస్వామికి పుష్పాలంకరణ

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

వాల్మీకి/బోయ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు వాల్మీకి/బోయ కుల అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', వాల్మీకి/బోయ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబసభ్యులు నేడు (శనివారం, డిసెంబరు 06న), రేపు (ఆదివారం, డిసెంబరు 07న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

రూ.67 కోట్ల నిరర్థక డిపాజిట్లు

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: జిల్లాలోని పలు బ్యాంకుల శాఖల్లో 3.08 లక్షల మందికి రూ. 67కోట్ల మేరకు పరిష్కారం కాని బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని, వాటి వారసులను గుర్తించి వెంటనే చెల్లించడానికి బ్యాంకులు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో డాక్టర్ ఆకాశ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ కెనరాబ్యాంకు ఆవరణలో బ్యాంకుల్లో పరిష్కారం కాని డిపాజిట్లు ..మా డబ్బు మా హక్కు గోడ ప్రచార పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. కర్ణాటక గ్రామీణ బాంకు శాఖల్లోనే 1.40 లక్షల మందికి చెందిన రూ. 23 కోట్ల డిపాజిట్లకు వారసులు లేరన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు అన్ని బ్యాంకుల అధికారులు దృష్టి సారించి వారసులను గుర్తించడానికి చర్యలు తీసుకోంటారన్నారు. జిల్లా కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకు మేనేజర్ రాఘవేంద్ర, కర్ణాటక గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ జగన్నాథ్, కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్ అనిత, జడ్పీ ప్రధాన ప్రణాళికా అధికారి జయలక్ష్మీ పాల్గొన్నారు.

గోడ ప్రచార పత్రికలను ఆవిష్కరించిన జడ్పీ సీఈవో ఆకాశ్, తదితరులు

సామూహిక వివాహాలతో ఖర్చులు ఆదా

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఆడంబరంగా వివాహాలు చేస్తే పలు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, ఉచిత సామూహిక వివాహాల్లో పాల్గొనడం ఒక్కటే ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గమని ఆధ్యాత్మిక గురువు బసవప్రభు స్వామి పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాలతో దాంపత్య జీవితంలోకి పాదార్పణ చేసిన 14 జంటలకు మాంగళ్యం, నూతన వస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు. భార్యాభర్తలు పరస్పర నమ్మకం, విశ్వాసం, ప్రేమతో కలకాలం కలిసి జీవించాలన్నారు. బసవకుమారస్వామి, విశ్రాంత అధ్యాపకుడు జ్ఞానమూర్తి, బంధువులు పాల్గొన్నారు.

సామూహిక వివాహాలతో దాంపత్య జీవనంలోకి అడుగిడిన జంటలు

దిల్లీ పేలుళ్లతో షకీల్ పాత్రేంటి?

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : ఇటీవల దిల్లీలో ఎర్రకోట వద్ద సంభవించిన కారు బాంబు పేలుడుకు, పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్న ఉగ్రవాది జుహేబ్ షకీల్ మన్నాకు సంబంధం ఉందని జాతీయ దర్యాప్తు దళం గుర్తించింది. కారాగారంలో మన్నా చరవాణి వినియోగించడం, కొందరితో వీడియోకాల్ మాట్లాడిన చిత్రాలు ఇటీవలే బయటకు వచ్చాయి. ఇదే క్రమంలో ఎన్ఐఏ అధికారులు కొందరు కారాగారానికి వచ్చారు. కారాగారంలోనే అతన్ని కొంత సేపు విచారించారు. న్యాయస్థానం అనుమతితో మన్నాను అదుపునకు తీసుకుని విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

హంపీలో తీసిన సినిమాలన్నీ హిట్టే

మాట్లాడుతున్న కథానాయకుడు జైద్‌ఖాన్

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ పరిసరాల్లో తీసిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయని కల్ట్ కన్నడ సినిమా కథానాయకుడు, మంత్రి జమీర్ పుత్రుడు జైద్‌ఖాన్ అన్నారు. సినిమా విడుదల ముందస్తు ప్రచారానికి హొసపేటె వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 23న సినిమా విడుదల కానుంది. విదేశాల్లో కూడా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన చాలా సన్నివేశాలను హంపీ, ఆనెగుందిలో చిత్రీకరించామని తెలిపారు. రచితారామ్, మలైక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. యువతను కట్టిపడేస్తుందని స్పష్టంచేశారు. కొన్ని సన్నివేశాలను బెంగళూరు, మైసూరులో చిత్రీకరించామని వివరించారు. విజయనగర గడ్డ హొసపేటె నుంచి ప్రచారం మొదలుపెట్టామన్నారు. ఇది నా రెండో సినిమా, నన్ను ప్రోత్సహించిన నటుడు దర్శన్ తూగుదీప్ ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

పోలీసుల బాధ్యతలు పెరిగాయి

రక్షకభటులకు పీక్ క్యాప్ వితరణ

హొసపేటె, న్యూస్‌టుడే: పోలీస్ శాఖ రక్షకభటులకు కొత్తగా ప్రవేశపెట్టిన పీక్‌క్యాప్ ధరించడం వల్ల మీ బాధ్యతలు మరింత పెరిగాయని విజయనగర ఎస్పీ ఎస్.జాహ్నవి పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళ, పురుష కానిస్టేబుళ్లకు శుక్రవారం ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కొత్తటోపీల వితరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇన్నేళ్లు తలపై స్లోచాట్ టోపీలు ఉండటంతో విధులు నిర్వహించే సమయంలో ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను గుర్తించిన ఉన్నతాధికారులు నీలం రంగు పీక్ క్యాప్‌లను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. విధుల్లో హుందాగా ప్రవర్తించి ప్రజా సంరక్షణకు నడుం బిగించాలని సూచించారు. పలువురు రక్షకభటులకు వేదికపైన పీక్‌క్యాప్ తొడిగించారు. అదనపు ఎస్పీ మంజునాథ్ హొసపేటె డీఎస్పీ డాక్టర్ తళవార్ మంజునాథ్, కూడ్లిగి డీఎస్పీ మల్లేశ దొడ్డమని, తదితరులు పాల్గొన్నారు.

వేదికపైన మహిళా కానిస్టేబుళ్లకు కొత్త పీక్ క్యాప్‌ను పెడుతున్న ఎస్పీ జాహ్నవి, అదనపు ఎస్పీ మంజునాథ్, డీఎస్పీలు డాక్టర్ మంజునాథ్, మల్లేశ్ దొడ్డమని

తలపై కొత్తటోపీ ధరించి మురిసిపోతున్న రక్షకభటులు

ప్రణాళికాబద్ధంగా పెట్టుబడుల ఆకర్షణ

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : చరవాణులు, ఎలక్ట్రానిక్ పరికరాల విడి భాగాల తయారీకి విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాలని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అధికారులను ఆదేశించారు. కనీసం 150 బిలియన్ డాలర్లను ఆకర్షించే విధంగా డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. విధానసౌధలో ఇండియన్ సెల్యులార్, ఎలక్ట్రానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహింద్రో నేతృత్వంలోని ప్రతినిధులు మంత్రిని గురువారం సాయంత్రం కలిసి చర్చించినట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకాన్ని ప్రకటించగా, దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించే ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ప్రోత్సహించే దిశలో పలు పథకాలను అమలు చేస్తోందని వివరించారు. అధికారులు సెల్వకుమార్, గుంజన్ కృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

నా గడియారానికి లెక్కలున్నాయ్: డీకే

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : నా చేతికి ధరించిన కార్టియర్ చేతి గడియారాన్ని విధానపరిషత్తులో విపక్ష నాయకుడు చలువాది నారాయణ స్వామి ఇంట్లో దొంగిలించానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చేతి గడియారం విషయంలోనూ రాజకీయాలు చేయడం భాజపా నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. బెంగళూరులో గురువారం రాత్రి తనను కలుసుకున్న విలేకరులతో డీకే మాట్లాడారు. ఈ గడియారం ఎక్కడ కొనుగోలు చేసింది, ఎప్పుడు కొనుగోలు చేసింది తన ఐటీ లెక్కల్లో, ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ప్రమాణం పత్రంలో ఉంటాయని వివరించారు. ఆ విషయాన్ని పరిశీలించకుండా, వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం కాషాయపార్టీకి అలవాటుగా మారిందంటూ నిప్పులు చెరిగారు.

కోలాచలం వెంకటరావు విగ్రహ ఏర్పాటుకు వినతి

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రముఖ సమాజ సేవకులు, స్వాతంత్ర్య సమరయోధుడు కోలాచలం వెంకటరావు విగ్రహం, నామఫలకను నగరంలో ఏర్పాటు చేయాలని అఖిలకర్ణాటక బ్రాహ్మణ మహాసభ జిల్లా అధ్యక్షుడు డా.శ్రీనాథ్, కోలాచలం విశ్వప్రకాశ్ నగర శాసనసభ్యుడు భరత్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ నగరానికి విశేష సేవలందించారు. ప్రభుత్వ కార్యాలయాలకు తనస్వంతభూమిని విరాళంగా ఇచ్చిన మహనీయుడు కోలాచలం అని తెలిపారు. నగర నడిబొడ్డున ఉన్న బళ్లారి రాఘవ విగ్రహాన్ని రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తీశారు. వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. మహాసభ ప్రముఖులు సతీష్‌దేశాయి, గిరీష్ కులకర్ణి, హరికుమార్, నేమకల్లురావు, మంజునాథ్, రఘునందన్, సమర్థ, ప్రకాశ్, శ్రీనాథ్ గిరి పాల్గొన్నారు.

శాసనసభ్యుడు భరత్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న జిల్లా అధ్యక్షుడు డా.శ్రీనాథ్, కోలాచలం విశ్వప్రకాశ్

భార్య హత్యకేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: భార్య శీలాన్ని శంకించి దారుణంగా హత్య చేసిన తాలూకాలోని సోమగుడ్డ గ్రామానికి చెందిన దోషి ద్యామేశ్‌కు జిల్లా ప్రధాన న్యాయాలయం యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 2.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ద్యామేశ్‌పై చేసిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో కేసును విచారించిన న్యాయమూర్తి రోణ్ వాసుదేశ్ నిందితునికి శిక్షను ఖరారు చేసి తీర్పును ప్రకటించారు. కేసు వివరాల ప్రకారం.. సోమగుడ్డ గ్రామానికి చెందిన ద్యామేశ్ 12 సంవత్సరాల క్రితం తాలూకాలోని కెరెయాగల హళ్లి గ్రామానికి చెందిన నేత్రావతి అనే యువతిని వివాహం చేసుకొన్నాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతోందని, ఆమె శీలాన్ని అనుమానించి మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఈ విషయం తెలుసుకొన్న నేత్రావతి కుటుంబ సభ్యులు వచ్చి రాజీ చేసి ద్యామేశ్‌కు హితవు పలికారు. ఈనేపథ్యంలో 2022 ఏప్రిల్ నెల 14న నేత్రావతిని పనుల కోసం పొలానికి పిలుచుకెళ్లి అక్కడ పదునైన కొడవలితో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. చెళ్లకెర పోలీసు ఠాణాలో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొన్నారు. కేసును విచారించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిప్పేస్వామి అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. ద్యామేశ్ దోషిగా నిర్ధారణ కావడంతో అతనికి శిక్షను ప్రకటించారు.

రేణుకాస్వామి తల్లిదండ్రులకు సమన్లు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : నటి పవిత్రాగౌడ, నటుడు దర్శన్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ విషయంలో సాక్ష్యం చెప్పాలని ఆయన తల్లిదండ్రులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. మొదటిసారిగా అతని మృతదేహాన్ని గుర్తించిన వాచ్‌మెన్‌కు కూడా తాఖీదులు జారీ చేసింది. డిసెంబరు 17న నగరంలోని న్యాయస్థానంలో సాక్షుల విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వారికి న్యాయమూర్తి సమన్లు, తాఖీదులు జారీ చేశారు.

EENADU Classifieds JOBS

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K
8977639662, 8977639663

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

వెల్లివిరిసిన యువజనోత్సాహం

మాట్లాడుతున్న రాజ్యోత్సవ పురస్కార గ్రహీత శాంతిబాయి

బళ్లారి, న్యూస్‌టుడే: కళ అనేది ఒకరి సొత్తు కాదు. అద్భుతమైన శక్తి. మనలో దాగి ఉన్న కళను ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక అని రాజ్యోత్సవ పురస్కార గ్రహీత శాంతిబాయి పేర్కొన్నారు. బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వవిద్యాలయం డా.బి.ఆర్.అంబేడ్కర్ భవనంలో అంతర్ కళాశాలల యువజనోత్సవాన్ని శాంతిబాయి ప్రారంభించి మాట్లాడారు. సండూరు పట్టణంలోని కుశలకళా కేంద్రంలో 32 ఏళ్ల క్రితం సామాన్య మహిళగా పనిలో చేరాను. కేంద్రం శిక్షణతో పాటు నేర్చుకోవాలని కృషి, పట్టుదలతో సాధన చేయడంతో లంబాణి దుస్తులు తయారీ చేయడంతో దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్రపతి, ప్రధానితో ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. 2023లో జీ20 సమావేశంలో సండూరు కుశలకళా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహించగా, తాము సిద్ధం చేసిన 1,755 లంబాణి దుస్తులకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లభించినట్లు వివరించారు. వందలాది మంది లంబాణి మహిళల కృషితోనే సాధ్యమైందన్నారు. తమలో ఉన్న ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేశారని తెలిపారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరాజు మాట్లాడుతూ విద్యార్థులు శిక్షణతో పాటు నైపుణ్యం, తాంత్రిక శిక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించడం వల్ల అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సాలి, ఆచార్యులు రాబర్ట్, సద్యోజాతప్ప, గౌరి మాణిక్, మానస, సాహెబ్, శాంతినాయక్, డా.సుష్మా జోగన్, శివప్రసాద్ పాల్గొన్నారు.

బయలాట ప్రదర్శనలో విద్యార్థి

రంగోలిలో విద్యార్థులు

ఆమె కోసం.. చోరీలబాట

కలబురగి, న్యూస్‌టుడే : తనతో సహజీవనాన్ని ప్రారంభించిన యువతిని సంతోషంగా ఉంచేందుకు దొంగతనాలకు పాల్పడుతూ కల్లప్ప సంజు పూజారి (24) అనే యువకుడు పోలీసులుకు దొరికిపోయాడు. కూలిపనులు చేసుకోగా, వచ్చిన సొమ్ము విలాసవంతంగా జీవించేందుకు సాధ్యం కాకపోవడంతో దొంగతనాలు ప్రారంభించాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దొంగతనం చేసి పరారవుతున్న సమయంలో అఫ్జలపుర ఠాణా పోలీసులకు ఇటీవల దొరికిపోయాడు. ఆ సందర్భంగా మొదలైన విచారణలో 'ఆమె' సాన్నిహిత్య వ్యవహారాలు వెలుగుచూశాయి. ఆమెను సంతోషంగా ఉంచడమే నా లక్ష్యం.. అందుకే ఈ నేరాలు.. అంటూ పూజారి చెబుతుంటే పోలీసులు ఔరా.. అని ముక్కున వేలేసుకున్నారు.

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

వివిధ వేషధారణల్లో చిన్నారులు

ఆకట్టుకున్న ప్రతిభా కారంజి

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి కమ్మవారి శిక్షణ సంస్థ విజయ నగర ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో సత్యనారాయణ పేట క్లస్టర్ స్థాయి పాఠశాల విద్యార్థుల కలికోత్సవం, ప్రతిభా కారంజి శుక్రవారం జరిగింది. ఉపాధి హామీ పథకం సహాయ నిర్దేశకుడు మల్లన గౌడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 33 పాఠశాలలకు చెందిన 600 మందికి పైగా విద్యార్థులు వ్యక్తి గత, సామూహిక పోటీల్లో పాల్గొన్నారు. విద్యా సంస్థ కార్యదర్శి పి.రామచంద్ర రావు, వైస్ ప్రిన్సిపల్ సుజాత, ఎం.ఎ.నాగన గౌడ, హనుమంత రావు, ఉగాది శివరాజ్, విష్ణు, రేవణ సిద్దేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాఘవాంక పండితారాధ్య స్వామి జయంతి

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: కురు గోడు పట్టణంలోని రాఘవాంక మఠంలో రాఘవాంక పండితారాధ్య 92వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. సేవా ట్రస్ట్ అధ్య క్షుడు పాలాక్షిగౌడ తదితరులు రాఘవాంక పండితారాధ్య స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వామీజీ జీవిత చరిత్ర, ఆదర్శాలను పలువురు వివరించారు. కార్యదర్శి ఎస్.ఎం.శివరుద్రయ్యస్వామి, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

రాఘవాంక పండితారాధ్య స్వామి చిత్రపటానికి పూలమాల వేసిన భక్తులు

రేపు జెస్కాం ఉద్యోగుల సంఘం ఎన్నికలు

కంప్లి జెస్కాం కార్యాలయం వద్ద ఓటు అభ్యర్థిస్తున్న సంఘం నాయకులు

కంప్లి, న్యూస్‌టుడే: కర్ణాటక విద్యుత్తు ప్రసరణ మండలి ఉద్యోగుల సహ కార సంఘం ఎన్నికలు ఈనెల 7న జరగనున్నాయి. కంప్లి జెస్కాం కార్యాలయంలో సుకుమార్, కె.ఎం.వీరేశ్, ఎస్.తిప్పేస్వామి నేతృత్వంలోని బృందం శుక్రవారం ఓటు అభ్యర్థించారు. జూనియర్ ఇంజినీర్ తిప్పేస్వామి మాట్లాడుతూ సంఘం 11 మంది నిర్దేశకుల ఎన్నిక ఈనెల 7న జరగనుంది. ఉద్యోగుల రుణ సదుపాయాన్ని రూ.6 లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంపు, ప్రమాద బీమా తదితర సమస్యలపై పోరాడుతామని, తమ బృందంలోని 11 మంది సభ్యులకు ఓటేసి గెలిపించాలని కోరారు. నాయకులు డి.శ్రీనివాస్, ఎస్.ఉమేశ్, వెంకటాచలం, బి.హొన్నూర్ స్వామి పాల్గొన్నారు.

భూన్యాయ మండలి సభ్యుల నియామకం

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి తాలూకా భూన్యాయ మండలి సభ్యులుగా ఎన్. మోహన్, ఎం.ఎ.నవీన్, హంపా దేవనహళ్లి గురుమూర్తి ఉప్పార, బళ్లాపుర మౌనేశ్‌ను ప్రభుత్వం నియమించింది. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వీరిని సత్కరించారు. తహసీల్దార్ మంజు నాయక్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి కృషి చేద్దామన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జగదీశ్, అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తహసీల్దార్ మంజునాయక్

కురుగోడులో ఎయిడ్స్‌పై అవగాహన జాతా

కురుగోడు (బళ్లారి), న్యూస్‌టుడే: తాలూకా ఎయిడ్స్ నియంత్రణ శాఖ, ఆరోగ్యశాఖ, నమ్మ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎయిడ్స్ నియంత్రణపై కురుగోడులో జాతా నిర్వహించారు. వీధి నాటకాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ నియంత్రణ, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. ఆరోగ్యశాఖాధికారి డా.మంజునాథ జవళి, సిబ్బంది కరిబసవ, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్, స్నేహ పాల్గొన్నారు.

ఎయిడ్స్ ర్యాలీలో ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలు

శునక మారాజాలూ.. మీకూ వచ్చాయ్ మంచి రోజులు

● పాలికె ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో ఆశ్రయం
● శస్త్రచికిత్స తర్వాత కేంద్రానికి తరలించే యత్నం

సుధాక్రాస్‌లో వీధి కుక్కలు

బళ్లారి, న్యూస్‌టుడే: వీధికుక్కలను నివాస ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతానికి తరలించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయడంతో దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై స్థానిక సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. వీధి కుక్కల కాటు కేసులు పెరుగుదలను తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం సుమోటో కేసుగా నమోదు చేసింది. ఆసుపత్రులు, పాఠశాలలు, బస్సు ప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, క్రీడా మైదానాల్లో సంచరించే వీధి కుక్కలను వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆశ్రమానికి తరలించాలని నవంబరు 7న ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఆశ్రమాలను గుర్తించి ఆపై వీధి కుక్కలను తరలించాలని సూచించింది. సర్వోన్నత న్యాయస్థానం సూచన నేపథ్యంలో నవంబరు 13న ఆదేశాలను జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుక్కలను నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఆదేశించారు.

సర్వే ప్రారంభించిన అధికారులు

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ, స్థానిక సంస్థలు ఇప్పటికే ఆసుపత్రులు, పాఠశాలలు, బస్సు ప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, క్రీడా మైదానాల్లో శునకాలను గుర్తించాయి. వీధి కుక్కలను పట్టుకుని ఏబీసీ కేంద్రాల్లో శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అయినా వాటిని అదే ప్రదేశంలో వదలకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుతం వాటిని ఎక్కడ వదలాలనే విషయం తలనొప్పిగా మారింది.

స్థలం గుర్తింపు

ఏబీసీ కేంద్రంలో వీధి కుక్కలకు శస్త్రచికిత్స చేసి, రేబిస్ వ్యాక్సిన్ చేసిన తర్వాత కోలుకునే వరకు కేంద్రంలోనే ఉంచుతున్నారు. అనంతరం వీధి కుక్కలను నగరంలోకి విడిచిపెట్టకుండా ఆశ్రయం కల్పించడానికి నగర పాలికె అధికారులు నగర శివారు ప్రాంతమైన బైపాస్ వద్ద ఉన్న ప్రభుత్వానికి చెందిన 10 ఎకరాల స్థలం గుర్తించారు. కుక్కలను అక్కడ వదలడానికి నిర్దిష్ట మార్గదర్శకాలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు లేకపోవడంతో స్థానిక సంస్థల అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

షెల్టర్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో..

వీధి కుక్కలను ఆశ్రమం కల్పించడానికి సరైన మార్గదర్శకాలు లేకపోయినా.. కేటాయించిన స్థలంలో తాత్కాలిక షెడ్లను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. దీనిపై టెండర్ పిలవడానికి కసరత్తు చేస్తున్నారు. పట్టుకున్న వీధికుక్కలను ఒకే షెడ్డులో విడిచిపెడితే అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉండటంతో పాటు, అవి ఒకదానిపై ఒకటి దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జబ్బుతో బాధపడుతున్న వాటిని ఒక షెడ్డులో వదిలి చికిత్స, ఆహారం ఇవ్వనున్నారు. దీనికి పెడుతున్న ఖర్చులు ఏ నిధుల నుంచి వాడుకోవాలి. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందా? లేదా? అని దానిపై నగర పాలికె అధికారులు అయోమయంలో ఉన్నారు.

వీధి కుక్కలను పట్టుకుంటున్న సిబ్బంది

నగరంలో 25 వేల వీధి కుక్కలు

బళ్లారి నగరంలో పశుసంవర్ధక శాఖాధికారుల లెక్కల ప్రకారం 15 వేల వీధి కుక్కలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. అనధికారికంగా 25 నుంచి 30 వేల వరకు ఇవి ఉన్నాయి. ఇప్పటి వరకు నగర పాలికె అధికారులు 2 వేల వీధి కుక్కలను పట్టుకుని ఏబీసీ కేంద్రంలో శస్త్రచికిత్స చేసి, రేబిస్ వ్యాక్సిన్ వేశాక పట్టుకున్న ప్రదేశంలోనే వదలిపెడుతున్నారు. నిత్యం 40 వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు.

ఘనంగా నారా సూర్యనారాయణరెడ్డి జన్మదిన వేడుక

బళ్లారి, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి 72వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బళ్లారి వాణిజ్య, పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎంసీ మార్కెట్‌లోని తిరు సంపద్ కేంద్రంలో ఈ వేడుకలు నిర్వహించారు. రైతులకు అన్నదానం నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు అవ్వారు మంజునాథ, కార్యదర్శి సురేశ్‌బాబు, సహాయ కార్యదర్శి రామచంద్ర, కోశాధికారి నాగళ్లి రమేష్, మాజీ అధ్యక్షుడు మహారుద్రగౌడ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి కార్యాలయంలో కేకు కోసి తండ్రి నారా సూర్య నారాయణరెడ్డికి తినిపించారు.

తండ్రి నారా సూర్యనారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేకు తినిపిస్తున్న ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి

ఆరు నెలలకోసారి వైద్యపరీక్షలు అవసరం

బళ్లారి, న్యూస్‌టుడే: 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఓసారి రక్త పోటు, మధుమేహం వంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖాధికారి డాక్టర్ యల్లా రమేష్ బాబు సూచించారు. శుక్రవారం సండూరు తాలూకా విఠలాపురం, మెట్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను [illegible] పరిశీలించి ఆసుపత్రికి వచ్చిన రోగులతో డీహెచ్‌వో మాట్లాడారు. నోరు పొడిబారడం, లేదా అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, ఆకలి పెరగడం, ఎలాంటి కారణం లేకుండా అలసటను అనుభవిస్తే వారు వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. 30 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారిలో అత్యధిక మరణాలకు అంటువ్యాధులే కారణమన్నారు. 2026 నాటికి దేశంలో 75 ఏళ్లలోపు వారిలో మిలియన్ మంది మధుమేహం వ్యాధి గ్రస్తులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వయస్సులో మరణాలు సంఖ్య ఎక్కువగా ఉంటాయని తెలిపారు. రక్తపోటు, మధుమేహం నివారణకు వ్యాయామం, ఆహార అలవాట్లు చాలా ముఖ్యమన్నారు. జీవనశైలిలో మార్పులు కూడా అవసరమన్నారు. ప్రస్తుతం ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి ఔషధాలు కూడా అందుజేస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యులు హరీష్, మహేష్, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

విఠలాపురం ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న డీహెచ్‌వో డాక్టర్ యల్లా రమేష్‌బాబు

స్మారకాల రక్షణ అందరి బాధ్యత

కోట ప్రాంతంలో పాఠశాల వద్ద చెత్తాచెదారం తొలగిస్తున్న విద్యార్థులు, పౌరకార్మికులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: చారిత్రక స్మారకాల సంరక్షణ అందిరి బాధ్యత అని తహసీల్దార్ గౌసియాబేగం పేర్కొన్నారు. తెక్కెలకోటలో పీయూ కళాశాల విద్యార్థులు, పట్టణ పంచాయతీ, కార్యనిర్వాహక విలేకరుల సంఘం సంయుక్తంగా శుక్రవారం కోట సంరక్షణ అభియాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చారిత్రాత్మక కట్టడాలు నిర్మించి వందల సంవత్సరాలు అవుతున్నా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. వీటిని సంరక్షించి వారసత్వ సంపదగా భావితరాల వారికి అందిద్దామని పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి పరుశురామ్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

చిరుధాన్యాలతో ఆరోగ్య సిరులు

పట్టణంలో జరిగిన చిరుధాన్యాలపై అవగాహన నడక కార్యక్రమం

హొసపేటె, న్యూస్‌టుడే: చిరుధాన్యాల వాడకంతో ఆరోగ్య సిరులు కురుస్తాయని జిల్లా పాలనాధికారి కవితా మన్నికేరి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో చిరుధాన్యాలపై ఏర్పాటు చేసిన అవగాహన నడక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ప్రతీ రైతు తనకున్న వ్యవసాయ భూముల్లో సగం చిరుధాన్యాలను పండించాలని పిలుపునిచ్చారు. రోజుకు రెండుపూటలా చిరుధాన్యాలను వినియోగిస్తే, వ్యాధులు దరిచేరవని స్పష్టంచేశారు. పోషకాంశాలు ఎక్కువగా ఉన్న చిరుధాన్యాల వాడకాన్ని పిల్లలకు ఇప్పటి నుంచే అలవాటు చేయాలని సూచించారు. ఎస్పీ ఎస్. జాహ్నవి, అదనపు డీసీ బాలకృష్ణప్ప, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు మంజునాథ్, ఉద్యానవనాల శాఖ ఉపసంచాలకుడు చిదానంద పాల్గొన్నారు.

పరిహార ధనం వితరణ

పరిహార ధన ప్రతినిధి అందిస్తున్న ఎమ్మెల్యే గణేశ్

కంప్లి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం పనికి వెళ్లిన వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి జిల్లా పంచాయతీ నుంచి రూ.2 లక్షలు మంజూరయ్యాయి. జూన్ 15న 10.ముద్దాపుర గ్రామ బళ్లారి గోపాల్ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లి మృతి చెందాడు. ఆయన కుమారుడు నాగరాజ్‌కు జిల్లా పంచాయతీ నుంచి మంజూరయిన రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్య గణేశ్ శుక్రవారం అందించారు. తాలూకా పంచాయతీ అధికారి శ్రీకుమార్, సహాయ నిర్దేశకుడు మల్లన గౌడ, పంచాయతీ అభివృద్ధి అధికారిణి శిల్పా రాణి, తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో రథోత్సవం

శ్రీరామనగర్, న్యూస్‌టుడే: గంగావతి తాలూకా ఢణాపుర గ్రామంలో మారుతేశ్వర స్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో జరిగింది. భక్తుల జయ, జయ ధ్వనుల మధ్య ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం రాజ వీధి మార్గంలో పాదగట్టె వరకు వెళ్లి తిరిగి యథాస్థానానికి చేరుకుంది. ప్రజలు భక్తితో రథానికి పూలు, పండ్లు సమర్పించుకున్నారు. ఆలయంలో ఉదయం నుంచి వివిధ ధార్మిక కార్యక్రమాలు జరిగాయి.

రేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి గ్రామీణ జెస్కాం వ్యాప్తిలోని 110/11కె.వి. సోమసముద్రం ఉపకేంద్రంలో మరమ్మతులు జరుగుతుండటంతో ఈ నెల 7న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నట్లు జెస్కాం అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం పరిధిలోని బాలజీనగర క్యాంపు, కొర్లగొంది, జాలిబెంచి, విజయనగర క్యాంపు, సోమసముద్రం, వక్రాణి క్యాంపు, లక్ష్మీనగర క్యాంపు, వీరాంజినేయ క్యాంపు, కోళూరు, మదిరె, భాగ్యనగర క్యాంపు, మాల్లా రెడ్డి క్యాంపుల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఎదురవుతుందని పేర్కొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరూ

డీసీ కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేస్తున్న సంఘం సభ్యులు, రైతులు

బళ్లారి, న్యూస్‌టుడే: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ప్రతి క్వింటాల్‌కు రూ.3వేల మద్ధతు ధర ప్రకటించాలని కోరుతూ అఖిల భారత రైతు కృషి కార్మిక సంఘం (ఎ.కె.కె.ఎం.ఎస్) నేతృత్వంలో శుక్రవారం బళ్లారి నగరంలో ఆందోళన నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందు ఆధ్వర్యంలో గడిగి చెన్నప్ప కూడలి నుంచి డీసీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేసి డీసీ కార్యాలయం అధికారికి వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. మద్దతు ధర లేకపోవడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించాలన్నారు. కార్యదర్శి గురల్లి రాజు, రైతు నేతలు బసవరాజ్, మాబుసాబ్, కాళింగప్ప, మహాలింగప్ప, నటరాజ్, దానప్ప, తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాలల్ని మూసేయడం తగదు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: తాలూకా పరిధి హగలూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలను మూసి వేయడం, ఇతర ప్రాంతానికి తరలించడం చేయరాదని విద్యార్థులు, పోషకులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులు, పోషకులు ఏఐడీఎస్‌వో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి కంబళి మంజునాథ మాట్లాడుతూ ప్రభుత్వం కేపీఎస్ మ్యాగ్నెట్ పాఠశాలల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల పాఠశాలలను మూసి వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాఠశాలలు మూసి వేస్తే గ్రామీణ ప్రజలు పేదలు, కూలీలు, వలసకూలీల పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని వాపోయారు. ఈ ప్రణాళికను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా సమితి సభ్యుడు ఈరణ్ణ, సభ్యులు కార్తీక్, హగలూరప్ప, మునిస్వామి, కల్లప్ప పాల్గొన్నారు.

హగలూరు పాఠశాలలో విద్యార్థులు, పోషకుల ఆందోళన

విద్యార్థులకు దుస్తుల పంపిణీ

కంప్లి, న్యూస్‌టుడే: కేపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని వీరశైవ లింగాయత యువ వేదిక, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం తాలూకాలోని హొన్నళ్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దుస్తులు, మిఠాయి పంచి పెట్టారు. అనంతరం కంప్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. లింగాయత యువ వేదిక జిల్లా అధ్యక్షుడు హొసకోటె జగదీశ్ మాట్లాడుతూ నిరంతరం సమాజ సేవకు పాటుపడుతున్న సూర్య నారాయణ రెడ్డి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బీడీసీసీ బ్యాంకు నిర్దేశకుడు మూకయ్య స్వామి, నాయకులు నారాయణప్ప, బళె మల్లికార్జున, హొన్నళ్లి గంగాధర్, కాళింగవర్ధన, వి.టి.నాగరాజ్ పాల్గొన్నారు.

పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన నాయకులు

7న ఉపాధ్యాయ అర్హత పరీక్ష

బళ్లారి: బళ్లారి నగరంలోని 20 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 7న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాలకు సమీపంలో ఉన్న కంప్యూటర్, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

05-12-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1621.98	1629.56
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	617	3,332
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	9,230	5,254
నీటి నిల్వ (టి.ఎం.సి)	67.050	92.424

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

ప్రభుత్వ పథకాలు రైతుల దరి చేరాలి

సిరుగుప్ప, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలను రైతులకు అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని శాసనసభ్యుడు బి.ఎం.నాగరాజు పేర్కొన్నారు. తాలూకా పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం త్రైమాసిక ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరుగుప్ప తాలూకాలో సాగు నీరు కింద పంటలు పండిస్తారు. ప్రస్తుతం రెండో పంటకు సాగు నీరు అందుబాటులో లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు ఏం మార్గదర్శనం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రైతులకు వివరిస్తున్నారా, ఉద్యానవన పంటల సాగు విస్తరించడంలో సంబంధిత శాఖ అధికారులు ఎలా ముందుకు సాగుతున్నారని వివరాలు ఆరాతీశారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు సాగుకు అనేక రాయితీలు అందిస్తోందని, అవి వారికి చేరేలా చర్యలు తీసుకోకుంటే ఎలాగని మండిపడ్డారు. జొన్నల విక్రయానికి చాలాసార్లు రైతులు ఇబ్బందులు పడ్డారు. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో దళారులదే పైచేయి అవుతోందన్నారు. సిరుగుప్ప ప్రధాన రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలు, ప్రయాణికుల నుంచి తనకు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించి వేరేవారిని పెట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి నిర్మాణ పనుల్లో అలసత్వం తగదని ఎన్‌హెచ్ ఏఈఈ సుందర వడివేలకు సూచించారు. గ్యారంటీ యోజన తాలూకా అధ్యక్షుడు మారుతిరెడ్డి, నామినేటెడ్ సభ్యులు, తహసీల్దార్ గౌసియా బేగం, టిపి.ఈవో. పవన్‌కుమార్, జిల్లా, తాలూకా స్థాయి అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడుతున్న శాసనసభ్యుడు బి.ఎం.నాగరాజు

సకాలంలో క్రస్ట్ గేట్ల ఏర్పాటు

కంప్లి, న్యూస్‌టుడే: తుంగభద్ర ఆయకట్టు రైతుల అనుకూలం కోసం సకాలంలో జలాశయ క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయాలని విధానసభ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే గణేశ్ పేర్కొన్నారు. కంప్లి ఎండీ క్యాంపు, ఇందిరానగర్, బెళగోడు హరిజన కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్తు దీపాల ఏర్పాటు, తదితర అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు, మురుగుతో తుంగభద్ర నది కలుషితమవకుండా తగు చర్యలు తీసుకోవాలని వరి, జొన్న తదితర పంటల శాశ్వత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతాను. బ్యాడగిలో వారంలో రెండు రోజులు మాత్రమే మిరప కొనుగోలు ఉంటుంది. ఇది రైతులకు ఇబ్బందిగా ఉంది. ఈనెల నుంచి మార్చి వరకు ప్రతి రోజూ మిరప కొనుగోలు చేయాలని కోరతానని తెలిపారు. నాయకులు ఎ.సి. దానప్ప, చాంద్ బాషా, వీరాంజనేయులు, సిద్ధప్ప, మస్తాన్ వలీ, కృష్ణ, ఆంజనేయ, గోపాల్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గణేశ్

మహారాజశ్రీ ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో

E.P.No. 5/2025 In O.S.No. 83/2009

Between:

1. నూని రామకృష్ణ
2. నూని కాశీఅన్నపూర్ణ ... DHRs

AND

1. వల్లూరి సత్యనారాయణ (DIED)
2. వల్లూరి రత్నకుమారి, W/o సత్యనారాయణ, హిందూ, వయస్సు, 48 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State.
3. వల్లూరి రాజరాజేశ్వరి, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు 31 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State.
4. వల్లూరి శ్రావణి, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు, 26 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State.
5. వల్లూరి భాగ్యశ్రీ, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు 25 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State
6. వల్లూరి జయశ్రీ, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు 25 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State ... JDRs

యిందుమూలంగా మీకు తెలియజేయునది ఏమనగా, పై నెంబర్ E.P.లో మీకు చాలా పర్యాయములు కోర్టు ద్వారా నోటీసులు పంపించడం జరిగింది. మీరు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకోకుండా తప్పించుకుని తిరుగుచున్నారు. కావున మీకు శ్రీ కోర్టు వారి ఆదేశం మేరకు ఈ పేపరు పబ్లికేషన్ ద్వారా నోటీసులు తెలియజేయడం జరిగింది. కనుక మీరు ది. 30-12-2025న ఉదయం 10.30 ని॥లకు పై కోర్టుకు స్వయంగా గాని లేదా వకీలు ద్వారా గాని హాజరై మీకు ఎటువంటి ఆక్షేపణలు ఉన్నను వ్రాతపూర్వకంగా కోర్టు వారికి తెలియపరచవలెను. లేనిచో మీకు ఎటువంటి ఆక్షేపణలు లేవని భావించి మీ పరోక్షమున తీర్మానించడమగును.

ఆలమూరు, Dt: 05-12-2025.

T.విజయకుమార్, అడ్వకేట్ మండపేట, సెల్: 99491 35866

(c) eenadu

తన్నీరుబావి తీరం.. తనివితీరని విహారం

తన్నీరుబావి తీరం.. అందాల సమాహారం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన సముద్రతీర విహారానికి పెట్టింది పేరు.. తన్నీరుబావి! పర్యాటకానికి సంబంధించి బ్లూఫ్లాగ్ జాబితాలో చేరడానికి మంగళూరు సమీపంలోనినీ అరేబియా సముద్రతీరం.. ఉవ్విళ్లూరుతోంది. చక్కని సదుపాయాలతో విహారానికి అనువుగా మారిన తన్నీరుబావి పరిసరాలు ప్రకృతికి నిలువెత్తు దర్పణాలు. 'బ్లూఫ్లాగ్' గుర్తింపునకు అవసరమైన సౌకర్యాలను రాష్ట్ర పర్యాటక శాఖ కల్పించింది. 2023 నుంచి ప్రారంభించిన మౌలిక వసతుల కల్పన వ్యవహారం ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చింది. ఇక్కడ అభివృద్ధి పనులకు రూ.7.56 కోట్లు వ్యయం చేశారు. వ్యర్థాల సంస్కరణ కేంద్రం, పరిసరాల్లో పరిశ్రమల కారణంగా ఉత్పత్తయ్యే బూడిద నీరు శుద్ధీకరణకు చర్యలు చేపట్టారు. తీరంలో విహారానికి వసతులు, ఆసనాలు, ఆహారశాలలు, ప్రత్యేక మరుగుదొడ్లు, షవర్ బాత్ సౌకర్యాలు కల్పించారు. ఇసుక తిన్నెలకు చివరన ఐదారు కిలోమీటర్ల పొడవునా పాలిమర్‌తో కూడిన మార్గాన్ని నిర్మించారు. ప్రథమ చికిత్స కేంద్రం, సీసీకెమెరాలు సిద్ధం చేశామని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. తీరంలో 15 హెక్టార్ల విస్తీర్ణంలో వృక్షవనం అభివృద్ధి చేశారు. పడమటి కనుమల్లో ఉన్న వివిధ వృక్ష జాతులను ఇక్కడ చూడొచ్చు. నిత్యం వందలాది మంది కదలివచ్చే ఈ ప్రాంతం.. అంతర్జాతీయ గుర్తింపునకు తహతహలాడుతోంది.

పర్యాటకులకు స్వాగతం పలికే ప్రత్యేక ద్వారం

విహారానంతరం.. విశ్రమించడానికి అతిథి భవనాల ప్రాంగణం



చెక్కు అందుకుంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

పారిశ్రామిక ప్రగతి కొత్తపుంతలు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : పరిశ్రమల శాఖ తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ శాఖ మంత్రి ఎంబీ పాటిల్ రూ.2 కోట్ల డివిడెండ్‌ను శుక్రవారం అందజేశారు. రూ.32 కోట్లతో గాంధీనగరలో కర్ణాటక పారిశ్రామిక ప్రదేశాభివృద్ధి మండలి భవంతిని పరిశ్రమల శాఖ మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి ప్రారంభించారు. దేశ్‌పాండే మంత్రిగా ఉన్న సమయంలో ఈ భవంతికి శంకుస్థాపన చేశారని సిద్ధరామయ్య గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రగతిలో కర్ణాటక కొత్త రికార్డులు సృష్టిస్తున్నట్లు వివరించారు. దేశ్‌పాండేను ఇదే సందర్భంలో ఘనంగా సత్కరించారు. రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్‌ఫ్లోరు, ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిలో 96 కార్లు నిలుపుకోవచ్చని పాటిల్ చెప్పారు. అధికారులు సెల్వకుమార్, డాక్టర్ మహేశ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా పెట్టుబడుల ఆకర్షణ

అధికారుల సమావేశంలో ఎంబీ పాటిల్, పంకజ్ మహింద్రో, అధికారులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : చరవాణులు, ఎలక్ట్రానిక్ పరికరాల విడి భాగాల తయారీకి విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాలని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అధికారులను ఆదేశించారు. కనీసం 150 బిలియన్ డాలర్లను ఆకర్షించే విధంగా డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. విధానసౌధలో ఇండియన్ సెల్యులార్, ఎలక్ట్రానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహింద్రో నేతృత్వంలోని ప్రతినిధులు మంత్రిని గురువారం సాయంత్రం కలిసి చర్చించినట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకాన్ని ప్రకటించగా, దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించే ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ప్రోత్సహించే దిశలో పలు పథకాలను అమలు చేస్తోందని వివరించారు. అధికారులు సెల్వకుమార్, గుంజన్ కృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

హస్తప్రతులకు సాంకేతిక సొబగులు

జ్యోతి వెలిగిస్తున్న శాలిని రజనీశ్

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : చరిత్రను చాటిచెప్పే హస్తప్రతుల రక్షణకు కొత్త చట్టాలు అవసరమని న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ పేర్కొన్నారు. స్మారకాల రక్షణకు పురావస్తు శాఖ సహకారంతో ఇప్పటికే కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చామని చెప్పారు. జ్ఞానభారత మిషన్‌లో భాగంగా హస్తప్రతులు, దాఖలాలను సేకరించి, వాటిని డిజిటల్ రూపంలోకి మార్చుతున్నామని వివరించారు. పురావస్తు శాఖ, పర్యాటక శాఖ, మైసూరులోని పౌర్వాత్య విద్యా పరిశోధనాలయం సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన కార్యశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌తో కలిసి ఆయన ప్రారంభించాక ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల్లోని పూర్వ ఆచార్యులు చేతితో రాసిన పాఠాలు, హస్త ప్రతులు, దాఖలాలను డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక లక్షకు పైగా హస్తప్రతులను సేకరించి, వాటిని డిజిటల్ రూపంలోకి మార్చినట్లు శాలిని రజనీశ్ తెలిపారు. వాటిని కన్నడ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు పలు భాషల్లోకి అనువదించి, అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.

డిజిటల్ ప్రతిని తిరిగి అందిస్తున్న శాలిని రజనీశ్

ఐహోళె దుర్గామాత ఆలయం

చాళుక్య ఉత్సవ ఢంకా

బాగలకోటె, న్యూస్‌టుడే : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే చాళుక్య ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేపట్టింది. ఐహోళె, బాదామి ప్రాంతంలో నిర్వహించే క్రీడలు, డొళ్లు కుణిత, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే వారు, కళాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది ఉత్సవాల్లో కళా ప్రదర్శలు, ఆలయ ప్రదక్షిణలు, సాహస ప్రదర్శనలు, కుస్తీ, సంగీత పోటీలు, నృత్య పోటీలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	55
క్యారెట్-	70
బీరకాయలు-	60
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	55
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	105
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	80
టమాటా(సాధారణ)-	55
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	35
ఉల్లి(మేలురకం)-	25
ఉల్లి(సాధారణ)-	20
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	60
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	140

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	165
గ్రీన్ ఆపిల్-	325
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	30
ఆరంజి-	95
బత్తాయి-	60

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

EENADU Classifieds

JOBS

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

నా గడియారానికి లెక్కలున్నాయ్: డీకే

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : నా చేతికి ధరించిన కార్టియర్ చేతి గడియారాన్ని విధానపరిషత్తులో విపక్ష నాయకుడు చలువాది నారాయణ స్వామి ఇంట్లో దొంగిలించానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చేతి గడియారం విషయంలోనూ రాజకీయాలు చేయడం భాజపా నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. బెంగళూరులో గురువారం రాత్రి తనను కలుసుకున్న విలేకరులతో డీకే మాట్లాడారు. ఈ గడియారం ఎక్కడ కొనుగోలు చేసింది, ఎప్పుడు కొనుగోలు చేసింది తన ఐటీ లెక్కల్లో, ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ప్రమాణం పత్రంలో ఉంటాయని వివరించారు. ఆ విషయాన్ని పరిశీలించకుండా, వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం కాషాయపార్టీకి అలవాటుగా మారిందంటూ నిప్పులు చెరిగారు.

కారాగారంలో దిక్కులేని చిన్నయ్య

శివమొగ్గ, న్యూస్‌టుడే : ధర్మస్థలలో వందలాది మృతదేహాలను ఖననం చేశానని ఆరోపణలు చేసి కారాగారం పాలైన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య (45)కు బెయిలు లభించి శుక్రవారానికి పది రోజులైంది. వ్యక్తిగత పూచీకత్తు, నగదు బాండులను సమర్పించాలనే బెయిలు షరతులను పూర్తి చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన కారాగారానికే పరిమితమయ్యాడు. తనతో పనులు చేయించుకున్న వారు ఇప్పుడు ముఖం చాటేయడంతో ఎవరైనా ముందుకు వస్తారన్న ఆశతో అతను కారాగారంలో రోజులు లెక్కపెడుతున్నాడు.

దిల్లీ పేలుళ్లతో షకీల్ పాత్రేంటి?

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : ఇటీవల దిల్లీలో ఎర్రకోట వద్ద సంభవించిన కారు బాంబు పేలుడుకు, పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్న ఉగ్రవాది జుహాద్ షకీల్ మన్నాకు సంబంధం ఉందని జాతీయ దర్యాప్తు దళం గుర్తించింది. కారాగారంలో మన్నా చరవాణి వినియోగించడం, కొందరితో వీడియో కాల్ మాట్లాడిన చిత్రాలు ఇటీవలే బయటకు వచ్చాయి. ఇదే క్రమంలో ఎన్ఐఏ అధికారులు కొందరు కారాగారానికి వచ్చారు. కారాగారంలోనే అతన్ని కొంత సేపు విచారించారు. న్యాయస్థానం అనుమతితో మన్నాను అదుపునకు తీసుకుని విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

రేణుకాస్వామి తల్లిదండ్రులకు సమన్లు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : నటి పవిత్రాగౌడ, నటుడు దర్శన్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ విషయంలో సాక్ష్యం చెప్పాలని ఆయన తల్లిదండ్రులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. మొదటిసారిగా అతని మృతదేహాన్ని గుర్తించిన వాచ్‌మెన్‌కు కూడా తాఖీదులు జారీ చేసింది. డిసెంబరు 17న నగరంలోని న్యాయస్థానంలో సాక్షుల విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వారికి న్యాయమూర్తి సమన్లు, తాఖీదులు జారీ చేశారు.

అప్ప పాలనలో అక్రమంపై ఫిర్యాదు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక మాధ్యమ సంస్థకు ప్రకటనల పేరిట రూ.5 కోట్లు విడుదల చేశారని రాష్ట్ర సమాచార హక్కు సామాజిక కార్యకర్త హెచ్‌జీ రమేశ్ ఆరోపించారు. దానికి సంబంధించిన దాఖలాలను హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్‌కు పంపించారు. ఇప్పటికే ఈ అంశాన్ని సురేశ్ గౌడ అనే వ్యక్తి తెరపైకి తీసుకువచ్చారు. సురేశ్ గౌడ నుంచి తీసుకున్న దాఖలాలను రమేశ్ ప్రదర్శించారు. ఆ దాఖలాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తునకు ఆదేశించామని డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు.

ఆమె కోసం.. చోరీలబాట

కలబురగి, న్యూస్‌టుడే : తనతో సహజీవనాన్ని ప్రారంభించిన యువతిని సంతోషంగా ఉంచేందుకు దొంగతనాలకు పాల్పడుతూ కల్లప్ప సంజు పూజారి (24) అనే యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. కూలిపనులు చేసుకోగా, వచ్చిన సొమ్ము విలాసవంతంగా జీవించేందుకు సాధ్యం కాకపోవడంతో దొంగతనాలు ప్రారంభించాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దొంగతనం చేసి పరారవుతున్న సమయంలో అఫ్జలపుర ఠాణా పోలీసులకు ఇటీవల దొరికిపోయాడు. ఆ సందర్భంగా మొదలైన విచారణలో 'ఆమె' సాన్నిహిత్య వ్యవహారాలు వెలుగుచూశాయి. ఆమెను సంతోషంగా ఉంచడమే నా లక్ష్యం.. అందుకే ఈ నేరాలు.. అంటూ పూజారి చెబుతుంటే పోలీసులు ఔరా.. అని ముక్కున వేలేసుకున్నారు.

అబ్బురగొలిపే నౌకాదళ వేడుకలు

అధికారి చెబుతున్న విన్యాసాల వివరాలను ఆసక్తిగా ఆలకిస్తున్న గహ్లోత్

కార్వార, న్యూస్‌టుడే : జాతీయ నౌకాదళ దినోత్సవంలో భాగంగా కార్వార ఓడరేవులో గురువారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నావికాదళం, ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నారు. నౌకాదళం నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించి వారిని అభినందించారు. తీర ప్రాంత భద్రతకు నౌకాదళం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు ఆయనకు వివరించారు. ప్రతి ఏటా డిసెంబరు నాలుగున సంబంధ్ పేరిట నౌకాదళం, నావికులు వేడుకలను ఆచరించుకుంటూ వస్తున్నారు. వేడుకల్లో చివరిగా, నౌకల మీద నుంచి కాల్చిన బాణసంచా వెలుగులు అందరికీ కనువిందు చేశాయి.

విశేషంగా ఆకట్టుకున్న నావికాదళ సభ్యుల కవాతు

సముద్రంలో నౌకల వేదికగా పేల్చిన బాణసంచా వెలుగులు

మధ్యాహ్నమైనా తొలగని పొగమంచు

హలసూరు చెరువుకు ఆవల వైపు లీలగా కనిపిస్తున్న భవంతులు

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : శీతల నగరి బెంగళూరు శుక్రవారం మరింత చల్లగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొగమంచు ఆవరించి ఉండగా, కొన్ని చోట్ల సన్నని జల్లులు కురిశాయి. సాయంత్రం కొంత సమయం భానుడు కనిపించాడు. మధ్యాహ్నం వరకు రహదారులపై రద్దీ తక్కువగా కనిపించింది. మరో నాలుగు రోజుల పాటు ఇదే విధంగా జల్లులు కురుస్తూ, పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేనీరు, కాఫీ షాప్‌ల వద్ద రద్దీ కనిపించింది. చలి నుంచి రక్షించుకునేందుకు ఉన్ని దుస్తులు, శాలువాల కొనుగోళ్లు పెరిగాయి. ఉదయం ఉద్యానాల్లో నడకకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

లోకాయుక్త విస్తృత దాడులు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్ ఆదేశాలతో నగర పరిధిలోని విద్యాశాఖకు చెందిన 12 కార్యాలయాలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దాడి అనంతరం సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను జప్తు చేసుకున్నామని అధికారులు శుక్రవారం ధ్రువీకరించారు. పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం, అనుమతిని నవీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. దాడులకు సంబంధించిన వివరాలను లోకాయుక్త వెల్లడించవలసి ఉంది.

ప్రతాప్ తీరుపై నిప్పులు

మైసూరు, న్యూస్‌టుడే : మాజీ రౌడీషీటరు, మాజీ కార్పొరేటర్ అవ్వ మహదేశ్ పుట్టిన రోజుకు మాజీ ఎంపీ ప్రతాప్ సింహ శుభాకాంక్షలు చెబుతూ, గతంలో అతనితో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అటువంటి వ్యక్తితో మీరు ఫొటో ఎందుకు దిగారు? దాన్ని ఎందుకు పోస్టు చేశారంటూ వందలాది మంది ప్రతాప్‌ను ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా మీరు ఇటువంటి నేరగాళ్లను వైభవీకరిస్తూ పోస్టులు పెట్టడం తగునా అని ప్రశ్నించారు.

ఈశ్వరప్ప విపరీత వ్యాఖ్య

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్దేశించి మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొప్పళలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన గురువారం మాట్లాడిన అంశం వైరల్‌గా మారింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అన్న ప్రశ్నలకు ఏకవచనంలో దారుణ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. బాగలకోటెలోనూ ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయిందని బుధవారం వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది.

హంపీలో తీసిన సినిమాలన్నీ హిట్టే

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ పరిసరాల్లో తీసిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయని కల్ట్ కన్నడ సినిమా కథానాయకుడు, మంత్రి జమీర్ పుత్రుడు జైద్‌ఖాన్ అన్నారు. సినిమా విడుదల ముందస్తు ప్రచారానికి హొసపేటె వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 23న సినిమా విడుదల కానుంది. విదేశాల్లో కూడా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన చాలా సన్నివేశాలను హంపీ, ఆనెగుందిలో చిత్రీకరించామని తెలిపారు. రచితారామ్, మలైక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. ఈ సినిమా యువతను కట్టిపడేస్తుందని స్పష్టంచేశారు.

వందేభారత్ వేళల్లో మార్పు

వందేభారత్ రైలు

కలబురగి, న్యూస్‌టుడే : కలబురగి- బెంగళూరు మధ్య సంచరించే వందే భారత్ రైలు ప్రయాణ వేళలు 2026 జనవరి 1 నుంచి మారనున్నాయి. కలబురగి నుంచి ఉదయం 5.15 బదులుగా 6.10కి బయలుదేరి మధ్యాహ్నం 2.10కి బెంగళూరుకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.40కి సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి బయలుదేరి కలబురగికి రాత్రి 10.45కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రైలు రాత్రి 11.30కు కలబురగికి చేరుకుంటుంది. ప్రయాణికులు, భక్తుల డిమాండ్‌తో ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌లో రైలు ఆగనుంది. కలబురగి, వాడి, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం, యలహంక మార్గంలో బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్‌కు ఈ రైలు చేరుకుంటుందని నైరుతి రైల్వే అధికారులు తెలిపారు.

కనుల పండువగా విరూపాక్షేశ్వర తెప్పోత్సవం

ఆలయ గోపురానికి ప్రత్యేక అలంకరణ

హొసపేటె, న్యూస్‌టుడే: విరూపాక్షేశ్వర ఫలపూజ సందర్భంగా రాత్రి స్వామివారి తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయం పక్కనే ఉన్న శ్రీమన్మఖ పుష్కరిణిలో జరిగిన తెప్పోత్సవాన్ని తిలకించటానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలో స్వామిని ప్రతిష్ఠించి పుష్కరిణిలో తొమ్మిది సార్లు తిప్పగా, భక్తులు జయఘోషాలు చేశారు. 6వ తేదీ రాత్రి కోదండరామాలయం ఆవరణలో విరూపాక్షేశ్వర, పంపాంబికె అమ్మవారి ఫలపూజ కార్యక్రమం జరుగుతుంది.

పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం

మళ్లీ 'హిజాబ్' వివాదం

హావేరి, న్యూస్‌టుడే : హానగల్ తాలూకా అక్కిఆలూరులోని సీజే బెల్లద్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వస్తున్నారు. కళాశాల స్థాయిలో హిజాబ్‌పై నిషేధం ఉన్నప్పటికీ వారిని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించిన హిందూ సంఘాలకు చెందిన యువకులు ఇప్పుడు కాషాయ శాలువా, కండువాలతో కళాశాలకు వచ్చారు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గుర్తించిన కళాశాల పాలక మండలి ప్రతినిధులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఘనంగా విష్ణు దీపోత్సవం

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : హలసూరు ఆర్‌కే మఠం రోడ్డులోని శ్రీ తిరువెంకట రామానుజార్ సన్నిధిలో గురువారం రాత్రి విష్ణు దీపోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు ఆలయం, ప్రాంగణంలో 1008 దీపాలను భక్తులు వెలిగించారు. ప్రధాన ఆలయంలోని శ్రీనివాస పెరుమాళ్‌కు అభిషేకాలతో ఉత్సవాలను ప్రారంభించారు. అంధకారం నుంచి వెలుగులోకి ప్రయాణించడానికి సంకేతంగా ఏటా విష్ణు దీపోత్సవాలను నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. శుక్రవారం కూడా ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.

ఆలయం ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

(c) eenadu

వ్యర్థాల నిర్వహణకు చర్యలు

బెంగళూరు (రాజరాజేశ్వరినగర), న్యూస్‌టుడే: నగరంలో అన్ని ప్రాంతాల్లో పేరుకు పోతున్న వ్యర్థాల నిర్వహణకు బెంగళూరు సాలిడ్ వేస్ట్ నిర్వహణ కంపెనీ లిమిటెడ్ చర్యలు చేపట్టింది. మంత్రివర్గం, ఆర్థిక, నగరాభివృద్ధి శాఖల ఆమోదం తర్వాత రూ.474.89 కోట్లతో 'లీచెట్ సంస్కరణ కేంద్రం' ఏర్పాటుకు పిలిచిన టెండరు 'ముంబై ప్రోటెక్స్ లిమిటెడ్' దక్కించుకుంది. మిట్టగానహళ్లి, కణ్ణూరు ప్రదేశాల్లో ఘన వ్యర్థాలను సంస్కరిస్తున్నారు. సంస్కరణ సమయంలో వస్తున్న ద్రవ వ్యర్థాలు 2878 మిలియన్ లీటర్లు చేరుకుంది. ఈ వ్యర్థాలను లీచెట్‌గా వ్యవహరిస్తారు. టెండరు దక్కించుకున్న సంస్థ రానున్న తొమ్మిది నెలల్లో లీచెట్ సంస్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఈ పూర్తి వ్యర్థాలను వచ్చే నాలుగేళ్లలో సంస్కరించవలసి ఉంటుందని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధికారులు తెలిపారు.

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తా: శివరాజ్‌కుమార్

విజయవాడ(ఇంద్రకీలాద్రి): అవకాశం ఉంటే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తానని కన్నడ కథానాయకుడు శివరాజ్‌కుమార్ తెలిపారు. మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటించేందుకు శుక్రవారం విజయవాడ వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆదరణ మరచి పోలేమని తెలిపారు. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన మాజీ శాసన సభ్యులు గుమ్మడి నరసయ్య పాత్రకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు పరమేశ్వర్ మాట్లాడుతూ.. పాల్వంచలో ప్రజల సమక్షంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

హో సూ రు క బు ర్లు

ఘనంగా జయలలిత వర్ధంతి

జూజువాడిలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. మండలి అధ్యక్షుడు అశోక్ నేతృత్వంలో నిర్వహిస్తున్న కార్యక్రమం

హోసూరు, న్యూస్‌టుడే: మాజీ ముఖ్య మంత్రి జయలలిత వర్ధంతిని పురస్కరించుకొని హోసూరు, శూలగిరి, డెంకణీకోట తాలూకాల్లో శుక్రవారం వాడవాడలా ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. కార్యకర్తలు ఘనంగా ఆచరించి ఆమెకు నివాళులు అర్పించారు. హోసూరు కార్పొరేషను పరిధి జూజువాడిలో అక్కడి కార్పొరేటర్ అశోక్, హెచ్.శ్రీధర్ నేతృత్వంలో ఘనంగా ఆచరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారు. కార్పొరేషన్ పరిధిలోని బాగలూరు రోడ్డులో పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ కార్యదర్శి పి.బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎస్.నారాయణన్, వాసుదేవన్, మహదేవ, కుబేరన్, తదితరులు పాల్గొన్నారు. శూలగిరి యూనియనులో పార్టీ కార్యదర్శి బాబు వెంకటాచలం నేతృత్వంలో జయలలిత చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రైల్వేస్టేషను సమీపంలో పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవన్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. డెంకణీకోట సమీప బెణ్ణంగూరులో డేవిడ్ నేతృత్వంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బేదరపల్లిలో మాజీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, మాజీ పంచాయతీ అధ్యక్షుడు లక్ష్మప్ప తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ఆభరణాల ప్రదర్శన

బంగారు నగల ప్రదర్శనను ప్రారంభించిన మేయరు సత్య

హోసూరు, న్యూస్‌టుడే: పారిశ్రామిక వాడ మూకండపల్లిలో నిర్వహిస్తున్న బంగారు నగల ప్రదర్శన శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి హోసూరు మేయరు ఎస్.ఎ.సత్య, కార్పొరేషను ఆరోగ్య కమిటీ ఛైర్మన్ ఎన్.ఎస్.మాదేశ్వరన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బెంగళూరు ప్రసిద్ధ ఆభరణాల షోరూం యాజమాన్యం తమ స్టాలును ఏర్పాటు చేసి విలువైన, ఆధునిక డిజైన్ల ఆభరణాలను ప్రదర్శనలో పెట్టింది. కార్యక్రమంలో హోసూరు పరిశ్రమల సంఘం మాజీ అధ్యక్షుడు ఆది, ప్రముఖ డాక్టరు చిత్రా బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన 5, 6, 7, మూడ్రోజులు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఆకట్టుకొంటున్న హస్తకళా వస్తువులు

పూంబుకార్ హస్తకళల ప్రదర్శనను ప్రారంభిస్తున్న సబ్‌కలెక్టరు ఆకృతి సేథి

హోసూరు, న్యూస్‌టుడే: రైల్వేస్టేషన్ రోడ్డులో మీరా మహల్‌లో నిర్వహిస్తున్న ప్రభుత్వ పూంబుకార్ హస్తకళల విక్రయ ప్రదర్శనను హోసూరు సబ్‌కలెక్టరు ఆకృతి సేథి శుక్రవారం ప్రారంభించారు. ప్రదర్శనలో హస్త కళాకారులు తయారు చేసిన పలు వస్తువులను ఉంచారు. హస్త కళాకారుల కుటుంబాలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ వస్తు ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రదర్శనలో చేనేత వస్త్రాలు, చీరలు, దోవతులు, చెన్నపట్టణ బొమ్మలు, ఉత్తరప్రదేశ్ హస్తకళలు, కంచుతో తయారు చేసిన దీపాలు, విగ్రహాలు, అగరుబత్తీలు, పంచలోహ విగ్రహాలు, తంజావూరు హస్త కళలు సందర్శకుల్ని ఆకట్టుకొంటున్నాయి. వినియోగదారులకు 10 శాతం రాయితీ ధరలో వస్తువులు అందుబాటులో ఉన్నాయని పూంబుకార్ క్రాఫ్ట్ అధికారి ఆర్.నరేంద్రబోసు తెలిపారు.

ప్రతిఒక్కరూ విద్యతోనే ఎదగాలి

పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామచంద్రన్

కెలమంగలం (డెంకణీకోట) న్యూస్‌టుడే: దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అన్నింటికి విద్యే మూలమని అందువల్ల ప్రతి ఒక్కరూ విద్యను నేర్చుకొని ఎదగాలని తళి ఎమ్మెల్యే రామచంద్రన్ కోరారు. నేడు కెలమంగలం శివారు గట్టూరులో శుక్రవారం కొత్త ప్రాథమిక పాఠశాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈ గ్రామంలో పాఠశాల లేక 4 కి.మీ దూరం నడచి వెళ్లి పిల్లలు చదివేవారని, గ్రామస్థుల కోరిక మేరకు తమిళనాడులో అనుమతించిన 13 పాఠశాలలో రెండు పాఠశాలలను తళి నియోజక వర్గానికి తెచ్చామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాథమిక విద్యాధికారి నరసింహన్, యూనియన్ ఆరోగ్య అధికారి డాక్టర్.రాజేశ్‌కుమార్, విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి డాక్టర్‌పరమేశ్వర్, డీజీపీ సలీం, నగర పోలీసుకమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తదితరులు

పోలీసులకు సంచార మరుగుదొడ్లు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: రోజాంతా రహదారిలో నిలబడి వాహనసంచారాన్ని నియంత్రించే సంచార పోలీసుల కోసం హైజీన్ ఆన్ గో పేరుతో సంచార మరుగుదొడ్లను శుక్రవారం ఇక్కడ డీజీపీ కార్యాలయం ఆవరణలో హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సంస్థ మూడు వాహనాలను అందించింది. వాటిని మరుగుదొడ్లగా మార్చారు. సంచారరద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచుతారు. గంటలు తరబడి విధులు నిర్వహించే మహిళా పోలీసులు మూత్రవిసర్జన చేయడం కష్టంతో కూడిన పని అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. కార్యక్రమంలో డీజీపీ డాక్టర్ ఎం.ఎ.సలీం, ఏడీజీపీలు ప్రశాంత్‌కుమార్ ఠాగూర్,ప్రణబ్ మోహంతి తదితరులు పాల్గొన్నారు.

నగర సిగలో వంతెనల నగ

కొత్త ఏడాదికి లూప్ వంతెన సిద్ధం

హెబ్బాళ్ ఉపరితల వంతెన వద్ద శరవేగంగా కొనసాగుతున్న లూప్ వంతెన నిర్మాణ పనులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: నగరంలో అత్యంత రద్దీగా ఉండే హెబ్బాళ్ ఉపరితల కూడలిలో నిర్మిస్తున్న ఉపరితల లూప్‌వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏడాది ఆఖరి కల్లా లూప్ వంతెనపై వాహనాలు రాకపోకలు అనుమతిస్తామని బెంగళూరు అభివృద్ధి ప్రాధికార(బీడీఏ) అధికారులు తెలిపారు. దీంతో కార్మికులు రాత్రి, పగలూ శ్రమిస్తున్నారు. వంతెన నిర్మాణంలో ఇనుము ఉక్కు గ్రైడర్లు వినియోగిస్తున్నారు. వాటిని అమర్చి అనంతరం సిమెంట్ పనులు చేపడతారు. వంతెన నిర్మాణం పూర్తయితే కూడలి నాలుగు మార్గాల ఉపరితల వంతెనగా మారుతుంది. మెజెస్టిక్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధాన రాకపోకలు సాగించే వాహనదారులకు అనుకూలం కానుంది. ఇప్పటికే కె.ఆర్.పురం నుంచి మెజెస్టిక్ వైపు సంచరించేందుకు కొత్త ఉపరితల వంతెన నిర్మించిన విషయం తెల్సిందే. వంతెన ప్రారంభమైన తర్వాత కూడలిలో వాహన సంచార రద్దీ కొంత మేరకు అదుపులోకి వచ్చిందని సంచార పోలీసులు తెలిపారు. లూప్ వంతెన నిర్మాణ పనులను ఏడాది కిందట చేపట్టారు. ఇప్పుడు ముగింపు దశకు వస్తున్నాయని బీడీఏ అధికారులు తెలిపారు. నూతన సంవత్సరానికి ముందే వంతెనపై వాహనాలు రాకపోకలకు అనుమతిస్తామని తెలిపారు.

అందాల లోవంతెన



సిద్ధహళ్లి వద్ద కింద వంతెన నమూనా

అంతర్జాతీయ విమానాశ్రయానికి సంచరించే మార్గంలోని సిద్ధహళ్లి వద్ద అందమైన కింద వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. జాతీయ రహదారి ప్రాధికార ఆ వంతెన నిర్మాణం చేపట్టనుంది. 700 మీటర్ల పొడవు కలిగిన నాలుగు మార్గాల వంతెన నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి నిర్ణీత గడువు లోగా పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. రూ.35 కోట్లతో నిర్మిస్తున్న కిందవంతెన నిర్మాణ నమూనాలను ప్రాధికార విడుదల చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం రహదారి మార్గం మధ్యలో సిద్ధహళ్లి వద్ద సంచార రద్దీ తీవ్రంగా ఉంది. సమస్యను పరిష్కారించేందుకు కింద వంతెన నిర్మాణం చేపట్టి 15 నెలల్లో పూర్తి చేస్తామని ప్రాధికార అధికారులు తెలిపారు.

రూ.1200 కోట్ల విలువైన భూమి కబ్జా

భూకబ్జాకు సంబంధించి లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన భాజపా నేత రమేశ్

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: బెంగళూరు దక్షిణ తాలూకా తావరెకెరె ప్రాంతంలో ఉన్న రూ.1200కోట్ల విలువ చేసే 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారులు, వారికి సహకరించిన ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుని భూస్వాధీనం చేసుకోవాలని భాజపా బెంగళూరు దక్షిణ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎన్.ఆర్.రమేశ్ డిమాండ్ చేశారు. ఇక్కడ ఆయన లోకాయుక్త, ఈడీ, నగర జిల్లాధికారులను కలిసి ఆ భూమికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు, 167751 పేజీలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పాలికె మాజీ ఉపమేయర్ పుట్టరాజు భార్య తదితరులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని వాటికి నకిలీ పత్రాలను సృష్టించిన ఐదుగురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాదారుల్లో మాజీ ఉపమేయర్, జిల్లా పంచాయతీ మాజీ సభ్యుల కుటుంబ సభ్యులు ఉన్నారని వారికి 12 మంది అధికారులు సహకరించారని తెలిపారు. సేకరించిన నకిలీ పత్రాలను అధికారులకు అందించినట్లు చెప్పారు. ఆ భూములు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలోకి రావడంతో విలువ కోట్లకు పెరిగిందన్నారు. తక్షణం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి, ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.

పీణ్యా పారిశ్రామికవాడ గర్వకారణం

ఎక్స్‌పోను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మునిరాజు, పారిశ్రామికవేత్తలు

బెంగళూరు (పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే: ఆసియా ఖండంలోనే అతిపెద్ద పీణ్యా పారిశ్రామికవాడ తన నియోజకవర్గంలో ఉండడం ఎంతో గర్వకారణమని దాసరహళ్లి ఎమ్మెల్యే ఎస్.మునిరాజు పేర్కొన్నారు. ఇక్కడ పీణ్యా జింఖానాలో లఘు ఉద్యోగ భారతి నిర్వహించిన నమ్మ పక్షమి ఎక్స్‌పో-2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమలు అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని అందించడానికి లఘు ఉద్యోగ భారతి సాయం చేస్తుందన్నారు. లఘు ఉద్యోగ భారతి కర్ణాటక అధ్యక్షుడు నారాయణ్ ప్రసన్న మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి సంస్థ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవికుమార్, బి.శివప్రసాద్, పీణ్యా పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు దానప్ప, జింఖానా అధ్యక్షుడు రాజగోపాల్, కేశవమూర్తి, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

శ్మశాన వాటిక భూమికి ఎమ్మెల్యే హామీ

వెంకటేశ్‌కు వినతిపత్రం అందచేస్తున్న క్రైస్తవులు

పావగడ, న్యూస్‌టుడే: పట్టణ, చుట్టుపక్కల ప్రాంతాల క్రైస్తవులకు ప్రత్యేక శ్మశాన వాటికకు భూమిని మంజూరు చేయాలని సముదాయం ప్రముఖులు స్థానిక ఎమ్మెల్యే హెచ్.వి.వెంకటేశ్‌ను కలిసి శుక్రవారం వినతిపత్రం అందచేశారు. సముదాయ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి స్థలం లేకపోవడం వల్ల క్రైస్తవులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేకు విన్నవించుకొన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే హెచ్.వి.వెంకటేశ్ సంబంధిత అధికారులకు శ్మశానవాటిక కోసం భూమిని గుర్తించాలని సూచించారు. క్రైస్తవ సముదాయ నాయకులు ఎమ్మెల్యే వెంకటేశ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయ, చంద్రపాల్, ప్రవీణ్, సందేశ్, మైఖెల్ నాడార్, నరేంద్ర, రాజేశ్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

మైసూరు పాదయాత్రకు వినతి

డీజీపీ సలీంను అభ్యర్థిస్తున్న సమితి పదాధికారులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ఎస్సీ వర్గాల రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల6 నుంచి చేపట్టనున్న చలో మైసూరు పాదయాత్రకు అనుమతించాలని ఎస్సీ వర్గాల రిజర్వేషన్ వర్గీకరణ పోరాట సమితి పదాధికారులు శుక్రవారం ఇక్కడ డీజీపీ డాక్టర్ ఎం.ఎ.సలీంను కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వగ్రామం సిద్ధరామనహుండి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నామని, తమకు పోలీసుభద్రత కల్పించాలని సమితి సంచాలకుడు కేశవమూర్తి కోరారు. సిద్ధరామనహుండి నుంచి పాదయాత్రగా బయలుదేరి 8న టి.నరసిపుర, 9న వ్యాసరాజపుర, 10న బన్నూరు పట్టణ, 11న హలగయ్యనహుండి బహిరంగ సభలు నిర్వహించి ముగిస్తామని వివరించారు.

మహిళలకు క్విజ్‌పోటీలు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే: ముందస్తు క్రిస్మస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ మిస్పా తెలుగు చర్చిలో మహిళ క్విజ్ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. బైబిల్‌లో ఉన్న 61 గ్రంథాల్లో మహిళల పాత్రతో పాటు నేటి సమాజంలో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై క్విజ్ పోటీలు, తెలుగుపాటల పోటీలను నిర్వహించారు. విజేతలకు ఈనెల7న జరిగిన మహిళ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామని ఫాదర్ రెవరెండ్ బెరాకా ఆండ్య్ తెలిపారు. కార్యక్రమంలో చర్చి కార్యదర్శి క్యాప్టన్ జాన్ తదితరులు హాజరయ్యారు.

ముచ్చట తీర్చుకున్న ఎమ్మెల్యే

అమాని చెరువు ప్రాంతంలో జిప్‌లైనర్‌లో సరదాగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే సురేశ్‌గౌడ

తుమకూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని అమాని చెరువు భాగంలో నూతనంగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న రోప్‌వే (జిప్‌లైనర్)లో రూరల్ ఎమ్మెల్యే బి.సురేశ్‌గౌడ సరదాగా ప్రయాణించారు. గాలిలో తేలుతూ ముందుకు సాగి ముచ్చట తీర్చుకున్నారు. ప్రతినిత్యం వాకింగ్ కోసం విచ్చేసే ఎమ్మెల్యే శుక్రవారం తెల్లవారుజామునే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న జిప్‌లైనర్‌లో కూర్చొని ఉండడం పలువురిని ఆకర్షించింది. అమాని చెరువు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకొంటోంది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం ఆకర్షణీయమని ఎమ్మెల్యే ప్రశంసల వర్షం కురిపించారు. తుమకూరు స్మార్ట్‌సిటీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సుమారు రూ.60 కోట్ల ఖర్చుతో ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, నగర ఎమ్మెల్యే జ్యోతిగణేశ్, జిల్లాధికారి శుభాకల్యాణ్, టూడా కమిషనర్ ఉమేశ్ ఈ చెరువు అభివృద్ధికి శ్రమించారన్నారు.

శతాయుష్కుడికి సత్కారం



కృష్ణమనాయుడు దంపతులతో సమితి ప్రతినిధులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: తెలుగు విజ్ఞాన సమితి ఉపాధ్యక్షుడు ఆదికేశవులు నాయుడు తండ్రి కృష్ణమనాయుడు 101వ ఏడాది పుట్టిన రోజును ఆచరించారు. సమితి అధ్యక్షుడు ఎ రాధాకృష్ణ రాజు, ఇతర ప్రతినిధులతో కలిసి కృష్ణమనాయుడు, పాపమ్మ దంపతులను ఘనంగా సత్కరించి, వారి ఆశీస్సులు అందుకున్నారు. తమ తల్లిదండ్రులకు ఇప్పటికే కనకాభిషేకాన్ని నిర్వహించామని ఆదికేశవులు నాయుడు తెలిపారు.

ఎల్లో మార్గంలో 10 నిమిషాలకో మెట్రో రైలు

బెంగళూరు(కాడుగోడి),న్యూస్‌టుడే: నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని ఎల్లో మార్గంలో పైలెట్ రహిత మెట్రోరైలు పది నిమిషాలకు ఒకటి సంచరించనుంది. ఇప్పటికే హెబ్బగూడి మెట్రో డిపోకు ఆరో రైలు వచ్చింది. గత నెల18న కోల్‌కతా టిటాగర్ నుంచి వాహనాల్లో బయలుదేరిన మెట్రో బోగీలు నగరానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆమార్గంలో 15నుంచి 18 నిమిషాలకు ఓ రైలు సంచరిస్తుంది. ఆరో రైలు పట్టాలపైకి వస్తే 10 నుంచి 12నిమిషాలకు ఓ రైలు సంచరించే విధంగా చర్యలు తీసుకుంటామని బీఎంఆర్‌సీఎల్ అధికారులు తెలిపారు. ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు 19.15కిలోమీటర్ల ఎల్లో మార్గంలో పైలెట్ రహిత మెట్రో సంచరిస్తున్న విషయం తెల్సిందే.

రాచనగరిలో జీఐ మహోత్సవం

ప్రవేశ ద్వారం

మైసూరు, న్యూస్‌టుడే: భౌగోళిక ఉత్పత్తిగా గుర్తింపు పొందిన ఉత్పత్తుల ప్రదర్శనను జీఐ మహోత్సవం 3.0 పేరిట సీఎఫ్‌టీఆర్‌ఐ ఏర్పాటు చేసింది. మధురై అగ్రి బిజినెస్ అండ్ బేషన్ ఫోరం, కేంద్ర చిన్న, మధ్యతరహా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కర్ణాటక, తమిళనాడు, కేరళలో జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. నంజనగూడు రసబాళె (అరటి), బ్యాడగి మిరపకాయ, కూర్గు కాఫీ, మైసూరు పట్టు, గంధం, ఇండి నిమ్మ, మైసూరు మల్లిగె (మల్లెలు) తదితరాలను ప్రదర్శనలో ఉంచారు. కర్ణాటకలో ఆహార పదార్థాలతో కలిపి మొత్తం 49 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ ఉందని సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ గిరిధర్ పర్వతం తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు మేళా కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

క్రైం కార్నర్

విద్యుత్తు బోర్డు మరమ్మతులంటూ చోరీలు

మంగళూరు, న్యూస్‌టుడే: బంట్వాళ, చుట్టుపక్కల వివాహాలు జరుగుతున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు చోరులు నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇరా గ్రామానికి చెందిన కురియాడి పద్మనాభ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి సమీప బంధువు ఇంట్లో వివాహానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు ఆగంతుకులు తాము విద్యుత్తు బోర్డులో మరమ్మతులు చేయాలని, ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పారు. ఆమెను ఒకడు మాటల్లో పెట్టగా మరొకడు గదిలోకి వెళ్లి రూ. 20 వేల నగదు, 16 గ్రాముల ఆభరణాలు దొంగిలించాడు. బంట్వాళ పక్కన సజీపనడు గ్రామంలోనూ నవంబరు 23న దీక్షిత్ అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్తు బోర్డులో మరమ్మతుల పేరిట దొంగతనం చేశారు. తమకు అందిన ఫిర్యాదులతో బంట్వాళ గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎండో సల్ఫాన్ బాధితురాలి మృతి

మంగళూరు, న్యూస్‌టుడే: ఎండోసల్ఫాన్ బాధితురాలు పుత్తూరు తాలూకా ఒకమోగ్రు గ్రామంలో అజ్జికల్లు దర్ఖాసు నివాసి ఎం.రేష్మ (22) అనే యువతి కన్నుమూసింది. పుట్టినప్పటి నుంచి ఆమె ఎండోసల్ఫాన్ బాధితురాలిగానే ఉంది. మెడ నిలకడగా ఉండకపోవడం, కుందేటి పెదవి, కాళ్లు చేతులు బలహీనంగా ఉన్న ఆమెను తల్లిదండ్రులు లక్ష్మణ నాయక, సరస్వతి దంపతులు శ్రద్ధగా చూసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆమెకు పింఛను వచ్చేది. రేష్మ పుట్టే సమయంలో గ్రామంలోని జీడిమామిడి తోటలకు ఎండోసల్ఫాన్ ఎక్కువగా వినియోగించడంతో సరస్వతి వాయు కాలుష్యం బారిన పడింది. పుట్టిన బిడ్డ కూడా లోపాలతో జన్మించింది.

జాగిలాన్ని కొట్టి చంపారు

శివమొగ్గ: గోపాల పోలీసు లేఅవుట్ సమీపంలో రహదారిపై వెళుతున్న ఒక జాగిలంపై అపరిచితుడు కట్టెతో దాడి చేశాడు. దెబ్బతో మూలుగుతున్న జాగిలం చనిపోయేంత వరకు కొడుతూనే వచ్చాడు. అతనికి మద్దతుగా మరికొందరు యువకులు నిలిచారు. ఈ ఘటన సీసీ కెమెరాలో నమోదైంది. ప్రాణిదయా సంఘం ప్రతినిధి ఎస్ సూరజ్ ఇచ్చిన ఫిర్యాదుతో తుంగానగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నం

మండ్య, న్యూస్‌టుడే: శ్రీరంగపట్టణంలోని జామియా మసీదు వద్ద హైడ్రామా నడిచింది. సంకీర్తనా యాత్ర చేస్తున్న హనుమ మాలధారులు మసీదులోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. వీధిలో నిమ్మకాయలు ఉంచి, కర్పూరాన్ని వెలిగించి, నినాదాలు చేశారు. అక్కడి నుంచి మసీదులోకి నినాదాలు చేస్తూ వెళ్తున్న మాలధారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, భక్తుల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. మసీదు తమదని, తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. వివాదం ఉంటే, న్యాయస్థానంలో తేల్చుకోవాలని చెప్పి, పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించారు.

జిల్లా పాలనాధికారికి వినతిపత్రాన్ని అందజేస్తున్న అధ్యక్షురాలు భారతి, వేదిక కార్యకర్తలు

కీచక తండ్రికి అరదండాలు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: తండ్రే కీచకుని అవతారం ఎత్తి తన సొంత కూతురు పైనే అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చిత్రదుర్గం సమీప గ్రామంలో వెలుగుచూసింది. పోలీసు అధికారులు తెలిపిన ప్రకారం స్థానిక మహిళా పోలీసు ఠాణాలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు అందించిన ఫిర్యాదు మేరకు ఆ మృగాడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ సమయంలో అధికారులకు బాధితురాలు అన్ని వివరాలు తెలిపింది. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల కూతురును స్నేహితురాలు వచ్చిందని చెప్పి పొలానికి పిలుచుకుపోయిన తండ్రి అక్కడ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని గుర్తించారు. 11 ఏళ్ల బాధితురాలి చెల్లెల్నీ అతడు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు అధికారులు వివరించారు. ఆ బాధిత చిన్నారిని కూడా రప్పించి కౌన్సెలింగ్ చేశారు. తన తండ్రి లైంగిక వేధింపులకు గురి చేసిన విషయాన్ని చిన్నారి తెలిపిందన్నారు. బాధితులిద్దర్నీ అధికారులు ఇంటి నుంచి తీసుకువచ్చి బాలికా సంరక్షణ కేంద్రానికి తరలించారు. కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కూతురి పైనే అత్యాచారానికి ఒడిగట్టిన అతడికి ఉరిశిక్ష వేయాలని రాష్ట్ర మహిళలు, బాలికల హక్కుల రక్షణ వేదిక అధ్యక్షురాలు భారతి డిమాండ్ చేశారు. శుక్రవారం పలువురు వేదిక కార్యకర్తలు జిల్లా పాలనాధికారిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలు

డెంకణీకోట న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు 10 మంది గాయాల పాలయ్యారు. ధర్మపురి జిల్లా మారండహళ్లిలో విద్యార్థులు శుక్రవారం ఉదయం తమ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సులో బయలుదేరారు. బస్సు దడిక్కల్ ప్రాంతంలో విద్యార్థులను ఎక్కించుకొని మారండహళ్లికి వెళ్తుండగా పంజపల్లి డ్యాం వద్ద మలుపులో ఎదురుగా వచ్చిన పికప్ వ్యాను ఢీకొంది. వెంటనే స్థానికులు కెలమంగలం పోలీసులకు సమాచారం ఇవ్వగా గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం డెంకణీకోట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

IN THE COURT OF THE PRINCIPAL JUNIOR CIVIL JUDGE (JUNIOR DIVISION), PUNGANUR

OEP No.44/2024
OS No.5/2022

DHR: N.Ramanjaneyulu Reddy, aged about 59 years, S/o Chenga Reddy, Kelavathi Village, Thurlapalle Post, Peddapanjani Mandal

JDR's: 1.N.Rajeswari alias Rajeswaramma W/o Late N.Ramakrishna Reddy House wife
2.N.Rajith, aged about 36 years
Both are Hindus, R/at D.No.27, 3rd Cross, Sapthagiri Layout, Vidyaranyapura, Bangalore North - 560097

NOTICE TO JDR's UNDER ORDER 21 RULE 34 C.P.C.

DHR పుంగనూరు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు నందు వేసియున్న అమలు దావాలో శ్రీ కోర్టు వారు JDR 1 మరియు 2 లకు నోటీసులు ఆర్డరు చేసియున్నారు. కావున JDR 1 మరియు 2 లు అయిన మీరు అమలు దావా 44/2024 నందు 10.12.2025 వ తేదీన ఉదయం 10.30 గం॥లకు నేరులో గాని మీ కౌన్సిల్ ద్వారా గాని వచ్చి మీకు ఎటువంటి ఆక్షేపణలు వున్నా తెలుపుకోవలసినది. రాని యెడల మీ పరోక్షములో శ్రీ కోర్టు వారు తీర్మానించెదరు.

షెడ్యూలు వివరములు

చిత్తూరు జిల్లా, పుంగనూరు సబ్ జిల్లా, పెద్దపంజాణి మండలం మరియు M.P.P. వీరప్పల్లె గ్రామ పంచాయతీ ఏరియా, వీరప్పల్లె రెవిన్యూ విలేజ్ దాఖలా, దిగువచెరువు పొరుదల ఆసరా
1.S.No 119/4 wet AC 0.65 Cents pura.
2. S.No 120/7 wet AC 0.14 Cents pura.
చెక్కుబంది వివరములు: తూర్పు మరియు దక్షిణం: సురేంద్రనాథ్‌రెడ్డి భూమి, **పడమర మరియు ఉత్తరం:** రాజేశ్వరి మరియు రజిత్‌ల భూములు.
II. చిత్తూరు జిల్లా పుంగనూరు సబ్ జిల్లా, పెద్దపంజాణి మండలం, M.P.P. వీరప్పల్లె గ్రామ పంచాయతీ ఏరియా, వీరప్పల్లె రెవిన్యూ విలేజ్ దాఖలా, దిగువచెరువు పొరుదల ఆసరా
1.S.No 148/1 Dry AC 0.25 Cents pura.
చెక్కుబంది వివరములు: తూర్పు మరియు దక్షిణం: వంక, **పడమర:** ఎస్.రామాంజనేయులు రెడ్డి ఇల్లు మరియు ఖాళీ జాగా. **ఉత్తరం:** రోడ్డు.

Y.VENKATA RAMANA REDDY
B.A., LL.B., Advocate, T.M.PALYAM
PUNGANUR-517247
Cell: 9642938864

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

చాళుక్య ఉత్సవ ఢంకా

ఐహోళె దుర్గామాత ఆలయం

బాగలకోటె, న్యూస్‌టుడే : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే చాళుక్య ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేపట్టింది. ఐహోళె, బాదామి ప్రాంతంలో నిర్వహించే క్రీడలు, డొల్లుకుణిత, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే వారు, కళాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది ఉత్సవాల్లో కళా ప్రదర్శలు, ఆలయ ప్రదక్షిణలు, సాహస ప్రదర్శనలు, కుస్తీ, సంగీత పోటీలు, నృత్య పోటీలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

వైభవంగా ఇస్కాన్ శోభాయాత్ర

యాత్ర ప్రారంభోత్సవంలో పాపారెడ్డి తదితరులు

రాయచూరు: మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు శోభా రథయాత్ర రమణీయంగా కొనసాగింది. ఏపీఎంసీ వద్ద యాత్రను మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, వ్యవసాయ ఉత్పత్తుల విపణి సమితి అధ్యక్షుడు మల్లికార్జునగౌడ ప్రారంభించారు. హరే కృష్ణ.. హరే కృష్ణ.. కీర్తనల మధ్య సరాఫ్, బట్టే బజార్ల మీదుగా యాత్ర అమ్‌తలాబ్‌కు రాత్రి 7 గంటలకు చేరుకుంది. ఇస్కాన్ మేనేజర్ సారథి శ్యామదాస్, గంజ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు అంబేడ్కర్ వర్ధంతి

రాయచూరు: జిల్లా యంత్రాంగం నేతృత్వంలో శనివారం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మహాపరినిర్వాణ్(వర్ధంతి)ను నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదయం 9 గంటలకు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. చిత్రపటానికి పూజలు చేస్తారు. అందరూ హాజరై విజయవంతం చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైలు పట్టాల వద్ద అపరిచిత మృతదేహం

రాయచూరు: రాణాగుంది- యాదగిరి రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన వివరాలు తెలియని పురుషుడి మృతదేహాన్ని రాయచూరు రైల్వే పోలీసు రాణా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడి చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 5.6 అడుగుల ఎత్తు, 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో అతని గురించి ఎటువంటి వివరాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని యాదగిరి సర్కారు దవాఖానాకు తరలించారు. సంబంధీకులు సంప్రదించాలని, చిరునామా తెలిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

వాహనాలు జాస్తి.. రద్దీతో కుస్తీ

బస్టాండ్ మార్గంలో ఇరువైపులా ఆగిన వాహనాలు

రాయచూరు, న్యూస్‌టుడే: రాయచూరు కార్పొరేషన్‌గా వర్గోన్నతి (గతేడాది) పొందాక నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇందుకు అనుగుణంగా రహదారుల విస్తరణ లేక, పాదచారుల మార్గాల్లో ఆక్రమణల వల్ల, వాహనాల సంఖ్య పెరగడంతో సంచార సమస్య జఠిలమవుతోంది. మాన్వి, సిరివార, దేవదుర్గ నుంచి వచ్చే లారీలు, ఇతర వాహనాలు రాయచూరులోకి ప్రవేశించకుండా మంత్రాలయం రహదారిలోకి చేరుకోవటానికి మంజూరైన రింగ్ రోడ్డుకు అతీగతీ లేదు.

ఆర్టీసీ బస్టాండ్ వద్ద పద్మవ్యూహమే..

రాష్ట్ర, జిల్లా, సిటీ బస్సులు బస్టాండ్‌లోకి రాకపోకలు సాగించాలంటే అంబేడ్కర్ కూడలి రహదారి మీదుగా వెళ్లాల్సిందే. ఈ రోడ్డు ఇరుకుగా ఉన్నందున ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రయాణ ప్రాంగణం నుంచి వెలుపలకు రావటానికి డ్రైవర్లు ముప్పు తిప్పలు పడుతున్నారు. లోపలకు వెళ్లే ప్రవేశ మార్గంలో ఆటోలను అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు.

బాబోయ్..కూడళ్లు..

రైల్వేస్టేషన్, మంత్రాలయానికి తిరుగుతున్న బస్సులు, ఎఫ్‌సీఐ గోదాముకు వెళ్లి వచ్చే లారీలు, ఇంధన ట్యాంకర్లు, బియ్యం, ఎరువుల లారీల రాకపోకలు, పాఠశాలల బస్సులు, ద్విచక్ర వాహనాలతో ఆశాపూర్, రైల్వే స్టేషన్ కూడళ్ల వద్ద రద్దీ భీతిగొలుపుతోంది. గూడ్సుషెడ్డును యరమరాస్‌కు తరలిస్తే సంచార సమస్య పరిష్కారమవుతుంది. తరలింపునకు ఇటీవల టెండర్లు ఆహ్వానించారు.

చంద్రమౌళేశ్వర కూడలి వద్ద సంచార ఇక్కట్లు

రెండు చోట్లే ట్రాఫిక్ సిగ్నళ్లు

సుమారు 3.5 లక్షల జనాబా కలిగిన జిల్లా కేంద్రమైన రాయచూరులో కేవలం రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయంటే కొత్త వారికి ఆశ్చర్యమేస్తోంది. బసవేశ్వర, గంజ్ కూడళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థ ఉంది. అంబేడ్కర్, రైల్వే స్టేషన్ కూడళ్ల వద్ద కొన్నేళ్ల క్రితం ఆగిపోయిన సిగ్నళ్లను ఇంకా పునరుద్ధరించలేదు. చంద్రమౌళేశ్వర సర్కిల్, తీనకందిల్, ఆశాపూరు, రైల్వే స్టేషన్ కూడళ్లు, శెట్టిబావి చౌక్, ఆర్టీవో కార్యాలయం, బీఆర్‌బీ చౌక్ వద్ద సిగ్నళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

అంబేడ్కర్ సర్కిల్‌లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నళ్లు

చంద్రమౌళేశ్వర-గంజ్ రహదారి విస్తరణ ఎప్పుడో?

ప్రముఖ వ్యాపార కేంద్రమైన చంద్రమౌళేశ్వర చౌక్- గంజ్ రహదారి మధ్య వాహన సంచారం అధికం. ఆర్టీసీ బస్సులు, గూడ్స్ రవాణా వాహనాలు, ఆటోలు, ఏపీఎంసీ మార్కెట్‌కు వచ్చిపోయే ట్రాక్టర్లు, టెంపోలతో ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పవు. విస్తరణ పనులకు నిధులు కేటాయించామని మంత్రి బోసురాజు మూడు మాసాల క్రితం వెల్లడించారు.

● జైన్ టెంపుల్‌కు వెళ్లే సూపర్ మార్కెట్ మలుపు వద్ద మూడు వైపుల నుంచి వాహనాలు తిరుగాడుతుండడం భయాన్ని పుట్టిస్తోంది. రద్దీ సమయాల్లోనైనా ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో నియంత్రణ కరవవుతోంది.

● మహావీర కూడలి నుంచి జైన్ టెంపుల్ మలుపు వరకు ఉన్న 25 అడుగుల రోడ్డులో జంకుతూ వెళ్లాల్సిందే.

● కూరగాయల మార్కెట్, వస్త్ర దుకాణాలు, ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నందున నిత్యం రద్దీనే. పండగల సమయాల్లో ఈ మార్గం మీదుగా ప్రయాణం సులభం కాదు.

● చంద్రమౌళేశ్వర చౌక్, సిటీ టాకీస్ నుంచి భంగి కుంట వైపు వెళ్లడమంటే సాహసమే. ఈ ప్రాంతంలో సంచార పోలీసులు అసలు కన్పించరు.

● డాక్టర్ లేన్, తీనకందిల్, సరాఫ్ బజార్, నేతాజీ రహదారుల్లో ఏర్పడే ట్రాఫిక్ ఇక్కట్లే. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల అవసరం ఉంది.

తల్లీ, కుమారుడి ఆత్మహత్య

శివమొగ్గ, న్యూస్‌టుడే : ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జయశ్రీ (55), ఆమె కుమారుడు ఆకాశ్ (34) ఇద్దరూ తమ నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండేళ్ల కిందట ఆకాశ్ భార్య ఇదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల కిందటే ఆకాశ్ మరో వివాహం చేసుకున్నాడు. తల్లీ కుమారులు వేర్వేరు గదుల్లో బలవన్మరణానికి పాల్పడ్డారని శుక్రవారం సాయంత్రం గుర్తించారు. ఆత్మహత్యకు ముందుగా ఆకాశ్ రాసిన లేఖను వినోబానగర ఠాణా పోలీసులు జప్తు చేసుకున్నారని అదనపు ఎస్పీ కార్యప్ప తెలిపారు.

జాగిలాల దాడిలో గృహిణి విషాదాంతం

దావణగెరె, న్యూస్‌టుడే : దావణగెరె తాలూకా హొన్నూరు గొల్లరహట్టి వద్ద రెండు జాగిలాలు చేసిన దాడిలో అనిత అనే గృహిణి మరణించింది. పొరుగూరుకు వెళ్లి గురువారం రాత్రి ఇంటి వద్దకు నడుచుకుని వెళుతుండగా రెండు కుక్కలు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం తరలించేలోగా మరణించింది. గ్రామంలో ఒకరు పెంచుకుంటున్న జాగిలాలే ఈ దాడి చేయగా, వాటిని స్థానికులు పట్టుకుని ప్రాణిదయా సంఘం నిర్వహిస్తున్న కేంద్రానికి పంపించారు. దావణగెరె గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎస్పీ 'ఖాతా'కే భద్రత కరవాయె

దావణగెరె, న్యూస్‌టుడే : దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ పేరిట వంచకులు ఫేస్‌బుక్‌లో కొత్త ఖాతాను తెరిచారు. కొత్తగా వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని ఆమె ప్రజలు, సామాజిక మాధ్యమాలను వినియోగించే వారిని కోరారు. ఆమె ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.

ఇంజినీరు ఇంట్లో చోరీ

యాదగిరి, న్యూస్‌టుడే : కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లి వచ్చేసరికి తమ ఇంట్లో దొంగతనమైందని నగరసభ జూనియర్ ఇంజినీరు మహేశ్ మాళగి సురపుర ఠాణాలో ఫిర్యాదు చేశారు. రూ.46.11 లక్షల విలువైన వెండి వస్తువులు, ఆభరణాలు, నగదు దొంగతనమయ్యాయని శుక్రవారం ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

సైబర్ వల.. చిక్కొద్దు ఇలా.

ప్రసంగిస్తున్న ఎస్పీ పుట్ట మాదయ్య

రాయచూరు, న్యూస్‌టుడే: సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని ఎస్పీ పుట్టమాదయ్య సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, బోధకులకు, విద్యార్థులకు శుక్రవారం చైతన్య సదస్సును ఏర్పాటు చేశారు. ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు చరవాణికి ఫోన్ చేసి ఎటువంటి వివరాలు అడిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డిజిటల్ అరెస్టులు ఉండవని స్పష్టం చేశారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరూ 10 మందికి సైబర్ నేరగాళ్ల ఆగడాలపై అవగాహన కల్పిస్తే కేసులు సంఖ్య తగ్గుతాయని చెప్పారు. జడ్పీ సీఈవో ఈశ్వరకుమార్ కాందూ ప్రసంగిస్తూ నేరగాళ్లు ఎక్కువగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫోన్ చేసిన వ్యక్తి పట్ల సందేహం కల్గితే కుటుంబ సభ్యులకు తెలిపాలని కోరారు. రాబోయే రోజుల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. రాయచూరు విభాగం సహాయక కమిషనర్ గజానన బాళె ఉపన్యసిస్తూ పదవీ విరమణ చెందిన అధికారులు సైబర్ ఆగంతకుల పట్ల హెచ్చరికతో ఉండాలన్నారు. పార్శిల్, కొరియర్, ఇతర సేవల పేరిట వంచిస్తున్నారని వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్, ముద్ర యోజనా, కేవైసీ అప్‌డేట్, పెళ్లి కార్డుకు సంబంధించి వాట్సప్‌లో కన్పించే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించారు. ఏ బ్యాంకు వారు కూడా ఏటీఎం, ఓటీపీ, సీవీవీ, యూపీఐ పిన్ సంఖ్యలు చెప్పాలని ఫోన్ చేయరన్నారు. రిమ్స్ నిర్దేశకుడు డాక్టర్ రమేశ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణాధికారి కురుబర్, విశ్రాంత అధికారులు ఎస్.బి.పాటిల్, పరమవీర్, మహదేవప్ప, జిల్లా విద్యాశాఖ, పీయూసీ విద్యా విభాగం అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు.

హాజరైన విద్యార్థులు

అన్నదాతల సమస్యలపై పోరాటం

సమావేశంలో మాట్లాడుతున్న శరణప్ప

రాయచూరు, న్యూస్‌టుడే: 'స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. పంటల పరిహారాన్ని త్వరగా చెల్లించాలి. తుంగభద్ర ఆనకట్టకు క్రస్ట్ గేట్లను వేగంగా అమర్చాలని' కోరుతూ ఈ నెల 11న బెళగావి వికాస సౌధ వద్ద ఆందోళన చేపడతామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరణప్ప మరళి వెల్లడించారు. ఆయన శుక్రవారం పత్రికా భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడి పెరిగిపోయినందున కేంద్రం ఖరారు చేసిన మద్దతు ధరలు గిట్టుబాటు కావని, ప్రభుత్వ గరిష్ఠ రేటును ఏపీఎంసీల్లో చెల్లించడం లేదని వాపోయారు. ఏటా ఏర్పడుతున్న ఆర్థిక నష్టాలతో రైతులు సేద్యం చేయటానికి వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్‌డీఏ సర్కారు నాలుగు సాగు చట్టాలను రద్దు చేసినా..రాష్ట్రం కొనసాగించడం శోచనీయమని పేర్కొన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. సమావేశంలో జిల్లాధ్యక్షుడు రామయ్య, ప్రతినిధులు తిమ్మప్ప, చెన్నప్ప, వెంకటేశ్ పాల్గొన్నారు.

టీసీల పంపిణీలో జాప్యం చేయొద్దు

సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే దద్దల్

రాయచూరు, న్యూస్‌టుడే: గ్రామాలకు, రైతులకు కావాల్సిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో పంపిణీ చేయాలని రాయచూరు గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యుడు బసనగౌడ దద్దల్ అధికారులకు సూచించారు. జిల్లా పాలనాధికారి సభా భవనంలో శుక్రవారం ఎమ్మెల్యే జెస్కాం ఇంజినీర్లతో సమావేశయ్యారు. ఆయన మాట్లాడుతూ చెడిపోయిన టీసీలను మరమ్మతులు చేయించడంలోనూ, కొత్తవి అందించడంలోనూ తీవ్రంగా జాప్యమవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఇంజినీర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్ని గ్రామాల్లో టీసీల కొరత ఉందో నివేదిక రూపంలో ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా పాలనాధికారి నీతీష్, రాయచూరు విభాగం సహాయక కమిషనర్ గజానన బాళె పాల్గొన్నారు.

వరాహ క్షేత్రంలో రిషబ్

మంగళూరు: కాంతార చాప్టర్ 1 విజయం సాధించడంతో మంగళూరు కారణిక బార్‌బైల్ జారాందాయ, వరాహ పంజుర్లి క్షేత్రానికి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి వచ్చారు. తన కుటుంబ సభ్యులతో పాటు హొంబాళె ఫిలిమ్స్ ప్రతినిధులు, నిర్మాత విజయ్ కిరంగదూరు, నటుడు గౌతమ్ శనీల్, స్వరాజ్ శెట్టి, సంతోశ్ ఆనందరామ్ తదితరులు ఆలయంలో నేమోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సినిమా విజయం సాధిస్తే తామంతా వచ్చి నేమోత్సవంలో పాల్గొని మొక్కు తీర్చుకుంటామని గత ఏప్రిల్‌లో తాను ఇక్కడ మొక్కుకున్నానని రిషబ్ చెప్పారు. మొక్కు తీర్చుకున్న అనంతరం భక్తులు, స్థానికులకు అన్నసంతర్పణ చేశారు.

గాయత్రి భవనం విస్తరణ పనుల ప్రారంభం

తవ్వకం పనుల్లో వసంత్ తదితరులు

రాయచూరు, న్యూస్‌టుడే: మంత్రాలయం రహదారికి సమీపంలోని సిద్ధనాథ కాలనీలో నిర్మిస్తున్న గాయత్రి భవనం అదనపు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ వసంతకుమార్ శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన పనులకు శాసనమండలి నిధి నుంచి రూ.25 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. నాణ్యతతో, సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు. జిల్లా బ్రాహ్మణ సమాజం అధికార ప్రతినిధి రమేశ్ కులకర్ణి, ముఖ్యులు నరసింగరావ్ దేశపాండే, మోహన్, జయకుమార్ గబ్బూరు. జయకుమార్ దేశాయి, డి.కె.మురళీధర్, ఆనంద్ ఫడ్నీస్, ప్రవీణ్ జాగీర్దార్, రామరావు గణేకల్, అనిల్‌కుమార్, వెంకటేశ్ దేశాయి, వేణగోపాల్ ఇనాందార్, సుదీంద్ర జాగీర్దార్ హాజరయ్యారు.

వందేభారత్ వేళల్లో మార్పు

వందేభారత్ రైలు

కలబురగి, న్యూస్‌టుడే : కలబురగి- బెంగళూరు మధ్య సంచరించే వందే భారత్ రైలు ప్రయాణ వేళలు 2026 జనవరి 1 నుంచి మారనున్నాయి. కలబురగి నుంచి ఉదయం 5.15 బదులుగా 6.10కి బయలుదేరి మధ్యాహ్నం 2.10కి బెంగళూరుకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.40కి సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి బయలుదేరి కలబురగికి రాత్రి 10.45కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రైలు రాత్రి 11.30కు కలబురగికి చేరుకుంటుంది. ప్రయాణికులు, భక్తుల డిమాండ్‌తో ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌లో రైలు ఆగనుంది. కలబురగి, వాడి, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం, యలహంక మార్గంలో బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్‌కు ఈ రైలు చేరుకుంటుందని నైరుతి రైల్వే అధికారులు తెలిపారు.

'కుమార' కేసు పరిష్కారం

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : బిడది సమీపంలోని కేతగానహళ్లి వద్ద కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన బంధువులు భూమి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రామనగర తహసీల్దారు జారీ చేసిన సమన్లను ప్రశ్నిస్తూ వచ్చిన అర్జీని ఉన్నత న్యాయస్థానం పరిష్కరించింది. ప్రత్యేక దర్యాప్తు దళం కార్యాచరణ కొనసాగిస్తున్న నేపథ్యంలో తహసీల్దారు జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సమన్లు ఉపసంహరించుకోవడంతో కుమారస్వామి వేసుకున్న అర్జీ పరిష్కారమైందని జస్టిస్ సునీల్ దత్ ప్రకటించారు. గతంలో ఒకసారి ఇచ్చిన సమన్లను కోర్టు రద్దు చేసిన అనంతరం తాజాగా ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతో కేసు పరిష్కారమైందని న్యాయమూర్తి తెలిపారు.

తన్నీరుబావి తీరం.. తనివితీరని విహారం

తన్నీరుబావి తీరం.. అందాల సమాహారం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన సముద్రతీర విహారానికి పెట్టింది పేరు.. తన్నీరుబావి! పర్యాటకానికి సంబంధించి బ్లూఫ్లాగ్ జాబితాలో చేరడానికి మంగళూరు సమీపంలోనినీ అరేబియా సముద్రతీరం.. ఉవ్విళ్లూరుతోంది. చక్కని సదుపాయాలతో విహారానికి అనువుగా మారిన తన్నీరుబావి పరిసరాలు ప్రకృతికి నిలువెత్తు దర్పణాలు. 'బ్లూఫ్లాగ్' గుర్తింపునకు అవసరమైన సౌకర్యాలను రాష్ట్ర పర్యాటక శాఖ కల్పించింది. 2023 నుంచి ప్రారంభించిన మౌలిక వసతుల కల్పన వ్యవహారం ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చింది. ఇక్కడ అభివృద్ధి పనులకు రూ.7.56 కోట్లు వ్యయం చేశారు. వ్యర్థాల సంస్కరణ కేంద్రం, పరిసరాల్లో పరిశ్రమల కారణంగా ఉత్పత్తయ్యే బూడిద నీరు శుద్ధీకరణకు చర్యలు చేపట్టారు. తీరంలో విహారానికి వసతులు, ఆసనాలు, ఆహారశాలలు, ప్రత్యేక మరుగుదొడ్లు, షవర్ బాత్ సౌకర్యాలు కల్పించారు. ఇసుక తిన్నెలకు చివరన ఐదారు కిలోమీటర్ల పొడవునా పాలిమర్‌తో కూడిన మార్గాన్ని నిర్మించారు. ప్రథమ చికిత్స కేంద్రం, సీసీకెమెరాలు సిద్ధం చేశామని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. తీరంలో 15 హెక్టర్ల విస్తీర్ణంలో వృక్షవనం అభివృద్ధి చేశారు. పడమటి కనుమల్లో ఉన్న వివిధ వృక్ష జాతులను ఇక్కడ చూడొచ్చు. నిత్యం వందలాది మంది కదలివచ్చే ఈ ప్రాంతం.. అంతర్జాతీయ గుర్తింపునకు తహతహలాడుతోంది.

పర్యాటకులకు స్వాగతం పలికే ప్రత్యేక ద్వారం

విహారానంతరం.. విశ్రమించడానికి అతిథి భవనాల ప్రాంగణం

నా మాటల వక్రీకరణ

జస్టిస్ వీరప్ప స్పష్టత

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలో 63 శాతం అవినీతి జరుగుతోందని, ర్యాంకింగ్‌లో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని తాను చేసిన వ్యాఖ్యలకు ఏ పార్టీ, ప్రభుత్వానికి సంబంధం లేదని జస్టిస్ బి.వీరప్ప స్పష్టం చేశారు. ట్రాన్స్‌పరెన్సీ ఇండియా ఇంటర్నేషనల్- 2019లో విడుదల చేసిన నివేదికలోని అంశాలను తాను చెప్పానని, రాజకీయ నాయకులు తమ స్వార్థానికి తాను చేసిన వ్యాఖ్యలను అడ్డుపెట్టుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

దిల్లీ బాటపట్టిన అప్ప

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్రను తప్పించి, కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కాషాయదళంలోని తిరుగుబాటు నేతలు హస్తినలో బైఠాయించారు. తమ వర్గం నేతలతో చర్చలు ప్రారంభించారు. పార్టీ కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు రాధామనోహర్ దాస్ కొద్ది నెలలుగా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి మద్దతుగా గళాన్ని వినిపించేందుకు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప దిల్లీకి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. రెండేళ్లుగా పార్టీని చక్కగా నడిపిస్తూ, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్న విజయేంద్రనే అధ్యక్షునిగా కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరేందుకు యడియూరప్ప తన వంతు ప్రయత్నాలను చేపట్టారు.

మహారాజశ్రీ ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో

E.P.No. 5/2025 In O.S.No. 83/2009

Between:

1.నూని రామకృష్ణ

2.నూని కాశీఅన్నపూర్ణ ... DHRs

AND

1.వల్లూరి సత్యనారాయణ (DIED)

2.వల్లూరి రత్నకుమారి, W/o సత్యనారాయణ, హిందూ, వయస్సు, 48 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State.

3.వల్లూరి రాజరాజేశ్వరి, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు 31 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State.

4.వల్లూరి శ్రావణి, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు, 26 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State.

5.వల్లూరి భాగ్యశ్రీ, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు 25 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State

6.వల్లూరి జయశ్రీ, D/o సత్యనారాయణ, హిందూ, వయస్సు 25 Years, HouseWife, R/o Vada No-4, Manavi, G.Rayachuru-584123, Karnataka State ... JDRs

యిందుమూలంగా మీకు తెలియజేయునది ఏమనగా, పై నెంబర్ E.P.లో మీకు చాలా పర్యాయములు కోర్టు ద్వారా నోటీసులు పంపించడం జరిగింది. మీరు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకోకుండా తప్పించుకుని తిరుగుచున్నారు. కావున మీకు శ్రీ కోర్టు వారి ఆదేశం మేరకు ఈ పేపరు పబ్లికేషన్ ద్వారా నోటీసులు తెలియజేయడం జరిగింది. కనుక మీరు ది.30-12-2025న ఉదయం 10.30 ని॥లకు పై కోర్టుకు స్వయంగా గాని లేదా వకీలు ద్వారా గాని హాజరై మీకు ఎటువంటి ఆక్షేపణలు ఉన్నను వ్రాతపూర్వకంగా కోర్టు వారికి తెలియపరచవలెను. లేనిచో మీకు ఎటువంటి ఆక్షేపణలు లేవని భావించి మీ పరోక్షమున తీర్మానించడమగును.

ఆలమూరు, **T.విజయకుమార్,** అడ్వకేట్

Dt: 05-12-2025. మండపేట, సెల్: 99491 35866

హత్యకు గురైన డ్రైవరు

బెంగళూరు (గ్రామీణం): జాలప్ప కళాశాలలో డ్రైవరుగా పని చేస్తున్న పవన్ కుమార్ (30) అనే యువకుడు గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. యలహంక-హిందూపురం రహదారిలోని చర్చి వద్ద ఆటోలో వస్తున్న అతణ్ని కారులో వచ్చి అడ్డగించిన ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం తరలించేలోగా మరణించాడు. ఒక యువతిని ప్రేమిస్తున్న విషయంలో కొందరితో ఇతను గొడవపడ్డాడు. ఆ ఘటనే హత్యకు కారణమని మృతుని పినతల్లి అనిత అనుమానం వ్యక్తం చేశారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

05-12-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1621.98	162956
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	617	3,332
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	9,230	5,254
నీటి నిల్వ (టి.ఎం.సి)	67.050	92.424

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

హస్తప్రతులకు సాంకేతిక సొబగులు

జ్యోతి వెలిగిస్తున్న శాలిని

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : చరిత్రను చాటిచెప్పే హస్తప్రతుల రక్షణకు కొత్త చట్టాలు అవసరమని న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ పేర్కొన్నారు. స్మారకాల రక్షణకు పురవస్తు శాఖ సహకారంతో ఇప్పటికే కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చామని చెప్పారు. జ్ఞానభారతి మిషన్‌లో భాగంగా హస్తప్రతులు, దాఖలాలను సేకరించి, వాటిని డిజిటల్ రూపంలోకి మార్చుతున్నామని వివరించారు. పురావస్తు శాఖ, పర్యాటక శాఖ, మైసూరులోని ప్రాచీన విద్యా పరిశోధనాలయం సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన కార్యశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌తో కలిసి ఆయన ప్రారంభించాక ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల్లోని పూర్వ ఆచార్యులు చేతితో రాసిన పాఠాలు, హస్త ప్రతులు, దాఖలాలను డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక లక్షకు పైగా హస్తప్రతులను సేకరించి, వాటిని డిజిటల్ రూపంలోకి మార్చినట్లు శాలిని రజనీశ్ తెలిపారు. వాటిని కన్నడ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు పలు భాషల్లోకి అనువదించి, అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.

డిజిటల్ ప్రతిని తిరిగి అందిస్తున్న రజనీశ్

పెరిగిన చలి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన రెండు తుపానులు అనంతరం చలి పెరిగిందని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం(ఐఎండీ) అధికారి కె.ఎస్. మూర్తి శుక్రవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే సూచనలున్నాయన్నారు. కొంధమాల్ జిల్లా దారింగిబాడిలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.5 డిగ్రీలు, అనుగుల్‌లో 9, మిగతా కేంద్రాల్లో 11 నుంచి 17 డిగ్రీలుగా నమోదయ్యాయన్నారు.

నేర నియంత్రణకు గట్టి చర్యలు

శాసనసభలో మాట్లాడుతున్న సీఎం మోహన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: నేర నియంత్రణకు తమ ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుట్టిందని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని హోంశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి చెప్పారు. గురువారం రాత్రి అదనపు బడ్జెట్ పద్దులపై కూలంకషంగా చర్చ జరిగింది. హోంశాఖకు సంబంధించి సమాధానమిచ్చిన సీఎం 25 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బిజద ప్రభుత్వ హయాంలో రాజకీయ హత్యలు జరిగాయని, మహిళలపై హత్యాచార ఘటనలు, చోరీ, దారి దోపిడీలు పెచ్చుమీరాయన్నారు. పోలీసుల చేతులు కట్టేసినందున దర్యాప్తు ముందుకు సాగలేదని, మృతుల కుటుంబాలకు న్యాయం జరగలేదని చెప్పారు. 18 నెలల తమ ప్రభుత్వం ఇటీవల కాలంలో అవినీతి, అక్రమాలు, నేర సంఘటనలపై ఉక్కుపాదం మోపిందన్నారు. రాజకీయ ప్రేరిత హత్యలకు తెరదించామని, పోలీసులకు ప్రత్యేక అధికారాలిచ్చామని, వారి దర్యాప్తులో ఎవరి జోక్యం లేదని, దీంతో నేరాలు అదుపులోకి వచ్చాయన్నారు. శాంతిభద్రతల పరిస్థితి బాగుందని చెప్పారు. పోలీసు ఠాణాల ఆధునికీకరణ ముమ్మరంగా జరుగుతోందని, ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. నేరగాళ్లకు రాష్ట్రంలో తావు లేదని, వారి చిరునామా కారాగారాలుగా చెప్పారు. దీనికి ముందుగా విపక్ష ఉపనేత ప్రసన్న ఆచార్య, కాంగ్రెస్ సభాపక్షం నేత రామచంద్రకడంలు మాట్లాడుతూ పాలకులు స్వీయ ప్రచారం కట్టిపెట్టి శాంతిభద్రతలపై దృష్టిసారించాలన్నారు. రాష్ట్రంలో అంతా సవ్యంగా లేదని నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. చివరగా హోంశాఖ బడ్జెట్ పద్దులు ఆమోదం పొందాయి.

ఐదేళ్లలో 5,633 పాఠశాలల విలీనం


నిత్యానంద గొండ్

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రవేశాలు తగ్గిన కారణంగా రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 5,633 పాఠశాలలను విలీనం చేసినట్లు విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ్ తెలిపారు. శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే రామచంద్ర కడం అడిగిన ప్రశ్నకు మంత్రి గొండ్ బదులిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. 2020 మార్చి 11న విద్యాశాఖ జారీ చేసిన 5465వ నోటిఫికేషన్ ప్రకారం దీనికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం దృష్ట్యా ప్రవేశాలు తగ్గుముఖం పట్టిన పాఠశాలలను మూసివేసి వేరే స్కూళ్లలో విలీనం చేసినట్లు ఆయన వెల్లడించారు.

పెరిగిన డ్రాపౌట్లు

జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ వాహినిపతి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి గొండ్ బదులిస్తూ డ్రాపౌట్లు పెరిగాయన్నారు. ప్రాథమిక, ఎగువ ప్రాథమిక స్థాయిల్లో డ్రాపౌట్ల శాతం తగ్గుముఖం పట్టినా, సెకండరీ స్థాయిలో ఇవి పెరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. 2014-15 నుంచి 2018-19 మధ్య ప్రాథమిక స్థాయి(6 నుంచి 8)లో 3.2 శాతం, సెకండరీ స్థాయి(9,10వ తరగతి)లో ఇది 15 శాతంగా నమోదు కావడం గమనార్హం. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గొండ్ వెల్లడించారు. ఇందుకోసం వసతులను మెరుగుపరచడం, విద్యార్థులకు ఆసక్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ, వివిధ పథకాల బలోపేతం వంటి వాటిపై సర్కారు దృష్టిసారించినట్లు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో ఆయా స్థాయిల్లో నమోదైన డ్రాపౌట్ల శాతం వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

సంవత్సరం	ప్రాథమిక	ఎగువ ప్రాథమిక	సెకండరీ
2020–21	0.00	0.00	16.04
2021–22	0.00	7.34	27.26
2022–23	0.00	3.15	17.72
2023–24	0.00	2.00	12.80
2024–25	0.70	3.20	15.00

సైకతం అదిరింది..!

పూరీ జిల్లా కోణార్క్ చంద్రభాగ తీరంలో అయిదు రోజులుగా జరుగుతున్న 'అంతర్జాతీయ సైకత మహోత్సవాలు' శుక్రవారం ముగిశాయి. మహోత్సవాల్లో చివరి రోజు 'ఆత్మ నిర్భర భారత్' అంశంపై కళాకారులు సైకత శిల్పాలు తీర్చిదిద్దారు. ఇందులో పాల్గొన్న బ్రహ్మపురకు చెందిన సత్యనారాయణ మహరణా తీర్చిదిద్దిన శిల్పంలో బ్రహ్మపుర అప్పడాలు, ఆవకాయ, అసోం కాఫీ, ఒడిశా శిల్ప కళాకారులు తదితర ఆకృతుల్ని పొందుపరిచారు.
– న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం



కోణార్క్ ఉత్సవం.. కట్టిపడేసిన నృత్యం..!

పూరీ జిల్లా కోణార్క్ సూర్యనారాయణ మూర్తి ఆలయ శిల్ప కళామండలో జరుగుతున్న శాస్త్రీయ నృత్యాలు, సైకత శిల్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. కూచిపూడి, భరత నాట్యం, ఒడిస్సీ నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఒడిస్సీ నృత్యం చేస్తున్న కళాకారిణుల చిత్రం చూడొచ్చు.
– న్యూస్‌టుడే, గోపాలపూర్

ఏళ్ల వేదన.. కలగానే వంతెన

– న్యూస్‌టుడే, సిమిలిగుడ

కొరాపుట్ సమీపంలోని సుకు ప్రాంతంలో కొలాబ్ జలాశయంపై ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వంతెన పనులు సగంలో నిలిచిపోయాయి. జలాశయంలో నీటి ప్రవాహం పెరగడంతో పనులు ముందుకు సాగడం లేదు. నందపూర్, లమతాపుట్, కొరాపుట్ సమితులకు చెందిన 70 గ్రామాల ప్రజలకు ఈ వంతెన ఎంతో అవసరం.

పిల్లర్ల దశలో ఆగిపోయిన పనులు

- తీవ్ర ఇబ్బందులు పడుతున్న 70 గ్రామాల ప్రజలు

- కొరాపుట్ జిల్లాలో కొలాబ్, మురాన్, పాతాళ, కెరండి వంటి నదుల పరీవాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ, సమితి కేంద్రాలకు, పట్టణాలకు రావాలంటే నాటు పడవలే దిక్కు. ఈ క్రమంలో ఎన్నో పడవ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. నదులకు వరద పోటెత్తితే పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి.

- బోడో సుకు పంచాయతీ పరిధిలో గులెల్‌పుట్, కెచ్చుల, పితాయి, సిరిసి, నరజ్‌పుట్, సిమ్లా, పరదపుట్, గిరియాగుడతో పాటు లమతాపుట్ సమితిలోని త్రికరా పొడ, కుమార్ గందన, ఉంబెల్ పంచాయతీలు, నందపూర్ సమితిలోని పలు పల్లెలకు ఈ కష్టాలు తప్పడం లేదు.

వీరి సమస్యలు పరిష్కరించేందుకు కొలాబ్ జలాశయంపై బిజద హయాంలో వంతెన నిర్మించేందుకు రూ. 66 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2026 సెప్టెంబర్ 15 నాటికి వారధి నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నా.. పనులు నత్తనడకన సాగడంతో పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతుండడంతో గుత్తేదారు ఎప్పటికప్పుడు పనులు ఆపేస్తున్నారు. దీంతో ఎప్పుడు పూర్తవుతుందా అని ఆయా గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

రైల్వే వంతెనపై ప్రమాదకరంగా నడిచి వస్తున్న గిరిజనులు

- నది దాటిన అనంతరం 4 కిలోమీటర్లు దూరం నడిస్తే పాఠశాలకు చేరుకుంటారు. విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

- 'నీటి ప్రవాహం పెరుగుతుండటంతో నిర్మాణ పనులు నిలిపివేశాం. తగ్గితే పనులు ప్రారంభిస్తాం' అని గ్రామీణ అభివృద్ధి విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రభాకర్ బెహరా తెలిపారు.

- కొరాపుట్ సమితిలో బోడో సుకు పంచాయతీ ప్రజలు పితాయి నది సమీపంలో నివసిస్తారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా.. రోగులు ఆరోగ్య కేంద్రాలకు బయల్దేరాలన్నా.. నాటు పడవలపై వెళ్లాల్సిందే. ప్రతి రోజు గండమే.

ఫిబ్రవరి 19 నుంచి 'పది' పరీక్షలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు ముహూర్తం ఖరారైంది. సెకండరీ విద్యాబోర్డు(బీఎస్ఈ) ఈ వివరాలను ప్రకటిస్తూ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు పేర్కొంది. పరీక్షలు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, గణితం సబ్జెక్టు మాత్రం 11.45 వరకు జరగనున్నట్లు స్పష్టం చేసింది. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలని బీఎస్ఈ సూచించింది. పరీక్షలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

తేదీ	సబ్జెక్టు
ఫిబ్రవరి 19	మొదటి లాంగ్వేజ్
ఫిబ్రవరి 21	సెకండ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 23	థర్డ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 25	సైన్స్
ఫిబ్రవరి 27	సోషల్ సైన్స్
మార్చి 2	గణితం

నిర్మాణదశలో 620 5టీ హైస్కూళ్లు

రాయగడ పట్టణం: రాష్ట్రంలో 620 5టీ ఉన్నత పాఠశాలలు నిర్మాణ దశల్లో ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో శుక్రవారం దసపల్లా ఎమ్మెల్యే రమేష్ చంద్ర బెహర అడిగిన ప్రశ్నకు మంత్రి గొండ్ బదులిచ్చారు. 24 జిల్లాల్లో నిర్మాణం మొదలు కాగా, మరో 28 ప్రతిపాదిత పాఠశాలలకు సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. సకాలంలో నిర్మించేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నట్లు గొండ్ తెలిపారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

తొలోమాలి పర్వతంపై కార్నివాల్ తొలగింపు

స్పందనకు వందనం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ సమితి తొలోమాలి వద్ద ఒక ప్రైవేట్ సంస్థ అనధికారికంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌పై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. 'ఈనాడు'లో ఈనెల 4న 'వివాదాస్పదంగా మారిన కార్నివాల్ ఏర్పాటు' అనే శీర్షికన వార్త ప్రచురించడంతో అధికారులు స్పందించారు. సబ్ కలెక్టర్ ప్రేమ్‌లాల్ హియాల్ ఆదేశాల మేరకు గురువారం కొరాపుట్ సంస్థ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో దీన్ని తొలగించాలని హెచ్చరించారు. శుక్రవారం సిమిలిగుడ తహసీల్దార్ దేబబ్రత కారట్ నేతృత్వంలో సునాబెడ ఎస్‌డీపీవో సుమిత్ర జెనా, సిమిలిగుడ ఠాణా అధికారిని అనితా కుజుర్, దమన్‌జోడి ఠాణా అధికారిని ప్రమీల బిడికా, కొరాపుట్ తహసీల్దార్ సయ్యద్ సబీర్ తదితర అధికారులు పాల్గొని పర్వతంపై ఏర్పాటుచేసిన తాత్కాలిక కట్టడాలు, ఇతర నిర్మాణాలు తొలగించారు. ఒక్కరోజులో ఖాళీ చేసి వెళ్లిపోవాలని సంస్థ నిర్వాహకుడు రాకేష్ రోషన్ మహాపాత్రకు హెచ్చరికలు జారీ చేశారు.

కార్నివాల్‌ను తొలగిస్తున్న దృశ్యం

రత్నాకరా.. అందుకో హారతి

మార్గశిర పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గురువారం రాత్రి గోపాల్‌పూర్ స్వర్గద్వార తీరంలో శ్రీ జగన్నాథ చైతన్య చేతన సమితి భక్తుల ఆధ్వర్యంలో 131వ సముద్ర హారతి వేడుక జరిగింది. సెగిడిపేటలోని జగన్నాథుని ఆలయం నుంచి స్వామి కీర్తనలు ఆలపిస్తూ తీరానికి చేరుకున్న భక్తులు శ్రీమన్నారాయణ స్తోత్ర పఠనం, పంచభూతాల ఆరాధన తర్వాత సముద్రునికి హారతిచ్చారు. విశ్వశాంతి ధ్యేయంగా ప్రతినెల పౌర్ణమి రాత్రి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. – న్యూస్‌టుడే, గోపాలపూర్

అందాల పర్వతం.. వ్యర్థాలకు నిలయం

కొరాపుట్ జిల్లా 'తొలోమాలి' పర్వతం సుందర దృశ్యాలకు చిరునామా.. మేఘాలను ముద్దాడుతున్నామా అన్నట్లు ఉండే అనుభూతి. ప్రకృతి అందాలు కలబోత ఈ పర్వతం. అలాంటి చోట పర్యటకులు బాధ్యత మరిచి అపరిశుభ్రంగా మారుస్తున్నారు. శీతల పానీయాలు, అల్పాహారం చేసే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, పాలిథిన్లు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ వేసేయడంతో అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల 'రాజమౌళి వారణాసి' చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అపరిశుభ్రతపై ఎక్స్‌లో విచారం వ్యక్తం చేశారు. పర్యటకులు బాధ్యతగా మెలగాలని కోరారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, సిమిలిగుడ

అధ్వానానికి అద్దం.. ప్రయాణం నరకం..!

–న్యూస్‌టుడే, సిమిలిగుడ, జయపురం

కొరాపుట్ జిల్లాలో జాతీయ రహదారి గ్రామీణ రోడ్ల కంటే అధ్వానంగా మారింది. అడుగడుగునా.. గోతులతో ప్రమాదాలకు చిరునామాగా మారింది.

- విశాఖ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లే 26వ నంబరు జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ఒడిశా-ఆంధ్ర సరిహద్దు సుంకి సమీపం నుంచి కొట్పాడు వరకు ఎక్కడ చూసినా.. తారు ఊడి, రాళ్లు పైకి లేచి.. గోతులతో అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత దెబ్బతింది. ఘాట్‌రోడ్డు, పొట్టంగి, కుందిలి, సిమిలిగుడ, సునాబెడ, కొరాపుట్, జయపురం, బొరిగుమ్మ, కొట్పాడు, చందిలి ప్రాంతాల్లో రోడ్డు వంద నుంచి 150 మీటర్ల మేర శిథిలమై కనిపిస్తోంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

కుందిలి సమీపంలో రోడ్డు దుస్థితి

- ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు రోడ్ల మరమ్మతులు జరిగేవి. అధికారులు ఈ సారి పట్టించుకోకపోవడంతో దారుణంగా ఉన్నాయి. 'ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే మరమ్మతులు చేస్తాం'. అని జాతీయ రహదారి కార్యనిర్వాహక ఇంజినీర్ సోమాజీ శెరి తెలిపారు.

అలుముకున్న చీకట్లు

జయపురంలో జాతీయ రహదారి నుంచి రైల్వే స్టేషన్, విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో చీకట్లు అలుముకున్నాయి. రెండేళ్ల కిందట పురపాలిక ఏర్పాటు చేసిన హైమాస్ట్, ఎల్ఈడీ దీపాలు మరమ్మతులకు గురయ్యాయి. జిల్లా ప్రధాన ఆసుపత్రి, స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిల్లా విజ్ఞాన కేంద్రం, జాతీయ రహదారి శాఖ కార్యాలయం ఈ మార్గంలోనే ఉన్నాయి. రాత్రివేళల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. జాతీయ రహదారి సంస్థ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని సబ్‌కలెక్టర్ సస్యరెడ్డి తెలిపారు.

విమానాశ్రయానికి వెళ్లే దారిలో అలుముకున్న అంధకారం

రాజధానిలో ఉపాధ్యాయుల ఆందోళన

ధర్నా చేస్తున్న టీచర్లు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయులు శుక్రవారం భువనేశ్వర్‌లోని గాంధీమార్గ్‌లో ధర్నా చేశారు. గ్రేడ్ పే పెంచాలని, తాత్కాలిక నియామకాలు నిలిపేయాలన్న రెండు డిమాండ్లతో వేలాది మంది టీచర్లు ఆందోళనలో పాల్గొన్నారు. బిజద ప్రభుత్వం హామీలిచ్చి విస్మరించిందని, ప్రస్తుత భాజపా ప్రభుత్వం చర్చల పేరిట జాప్యం చేస్తోందన్నారు. ఈసారి అమీతుమీ తేల్చుకోవడానికే భువనేశ్వర్ వచ్చామన్నారు.

ప్రభుత్వ పరిశీలనలో విద్యార్థిని ఆత్మహత్య నివేదిక

అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి సూర్యవంశీ సూరజ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఫిబ్రవరి 12న భువనేశ్వర్‌లోని 'కిట్' విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందిందని, ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ చెప్పారు. శుక్రవారం శాసనసభలో కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయి. సభాపతి సురమాపాఢి ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. కాంగ్రెస్ సభ్యుడు దాశరథి గమాంగ్ అడిగిన ప్రశ్నకు సూర్యవంశీ సమాధానమిస్తూ నేపాల్ యువతి ఆత్మహత్య ఘటన ప్రభుత్వం ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించి దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ఇటీవల సంఘం నివేదిక సమర్పించిందని, దీన్ని ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఆచార్యులు, అధ్యాపక పోస్టుల భర్తీ దశలవారీగా జరుగుతుందని, ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందన్నారు.

- శుక్రవారం ఏఎన్ఎం పరీక్షలు జరగ్గా, ఆరంభంలోనే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. దీనిపై అసెంబ్లీ శూన్య గంట(జీరో అవర్)లో విపక్ష ఉపనేత ప్రసన్న ఆచార్య మాట్లాడుతూ రాష్ట్రంలో తరచూ ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయన్నారు.

ప్రాణం పోసిన చేతులే..
సాయం అడుగుతున్నాయ్

పకోడీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్న నీలకంఠ పట్నాయక్

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా గుసాని సమితిలో సోబర పంచాయతీ హతిబడి గ్రామానికి చెందిన నీలకంఠ పట్నాయక్‌కు రక్తదాత అన్న పేరు ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 147 సార్లు రక్తదానం చేశారు. ఎవరైనా అపదలో ఉండి తన గ్రూప్ రక్తం అవసరమని తెలిస్తే వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తం ఇచ్చేవారు. ఎన్నో ప్రశంసలు, మరెన్నో పురస్కారాలు, అధికారుల మెచ్చుకోలు. ఇంత సాయం చేసిన మనిషి.. ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చిన ఉపకారి నేడు దీనస్థితిలో ఉన్నారు. 2023లో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరగడంతో గాయాలై 24 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయారు. ఆ నాటి నుంచి ఆరోగ్య పరిస్థితి తలకిందులైంది. 'నిమిషాలకు మించి నిల్చునే శక్తి ఉండట్లేదు. బరువైన సామగ్రి ఎత్తేందుకు బలం సరిపోవడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. జిల్లా యంత్రాంగం ఇల్లు మంజూరు చేయడంతోపాటు ఆర్థికంగా ఆదుకోవాలి' అని కోరుతున్నారు.

నందన్‌కానన్‌కు కొత్త అతిథులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని నందన్‌కానన్‌కు శుక్రవారం కొత్త అతిథులొచ్చాయి. గుజరాత్‌లోని సూరత్ నగరం శ్యామ్‌ప్రకాష్ ముఖర్జీ వన్యప్రాణుల ప్రదర్శన శాల(జూ) నుంచి 5 ఒంటెలు, 2 పెద్ద నక్కలు, 10 అరుదైన తాబేళ్లు, 2 పిమాస్ట జాతికి చెందిన పక్షులు నందన్‌కానన్ చేరుకున్నాయి. త్వరలో మరికొన్ని వన్యప్రాణులు రానున్నాయని జూ అధికార వర్గాలు తెలిపాయి.

మట్టి పరీక్షలు చేయించండి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అన్నదాతలు లాభసాటి పంటలు వేయడానికి ముందుగా మట్టి పరీక్షలు చేయించుకోవాలని, అన్నిచోట్లా ఉచితంగా జరుగుతున్నాయని వ్యవసాయశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్ చెప్పారు. శుక్రవారం భువనేశ్వర్‌లోని కృషిభవన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం లాభసాటి పంటలకు ప్రోత్సహిస్తూ రాయితీలు ఇస్తున్న నేపథ్యంలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వరికి పరిమితం కావొద్దని హితవు పలికారు. లాభసాటి పంటలు, ఆధునిక పద్ధతులకు సంబంధించి ముద్రణ చేసిన సంచిక సింగ్‌దేవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవిందపాఢి, ఇతర అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


సంచిక ఆవిష్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి సింగ్‌దేవ్, అరవిందపాఢి, ఇతర అధికారులు

ఈత పోటీల్లో సౌరవ్‌కు పసిడి

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: దిల్లీలో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ఐ జాతీయ పాఠశాలల ఈత పోటీల్లో రాష్ట్రానికి చెందిన సౌరవ్ ప్రతిభ చాటాడు. పోటీల్లో భాగంగా అండర్-14 కేటగిరీలో నిర్వహించిన 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ అంశంలో సౌరవ్ ఈతకొట్టి మొదటిస్థానంలో నిలిచి పసిడి పతకం గెలుచుకున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది. ఇదే పోటీల్లో 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ అంశంలో కూడా పోటీపడి తృతీయస్థానంలో నిలిచి కాంస్యపతకం కైవసం చేసుకున్నట్లు ఆ శాఖ అందులో పేర్కొంది.

పతకం సాధించిన సౌరవ్‌ను అభినందిస్తున్న నిర్వాహకులు

బారాబటి స్టేడియానికి బందోబస్తు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్ బారాబటి స్టేడియంలో ఈ నెల 9న భారత్, సౌతాఫ్రిక జట్ల మధ్య టీ-20 క్రికెట్ మ్యాచ్ జరగనుండగా గట్టి బందోబస్తు చేస్తున్నట్లు భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీసు కమిషనర్ సురేష్ దేవదత్త సింగ్ చెప్పారు. శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు ప్రధాన జంక్షన్ల వద్ద చర్యలు తీసుకుంటామన్నారు.

సొరచేప నమూనాల సేకరణ

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: బాలేశ్వర్ జిల్లాలో భోగరాయి బీచ్ వద్ద గుర్తించిన భారీ సొరచేప కళేబరం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. జలేశ్వర్ అటవీ రేంజ్ అధికారి జయశ్రీ ముర్ము మాట్లాడుతూ. . ఎక్స్‌కేవటర్, ట్రాక్టర్ సాయంతో కళేబరాన్ని ఒడ్డుకు చేర్చామన్నారు. నమూనాలను సేకరించి పరీక్షల కోసం భువనేశ్వర్‌లోని ఓయూఏటీకి తరలించామన్నారు. జలేశ్వర్ నుంచి పశువైద్య సిబ్బంది, సిమిలిపాల్ బయోలజిస్ట్ బృందం చేరుకొని పోస్టుమార్టం నిర్వహించారన్నారు. స్థానికులు గుమిగూడి ఆసక్తిగా తిలకించారు.

సొరచేప కళేబరాన్ని తిలకిస్తున్న స్థానికులు

(c) eenadu

రాయగడలో వైద్యసేవలు అంతంతమాత్రమే

● శాసనసభలో ప్రస్తావించిన బిసంకటక్ ఎమ్మెల్యే హిక్కక

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నీలమాధవ్

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడలో వైద్యసేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, దాదాపు 70 శాతం వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ్ హిక్కక అన్నారు. శాసనసభలో శుక్రవారం ఈ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ తన నియోజకవర్గ పరిధి కె.సింగపూర్ సమితిలోని ఆసుపత్రిలో వైద్యులు లేక ఫార్మాసిస్టులే చికిత్స అందిస్తున్నారన్నారు. మునిగుడ సమితి రుకుడ, చంద్రపూర్ పంచాయతీల్లో చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేక అంబులెన్సులు వెళ్లలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా గత నెలలో వాంతులు, విరేచనాలతో బాధపడుతూ 12 మంది ప్రాణాలు కోల్పోయారని హిక్కక గుర్తుచేశారు.

రాష్ట్ర శిశు సంక్షేమాధికారి పర్యటన

పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర శిశు సంక్షేమ అధ్యక్షురాలు, వివిధ శాఖల అధికారులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: కొసగుముడ సమితి కె.సెమ్లా ఉన్నత పాఠశాల వసతి గృహంలో ప్రెషర్ కుక్కర్ పేలి విద్యార్థి గాయపడిన ఘటనపై సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర శిశు సంక్షేమ అధ్యక్షురాలు బబితాపాత్ర్ పాఠశాలను, వసతిగృహాన్ని సందర్శించారు. ఆమెతో జిల్లా ప్రజాసంక్షేమాధికారి పల్మా రబీంద్ర, జిల్లా శిశు సంక్షేమ అధికారి సురేష్ పట్నాయక్, ఐటీడీఏ పీఏ రాజీవ్‌కుమార్, బీడీవో ఆసిఫ్ ప్రేమాని తదితరులున్నారు. ● మీడియా ప్రతినిధులపై చేసిన ఆరోపణలు సరైనవి కావని జిల్లా ప్రజా సంక్షేమాధికారి పల్మా రబీంద్ర తమకు క్షమాపణలు చెప్పాలని జిల్లా మీడియా ప్రతినిధుల అధ్యక్షుడు పి.ప్రకాష్ నేతృత్వంలో శుక్రవారం పాలనాధికారి డా.మహేశ్వర్ స్వయిన్ వినతిపత్రాన్ని అందజేశారు.

ఆలయాల అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించాలి

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పవిత్ర శాంత

సిమిలిగుడ, న్యూస్‌టుడే: లక్ష్మీపూర్ నియోజకవర్గంలో ఉన్న పురాతన మందిరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్యే పవిత్ర శాంత కోరారు. ఆయన అసెంబ్లీలో శుక్రవారం దీనిపై మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో నీలావతిలో ప్రసిద్ధ అగ్నిగుణ్మ మందిరం, నారాయణ పట్నంలో ప్రాచీన జగన్నాథ మందిరం, కుటినిపొదరలో కోటీలింగాల మందిరాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, తద్వారా బయట నుంచి వచ్చే పర్యాటకులు నిరాశ చెందుతున్నారని, పురాతన మందిరాల అభివృద్ధి చాలా అవసరమని ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడుతూ ఆయా పురాతన మందిరాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

వైద్య కళాశాలకు జేఎస్‌కో భూములు వినియోగించండి

సభలో మాట్లాడుతున్న అప్పలస్వామి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడలో వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. శాసనసభలో శుక్రవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. జేఎస్‌కో భూమూల రూపంలో యంత్రాంగం వద్ద 506 ఎకరాలు అందుబాటులో ఉన్న విషయాన్ని కడ్రక గుర్తు చేశారు. 11 లక్షల మందికి పైగా జనాభా ఉన్న జిల్లాలో వైద్య కళాశాల లేకపోవడం శోచనీయమన్నారు. 450 పోస్టులు మంజూరు కాగా కేవలం 140 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని సభకు తెలియజేశారు. దీని కారణంగా చిన్నపాటి చికిత్సకూ రోగులు, క్షతగాత్రులను విశాఖ, బ్రహ్మపూర్, భువనేశ్వర్‌లకు తరలించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

విశ్వహిందూ పరిషత్ పత్రికావిష్కరణ

విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో కలిసి సంచిక ఆవిష్కరిస్తున్న సీఎం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి శుక్రవారం లోక్‌సేవాభవన్‌లో విశ్వహిందూ పరిషత్ వార్షిక పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సంఘం ఉత్కళీయ వైభవాన్ని ఆధ్యాత్మిక కడతామన్నారు. ఇది అందరూ చదవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులంతా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కారు అడ్డగింత

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న ప్రజలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సంబల్‌పూర్ జిల్లా నక్తిదేవుళ సమితిలోని కెరండిమాల వద్ద 10 గ్రామాల ప్రజలు శుక్రవారం రాస్తారోకో చేశారు. కెరండిమాల వద్ద ప్రవహిస్తున్న ఏరు మాలంగా రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వంతెన నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. బొలంగీర్ జిల్లా కంటాబాంజి ఎమ్మెల్యే లక్ష్మణ్‌బాగ్ ఈ మార్గంలో వెళ్తుండగా ఆయన కారును అడ్డగించారు. వినతిపత్రం అందజేసి సమస్య పరిష్కరించాలన్నారు.

కక్ష సాధింపు చర్యలు తగదు

ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: డిమాండ్ల సాధనకు శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న తమపై కక్ష సాధింపు చర్యలు తగవని నిఖిల ఒడిశా ఆయూష్ విద్యార్థుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. బ్రహ్మపురలోని బిజు పట్నాయక్ హోమియోపతిక్, అంకుశపూర్‌లోని కేఏటీఎస్ ఆయుర్వేదిక్ వైద్య కళాశాలల విద్యార్థులు శుక్రవారం బ్రహ్మపుర సబ్‌కలెక్టరు కార్యాలయం ఆవరణలో ప్రదర్శన చేశారు. అనంతరం కార్యాలయం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థి సంఘం నాయకుడు బిశ్వజిత్ రణాను నెల రోజులపాటు సస్పెండు చేశారని, సస్పెన్షన్‌ను ఎత్తి, తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు

దొంగ అనుకొని.. చెట్టుకు కట్టేసి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఓ యువకుడిపై పొరపాటున దొంగగా భావించి చెట్టుకు కట్టేసిన ఘటన కటక్‌లోని గురుది రూతియా ప్రాంతానికి చెందిన ఖొర్ది గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రబి గొరాయిద(30) దంపతి దియా గ్రామంలోని అత్తారింట్లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి భార్యతో తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బయట చలి ఎక్కువగా ఉండటంతో ఖొర్ది గ్రామంలోని ఓ మేకకోడలు ఇంటికి వెళ్లాడు. రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఆ ఇంటి తలుపు తట్టగా ఎంతసేపటికీ లోపల నుంచి స్పందన రాకపోవడంతో బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు ఆయనను దొంగగా భావించి చెట్టుకు కట్టేశారు. దొంగను కాదని యువకుడు తెలియజేసేందుకు ఎంత ప్రయత్నించినా స్థానికులు వినే పరిస్థితిలో లేకపోవడంతో, దాడి చేస్తారేమోనని మిన్నకుండిపోయాడు. గురువారం ఉదయం రబి భార్య, మావయ్య ఘటనా స్థలానికి చేరుకొని విడిపించారు. దీనిపై బాధిత కుటుంబం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని గురుదిరూతియా పోలీసులు వెల్లడించారు.

రహదారి నిర్మించండి సారూ..!

గ్రామానికి వెళ్లే రహదారి

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో నేటికీ పలు గ్రామాలకు సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రతినిధుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుంది. తమకేమీ వద్దని గ్రామానికి మంచి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. వివరాలు ఇలా...గుణుపురం సమితి బాగుసోలా పంచాయతీలోని గ్రామంలో సుమారు యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కేవలం మట్టి రోడ్డు ఉండటం వల్ల చిన్న వర్షం పడినా కాలు పెట్టలేని పరిస్థితి. సరైన విద్య, వైద్యం అందాలన్నా ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వస్తోంది. రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. పంచాయతీ, సమితి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం వినడం లేదని ప్రజలు అంటున్నారు. రోడ్డు నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతులకు తీరని నష్టం

బ్రహ్మపుర నగరం: గంజాం జిల్లాలో తాజా సేకరణలో జిల్లా యంత్రాంగం, మిల్లర్ల ఏమైన రూ. కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని శుక్రవారం దక్షిణ మండల ఆర్డీసీ, నిఘా (విజిలెన్స్) విభాగం ఎస్పీకి ఫిర్యాదు చేశామని రుషికుల్య రైతు మహాసభ పేర్కొంది. జిల్లాలో రైతులు క్వింటాల్‌కు రూ.200ల వరకు నష్టపోతున్నారు. సుమారు రూ.100 కోట్ల అవినీతి జరిగిందన్నారు.

రసాయన విపత్తు నివారణపై చైతన్య కార్యక్రమాలు

పాల్గొన్న సామల్, జనరల్ మేనేజర్ ఆనందబాసు, చంద్రమోహన్ మహంతో

సిమిలిగుడ, న్యూస్‌టుడే: దమన్‌జోడిలో నాల్కో కర్మాగారంలో శుక్రవారం రసాయన విపత్తు నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. నాల్కో కార్యనిర్వాహక సంచాలకులు నిరంజన్ సామల్, ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రసాయనాలతో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. జనరల్ మేనేజర్లు సంజయ్‌కుమార్ పట్నాయక్, ఆనంద్ బాసు, చంద్రమోహన్ మహంతో తదితరులు పాల్గొన్నారు.

భక్తుడి రూ.లక్ష విరాళం

అర్చకుడికి చెక్కు అందజేస్తున్న దాత ద్రౌపది పాత్ర్

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని రాజా వీధిలో జగన్నాథ మందిరం నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విరాళాలు అందజేస్తున్నారు. బిహార్‌లో నివసిస్తున్న ద్రౌపది పాత్ర్ రూ.లక్ష చెక్కును పురోహితులకు అందజేశారు.

ప్రైవేటు బస్సు కౌంటర్ సీజ్

జయపురం, న్యూస్‌టుడే: పట్టణంలో ఉన్న ప్రైవేటు బస్సు టికెట్ కౌంటర్‌ను సీజ్ చేశారు. తహసీల్దార్ సబ్యసాచి జెన్నా ఆధ్వర్యంలో అధికారులు కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో కౌంటర్ ఏర్పాటు చేయటంతో సీజ్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.

రైతులను ఆదుకోవాలి

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి అదనపు కలెక్టర్ తపన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం అధ్యక్షుడు భవానీ శంకర్ రథో అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. మండీలు తెరవాలని, దళారుల సమస్య లేకుండా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

గవర్నరు పురస్కారాలు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: తమ విలువైన సేవలను అందించిన పలువురికి గురువారం గవర్నరు పురస్కారాలు ఇచ్చి అభినందించారు. సెయింట్ జాన్ అంబులెన్స్ సంస్థ ద్వారా ఖరగ్‌పూర్‌కి చెందిన ఆశీమ్‌నాథ్ 25 ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గుర్తుగా ఈ పురస్కారం అందుకున్నారు.

రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం

బ్యానర్‌తో రెడ్‌క్రాస్ అధికారులు, ఉపాధ్యాయులు

కాశీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర, జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ సహకారంతో చుడంగిపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు సులోచన దాస్ అధ్యక్షతన రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం నిర్వహించారు. జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ అధికారి సంజీవ్‌కుమార్ దాస్ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో రెడ్‌క్రాస్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ జాయింట్ ఎడిటర్ సిద్ధార్థ శంకర్ పాటీ, జూనియర్ రెడ్‌క్రాస్ రిసోర్స్ వర్కర్ ముక్తికాంత్ మల్లిక్, సమితి కో-ఆర్డినేటర్ బి.మణిమాల తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ లక్ష్మీబాయి వందేళ్ల జన్మదిన వేడుకలు

మాట్లాడుతున్న మాజీ ఎంపీ చంద్రశేఖర సాహు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా వేలాది మంది మహిళలకు చికిత్సలు అందించిన ప్రముఖ స్త్రీ రోగ, ప్రసూతి నిపుణురాలు ఆచార్యిణి డాక్టర్ కె.లక్ష్మీబాయి వందేళ్ల జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక బాబానగర్‌లోని ఆమె నివాసంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆమె 100వ పుట్టిన రోజు నేపథ్యంలో మహిళల క్యాన్సర్ చికిత్సలకు ఎయిమ్స్ భువనేశ్వర్‌కు రూ.3.40 కోట్లు విరాళంగా అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే.

రక్తదానంతో ప్రాణదానం

రక్తదానం చేస్తున్న మహిళ పక్కన నిల్చొన్న అదనపు కలెక్టర్ ఫాల్గుణ మాఝి, బ్రాంచ్ మేనేజర్ శుభ్రత్ చౌదరి

పర్లాఖెముండి, రాయగడ, న్యూస్‌టుడే: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అదనపు కలెక్టర్ ఫాల్గుణ మాఝి అన్నారు. పర్లాఖెముండి పట్టణంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆవరణలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ శిబిరంలో 40 యూనిట్ల రక్తం సేకరించినట్లు బ్రాంచ్ మేనేజర్ శుభ్రత్ చౌదరి తెలిపారు. ● హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆధ్వర్యంలో రాయగడలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మేనేజర్ సునీల్‌చంద్, జిల్లా ఆసుపత్రి రక్తనిధి ఇన్‌ఛార్జి డా.గౌతమ్ పట్నాయక్ పాల్గొన్నారు.

ఆంత్రాక్స్‌పై అవగాహన తప్పనిసరి

సమావేశంలో పాల్గొన్న పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్

కొరాపుట్, న్యూస్‌టుడే: ఆంత్రాక్స్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గిరిజన తండాల్లో ఆహారపు అలవాట్లపై ముఖ్యంగా చర్చలు జరిపారు. వీటిపై అవగాహనా శిబిరాలు నిర్వహించాలని అధికారులను సూచించారు. ● దశమంతపూర్ సమితిలో శిశు రక్షణా, వికాస కేంద్రానికి చెందిన ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన మూడు కుటుంబాల వారికి న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి, పాలనాధికారి కార్యాలయంలో దత్తత ప్రక్రియ పూర్తిచేశారు.

జోరుగా చౌయితి ఉత్సవాలకు సన్నాహాలు

రాయగడ, రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో సాంస్కృతిక ఉత్సవమైన చౌయితి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబరు 26 నుంచి జీసీడీ క్రీడా మైదానంలో 5 రోజుల పాటు జరిగే వేడుకలకు సంబంధించి ఉప సంఘాల కమిటీ సభ్యులతో అదనపు కలెక్టర్లు నవీన్‌చంద్ర నాయక్, నిహార్ రంజన్ కొహార్‌లు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఏడీఎం కార్యాలయంలో ముఖ్యమైన కార్యక్రమాల గురించి చర్చించి ప్రణాళికలు రూపొందించారు.

సమావేశంలో పాల్గొన్న వివిధ కమిటీల సభ్యులు

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన

సమితి విద్యాధికారికి వినతిపత్రం అందిస్తున్న ఉపాధ్యాయులు

రాయగడ, గుణుపురం: ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయుల మహా సంఘం అధ్యక్షుడు శివప్రసాద్ మహాపాత్ర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సంఘం సభ్యులతో కలిసి గుణుపురం సమితి విద్యాశాఖ అధికారి శ్యామా భుయాను కలిసి ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రం సమర్పించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రాజధానిలో ఆందోళన చేపడతామన్నారు.

మట్టి సంరక్షణ అందరి బాధ్యత

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ప్రపంచ మృత్తికా దినోత్సవం జరుపుకొన్నారు. నేలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.ప్రకాష్‌రావు అన్నారు. వ్యర్థాలను విచక్షణ రహితంగా నేలపై పారబోయడం, రసాయన ఎరువుల వినియోగంతో నేల కలుషితమవుతోందని, భూసారం తగ్గిపోతుందని పేర్కొన్నారు. పీడీ వాటర్‌షెడ్ సురేష్ పట్నాయక్, ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్.బాలరాజు, పక్కన ఇతర అధికారులు

అగ్ని ప్రమాద బాధితులకు సాయం

గుణుపురం పుర సంస్థ పరిధిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధితులకు పలువురు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో గుణుపురం ఉన్నత పాఠశాలలో 1995 సంవత్సరం మెట్రిక్ పురాతన విద్యార్థులు బాధితులను కలిసి మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పూర్వపు విద్యార్థులు మున్నాపాని, సంతోష్ గౌడొ, రంజిత్ పాడి ఉన్నారు. -న్యూస్‌టుడే, గుణుపురం,

లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

లబ్ధిదారులతో కలెక్టర్ అశుతోష్, సబ్ కలెక్టర్ దిలీప్

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుడారి తహసీల్దారు పరిధి బామినిడొంగొరొ గ్రామంలో 65 మందికి ఇంటి స్థల పట్టాలను రాయగడ కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, సబ్ కలెక్టర్ దిలీప్ అభిషేక్ దుధాల్, గుడారి తహసీల్దార్ ఎ.స్నేహలత సమక్షంలో పంపిణీ చేశారు. అనంతరం గుడారి తహసీల్దార్ కార్యాలయం, సమితి కార్యాలయంలో సమీక్షించారు. ఇతర అభివృద్ధి పనులు, గుడారి వంతెన నుంచి గ్రామానికి రహదారి పనులు గురించి చర్చించారు.

అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

వెండింగ్ జోన్ పరిశీలిస్తున్న పాలనాధికారి మనోజ్, ఇతర అధికారులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సునాబెడ పుర పాలక సంస్థ పరిధిలో వివిధ ప్రాంతాల్లో శుక్రవారం పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ వివిధ వార్డుల్లో క్షేత్ర పర్యటన చేసి జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. సునాబెడలో ఆహార కేంద్రం, స్టేడియం, నిర్మాణంలో ఉన్న కొత్త బస్టాండ్, సిమిలిగుడలో వెండింగ్ జోన్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, కొత్త నిర్మాణాల ప్రతిపాదనపై అధికారులతో చర్చించారు. పురపాలక సంస్థ అధ్యక్షులు రాజేంద్ర కుమార్ పాత్ర్, సుజిత్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

EENADU Classifieds
JOBS
ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K
✆ 8977639662, 8977639663

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

'బీఎస్ఎఫ్ రన్'కు పిలుపు

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీఐజీ సత్యవాన్

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణంలో బీఎస్ఎఫ్ 61వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బీఎస్ఎఫ్ రన్ జరగనున్నట్లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డీఐజీ సత్యవాన్ కంచి తెలిపారు. ఈ రన్ స్థానిక విక్రమ్‌దేవ్ మైదానం నుంచి ప్రారంభమవుతుందని, మహిళలు, పురుషులు, బాలబాలికలకు 5, 10 కిలోమీటర్ల విభాగంలో ఈ మారథాన్‌లో పాల్గొంటారని, విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. డీసీ అమన్ బగత్ పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

ఎక్సైజ్ దాడులు: ఇద్దరి అరెస్టు

అబ్కారీ అధికారుల అదుపులో నిందితులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ సమితిలో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఎక్సైజ్ అధికారి సుధీర్‌కుమార్ సాహూ వివరాల ప్రకారం.. దుదారి ప్రాంతంలో జోరుగా సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది దాడులు జరిపారు. దుదారికు చెందిన రవీంద్రకుమార్ బిశోయ్ వద్ద 60 లీటర్ల సారాతో పాటు ద్విచక్ర వాహనం, సొండిపుట్‌కు చెందిన కృష్ణ లంగడియ నుంచి 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించారు.

విజిలెన్స్ వలలో అటవీ అధికారి

గౌరంగ సాహు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: నీలగిరి చెట్లను నరికేందుకు అనుమతి కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఓ అటవీ అధికారి విజిలెన్స్ అధికారులకు చిక్కారు. విజిలెన్స్ వర్గాల సమాచారం మేరకు.. ఝార్సుగుడ జిల్లా భృజరాజ్‌నగర్ రేంజ్ పరిధి బంధ్ బాహల్ సెక్షన్ అటవీ అధికారిగా గౌరంగ సాహు విధులు నిర్వహిస్తున్నారు. పొలంలో నీలగిరి చెట్ల నరికివేత అనుమతి కోసం వెళ్లిన ఓ రైతుకు సాహు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు లంచం తీసుకుంటూ సాహు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి రవుర్కెలా విజిలెన్స్ పోలీస్‌స్టేషన్‌లో సాహుపై కేసు నమోదు కాగా, ఆయనకు చెందిన రెండుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

అపహరణ కేసులో ఒకరి అరెస్టు

జయపురం, న్యూస్‌టుడే: పట్టణం భూపతి సాహికి చెందిన ఎ.కృష్ణారావు అలియాస్ డిసిరాజు కిడ్నాప్‌కు గురైన విషయం విదితమే. ఆ కేసుకు సంబంధించి పోలీసులు మరొక నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడు స్థానిక పాయిక్‌సాహి 4వ లేనుకు చెందిన ప్రసాద్ బెహర అలియాస్ మహ్మద్ ఆదర్శ్(29)గా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశామని ఐఐసీ సచ్చీంద్ర ప్రధాన్ తెలిపారు.

నమ్మించాడు.. దోచుకున్నాడు

జయపురం, న్యూస్‌టుడే: నీట్‌లో మార్కులు అధికంగా వచ్చేలా చేసి మంచి ర్యాంకు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి సుమారు రూ.16 లక్షలు దోచుకున్న కేసులో హర్యానా పోలీసులు శుక్రవారం నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్‌సమితికి చెందిన యువకుడిని అరెస్టు చేసి ఫరిదాబాద్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిందితుడు డీఎస్‌కే ప్రాంతానికి చెందిన రాకేష్ మహాపాత్ర్(26)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లభ్‌గఢ్ గ్రామానికి చెందిన స్మృతి రంజన్ పండా కుమార్తెకు నీట్‌లో మంచి ర్యాంకు ఇప్పిస్తానని నమ్మబలికి 2024 ఆగస్టు 28న రూ.11 లక్షలు, సెప్టెంబరు 5న రూ.5 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయమని చెప్పగా పండా చేశాడు. ఆ తరువాత మహాపాత్ర్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

18 ఎకరాల్లో గంజాయి ధ్వంసం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా బడగడ ఠాణా పరిధిలో కుటురుఖల గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలపై పోలీసులు దాడి చేశారు. అస్కా ఎస్‌డీపీవో ఆధ్వర్యంలో అస్కా, పట్టపూర్ ఠాణాల అధికారులు, సిబ్బంది పాల్గొని 18 ఎకరాల్లోని గంజాయి మొక్కలను పెకిలించి, వాటికి నిప్పు పెట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసులకు చిక్కిన సైబర్ మోసగాడు

పోలీసుల అదుపులో నిందితుడు

బ్రహ్మపుర నగరం: మనీ ల్యాండరింగ్ కేసును విచారిస్తున్న బ్రహ్మపురలోని సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల ఠాణా అధికారులు ఛత్తీస్‌గఢ్‌లో ఓ నిందితుడిని అరెస్టు చేశారు. దుర్గ్ జిల్లా భిలాయి సుపేలా ప్రాంతానికి చెందిన రవి ప్రకాష్ సుమంత్(36)గా గుర్తించినట్లు ఎస్పీ శరవణ వివేక్ ఎం. శుక్రవారం తెలిపారు. 2023లో బ్రహ్మపురలోని బంధువుల ఇంటికి వచ్చిన నిందితుడు అప్పట్లో నగరానికి చెందిన ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి, పాసుబుక్‌లు, ఏటీఎం కార్డులను తీసుకున్నాడు. దాని ద్వారా రూ.10 లక్షలు లావాదేవీలు జరిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

చిట్టీల పేరిట మోసం

బ్రహ్మపుర పెద్దబజారు ఠాణా పరిధిలోని శాస్త్రినగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు చిట్, అధిక వడ్డీ పేరిట ప్రజల నుంచి సుమారు రూ.2 కోట్ల వరకూ మోసం చేసి పారిపోయాడన్న ఆరోపణలు వచ్చాయి. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు గురువారం రాత్రి పెద్దబజారు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

నగరంలో విశాఖ పోలీసులు

బ్రహ్మపురలో పెద్దబజారు ఠాణా పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన ఔషధ వ్యాపారిని విశాఖపట్నం ఎంవీపీ ఠాణా అధికారులు గురువారం అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. విశాఖలోని మత్తు ఔషధాల వ్యాపారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎంవీపీ ఠాణా అధికారులు బ్రహ్మపుర ఔషధ వ్యాపారి ప్రమేయముందని తేలడంతో స్థానిక పోలీసుల సహకారంతో అతడ్ని పట్టుకున్నట్లు తెలిసింది.

రెండు ట్రాలర్లు స్వాధీనం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కళ్లికోట అటవీ రేంజ్ పరిధిలో పురుణాబంధొ సమీపంలోని నిషేధిత సాగర జలాల్లో చేపల వేట చేస్తున్న రెండు ట్రాలర్లను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 'నో ఫిషింగ్ జోన్'లో చేపల వేట జరుగుతోందని అటవీ అధికారి సన్నీ ఖొఖర్ శుక్రవారం తెలిపారు. విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లే పునరుత్పత్తి ప్రక్రియ నేపథ్యంలో తీరం నుంచి ఇరవై కి.మీ. వరకూ 'నో ఫిషింగ్ జోన్'గా ప్రభుత్వం ప్రకటించింది.

బంగ్లాదేశ్ వ్యాపారులపై ఫిర్యాదు

ఐఐసీకి వినతిపత్రాన్ని అందజేస్తున్న పరిషత్ సభ్యులు

జయపురం, న్యూస్‌టుడే: వ్యాపారం చేసేందుకు వచ్చిన బంగ్లాదేశీయులు కొరాపుట్ జిల్లా కుంద్రా సమితిలోని వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వారి దేశానికి పంపించేయాలని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ధనంజయ్ తెలిపారు. శుక్రవారం ఐఐసీ అశ్విని పట్నాయక్‌కు వినతి పత్రం అందజేశారు.

సైక్లింగ్‌లో బాలికలకు కాంస్యం

పతకాలతో పూర్బయి మహంతి, శశ్మిత పండా, స్నేహా దాస్

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఒడిశా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలోని సంబల్‌పూర్‌లో జరుగుతున్న 30వ జాతీయ రోడ్ సైక్లింగ్ పోటీల్లో రాష్ట్ర బాలికలు పతకాలు గెలుచుకున్నారు. గురువారం నిర్వహించిన యూత్ బాలికల 20 కిలోమీటర్ల టైం ట్రయల్ బృంద అంశంలో పోటీపడిన పూర్బయి మహంతి, శశ్మిత పండా, స్నేహా దాస్‌లు తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.

సౌతం బెనర్జీకి స్వాగతం

బెనర్జీకి పుష్పగుచ్ఛంతో అభినందిస్తున్న హరీష్‌కుమార్

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమ మిడ్నాపూర్ అదనపు ఎస్పీ సౌతం బెనర్జీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు వార్డు కౌన్సిలర్ హరీష్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

కాలువలో చెత్త తొలగింపు

జయపురం పట్టణం ధన్‌పూర్ కాలువ వద్ద టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కౌన్సెలర్ జిద్‌రాజ్ ఖోస్లా కొందరు యువకుల సహాయంతో శుక్రవారం చెత్త తొలగింపు చర్యలు ప్రారంభించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఈ దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఖోస్లా తెలిపారు. – న్యూస్‌టుడే, జయపురం

చిలికాలో ఆక్రమణల తొలగింపు

గోపాలపూర్: పూరీ జిల్లా కృష్ణప్రసాద్ సమితిలోని చిలికా సరస్సులో అక్రమంగా నిర్మించిన ఘెరీలను శుక్రవారం తొలగించారు. ఈ ప్రక్రియ ఈనెల 10 వరకు కొనసాగుతుందని ఎస్పీ ప్రతీక్‌సింగ్ చెప్పారు. అక్రమంగా రొయ్యలు, పీతల వేట సాగిస్తున్నందున కార్యాచరణ చేపట్టామన్నారు.

(c) eenadu

కరకట్టలు కట్టేదెప్పుడో?

భామిని, న్యూస్‌టుడే: భామిని మండల పరిధిలోని వంశధారలో వరద పెరిగితే చాలు.. నదీ తీర గ్రామాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని నివారణకు గత తెదేపా ప్రభుత్వంలో కరకట్టల పనులకు శ్రీకారం చుట్టారు. స్టేజ్-4 ప్యాకేజీ కింద భామిని మండలానికి 2007లో రూ.310 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. అధికారులు 1,200 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. రైతుల నుంచి 600 ఎకరాలు సేకరించారు. పరిహారం మాత్రం చెల్లించలేదు. మళ్లీ 2017లో కొత్తగా అంచనాలు వేసి రూ.1,057 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించారు. 8 శాతం మాత్రమే చేసి ఆపేశారు. తర్వాత వచ్చిన వైకాపా కనీసం పట్టించుకోలేదు. దీంతో వంశధార నదిలో వరదలొస్తే భామిని మండలంలోని వందలాది ఎకరాలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. కీసర, కోసలి, బిల్లుమడ, సింగిడి, లివిరి, ఘనసర, తాలాడ, సొలికిరి, పసుకిడి గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. బత్తిలి నుంచి కోసలి వరకు సుమారు 30 కిలోమీటర్ల కరకట్టల నిర్మాణం కలగానే మిగిలింది. తెదేపా హయాంలో సొలికిరి వద్ద వంశధార నదిలో 5 చోట్ల గ్రోయిన్లు ఏర్పాటు చేయడంతో కొంతమేర ఉపశమనం కలిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇటీవల వర్షానికి కీసర శివాలయంలోకి చేరిన వరద నీరు

ఒడిశా టు సూరత్ వయా రేణిగుంట

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

రేణిగుంట, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి సూరత్‌కు అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయిని పోలీసులు రేణిగుంటలో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. రేణిగుంట పట్టణ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. 'విశ్వసనీయ సమాచారంతో పట్టణ సీఐ జయచంద్ర సిబ్బందితో శుక్రవారం తెల్లవారుజామున రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని కార్ పార్కింగ్‌లో దాడులు నిర్వహించాం. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కైలాష్ బారిక, బాబుగౌడ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వారి సామగ్రి తనిఖీ చేయగా రూ.2 లక్షలు విలువ చేసే పది కిలోల గంజాయి దొరికింది' అని తెలిపారు. రేణిగుంట మీదుగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన చాహల్ అనే వ్యక్తికి అప్పగించేందుకు ఈ సరకు తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, చాహల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ప్రతిభ చూపిన రేణిగుంట పట్టణ సీఐ జయచంద్ర, ఇతర సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించినట్లు వెల్లడించారు.

శబరిమల 'తొలి యాత్రికుల' పూజలు

పూజల్లో పాల్గొన్న అయ్యప్ప స్వాములు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: తొలిసారి అయ్యప్ప మాల ధరించి 'తొలి యాత్రికుడు' శబరిమలలో కొలువైన అమ్మవారు 'మాళిగపురత్తమ్మ' అనుమతి కోరుతూ చేపట్టే పూజల్ని 'కన్నె పూజ' లంటారు. స్థానిక నీలకంఠేశ్వరస్వామి మందిరం ఆవరణలో శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఈ పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో 279 మంది కన్నె స్వాములు పాల్గొని మాళిగపురత్తమ్మకు భక్తిశ్రద్ధలతో కుంకుమపూజలు నిర్వహించారు.

కొత్తభవనానికి శిలాన్యాసం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్ ఐఐటీలో నిర్మించనున్న ఓ భవనానికి ఐఐటీ పూర్వ విద్యార్థి డా.వినోద్‌గుప్తా పాల్గొని గురువారం శిలాన్యాసం చేసినట్లు ఐఐటీ పత్రికటించింది.

చిత్తశుద్ధితో పనులు చేయాలి

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీల పరిధిలోని సచివాలయ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది చిత్తశుద్ధితో శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీడీవో సత్యం ఆదేశించారు. శుక్రవారం వెంకంపేటలో శుభ్రత పనులను తనిఖీ చేసి, సూచనలు ఇచ్చారు. సర్పంచి తీళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కార్యశాలలో మాట్లాడుతున్న అధికారి సునీత దండసేనా

కార్యశాలలో అధికారుల సమీక్ష

జయపురం, న్యూస్‌టుడే: జిల్లాలో చెరకు రసం సీసాల్లో లభిస్తుంది. దీనిని తాగటానికి సిద్ధంగా ఉన్న రూపంలో ప్యాక్ చేస్తామని, సహ్యాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం జయపురంలో జరిగిన వ్యవసాయ వర్క్‌షాప్‌లో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ పరుశురామ్ బెహరా పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయం, కోళ్లు, తేనెలు నియంత్రణ, మార్కెటింగ్‌పై ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశోధన అధికారి దీపక్‌కర్, డా. ప్రమోద్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్ఎం పరీక్షలు రద్దుతో నిరాశ

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జరుగుతున్న ఏఎన్ఎం పరీక్ష ప్రశ్నపత్రాలు లీకేజీ కారణంగా పరీక్ష రద్దవడంతో విద్యార్థులు నిరాశ చెందారు. పర్లాఖెముండి పట్టణంలోని మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరగనున్న ఏఎన్ఎం రెండో ఏడాది పరీక్ష రద్దు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీఎస్ రాజన్ ఎక్కా అసెంబ్లీలో మాట్లాడుతూ మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం 11 గంటలకు మార్కెట్లో అమ్ముడవుతున్న ప్రశ్నపత్రాలపై ప్రశ్నించారు.

ప్రతిభ చూపితే.. ఉపకారవేతనం మీదే!

7న ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్ష

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, పొందూరు

జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్) పోటీ పరీక్ష ఈ నెల 7న నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 5,630 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు హాజరు కానున్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలో 26 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే పరీక్షకు సంబంధించి విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను సమీపంలోని పోలీసుస్టేషన్‌లో భద్రపరిచారు.

టెక్కలి మండలం బూరగాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ నమూనా పరీక్షకు హాజరైన విద్యార్థులు

అరగంట ముందుగానే అనుమతి

● విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద హాల్‌టికెట్ చూపితే అరగంట ముందుగానే లోపలికి అనుమతిస్తారు. ● హాల్‌టికెట్‌లో సంఖ్య, పేరు, మాధ్యమం, ఇతర వివరాలు ఓఎంఆర్ షీట్‌పై సక్రమంగా ఉన్నాయా అని పరిశీలించాలి. ● పరీక్షలో నలుపు, నీలం రంగు పెన్నులే ఉపయోగించాలి.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు

● హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవచ్చు. అభ్యర్థి ఫొటో సక్రమంగా లేకపోతే ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫొటోపై సంబంధిత పాఠశాల హెచ్ఎం వద్ద ధ్రువీకరించి తీసుకెళ్తే అనుమతిస్తారు.

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో కేటాయించిన కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశాం. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. హాల్‌టికెట్లను www.bse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 75696 33183కు ఫోన్ చేసి సంప్రదించాలి. – ఎ.రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం

ధనార్జనకు ఆరాటం.. జనారోగ్యంతో చెలగాటం..!

● నిబంధనలు అతిక్రమిస్తున్న పీఎంపీలు

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

రోగుల అవసరం, అవగాహన లేని స్థితిని కొందరు ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు(పీఎంపీ) అవకాశంగా తీసుకుని తోచిన రీతిలో వైద్యం చేస్తున్నారు. త్వరగా కోలుకుంటారని మధ్య పెట్టి అధిక మోతాదు గల మందులు ఇస్తున్నారు. ఆయా ఔషధాల వినియోగం వికటిస్తే ఉపశమనం కలుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వారినే సంప్రదిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు శస్త్రచికిత్సలు మినహా అన్ని వ్యాధులకూ చికిత్స చేసేస్తున్నారు.

చేయాల్సింది..

★ ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి. సూదిమందు ఇవ్వకూడదు.

★ జ్వరం, దగ్గు, జలుబు, ఇతర చిన్న ఇబ్బందులతో వచ్చిన రోగులకు మాత్రమే మాత్రలు ఇవ్వాలి.

★ తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రికి పంపాలి.

★ ప్రత్యేకంగా క్లినిక్‌లు తెరవకూడదు. ల్యాబ్‌లు, ఔషధ దుకాణాలు నిర్వహించకూడదు.

★ రక్త పరీక్షలకు సిఫార్సు చేయకూడదు.

చర్యలు తీసుకుంటాం..

ఇటీవల పీఎంపీ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాం. సెలైన్ పెట్టడం, కుట్లు వేయడం.. ఇన్‌పేషెంటుగా చేర్చుకోకూడదని ఆదేశించాం. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – డా.కె.అనిత, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

ఇదీ పరిస్థితి..

★ ఇచ్ఛాపురం మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలు ఇటీవల అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు స్థానిక పీఎంపీని సంప్రదించారు. మోతాదుకు మించి సూది మందు ఇవ్వడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. హుటాహుటిన ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.

● క్షేత్రస్థాయిలో పీఎంపీలు ఏ రోగానికైనా చికిత్స చేసేస్తున్నారు. సూదిమందు ఇస్తున్నారు. సెలైన్ పెట్టేస్తున్నారు. గాయాలకు కట్లు కట్టేస్తున్నారు.

● అధిక మోతాదులో యాంటీబయాటిక్ మందులు, స్టెరాయిడ్లు ఇస్తుండటంతో జ్వరం తగ్గినా కిడ్నీ, గుండె, ఇతర అవయవాలపై ప్రభావం పడుతోంది.

● రోగికి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తే వరకు కేసులు వదిలిపెట్టరు.

● అత్యవసరమైతే శ్రీకాకుళం, విశాఖపట్నం నగరల్లో వారు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

● చాలా మంది ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని రోగుల్ని అక్కడికే తరలిస్తున్నారు.

విత్తనాల బంతుల తయారీ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా సన్నొఖెముండి సమితిలో ఖొల్లింగి గ్రామంలో ఉన్నత పాఠశాల గైడ్స్ టీమ్ నైటింగేల్ కంపెనీ ఆధ్వర్యంలో శుక్రవారం 'ప్రపంచ మృత్తికా దినోత్సవం' సందర్భంగా విత్తనాల బంతులు తయారు చేశారు. ప్రధానోపాధ్యాయిని ప్రతిమా, గైడ్ కెప్టెన్ సునీతా నాయక్‌లు పాల్గొని మట్టి ప్రాముఖ్యతను విద్యార్థినులకు తెలిపారు. అనంతరం మట్టిలో వివిధ రకాల విత్తనాలుంచి బంతుల్ని తయారు చేశారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని వెంకంపేటలో అగ్ని ప్రమాదానికి సర్వం కోల్పోయిన జలుమూరు జనార్దన కుటుంబానికి పీపీసీఎస్ మాజీ ఛైర్మన్ తీళ్ల శివున్నాయుడు దంపతులు రూ.5వేలు, బట్టలు ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

దీన్ని రోడ్డంటారా.. వెళ్తే ఉంటారా!

కురుపాం మండలంలోని కాకిలి నుంచి పిరాంగూడ, లిక్కిడివలస, లిక్కిడి మీదుగా ఒబ్బంగిగూడ, ఒబ్బంగి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా మారిందని ఆ ప్రాంత గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. పరిశీలించి, ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారి ఎస్.అప్పారావు తెలిపారు.
– న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

భువనేశ్వర్‌లో క్రీడాభివృద్ధిపై చర్చలు

క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, సంచాలకుడు విజయ్ ఎద్దుల, బీడీఏ అధికారులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లో క్రీడా సౌకర్యాలు, ఇతరత్రా క్రీడాభివృద్ధి అంశాలపై అధికారులు చర్చించారు. గురువారం కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, సంచాలకుడు విజయ్ ఎద్దుల, భువనేశ్వర్ అభివృద్ధి అథారిటీ (బీడీఏ) అధికారులు పాల్గొన్నారు. నగరాన్ని క్రీడల దిశగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు నిర్ణయించారు.

వరించిన దిగుబడులు

న్యూస్‌టుడే–రాజాం

హెక్టారుకు 4.40 క్వింటాళ్లు పెరుగుదల

జిల్లాలో ఇటీవల తుపానులకు రైతులు కొంత ఇబ్బంది పడినా.. చివరికి గతేడాది కంటే దిగుబడులు పెరిగినట్లు గణాంకశాఖ నిర్వహిస్తున్న పంట కోత ప్రయోగాల్లో స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు 66 శాతం ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రాథమిక నివేదికను వ్యవసాయశాఖ రూపొందించింది. గతేడాది కంటే హెక్టారుకు 4.49 క్వింటాళ్లు అదనంగా దిగుబడులు పెరిగినట్లు తేలింది.

సంవత్సరం	సాగువిస్తీర్ణం (హెక్టార్లు)	దిగుబడి హెక్టారుకు (కిలోలు)
2021-22	94,457	4,565
2022-23	93,643	5,193
2023-24	93,820	5,135
2024-25	97,340	5,742
2025-26	1,13,380	6,191

రేగిడి మండలం ఖండ్యాంలో పంటకోత ప్రయోగానికి కొలతలు వేస్తున్న సిబ్బంది

పంటకోత ప్రయోగాలు: 2,024
పూర్తయినవి: 1,337
ఇంకా చేయాల్సినవి: 687
కొత్తవలస మండలంలో అధికంగా హెక్టారుకు 7,124 కిలోల దిగుబడి వచ్చింది.

పెరిగిన ప్రాధాన్యం: జిల్లాలో వరి సాగుకు ప్రాధాన్యం పెరిగింది. గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అంతకుమించి దిగుబడులు సాధించారన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రైతులకు మేలు జరుగుతోంది. 48 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమచేస్తున్నారు. కామన్ రకం క్వింటా 2,369, మేలిరకం(ఏ గ్రేడ్) రూ.2,389 మద్దతు ధర ఇస్తున్నారు. నాలుగు లక్షల టన్నులు కొనుగోలు చేయనుండడంతో రైతులకు మేలు జరగనుంది. అన్ని మండలాల్లోనూ దిగుబడులు మెరుగ్గానే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు తెలిపారు. మిగిలినవి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

80 కిలోల బస్తాల లెక్కన ఎకరాకు దిగుబడి..

◆ **31-35 బస్తాలు:** కొత్తవలస, నెల్లిమర్ల, రామభద్రపురం, సంతకవిటి, మెరకముడిదాం, డెంకాడ, రేగిడి ఆమదాలవలస, బొబ్బిలి, తెర్లాం, వంగర, బాడంగి, ఎస్.కోట, గజపతినగరం

◆ **28- 30 బస్తాలు:** మెంటాడ, గుర్ల, గంట్యాడ, చీపురుపల్లి, రాజాం, భోగాపురం, విజయనగరం, పూసపాటిరేగ, జామి, గరివిడి, దత్తిరాజేరు, వేపాడ, ఎల్.కోట, బొండపల్లి

బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం మండల ఉప ఎంపీడీవో-2గా ఎం.వెంకటేశ్వరశర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గంట్యాడ మండలం నుంచి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఏవో రమణమూర్తి, సిబ్బంది అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా దిగపొహండి ఠాణా పరిధిలో గొణియానాళొ కూడలి కురేయిసుణి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనంపై ఉన్న భార్యాభర్తలు లలితా మల్లిక్ (30), ప్రతాప్ మల్లిక్ (35)లు మృతిచెందగా, వారి మూడేళ్ల బిడ్డ స్వల్ప గాయాలతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. మరో ద్విచక్ర వాహన చోదకుడు సునీల్ దొళాయి (36) కూడా గాయపడ్డాడు. మృతులు సన్నొఖెముండి సమితిలో గంగాపూర్ సమీపంలోని డెప్పాగుడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. లలితా ఎనిమిది నెలల గర్భిణి వైద్య పరీక్షల నిమిత్తం బ్రహ్మపురలోని ఎమ్కేసీజీ ఆసుపత్రికి వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్లు తెలిసింది.

కొంధమాల్‌లో ఎదురు కాల్పులు బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కొంధమాల్ జిల్లా బెల్‌ఘర్-కోటగడ ఠాణాల సరిహద్దుల్లో బిలామాల్ పంచాయతీలోని మాస్మాసారు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం ఎదురు కాల్పులు జరిగాయి. కొంతసేపటి తర్వాత మావోయిస్టులు తప్పించుకున్నారు. అనంతరం గాలించగా మావోయిస్టులకు చెందిన డంప్‌ను కనుగొన్నారు. ఆయుధాలు, ఆహార సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ట్రాక్టర్ అదుపుతప్పి.. ఒకరి దుర్మరణం

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: అదుపుతప్పిన ట్రాక్టర్ మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన హైదరాబాద్ శివారులోని ఘటన పటాన్ చెరు ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన మిథున్‌రావు(38) ఇంద్రేశం గ్రామంలో కిరణ్ అనే వ్యక్తికి చెందిన ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మట్టిని తొక్కించేందుకు ట్రాక్టర్ నడుపుతుండగా.. జయప్రకాష్ అనే వ్యక్తి తాను నడుపుతానంటూ వాహనం తీసుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడంతో.. అది అదుపు తప్పి మిథున్‌రావుపై పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య పింకీరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ధాన్యం కొనుగోలు వేగంగా చేపట్టండి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలో గత ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. గత ఏడాది జిల్లాలో వర్షాల కారణంగా ధాన్యం రంగు మారడంతో రైతులు ఆంధ్రా దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. సరైన సమయంలో రైతులకు టోకెన్లు మంజూరు చేసి కొనుగోలు చేయాలన్నారు.

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రూపేష్

కోటి విద్యలు కూటి కొరకే.. కానీ ఆరోగ్యం సహకరించక, పరిస్థితులు అనుకూలించక పట్టెడన్నం కోసం ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి ఆకలి తీర్చుతూ ప్రాణదాతలుగా మారుతున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. పేదల చెంతకే ఆహారం తీసుకెళ్లి అందిస్తూ ఆప్యాయత పంచుతున్నాయి. మానవ సేవకు మించిన భాగ్యం లేదంటూ స్వచ్ఛంద సేవకు ముందుకొచ్చారు. ఒకటి, రెండు కాదు ఏళ్లుగా అభాగ్యుల ఆకలి తీర్చుతున్నారు. **శుక్రవారం అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం** సందర్భంగా కథనం.
– న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, వీరఘట్టం, సాలూరు

అమ్మలా వడ్డిస్తూ.. అనురాగం పంచుతూ..

వృద్ధుడి ఇంటికెళ్లి క్యారేజీ అందజేస్తున్న సత్యసాయి సభ్యుడు

తల్లి మాట కోసం..

బాపట్ల జిల్లా జిల్లేళ్లమూడిలో అమ్మ దగ్గర భాషా ప్రావీణం పొందిన పార్వతీపురం పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థులు 'అమ్మ సేవా సమితి'ని స్థాపించారు. అమ్మ చెప్పిన మాట కోసం చేయిచేయి కలిపారు. సొంత నిధులు, కొంత దాతల సహకారంతో 2021 ఆగస్టులో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించారు. రోజుకు 150-200 మంది పేద రోగుల సహాయకులకు ఆహారం ఉచితంగా అందిస్తున్నారు. ఏడాదికి 55 వేల మందికి ప్రసాద వితరణ జరుగుతోంది. ఈ లెక్కన నాలుగేళ్లలో 2.20 లక్షల మందికిపైగా ఆకలి తీర్చారు. అంతేకాదు దుప్పట్లు, రగ్గులు, దుస్తులు వంటివి అందజేస్తున్నారు.

ఇంటికే భోజనం

సత్యసాయి భక్తులు స్వచ్ఛందంగా సేవకు ముందుకొచ్చారు. 2021లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లాలో 13 గ్రామాల్లోని 100 మంది వృద్ధులు, అభాగ్యులకు ఇంటికి నేరుగా క్యారేజీ పంపిస్తున్నారు. సేవా సమితికి గురజాడ విద్యాసంస్థల యజమాని గుంట్రెడ్డి స్వామినాయుడు వీరఘట్టంలో 30 సెంట్ల స్థలం ఉచితంగా ఇచ్చారు. భోజనాలు తరలించేందుకు వాహనం సమకూర్చారు. శుద్ధజల ప్లాంట్ ఏర్పాటు చేశారు.

నిత్యం.. వితరణ

పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో రోగుల సహాయకులకు లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యం ప్రసాద వితరణ చేస్తున్నారు. 2021 నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 150 మందికిపైగా భోజనం అందజేస్తున్నారు. ఏడాదికి 54,750 మంది ఆకలి తీర్చుతున్నారు. ఇప్పటివరకు 2.19 లక్షల మందికిపైగా ఆహారం అందించామని క్లబ్ అధ్యక్షుడు చలపతిరావు తెలిపారు.

పార్వతీపురం కేపీఎం ఉన్నత పాఠశాలల విద్యార్థులతో ఎమ్మెల్యే విజయ్‌చంద్ర

కల సాకారానికి సహకారం

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: విద్యా శాఖ మంత్రి లోకేశ్ విద్యార్థుల కలలను సాకారం చేయడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బి.విజయ్‌చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం పార్వతీపురం పట్టణం కేపీఎం ఉన్నత పాఠశాలలో టీచర్స్, పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులతో మాట్లాడి, వారిలో ఉత్సాహాన్ని నింపారు. సారథి ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో విజేతలకు రూ.5 వేలు చొప్పున నగదు అందజేశారు.

ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈ సేవలు మీ కోసమే..!

– న్యూస్‌టుడే, లావేరు

మీరు తరచూ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటారా..? అప్పుడు టోల్ గేట్లను దాటే సమయంలో రుసుం చెల్లిస్తుంటారు కదా..? ఆ వసూలు చేసిన మొత్తంలోని కొంత సొమ్ముతో వాహనదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని మీకు తెలుసా..? ఎప్పుడైనా వినియోగించుకున్నారా.? లేదంటే.. రండి.. తెలుసుకుందాం..

తక్షణ సాయానికి 1033

రోడ్డు ప్రమాదాలు, వాహనాలు బోల్తాపడటం, వివిధ కారణాలతో ఆగిపోవడం వంటివి జరిగితే 1033 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలి. ఫోన్ చేసిన వెంటనే దిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి సమీపంలో టోల్ గేట్‌కు సమాచారం వస్తుంది. తక్షణమే సిబ్బంది వచ్చి సహాయం అందిస్తారు.

● పెట్రోల్, డీజిల్ అయిపోయినా ఈ నంబరు ద్వారా సాయం పొందొచ్చు.

జిల్లాలో వివరాలిలా...

● రోజూ వెళ్లే వాహనాలు: 45 వేలకుపైగా

● జాతీయ రహదారి పొడవు: 191 కి.మీ.

● టోల్ ప్లాజాలు: నరసన్నపేట (మడపాం), పలాస(లక్ష్మీపురం), ఇచ్ఛాపురం(కరాపాడు)

నరసన్నపేట జాతీయ రహదారి మడపాం వద్ద ఉన్న ప్రధాన టోల్‌గేట్

★ పోలీసుల సేవలకు 112ను సంప్రదించాలి.

★ టోల్ ప్లాజాల వద్ద అంబులెన్స్, క్రేన్, హైవే పెట్రోలింగ్ వాహనం అందుబాటులో ఉంటాయి.

★ వాహనాల పార్కింగ్ స్థలాలు, డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు గదులు ఉంటాయి.

★ సేవలు పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డిప్యూటీ మేనేజర్ సీహెచ్ సతీష్ తెలిపారు.

రాజ్‌మార్గ్‌తో రివార్డులు

జాతీయ రహదారుల సంస్థ పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. అవి అపరిశుభ్రంగా ఉంటే.. ఫొటో తీసి రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో అప్‌లోడ్ చేస్తే రివార్డులు పొందే అవకాశం కూడా ఉంది.

సకల సేవలకు ఎస్‌వోఎస్

జాతీయ రహదారిపై ప్రతి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన పసుపు రంగు స్తంభాల వద్ద ఎస్‌వోఎస్ పెట్టెలు ఉంటాయి. ఎలాంటి అవసరమైనా దానిపై ఉండే మీటను నొక్కితే సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని సేవలందిస్తారు.

పెట్టుబడిదారులకు ప్రభుత్వ మద్దతు

కాంచీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి డీఎంకే ప్రభుత్వం మద్దతిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ సమీప పిళ్లైపాక్కం సిప్కాట్‌లో రూ.1800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ట్రైకోట్ గ్లాస్ తయారీ పరిశ్రమ, ఉత్పత్తిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ పరిశ్రమలో 840 మందికి ఉపాధి లభిస్తోంది. స్టాలిన్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతిలో 41 శాతం సహకారంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తమిళనాడును రాజధానిగా చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ తయారీ, డిజైన్ రంగాలపై కూడా దృష్టి సారిస్తోందన్నారు. డీఎంకే ప్రభుత్వం దూరదృష్టితో కూడిన ఆలోచనతో విధానాలను రూపొందిస్తూ పని చేస్తోందన్నారు. మంత్రులు టీఎం అన్బరసన్, టీఆర్బీ రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగానందం తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్

● శశికళకు ప్రాణహాని?

చెన్నై, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ప్రాణహాని ఉందని ప్రచారం జరుగుతోంది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ మళ్లీ పార్టీ పగ్గాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. పార్టీ నిర్వాహకుల మద్దతు కూడగట్టుకోవడానికి అడపాదడపా [illegible] అసంతృప్తితో ఉన్నవారితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన చిన్నమ్మ మరణించగా నివాళులర్పించడానికి ఆమె మన్నార్గుడికి వెళ్లారు. ప్రాణహాని ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో [illegible] స్పష్టం. తగిన భద్రత కల్పించాలంటూ ఆమె మద్దతుదారుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

భవనాలకు ముప్పు!

- చెన్నైలో కుంగుతున్న భూమి
- విదేశీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

తాజాగా విడుదలైన కీలక పరిశోధన ప్రకారం.. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు నగరాలతో పోల్చితే చెన్నైలో ఉండే భవనాలకు ముప్పు ఉందన్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇసుక, ఇతర నిక్షేపాల కారణంగా భూమి కుంగే ప్రభావం కనిపిస్తోందని, ఫలితంగా భవిష్యత్తులో ఇబ్బంది కలగొచ్చని చెబుతున్నారు.
ఈనాడు-చెన్నై

కెనడా యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్, యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, వర్జీనియా టెక్‌కు చెందిన నిపుణులు సదాశివం, లియోనార్డ్ ఓహెన్‌హెన్, మహమ్మద్ ఖోరామ్, సుస్మిత సర్కార్, మనూచెహర్ షిర్జాయ్ పరిశోధకులు చెన్నైతో పాటు దేశంలోని దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు నగరాలపై పరిశోధనలు చేశారు. భూమి కుంగే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడి భవనాలకు ఎలాంటి ముప్పు ఉందనే కోణంలో వారి పరిశీలన సాగింది. చెన్నై విషయానికొస్తే.. 2015-23 మధ్య నగరంలో భూవినియోగం తీరు, భూమిలో గట్టిదనం తదితర అంశాలపై ఉపగ్రహ రాడార్ ద్వారా మ్యాపింగ్ చేసి అంచనా వేశారు. కొన్ని కీలక విషయాలు వెలుగుచూశాయని అంటున్నారు.

50 ఏళ్లలో ముప్పున్న భవనాలు

బాగా ఎక్కువ	8,284
ఎక్కువ	97,946
మధ్యస్థాయి	8,56,093
తక్కువ	8,35,412
బాగా తక్కువ	3,54,550
వివరాలు లేనివి	1,491
విశ్లేషించిన మొత్తం భవనాలు	21,53,776

ఏడాదికి 31.7 మి.మీ చొప్పున

నగరంలో పలుచోట్ల భూమి కుంగిపోయే ప్రమాదం ఉందని, ఫలితంగా వచ్చే 50 ఏళ్లలో చాలా భవనాలకు ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరుతో పోల్చితే చెన్నైలోని భవనాలే రానున్న 50ఏళ్లలో ఎక్కువ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఏకంగా 1,06,230 భవనాలు ఎక్కువ, బాగా ఎక్కువ ముప్పు కేటగిరీలో ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. చెన్నై పరిధిలోని భూమిని గమనించినపుడు ఏడాదికి 31.7 మి.మీ చొప్పున కుంగుతున్న దాఖలాలున్నట్లు అంచనా వేశారు.

హెచ్చరిస్తున్న ప్రాంతాలివే..

అడయార్ పరివాహక ప్రాంతంతో పాటు, నగరం మధ్యనున్న భాగం ఎక్కువగా కుంగేందుకు అవకాశం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. అడయార్ పరిసరాల్లో మట్టితో కలిసిన ఇసుక, బురదతో నిండిన ప్రాంతాలున్నాయని తెలిపారు. నగర నడిబొడ్డులో చూస్తే.. నదులు, ఇతర ప్రవాహాలద్వారా నిక్షేపాల మిగిలిన బంకమట్టి, బురద, ఇసుక, కంకర పొరలున్న హోలోసీన్ ఫ్లూవియల్ అవక్షేపాలు కనిపిస్తున్నాయని వివరించారు. ఈ మొత్తం ప్రభావంతో వలసవాక్కం, కోడంబాక్కం, ఆలందూర్, తాండియార్‌పేట, కేకేనగర్ తదితర ప్రాంతాలు ఈ ముప్పులో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. భూగర్భజలాల వెలికితీత పెరగడం ద్వారానూ భూమి కుంగిపోయే ప్రమాదాలు కూడా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

కాపాడే విధానాలు అవసరం

ముప్పును గుర్తించి అందుకు తగ్గట్లు ప్రభుత్వం పాలసీల్ని తేవాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు. తీర నగరమైన చెన్నైలో భూగర్భజలాలు అడుగంటితే సముద్ర జలాలు వాటిని భర్తీ చేసే పరిస్థితి ఉండొచ్చని, ఫలితంగా ప్రభావం తగ్గొచ్చని చెబుతున్నారు. [illegible] రుతుపవన వర్షాలు సైతం భూగర్భజలాల్ని భర్తీ చేయొచ్చని అంటున్నారు. తాజా పరిశోధన ద్వారా భూగర్భజలాలు తగ్గుతున్న నేపథ్యంలో అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని తమ పరిశోధన గుర్తుచేస్తోందని పరిశోధకులు వివరిస్తున్నారు.



రాబోయే 50 ఏళ్లలో ముప్పున్న ప్రాంతాల్ని ఉపగ్రహచిత్రం ద్వారా గుర్తిస్తూ విడుదల చేసిన మ్యాప్. ఎరుపు రంగున్న ప్రాంతాల్లో ఇబ్బంది ఎదురుకావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

రౌడీని పట్టుకోవడానికి వెళ్లి..

❖ కొండపై చిక్కుకున్న పోలీసులు ❖ రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: రౌడీని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు రాయిపై ఇరుక్కుపోవడంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. తెన్కాశి జిల్లా కడైయంకు చెందిన బాలమురుగన్‌పై హత్య, దోపిడీ, లైంగిక వేధింపులు వంటి పలు కేసులున్నాయి. తిరునెల్వేలి, అరుప్పుకోట, తిరుచ్చి, చెన్నై సహా వివిధ జిల్లాల్లో 90కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు వారాల కిందట కేరళలో జరిగిన నేర ఘటనలో అరెస్టైన బాలమురుగన్‌ను త్రిచూర్ జైలుకు తరలించారు. తమిళనాడు పోలీసులు వివిధ కేసుల విచారణ నిమిత్తం బాలమురుగన్‌ను కోర్టులో హాజరుపరచడానికి త్రిచూర్ జైలు నుంచి తీసుకొచ్చారు. అనంతరం అక్కడికి తీసుకెళ్లిన సమయంలో తప్పించుకు పారిపోయాడు. కడైయంలోని రామనది ఆనకట్ట వద్ద వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై దాక్కున్నట్లు సమాచారం అందింది. ప్రత్యేక దళాలకు చెందిన 50మందికి పైగా పోలీసులు గురువారం రాత్రి అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిటారుగా ఉన్న రాయిని ఎక్కిన ఐదుగురు పోలీసులు మళ్లీ కిందికి దిగలేకపోయారు. వెంటనే ఆలంకుళం, తెన్కాశి అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని శుక్రవారం తెల్లవారుజామున వారిని సురక్షితంగా రక్షించారు. బాలమురుగన్ తప్పించుకోకుండా కొండచుట్టూ 50 మందికి పైగా పోలీసులు కాపలా కాస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, స్థానికులు సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.

కొండ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు

జనవరి 7 నుంచి చెన్నై పుస్తక ప్రదర్శన

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 49వ చెన్నై పుస్తక ప్రదర్శన వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 19వ తేదీ వరకు 13 రోజులపాటు జరగనుంది. దక్షిణ భారత పుస్తక విక్రేతలు, ప్రచురణకర్తల సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఈసారి కూడా చెన్నైలోని నందనం వైఎంసీఏ మైదానంలో ఏర్పాటు కానుంది.

12 సీట్లు కావాలి

● ఎండీఎంకే తీర్మానం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందడానికి, పార్టీ నిర్వాహకులను సంతృప్తి పరచడానికి డీఎంకే కూటమిలో 12 సీట్లు కోరాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తీర్మానించినట్లు వార్తలు వెలువడ్డాయి. 2021 శాసనసభ ఎన్నికలలో డీఎంకే కూటమి నుంచి ఎండీఎంకే 6 స్థానాల్లో ఉదయించే సూర్యుడి గుర్తుపై పోటీ చేసింది. నాలుగుచోట్ల గెలుపొందింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో తిరుచ్చి నియోజకవర్గంలో ఎండీఎంకే ముఖ్య కార్యదర్శి దురై వైగో అగ్గిపెట్టె చిహ్నంతో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఎండీఎంకేలో ప్రస్తుతం నలుగురు (అరియలూర్-చిన్నప్ప, మదురై సౌత్-భూమినాథన్, సాత్తూర్-రఘురామన్, వాసుదేవనల్లూర్-సదన్ తిరుమలైకుమార్) ఎమ్మెల్యేలున్నారు. ఈ స్థానాలతోపాటు అదనంగా 8 కోరాలని ఎండీఎంకే అధిష్ఠానం తీర్మానించింది. కాంగ్రెస్, వీసీకేకు గత ఎన్నికలకన్నా అదనపు సీట్లు కేటాయిస్తే తమకు ఇవ్వాలని ఎండీఎంకే వర్గీయులు కోరుతున్నారు.

ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో

లేని సమస్యలు సృష్టించారు..

విల్లివాక్కం: న్యాయ వ్యవస్థలో మతతత్వం వ్యాపించడం ఆందోళనకరమని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం తాయగంలో విలేకరులతో మాట్లాడారు. మాదకద్రవ్యాలు, కులసంఘర్షణల నివారణకు డిమాండ్ చేస్తూ 2 నుంచి 12వ తేదీ వరకు తిరుచ్చి నుంచి మదురై వరకు సమానత్వ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. తిరుప్పరకుండ్రంలో లేని సమస్యలు హిందుత్వవాదులు సృష్టించారని ఆరోపించారు.

జయలలిత స్మారక మందిరంలో నివాళులర్పిస్తున్న పళనిసామి, అన్నాడీఎంకే నేతలు

జనం కోసం జీవితాన్ని అర్పించారు

● ఎడప్పాడి పళనిసామి

సైదాపేట, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రజల కోసం జీవితాన్ని అర్పించారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. జయలలిత వర్ధంతిని పురస్కరించుకుని చెన్నై మెరినాలోని సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. మాజీ మంత్రులు, అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని స్వగృహంలో ఈపీఎస్ జయలలిత చిత్రపటానికి మాలవేసి నివాళులర్పించారు. ఈపీఎస్ విడుదల చేసిన ప్రకటనలో.. ప్రపంచంలోని అందరు తమిళుల హృదయాల్లో చిరకాలం జయలలిత ఉంటారని తెలిపారు. ఓ తల్లిలా ఆలోచించి ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు.

● మాజీ మంత్రి జయకుమార్ మాట్లాడుతూ... అన్నా పేరుతో రాజకీయాలు చేస్తున్న డీఎంకే అన్నా సిద్ధాంతాలను తుంగలో తొక్కుతోందని తెలిపారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సయయంలో ముల్లైపెరియార్, కావేరి తదితర రాష్ట్ర హక్కులను కాలరాశారని విమర్శించారు. జయలలిత సీఎం అయ్యాక న్యాయ పోరాటాలు జరిపి రాష్ట్ర హక్కులు నిలబెట్టారన్నారు. ● రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విడుదల చేసిన ప్రకటనలో.. రాజకీయాల్లో ఉక్కు మహిళగా ఉన్నారని, చరిత్రాత్మక విజయాలు సాధించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ● జయలలిత గొప్ప జాతీయవాది అని రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు అన్నామలై విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సామాజిక సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేశారన్నారు.

నివాళులర్పించేందుకు వస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు

● తెప్పపై ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి ● అలంకరణలో పరాశక్తి అమ్మవారు ● భక్తుల గిరిప్రదక్షిణ

వైభవంగా అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణ

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలైలోని అయ్యన్ కోనేరులో గురువారం రాత్రి ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి తెప్పోత్సవం అతి వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శుక్రవారం ఉన్నాములై సమేత అరుణాచలేశ్వరస్వామిని గిరి ప్రదక్షిణ బాటలో ఊరేగించారు. పరాశక్తి అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పున్నమి సందర్భంగా గురువారం రాత్రి వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.

ట్రావెల్ పార్కు ప్రారంభం

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై తిరుక్కోయిలూర్ రోడ్డులో హైవే శాఖ తరపున ఎంకే స్టాలిన్ పేరిట ఏర్పాటు చేసిన ట్రావెల్ పార్కును శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. వివిధ రకాల పూలచెట్లు, మొక్కలతో పార్కును ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. మంత్రి ఏవీ వేలు, స్థానిక మేయర్ నిర్మల వేల్‌మారన్ తదితరులు పాల్గొన్నారు.

తిరువణ్ణామలైలో ఏర్పాటు చేసిన పార్కు

త్వరలో యువజన విభాగ నిర్వాహకుల సమావేశం

తిరువణ్ణామలై: తిరువణ్ణామలై సమీపంలోని వన్నియంతాంగల్ ప్రాంతంలో డీఎంకే యువజన నిర్వాహకుల సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షించారు. సమావేశంలో 13 జిల్లాలకు చెందిన లక్ష మంది పాల్గొననున్నట్లు డీఎంకే వర్గీయులు తెలిపారు. తేదీ ఇంకా ఖరారు చేయలేదు. మంత్రి వేలు, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి తదితరులు పాల్గొన్నారు.

మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఉదయనిధి స్టాలిన్

కేంద్రప్రభుత్వ తీరును ఖండిస్తూ రైల్‌రోకో

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మేకెదాటు ఆనకట్టకు సంబంధించిన ముసాయిదా ప్రాజెక్ట్ నివేదికను సమర్పించడానికి కర్ణాటక ప్రభుత్వానికి అనుమతివ్వడం ద్వారా తమిళనాడును ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రప్రభుత్వ తీరును, సుప్రీంకోర్టు తీర్పును తమిళనాడు కావేరి రైతుల సంఘం ఖండించింది. రైల్‌రోకో ప్రకటించి నేపథ్యంలో శుక్రవారం తంజావూర్ రైల్వేస్టేషన్‌లో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. తమిళనాడు కావేరి రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పళనియప్పన్ నేతృత్వంలో రైతులు భారీసంఖ్యలో రైల్వేస్టేషన్ ఎదుట గుమిగూడారు. నినాదాలు చేస్తూ లోపలికి ప్రవేశించారు. తిరుచ్చి నుంచి చెన్నైకు వెళ్తున్న చోళన్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకొని పట్టాలపై బైఠాయించారు. మేకెదాటులో ఆనకట్ట నిర్మించనివ్వమని నినాదాలు చేశారు. రైల్‌రోకోలో పాల్గొన్న 100మందికిపైగా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పట్టాలపై బైఠాయించిన రైతులు, సంఘాల నిర్వాహకులు

దిల్లీని తాకిన కార్తిక దీపం సెగలు

● అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

చెన్నై, న్యూస్‌టుడే: తిరుప్పరంకుండ్రంలో కార్తిక దీపం వ్యవహారం సెగలు దిల్లీకి చేరాయి. కొండపై ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయంలో ఏటా కార్తిక దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. కొండ పైభాగంలోని దీపస్తంభంలోనూ దీపం వెలించడానికి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలు మేరకు భాజపా, హిందూ సంస్థల నిర్వాహకులు గురువారం సాయంత్రం ప్రయత్నించగా పోలీసులతో తోపులాట జరిగి పలువురు అరెస్టయ్యారు. అరెస్టైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, ఆ పార్టీ సీనియర్ నేత హెచ్.రాజా తదితర 113 మందిపై ట్రాఫిక్‌కు, ప్రజాజీవనానికి అంతరాయం కలిగించడం తదితర 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని రాత్రి 11.30కు పోలీసులు విడిచిపెట్టారు.

సుప్రీంకోర్టులో అప్పీల్.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఆలయంలో కార్తిక దీపం వెలిగించడానికి ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది. పిటిషన్‌ను స్వీకరించి రెండు రోజుల్లో విచారించనున్నట్లు తెలిపింది.

చర్చకు పార్లమెంట్‌లో డీఎంకే పట్టు: తిరుప్పరంకుండ్రం వ్యవహారమై చర్చించాలంటూ రాజ్యసభలో తిరుచ్చి శివ, లోక్‌సభలో టీఆర్ బాలు, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి శుక్రవారం తీర్మానం నోటీసులు అందించారు. దురుద్దేశంతో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలో స్పీకరు పోడియం వద్దకు వెళ్లి డీఎంకే, కూటమి పార్టీల ఎంపీలు తీవ్రస్థాయిలో గళం విప్పారు. సింగిల్ జడ్జి స్వామినాథన్‌పై టీఆర్ బాలు విమర్శించడంతో భాజపా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకరు ప్రకటించారు. నోటీసులను నిరాకరించడంతో డీఎంకే, మిత్రపక్షాల ఎంపీలు వాకౌట్ చేశారు.

9కి విచారణ వాయిదా

కొండపైభాగంలోని దీప స్తంభంలో దీపం వెలిగించి ఆ ఉత్తర్వులు అమలుచేసిన నకలును కోర్టుకు శుక్రవారం సమర్పించాలంటూ గురువారం మదురై ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశించారు. శుక్రవారం పిటిషన్ మళ్లీ విచారణకు రాగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. నివేదిక సమర్పించాలంటూ సీఐఎస్ఎఫ్‌ను ఆదేశించింది.

ఆగస్టు వరకు పీఎంకే అధ్యక్షుడిని నేనే

వేళచ్చేరి, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది ఆగస్టు వరకు తానే పీఎంకే అధ్యక్షుడిగా కొనసాగుతానని అన్బుమణి పేర్కొన్నారు. విళుపురం జిల్లా బ్రహ్మదేశం సమీపం నల్లావూరులోని అయ్యనార్, ద్రౌపది అమ్మవారి ఆలయాలను గురువారం అన్బుమణి రామదాస్, ఆయన సతీమణి సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా అన్బుమణి విలేకరులతో మాట్లాడుతూ... భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు తనను పీఎంకే అధ్యక్షుడిగా కొనసాగడానికి అనుమతించిందని తెలిపారు. దీనిపై రామదాస్ వర్గం దిల్లీ హైకోర్టులో కేసు వేసిందని, ఇరువర్గాల వాదనలు విన్న తరువాత కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. మామిడి పండు గుర్తు తమ వద్దే ఉందని చెప్పారు. ఎన్నికల తరువాత అధికారంలో భాగస్వామ్యంపై నిర్ణయం తీసుకుంటామని, పీఎంకేలో గందరగోళం సృష్టించడానికి డీఎంకే ప్రయత్నాలు బెడిసికొట్టాయని ఎద్దేవా చేశారు.

అన్బుమణి

ఆలయంలో అన్బుమణి దంపతులు

నిండిన చెరువులు

మహాబలిపురం: దిత్వా తుపాను ప్రభావంతో గత కొద్ది రోజులుగా చెంగల్పట్టు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని 200కు పైగా చెరువులు నిండాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. దీని గురించి అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1,117 చెరువులు ఉండగా అందులో 528 చెరువులు జలవనరులశాఖ పరిరక్షణలో ఉన్నాయని, మిగిలిన 589 గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తుపాను కారణంగా కురిసిన వర్షాలకు 200 చెరువులు 100శాతం నిండగా 324 చెరువుల్లో 75శాతం నీరుందని పేర్కొన్నారు.

నేల వంతెనపై ప్రవహిస్తున్న వరద

మోకాళ్లలోతు నీటిలో నడిచి వెళ్తున్న సిప్కాట్‌వాసులు

తగ్గిన వర్షాలు తొలగని కష్టాలు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, గుమ్మిడిపూండి తాలూకాల్లో 4 రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో అరుణా నదిలో వరద ఏర్పడింది. పొన్నేరి సమీపం ఆండార్‌మడం లోని నేల వంతెన మునిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక్కడ పైవంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టినా ప్రవాహం తగ్గలేదు. భారీ వర్షాలకు తిరునిండ్రవూరు, కాక్కళూరు సిప్కాట్ పారిశ్రామికవాడ, విచ్చూరు, నెమిలిచ్చేరి తదితర లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. నీరు తగ్గకపోవడంతో ఆయా ప్రాంతవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెరుంగళత్తూర్ జలమయం..

మహాబలిపురం: చెంగల్పట్టు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గూడువాంజేరి, పెరుంగళత్తూర్, పరిసర ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల చుట్టూ నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త దయానంద కృష్ణన్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా చెంగల్పట్టు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కొలపాక్కం, నెడుండ్రం, కీరనూర్, పుత్తూర్ చెరువులు నిండటంతో మిగులు జలాలు శ్రీసాయి అవెన్యూ ప్రాంతం గుండా ప్రవహిస్తున్నాయని, మిగులు జలాలు ప్రవహించే కాలువ ఇరుకుగా ఉన్నందున ఒకేసారి అధికంగా నీరు రావడంతో నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు వివరించారు. గతంలో ఈ కాలువను వెడల్పు చేయాలని అనేకసార్లు జిల్లా యంత్రాంగానికి విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఏటా వర్షాల సమయంలో బహుళ అంతస్తుల భవనాల్లో నివాసం ఉంటున్నవారు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, కావున వాననీటిని తొలగించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

మహాబలిపురం: నివాసాల చుట్టూ నిలిచిన వాననీరు

(c) eenadu

విమానాల రద్దుతో ప్రయాణికుల అవస్థ

టెర్మినల్లో వేచి ఉన్న ప్రయాణికులు

వడపళని, న్యూస్టుడే: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారు జామున పైలట్లు, సిబ్బంది కొరతతో 62 విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి 1 గంట నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు నాలుగో రోజు ఇండిగో ఎయిర్లైన్స్ సేవలు స్తంభించాయి. బయలుదేరాల్సిన విమానాలు 26, రావాల్సినవి 14 రద్దయ్యాయి. బయలుదేరాల్సిన 10, రావాల్సిన 12 విమానాలతో మొత్తం 22 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు రెండు నుంచి ఆరు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. అబుదాబి, దుబాయ్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్, ఇండోనేసియాతో పాటు కోయంబత్తూరు, అహ్మదాబాద్, దిల్లీ, తిరుచ్చి, హైదరాబాద్, కోల్కతా, ముంబయి, భువనేశ్వర్, రాయ్పూర్, ఇండోర్, విశాఖపట్నం, పట్నా ప్రాంతాలకు వెళ్లే సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. ప్రయాణికులకు ముందుగా సమాచారం తెలియజేయకపోవడంతో ఆగ్రహానికి గురై బయలుదేరే హాలులోని కౌంటర్ల వద్ద నిరసనకు దిగారు.

స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం

విల్లివాక్కం, న్యూస్టుడే: చెన్నై పోలీసు విభాగ అదనపు డైరెక్టర్ (క్రిమినల్) ఉత్తర్వుల మేరకు పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30 ద్విచక్ర వాహనాలు, 4 లారీలు, 6 పడవలు తదితర మొత్తం 72 వాహనాలలో 48 వాహనాలను ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు మదురైలో, 24 వాహనాలను ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుచ్చిలో వేలం వేయనున్నారు. వేలంలో పాల్గొనదలిచినవారు ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు తిరుచ్చి (94981 58708), కన్యాకుమారి (94445 80750), తేని (97889 24045), దిండిగల్లు (79040 65255), శివగంగై (83000 63466), మదురై (95855 11010), నాగపట్టణం (79045 48453), కోయంబత్తూర్ (94981 73282), సేలం (72000 08025), విల్లుపురం (98943 78470) తదితర మద్య నిషేధ ఇంటెలిజెన్స్ విభాగ కార్యాలయాలకు నేరుగా వెళ్లి వాహనాలను తనిఖీ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనదలిచేవారు రూ.1,000 ప్రవేశ రుసుము చెల్లించాలి. వేలంలో వాహనం దక్కించుకున్నవారు మొత్తం నగదు చెల్లించి, రెండు రోజుల తర్వాత అందుకుగాను జీఎస్టీ చెల్లించి తన లాట్ సంబంధిత ఎస్బీ కార్యాలయాలలో సమర్పించాలి. వేలంలో పాల్గొంటున్నవారు ఆధార్ కార్డు నకలు వేలానికి ముందు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ మేరకు పోలీసు శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

జయలలిత చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న పుదువై అన్నాడీఎంకే నేతలు

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న డీఎంకే

ఆర్కేనగర్, న్యూస్టుడే: తిరుప్పరకుండ్రం వ్యవహారంలో కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి, ప్రజల్లో మతపరమైన అశాంతిని రెచ్చగొడుతున్న తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం వెంటనే రద్దు చేయాలని పుదుచ్చేరి అన్నాడీఎంకే రాష్ట్ర కార్యదర్శి అన్బళగన్ తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి సందర్భంగా శుక్రవారం పార్టీ నివాళులర్పించారు. అనంతరం అన్బళగన్ విలేకరులతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీఎంకే ప్రభుత్వం మతఘర్షణల మార్గాన్ని అనుసరిస్తోందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

సెయింట్ డేవిడ్ కోటకు సొబగులు

బ్రిటిష్ కాలంనాటి భవనానికి మరమ్మతులు

వేళచ్చేరి, న్యూస్టుడే: కడలూరు జిల్లా దేవనాంపట్టినం ప్రాంతంలో సుమారు 400ఏళ్ల క్రితం నిర్మించిన సెయింట్ డేవిడ్ కోట పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. అయితే 275 ఏళ్ల క్రితం ఇలాంటి కోటలను పునర్నిర్మించిన బెంజిమన్ రాబిన్స్ అనే ఆంగ్ల ఇంజినీర్ను లండన్ నుంచి రప్పించారు. ఆయన స్వయంగా కోటను పరిశీలించి అందుకోసం ప్రణాళికలను రూపొందించారు. ఆ ప్రకారం పునర్నిర్మించిన సెయింట్ డేవిడ్ కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో భారతదేశం సహా అనేక దేశాల్లో వ్యాపారం ప్రారంభించింది. సూరత్లో వాణిజ్య ఆధిపత్యాన్ని ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ.. చెన్నై, ముంబయి, కోల్కతాలో వాణిజ్య కేంద్రాలను, కోటలను నిర్మించింది.

సెయింట్ డేవిడ్ కోట

సంపద రక్షణకు ఆవాసాలు

చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్, కోల్కతాలోని ఫోర్ట్ విలియం, కడలూరులోని ఫోర్ట్ సెయింట్ డేవిడ్, ఫోర్ట్ ముంబయి బ్రిటిష్ వారికి ప్రధాన కోటలుగా ఉన్నాయి. బ్రిటిష్ వారికి ప్రత్యర్థులైన డచ్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వారితో వాణిజ్యం, అధికార పోటీ కారణంగా తరచూ యుద్ధాలు జరిగేవి. ఫలితంగా బ్రిటిష్ వారి కోటలు దెబ్బతిన్నాయి. అనంతరం తమ కోటలను రక్షించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అవి వారి శక్తికి చిహ్నాలు. వారి వద్ద పేరుకుపోయిన బంగారం, ఇతర సంపదను రక్షించుకునే ప్రదేశాలు. యుద్ధాల్లో దెబ్బతిన్న కోటలను మరమ్మతు చేపట్టడానికి భారతదేశానికి వచ్చిన గొప్ప సైనిక ఇంజినీర్ బెంజిమన్ రాబిన్స్ 1707లో ఇంగ్లండ్లోని బాత్ అనే ప్రదేశంలో ఓ పేద కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రొఫెసర్ హెన్రీ పెంబర్టన్ మార్గదర్శకత్వంలో లండన్లో చదువుకొని నైపుణ్యం కలిగిన ఇంజినీర్ అయ్యారు.

గొప్ప ఇంజినీర్ ఇక్కడే మృతి

బెంజిమన్ వంతెనలు, కర్మాగారాలు నిర్మించారు. ఫిరంగులు, కోటలను రూపొందించే సాంకేతికతలో నైపుణ్యం పొందారు. తరువాత ఆయన రచించిన న్యూ ప్రిన్సిపల్ ఆఫ్ గన్నరీ కీర్తిని తెచ్చిపెట్టింది. 1750లో కడలూర్కు వచ్చిన ఆయన చెన్నైలోని ఫోర్ట్ సెయింట్, ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటలను పూర్తిగా సర్వే చేసి పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి నివేదికను ఇంగ్లండ్ పంపారు. తరువాత వస్తున్న జ్వరంతో బాధపడుతూ 1751లో కోల్కతాలోని ఫోర్ట్ విలియమ్స్ను పరిశీలించిన తరువాత ఆయన కడలూర్కు తిరిగి వచ్చారు. జులై 29న మూడు కోటల పటిష్టత కోసం వివరణాత్మక ప్రణాళిక నివేదికను సిద్ధం చేస్తున్న టేబుల్ వద్ద కలం పట్టుకొని ప్రాణాలు విడిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బ్రహ్మచారి అయిన బెంజిమన్ రాబిన్స్ 44ఏళ్ల వయసులో కడలూర్లోని ఫోర్ట్ సెయింట్ డేవిడ్ కోటలో మృతి చెందారు. ఆయన కోర్కె మేరకు ఆయన భౌతికకాయాన్ని లండన్లో ఖననం చేశారు.

7న రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మున్నని ఆందోళన

ఆర్కేనగర్, న్యూస్టుడే: తిరుప్పరకుండ్రం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మున్నని తరఫున ఆందోళన జరుగుతుందని మున్నని రాష్ట్ర అధ్యక్షుడు కాటేశ్వర సుబ్రమణ్యం తెలిపారు. ఆయన శుక్రవారం తిరుప్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ... తిరుప్పరకుండ్రం కొండపై దీపం వెలిగించకూడదని పోలీసుల ద్వారా అడ్డుకోవడం హిందువులకు మానసిక వేదన కలిగించిందన్నారు. పిటిషనర్ను కూడా ఆపడం ద్వారా ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. 178 ఆలయాలను డీఎంకే ప్రభుత్వం కూల్చివేసిందన్నారు. మైనారిటీల ఓట్ల కోసమే ఇలా చేస్తుందన్నారు. హిందువులను అమాయకులను చేసి ఓట్లు పొందవచ్చని అనుకుంటున్నారని, పోలీసులను కూలీల్లా చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ 7వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. న్యాయశాఖ మంత్రి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, భారత్ లౌకికవాద దేశంగా ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు.

ఐసీఎంఆర్ నుంచి పరిశోధనకు ఆమోదం

ఆమోదపత్రాన్ని ప్రొఫెసర్ లక్ష్మికి అందిస్తున్న ఉపకులపతి ప్రకాశ్బాబు

వడపళని, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నుంచి ఎక్స్ట్రామ్యూరల్ స్మాల్ రీసెర్చ్ కోసం ఆమోదం పొందినందుకు పాండిచ్చేరి వర్సిటీ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగ ఆచార్యులు పి.టి.వి.లక్ష్మి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ ఆచార్యులు ఎ.అన్నామలైను ఉపకులపతి, ఆచార్యులు పి.ప్రకాశ్బాబు అభినందించారు. ప్రాజెక్టు వ్యయం రూ.1.54 కోట్లు. ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్టు కోసం మొదటి సంవత్సరం నిధులు రూ.84.01 లక్షలు విడుదల చేశారని వర్సిటీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. పర్యావరణ అనుకూలమైన నానోకంపోజిట్ల ద్వారా యూరోపాథోజెనిక్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి జీవశాస్త్రం, నానోటెక్నాలజీ, ఓమిక్స్ సైన్స్, మెషిన్ లెర్నింగ్ను మిళితం చేసే మూడేళ్ల పరిశోధన విజయవంతంగా సాగాలని ప్రకాశ్బాబు అభినందించారు.

జయలలిత త్యాగాలను స్మరించుకుంటున్నా

సెంగోట్టైయన్

చెన్నై, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత త్యాగాలను స్మరించుకుని వందన సమర్పణ చేస్తున్నట్లు టీవీకే నిర్వాహక కమిటీ చీఫ్ కో-ఆర్డినేటరు, కొంగు జోన్ కార్యదర్శి సెంగోట్టైయన్ తెలిపారు. జయలలిత వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన తన 'ఎక్స్' పేజీలో... ప్రజల వల్ల నేను, ప్రజల కోసమే నేను అంటూ జయలలిత జీవించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా అన్ని సంపదలను పొందాలని ఆకాంక్షించి తనను అంకితం చేసుకుని జీవించారని పేర్కొన్నారు. ఆమె వర్ధంతి రోజున త్యాగాలను స్మరించుకుని వందన సమర్పణ చేస్తున్నట్లు తెలిపారు.

కోర్టు ఆదేశాల మేరకు చర్చి కూల్చివేతకు యత్నం

అడ్డుకున్న నిర్వాహకులు, ప్రజలు

మహాబలిపురం, న్యూస్టుడే: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెంగల్పట్టు జిల్లా క్రోంపేటలో ఉన్న చర్చిని కూల్చివేసేందుకు అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. రాజేంద్రప్రసాద్ రోడ్డులోని అన్నానగర్ ప్రాంతంలో ఇండియా సువిశేష్ చర్చి 60 ఏళ్లుగా ఉంది. భవనం అనుమతి లేకుండా నిర్మించారని, ఆ స్థలం తనదని 2023లో మద్రాస్ హైకోర్టులో విజయ అనే మహిళ కేసు దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం అనుమతి లేకుడా నిర్మించిన చర్చిని కూలదోయాలని తీర్పు ఇచ్చింది. తీర్పునకు వ్యతిరేకంగా చర్చి నిర్వాహకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను నిరాకరిస్తూ చర్చిని కూల్చివేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తాంబరం కార్పొరేషన్ కమిషనర్ బాలచందర్ పర్యవేక్షణలో తాంబరం మహానగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు మేరకు డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ట్రాఫిక్ పోలీసులు కలిపి సుమారు 200 మంది వచ్చారు. కార్పొరేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పొక్లెయినర్తో చర్చిని కూలదోయడానికి సిద్ధమవగా చర్చి నిర్వాహకులు, స్థానికులు, వ్యాపారులు తదితర 1000 మంది అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ప్రజలు, చర్చి నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

బైఠాయించినవారిని పక్కకు లాగేస్తున్న పోలీసులు

టీవీకేలో చేరిన నాంజిల్ సంపత్

విజయ్కు శాలువా కప్పుతున్న సంపత్

వేళచ్చేరి, న్యూస్టుడే: వేదిక వక్త నాంజిల్ సంపత్ శుక్రవారం టీవీకేలో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ద్రావిడ భావజాలం కలిగిన ఆయన శుక్రవారం విజయ్ను కలిసి పార్టీలో చేరారు. గతంలో ఈయన డీఎంకే, తర్వాత ఎండీఎంకేలో పనిచేశారు.

విజయ్ను కలిసిన వ్యూహకర్త

వేళచ్చేరి, న్యూస్టుడే: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహకర్త ప్రవీణ్చక్రవర్తి శుక్రవారం టీవీకే అధ్యక్షుడు విజయ్ను కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. చెన్నై పట్టినంపాక్కంలో ఉన్న విజయ్ నివాసంలో సమావేశం జరిగినట్లు సమాచారం.

అన్నామలైకి అమిత్షా సూచనలు

సైదాపేట, న్యూస్టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పని చేయాలనే దానిపై భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. అమిత్షాను గురువారం దిల్లీలో అన్నామలై కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ ఎన్నికల్లో ఎలా పని చేయాలనే దాని గురించి అన్నామలైకి అమిత్షా సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ను ఇటీవల అన్నామలై కలిసి మాట్లాడారు. రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం కూడా దిల్లీ వెళ్లి అమిత్షాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అన్నామలై ఆయనను కలవడం గమనార్హం.

ముగిసిన ధర్మనిధి ఉపన్యాసాలు

టీనగర్, న్యూస్టుడే: మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన ధర్మనిధి ఉపన్యాసాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. శుక్రవారం మొత్తం మూడు ముఖ్యమైన ఉపన్యాసాలు జరిగాయి. ఎన్ఆర్ చందూర్ స్మారక ధర్మనిధి ఉపన్యాసంలో భాగంగా సికింద్రాబాద్కు చెందిన యోగాలయ సంచాలకులు డా.వాసిలి వసంత కుమార్.. 'తెలుగు పత్రికలు-వికాస క్షేత్రాలు' అనే అంశంపై ప్రసంగించారు. ఐదో సమావేశంలో యోగి వేమన విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, తెలుగుశాఖ ఆచార్యులు ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సంపత్కుమార్ శ్రమను నమ్ముకున్న వ్యక్తిగా, సాహిత్యాన్ని అవగాహనం చేసుకున్న కవిగా వర్ణించారు. ఆచార్య జీవీ ఎస్ఆర్ కృష్ణమూర్తి ధర్మనిధి ఉపన్యాసంలో భాగంగా మదురై కామరాజ్ వర్సిటీ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ.. 'తెలుగు-తెంగ్లిష్-ఇంగ్లిష్ : అంతర్జాలంలో ధోరణులు' అనే అంశంపై ప్రసంగం చేశారు. అనంతరం ఆచార్య విస్తాలి శంకర రావు అధ్యక్షతన ముగింపు సమావేశం జరిగింది. అతిథులుగా రవీంద్రకుమార్ రెడ్డి, కె.రాధాలక్ష్మి, డా.దిట్టకవి అనంత పద్మనాభమూర్తి, డా.ఎన్.ఎలిజబెత్ జయకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆచార్య ఎల్బీ శంకరరావు దంపతులు, చవితి రాధాకృష్ణ, పసల చైతన్య కుమార్ రెడ్డి, డా.ఏవీ శివకుమారి, శ్రీనివాస రాజు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో రాధాలక్ష్మి, హైమావతి, ఎలిజబెత్ జయకుమారి, విస్తాలి శంకరరావు, రవీంద్రకుమార్ రెడ్డి, అనంత పద్మనాభమూర్తి

వన్యప్రాణుల బారి నుంచి పంటలను కాపాడండి

వేలూరు, న్యూస్టుడే: వేలూరు సమీపంలోని ఒడుకత్తూరు అటవీ ప్రాంతంలో అప్పర్ అరసంపట్టు, తీర్థం బంగ్లామేడు, కొత్తపూరు, పన్నంతంగళ్తో పాటు 20కి పైగా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధుల్లో 10వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలు కోతకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అడవి గేదెలు రాత్రిళ్లు గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వన్యప్రాణుల నుంచి అటవీశాఖ అధికారులు పంటలను రక్షించాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

టాస్మాక్ ఉద్యోగుల ఆందోళన

వేలూరు, న్యూస్టుడే: వేలూరు జిల్లా సత్తువాచ్చారి వద్ద ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సీఐటీయూ వేలూరు జిల్లా కార్యదర్శి కర్ణన్ నేతృత్వంలో శుక్రవారం ఆందోళన జరిగింది. టాస్మాక్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 480 రోజులు పనిచేసిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తదితర పలు కోర్కెల సాధనకు నినాదాలు చేశారు.

ఎస్ఆర్ఐహెచ్ఈఆర్లో ముగిసిన కార్యశాల

వడపళని, న్యూస్టుడే: శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎస్ఆర్ఐహెచ్ఈఆర్) లోని బయోమెడికల్ సైన్సెస్, టెక్నాలజీ ఫ్యాకల్టీ, హ్యూమన్ జెనెటిక్స్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ విభాగ ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు కోల్డ్ అట్మాస్ఫియరిక్ ప్లాస్మా(సీఏపీ) అంశంపై కార్యశాల జరిగింది. కొత్త ఆలోచనలు, ఆరోగ్య సంరక్షణలో సాంకేతికతను యువ శాస్త్రవేత్తలను పరిచయం చేయడానికి కార్యశాల నిర్వహించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటనలో పేర్కొంది. గాయాలను వేగంగా నయం చేయడంలో సాయపడటంతో పాటు వేడి గాయాన్ని కలిగించకుండా క్యాన్సర్ కణాలను కూడా ప్లాస్మా దెబ్బతీస్తుందని, ముందుముందు ఇలాంటి సమస్యలు పెరిగే ఆస్కారమున్న తరుణంలో భారత్, ఇతర దేశాల నుంచి రానున్న శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు కార్యశాల, సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. హ్యూమన్ జెనెటిక్స్ విభాగ ఆచార్యులు డాక్టర్ రాజేష్ కుమార్ ప్రస్తుతం ప్లాస్మా మెడిసిన్ రంగంలో పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్(డీహెచ్ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) వంటి జాతీయ సంస్థల నుంచి సహకారం లభిస్తోంది. ఆయన నైపుణ్యం ఆధారంగానే 'సీఏపీ'పై నాలుగు రోజుల కార్యశాలకు నిధులు సమకూరినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. డీన్ రీసెర్చ్ డాక్టర్ కల్పనా బాలకృష్ణన్, ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటాచలం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.సుమతి, బయోమెడికల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డాక్టర్ సాలమన్ పాల్, హ్యూమన్ జెనెటిక్స్ డాక్టర్ లక్ష్మీ రేవతి తదితరులు పాల్గొన్నారు.

కార్యశాలలో పాల్గొన్న డాక్టర్ కల్పనా బాలకృష్ణన్, ప్రిన్సిపల్ పి.వెంకటాచలం తదితరులు

రైల్వే కార్యకలాపాలపై అసత్య ప్రచారం

దక్షిణ రైల్వే హెచ్చరిక ప్రకటన

వడపళని, న్యూస్టుడే: సామాజిక మాధ్యమాల్లో అనధికారికంగా రైల్వే కార్యకలాపాల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న కొన్ని వీడియోలు, షార్ట్ రీల్స్ సర్క్యులేషన్పై దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికతో కూడిన ఓ ప్రకటన విడుదల చేసింది. వీడియోలలో కొన్ని అధికంగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అప్లోడ్ అయ్యాయని, సామాజిక మాధ్యమాల్లోని అంశాలు రైల్వే పనితీరు తప్పుగా సూచిస్తున్నాయని, భద్రత విషయంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది. రైల్వే అధికారుల నుంచి సరైన అనుమతి లేకుండా వ్లాగ్లను సృష్టించడం, వీడియోలను రికార్డు చేయడం లేదా రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో ఫొటోలు తీయడం రైల్వే చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరమన్నారు. పట్టాల వెంబడి నడవటం, నిషేధిత ప్రదేశాల్లోకి ప్రవేశించడం, నిషేధిత ప్రాంతాల్లో వీడియోలు చిత్రీకరించడం వంటివి చట్టపరంగా నేరమని హెచ్చరించింది. స్టేషన్లు, యార్డులు, డిపోలు, వర్క్షాప్లు వంటి చోట్ల ఏదైనా వీడియో లేదా ఫొటోలు తీయాలనుకుంటే రైల్వే శాఖ నుంచి ముందుగా అనుమతి పొందాలని సూచించింది.

ప్లాట్ఫారంపై నిలబడి సెల్ఫోన్లో వీడియో తీస్తున్న యువకుడు

కోవై జి.డి.నాయుడు వంతెనపై నిఘా కెమెరాల ఏర్పాటుకు చర్యలు

ట్రిప్లికేన్, న్యూస్టుడే: కోయంబత్తూరు నగరంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన జి.డి.నాయుడు పైవంతెనపై రూ.3 కోట్ల వ్యయంతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రహదారులశాఖ డివిజనల్ ఇంజినీర్ సముద్రకని తెలిపారు. కోయంబత్తూరు-అవినాశి రోడ్డులో గోల్డ్విన్స్ నుంచి ఉప్పిలిపాళ్యం వరకు నిర్మించిన జి.డి.నాయుడు పైవంతెన ప్రారంభమైన కొన్ని రోజులకే సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తర్వాత వంతెనపై స్పీడ్ బంప్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రాత్రిపూట కూడా రికార్డు చేయగల ఏఐ ఆధారిత నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దీని గురించి శుక్రవారం ఇంజినీర్ సముద్రకని మాట్లాడుతూ... వంతెనపై వివిధ ప్రదేశాలలో 44 నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని, ఏఐ సాంకేతికతతో కూడిన ఈ కెమెరాలు వేగంగా వెళ్లే వాహనాలను రాత్రిపూట కూడా రికార్డు చేస్తాయని చెప్పారు. అంతేకాకుండా ఫొటోతో పాటు సంబంధిత వాహన యజమానుల సెల్ఫోన్లకు సమాచారాన్ని పంపుతాయని వివరించారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు విధించిన జరిమానాల వివరాలను ప్రదర్శించే డిజిటల్ తెరలను 17 ప్రదేశాలలో ఏర్పాటుచేస్తామని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

భారీగా పెరిగిన విమాన ఛార్జీలు

వడపళని, న్యూస్టుడే: చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సేవలు స్తంభించడంతో చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన ఛార్జీలు పదింతలు పెరిగాయి. ప్రస్తుతం ఎయిరిండియా, స్పైస్జెట్ సంస్థల సర్వీసులు నడుస్తున్నాయి. చెన్నై నుంచి కోయంబత్తూరుకు టికెట్ రూ.60 వేలు, తిరుచ్చికి రూ.41వేలుగా ఉంది. ఈ రెండు ప్రాంతాలను అనుసంధానిస్తూ సరాసరి విమానాలు లేవు. చెన్నై నుంచి మదురై, తూత్తుకుడి, సేలం, హైదరాబాద్ వంటి నగరాలకు శుక్రవారం విమాన సర్వీసులు లేవని అధికారులు ప్రకటించారు.

'2026 ఎన్నికల తర్వాత డీఎంకేకు గడ్డుకాలం'

సైదాపేట, న్యూస్టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీఎంకేకు గడ్డుకాలం ఉంటుందని భాజపా సీనియర్ నాయకురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమర్శించారు. ఆమె శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... తమిళాన్ని ఆళ్వారులు, నాయన్మార్లు అభివృద్ధి చేశారే కానీ, అన్నాదురై కాదన్నారు. తమిళాన్ని, ఆధ్యాత్మికాన్ని వేరు చేసి చూడలేమన్నారు. ఇలా విభజించి పాలించే సిద్ధాంతాన్ని ప్రజలు అంగీకరించరని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ని మురుగన్ ఆలయాలకు వెళ్లుంటారని ప్రశ్నించారు. హిందువుల పండుగలకు శుభాకాంక్షలు కూడా చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. దీన్ని ప్రజలు ఆమోదించరని చెప్పారు. హిందువుల వ్యతిరేక ప్రాంతంగా తమిళనాడును డీఎంకే మారుస్తోందని ఆరోపించారు.

'ఎన్ఎల్సీ' సీఎండీకి పురస్కారం

తెలంగాణ గవర్నరు జిష్ణుదేవ్ వర్మ నుంచి పురస్కారం అందుకుంటున్న ప్రసన్నకుమార్ మోటుపల్లి

వడపళని, న్యూస్టుడే: ఎంఎస్ స్వామినాథన్ శత జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ మోటుపల్లికి 'ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ ఎక్సలెన్స్' పురస్కారాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందజేశారు. దేశంలో ఇంధన, మైనింగ్ రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తుగా ఈ పురస్కారం దక్కిందని ఎన్ఎల్సీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కార్యక్రమంలో భాగంగా నిపుణులు, పరిశ్రమ రంగ ప్రముఖులు, విద్యావేత్తలతో చర్చలు కూడా జరిగాయని తెలిపింది.

పుదుచ్చేరిలో టీవీకే బహిరంగసభకు అనుమతి

ఆర్కేనగర్, న్యూస్టుడే: పుదుచ్చేరిలో 9వ తేదీ టీవీకే అధ్యక్షుడు విజయ్ పాల్గొనే బహిరంగ సభకు అనుమతి లభించింది. ఇందుకుగాను అనుమతి లేఖను ముఖ్యమంత్రి రంగసామి నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ అందుకున్నారు. టీవీకే తరఫున పుదుచ్చేరిలో రోడ్షో నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతించలేదు. బహిరంగసభ నిర్వహణకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ఆ మేరకు రానున్న 9వ తేదీ బహిరంగసభకు అనుమతి కోరుతూ ప్రత్యేక ఎస్పీకి ఆ పార్టీ తరఫున గురువారం వినతిపత్రం అందిచారు. ఆ ప్రకారం ఉప్పలం మైదానంలో డీఎస్పీ సత్యసుందరం, ప్రత్యేక ఎస్పీ కలైవానన్, టీవీకే ప్రధానకార్యదర్శి బుస్సి ఆనంద్, టీవీకే నిర్వాహకులు మైదానంలో వేదిక నిర్మాణం తదితర అన్ని పనులకు సంబంధించి సమావేశం జరిపారు. ఈ నేపథ్యంలో 9వ తేదీ బహిరంగసభకు అనుమతి దక్కింది. ఇందుకుగాను అనుమతి లేఖను బుస్సి ఆనంద్ శుక్రవారం సీఎం రంగసామి నుంచి అందుకున్నారు.

సీఎం రంగసామి నుంచి అనుమతి లేఖ తీసుకుని బయటకు వస్తున్న బుస్సి ఆనంద్

శశికళ థియేటర్లో తనిఖీ

ఆర్కేనగర్, న్యూస్టుడే: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నెహ్రూ సోదరుడు రామజయం హత్య కేసు దర్యాప్తులో భాగంలో ప్రత్యేక బృందం శశికళ కొనుగోలు చేసిన థియేటర్లో విచారణ జరిపింది. రామజయం 2012లో దారుణహత్యకు గురయ్యారు. ప్రత్యేక బృందానికి సీబీసీఐడీ డీఐజీ వరుణ్కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30కు తిరుచ్చి పాలక్కరై ప్రాంతంలోని కావేరి థియేటర్కు డీఐజీ వరుణ్కుమార్ నేతృత్వంలో రెండు వాహనాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం వచ్చింది. తనిఖీలు చేసి అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో రెండుగంటలకుపైగా మాట్లాడారు.

నయినార్ అరెస్టుకు ఈపీఎస్ ఖండన

సైదాపేట, న్యూస్టుడే: రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అరెస్టు ఖండించదగినదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... తిరుప్పరగుండ్రం వ్యవహారంలో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశాలను డీఎంకే ప్రభుత్వం లెక్కచేయకపోవటం సరికాదన్నారు. నయినార్ నాగేంద్రన్ సహా భక్తులను అరాచకరీతిలో అరెస్టు చేయటం దారుణమన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం మత సామరస్యాన్ని డీఎంకే ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు.

11 రోజుల తర్వాత వేటకు వెళ్లిన జాలర్లు

మహాబలిపురం, న్యూస్టుడే: చెంగల్పట్టు జిల్లాలో తీరం వెంబడి గానాత్తూర్రెడ్డి కుప్పం నుంచి ఇడైక్కళినాడు ఆలంబర కోట వరకు 75 కి.మీ దూరం మేర 51 మత్స్యకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 7వేల మందికి చేపల వేట ప్రధాన వృత్తి. దిత్వా తుపాను ప్రభావంతో గత కొద్ది రోజులుగా సముద్రం కల్లోలంగా ఉంది. 11 రోజులుగా జాలర్లు సముద్రంపైకి వేటకు వెళ్లలేదు. ప్రస్తుతం తుపాను ప్రభావం తగ్గడంతో జాలర్లు 11 రోజుల తరువాత శుక్రవారం వేకువ జామున వేటకు వెళ్లారు.

EENADU Classifieds JOBS

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్ను/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K ✆ 89776 39662, 89776 39663.

అభివృద్ధా? రాజకీయమా?

తిరుప్పరకుండ్రం వ్యవహారంపై ప్రముఖుల స్పందన

చెన్నై, న్యూస్టుడే: తిరుప్పరంకుండ్రం వ్యవహారంపై రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తమదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన 'ఎక్స్' పేజీలో... 'మదురైకు అవసరం అభివృద్ధా లేక రాజకీయమా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మెట్రోరైలు, ఎయిమ్స్, కొత్త పరిశ్రమలు, ఉద్యోగావకాశాలను మాత్రమే మదురై అభివృద్ధి కోసం అక్కడి ప్రజలు కోరుతున్నారు' అని పేర్కొన్నారు. ● మంత్రి రఘుపతి తన 'ఎక్స్' పేజీలో... రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా శాంతివనంగా ఉన్న తమిళనాడులో కల్లోలం సృష్టించడానికి తహతహలాడే వంచకులకు అండగా నిలవడం సిగ్గుచేటని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి ఎడప్పాడి పళనిసామిని విమర్శించారు. మతవేర్పాటు శక్తులు, బానిస కూలీలు ఎంత ప్రయత్నించినా స్టాలిన్ ఉన్నంతవరకు రాష్ట్ర ప్రశాంతతను దెబ్బతీయలేరని తెలిపారు. ప్రత్యర్థులు, ద్రోహులకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

● దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఎంపీ కనిమొళి మాట్లాడుతూ... తిరుప్పరంకుండ్రం ఆలయం, సిక్కందర్ దర్గాకు వందలాది సంవత్సరాలుగా ప్రజలు వెళ్లి ఆరాధిస్తున్నారని, ఈ మత సామరస్యాన్ని చెడగొట్టేలా, ప్రజల్లో మతవిద్వేషాలు రగిలించేలా కొందరు సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంట్లో టీఆర్ బాలు లేవనెత్తగా తమిళనాడు ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రజలపై విద్వేషాన్ని కలిగించాలనే భావనతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారని, ఇది ఖండించదగిందని తెలిపారు.

● నటుడు, ఎంపీ కమల్హాసన్ తన 'ఎక్స్' పేజీలో... మానవత్వాన్ని చాటేదే మతాల ప్రాథమిక అంశమన్నారు. ప్రజా ప్రశాంతతకు, మత సామరస్యానికి విఘాతం కలిగించే ఏ కొత్త కార్యాచరణకు ప్రజలు బలికాకూడదని తెలిపారు. ● దర్శకుడు పా.రంజిత్ తన 'ఎక్స్' పేజీలో... సామాజిక సామరస్యాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయడం భాజపాకు కొత్తేమీ కాదన్నారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దర్గాను తొలగించాలని, రాష్ట్రాన్ని అయోధ్యగా మార్చాలంటూ భాజపాకు చెందిన నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ తన 'నీలం పన్బాట్టు మైయం' తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కలిసి హైదరాబాద్లో ఈనెల 8, 9వ తేదిల్లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025'కు ఆహ్వానించారు. - న్యూస్టుడే, చెన్నై

నాగై-గంగేశన్తురై ప్రయాణికుల ఓడ సేవలు నిలిపివేత

ఆర్కేనగర్, న్యూస్టుడే: నాగపట్నం హార్బర్ నుంచి శ్రీలంకలోని గంగేశన్తురై వరకు నడుస్తున్న ప్రయాణికుల ఓడ సేవలు నిలిచిపోయాయి. వాతావరణ మార్పుల కారణంగా నవంబరు నెల మొత్తం సేవలను ఆపేశారు. డిసెంబరు మొదటి వారంలో పునః ప్రారంభించాలని చూశారు. ఈ క్రమంలో దిత్వా తుపాను ప్రభావానికి గురైన గంగేశన్తురైలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కావున ఓడ సేవలను తాత్కాలికంగా వాయిదా వేశారు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

రెడ్డి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు రెడ్డి కుల అవివాహిత వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', రెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (6 డిసెంబరు 2025, శనివారం) రేపు (7 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

సైదాపేట: జయలలిత చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఈపీఎస్ ✦ మెరినాలోని సమాధి వద్ద శశికళ ✦ టీటీవీ దినకరన్ ✦ ఓపీఎస్, మద్దతుదారులు

ఘనంగా జయలలిత వర్ధంతి

కాంచీపురం, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అన్నాడీఎంకే తరఫున నివాళులర్పించే కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా అన్నాడీఎంకే కాంచీపురం పశ్చిమ జిల్లా తరఫున కాంచీపురం బస్టాండు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి వి.సోమసుందరం, మాజీ ఎమ్మెల్యేలు మైథిలీ తిరునావుక్కరసు, వాలాజాబాద్ పి.గణేశన్ సహా అనేక మంది నిర్వాహకులు జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అదేవిధంగా కాంచీపురం సమీప ముత్యాలపేటలో పంచాయతీ కార్యాలయం వద్ద పార్టీ కాంచీపురం జిల్లా కార్యదర్శి ఆర్వీ రంజిత్ కుమార్ నేతృత్వంలో అనేక మంది నిర్వాహకులు చిత్రపటానికి అంజలి ఘటించారు. ● **తిరుత్తణి:** తిరుత్తణిలోని జయలలిత విగ్రహానికి అన్నాడీఎంకే తరఫున సంస్థాగత కార్యదర్శి, మాజీ ఎంపీ హరి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నవారికి ఉదయం అల్పాహారం అందజేశారు.

కాంచీపురం: చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వి.సోమసుందరం తదితరులు ● తిరుత్తణి: విగ్రహానికి అంజలి ఘటిస్తున్న అన్నాడీఎంకే నేతలు

ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదు

టీటీవీ దినకరన్

సైదాపేట, న్యూస్‌టుడే: ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నంత వరకు ఎన్డీయే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమిత్‌షాను కలవనని, ఆయన కూడా తనను ఆహ్వానించరని తెలిపారు. జయలలిత కార్యకర్తలు ఎక్కడున్నా ఏకతాటిపైకి రావాలన్నదే ఏఎంఎంకే వైఖరి అని పేర్కొన్నారు. సెంగోట్టైయన్ టీవీకేలో చేరటం ఆయన వ్యక్తిగతమని, ఆ విషయంపై తాను మాట్లాడనని చెప్పారు. కూటమి గురించి జనవరిలో ప్రకటిస్తామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ద్రోహాన్ని ఓడించాలన్నదే ఏఎంఎంకే లక్ష్యమని తెలిపారు.

ఎక్కడా చెప్పలేదు: ఓపీఎస్

జయలలిత స్మారక మందిరంలో నివాళులర్పించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం విలేకర్లతో మాట్లాడుతూ... ప్రత్యేక పార్టీ పెట్టనున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశానని, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపై మాట్లాడానని తెలిపారు. విడిపోయిన అన్నాడీఎంకే శక్తులు ఏకం కావాలని అమిత్‌షాతో చెప్పానన్నారు. టీవీకేలో చేరిన తర్వాత సెంగోట్టైయన్‌తో మాట్లాడలేదని పేర్కొన్నారు.

ఈపీఎస్‌ను కలిసిన యూనియన్ కార్యదర్శులు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ కార్యదర్శులుగా వేదగిరి, కోదండన్ నియమితులయ్యారు. వీరితో పాటు వివిధ యూనియన్లకు కూడా అధిష్ఠానం కొత్త కార్యదర్శులను నియమించింది. వీరు చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులోని నివాసంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిని శుక్రవారం కలిశారు. ఆయనను సత్కరించి యూనియన్ కార్యదర్శులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ వెంట ఉన్నారు.

పళనిసామితో విజయకుమార్ తదితరులు

చౌక దుకాణం.. చేరుకోవాలంటే కష్టం

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా తిరువాలంగాడు సమీపం చిన్నమండలి గ్రామంలోని చౌక దుకాణం వద్ద నెలకొన్న అపరిశుభ్రత, బురద కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దుకాణం ఎదుట బురద

గ్రామంలో 400 మందికిపైగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. రేషన్ దుకాణ ప్రాంగణాన్ని స్థానికులు కొందరు తమ పశువులను కట్టేయడానికి వినియోగిస్తున్నారు. దీంతో అక్కడ అపరిశుభ్రం, బురద నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ ప్రాంతం మరీ అధ్వానంగా మారింది. నీరు నిలవడంతో కార్డుదారులు సరకులు తెచ్చుకోవడానికి అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఊటీలో పెంపుడు జంతువులకు పార్కు

త్వరలో ప్రారంభం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక పెంపుడు జంతువుల పార్కు త్వరలో ప్రారంభం కానుంది. బొటానికల్ గార్డెన్‌కు ఇటీవలి కాలంగా సందర్శకుల తాకిడి తగ్గింది. ప్రస్తుతం ఉన్న చెట్లను, నడక మార్గాలను సంరక్షించడానికి సెంట్రల్ స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ ఛానెల్ పక్కనున్న స్థలాన్ని ఉపయోగించుకునే విధంగా పెంపుడు జంతువులకు పార్కును రూపొందించారు. సాధారణ సందర్శకులకు సౌకర్యంగా ఉండేలా ఈ ప్రాంతంలో పూర్తిగా కంచెతో మూసేశారు. ఈ పార్కులో నీటి కేంద్రాలు, చెత్త డబ్బాలు, శునకాల కోసం ప్రత్యేకమైన ఆట పరికరాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అర్బోరెటమ్ ప్రవేశానికి రూ.10 వసూలు చేస్తున్నారు. కొత్త పెట్‌పార్కుకు రుసుము ఇంకా నిర్ణయించలేదు. నెలవారీ లేదా వార్షిక పాస్‌ల మంజూరుకు ఆలోచిస్తున్నారు. వసూలు చేసిన రుసుమును పార్కు నిర్వహణకు వినియోగించనున్నారు.

పార్కులో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య

విధుల్లో మృతి చెందిన పోలీసుకు నివాళి

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకా పొదటూరుపేటకు చెందిన శంకరన్ కుమారుడు సంతోష్(27) ఆవడి ప్రత్యేక పోలీసు దళంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఈయన గురువారం విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృతదేహాన్ని శుక్రవారం పొదటూరుపేటకు తరలించారు. అక్కడ కుటుంబీకులు, బంధువులు అంజలి ఘటించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

గాల్లోకి కాలుస్తున్న పోలీసులు

100 మంది అభ్యర్థులతో ఎన్టీకే తొలి జాబితా

విడుదల చేసిన సీమాన్

వేళచ్చేరి, న్యూస్‌టుడే: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామ్ తమిళర్ కట్చి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఇదివరకే పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 100 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం చెన్నైలో విడుదల చేశారు. 234 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరుచ్చిలో నిర్వహించనున్న సమావేశంలో పరిచయం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మత్తుపదార్థాల కేసులో యువకుడి అరెస్టు

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై నుంగంబాక్కం మహాలింగపురం వద్ద గత నెల 9న పోలీసులు గస్తీ నిర్వహించారు. అప్పుడు మత్తుపదార్థాలతో ఉన్న గని, తహీరా నిహాస్, లక్ష్మీనరసింహారావు, శ్రీరామ్ అనే నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 45.5 గ్రాముల మెథాంఫెటమైన్, 190 గ్రాముల గంజాయి, ఎండీఎంఏ మాత్రలు, 18 గ్రాముల హ్యాష్ ఆయిల్, వెయిట్ మిషన్, రూ.8,400 నగదు, ఓ కారు, ద్విచక్ర వాహనం, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో సంబంధమున్న చెన్నై మన్నడి ప్రాంతానికి చెందిన మహ్మద్ అజారుద్దీన్ అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

అరెస్టయిన అజారుద్దీన్

దోపిడీకి పాల్పడిన వ్యక్తి...

సైదాపేట: చెన్నై కొరుక్కుపేట్టై ప్రాంతానికి చెందిన దినేష్‌కుమార్(29) ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నవంబరు 29వ తేదీ అర్నేనగర్ ప్రాంతంలోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అప్పుడు తనకు తెలిసిన రమేష్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అనంతరం దినేష్‌కుమార్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిన రమేష్ కత్తితో బెదిరించి మూడు బంగారు ఉంగరాలు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం రమేష్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి మూడు ఉంగరాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

రమేష్

ఉద్యోగం పేరిట మిత్రుడిని మోసగించిన నిందితుడు...

ట్రిప్లికేన్: కోయంబత్తూరు నగరంలోని చిన్నవేడంపట్టికి చెందిన అబ్రహం డేనియల్ కుమారుడు జేమ్స్‌కి వాట్సాప్ ద్వారా ఈరోడు జిల్లా చిన్నచెట్టిపాళ్యంకి చెందిన అరుణ్ పరిచయం అయ్యాడు. ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగం ఇప్పిస్తానని జేమ్స్‌కి చెప్పాడు. వీసా మొదలైనవాటికి రూ.3.5లక్షలు కావాలని అరుణ్ అడిగాడు. జేమ్స్ నగదు ఇచ్చారు. ఆ తర్వాత అరుణ్ ముఖం చాటేయడంతో జేమ్స్ తండ్రి కోయంబత్తూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అరుణ్‌ను అరెస్టు చేశారు.

మహిళపై దాడి చేసిన మాజీ ఎంపీపై కేసు నమోదు

టీనగర్, న్యూస్‌టుడే: సేలం జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ ఘటనకు సంబంధించి మాజీ ఎంపీ అర్జునన్ 60ఏళ్ల మహిళపై చేయి చేసుకున్నందుకుగాను ఆయనపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మేచ్చేరి సమీపంలోని కామనేరి ప్రాంతంలో రహదారి విస్తరణ పనుల కోసం కొన్ని నివాస గృహాలను హైవే శాఖ తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గురువారం అధికారులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా బాధితురాలు సరోజ(60) వారిని కలిశారు. రోడ్డు విస్తరణ కోసం తమ ఇళ్లను తొలగించకుండా, రోడ్డుకు అవతలి వైపు ఉన్న మాజీ ఎంపీ అర్జునన్‌కు చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న అర్జునన్.. సరోజ మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అర్జునన్ తనపై దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మేచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి అర్జునన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోక్సో కేసులో కార్మికుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

విల్లివాక్కం, న్యూస్‌టుడే: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మదురై తిరుమోగూర్ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్(35) భవన నిర్మాణ కార్మికుడు. ఇతను 2017లో మానామదురై ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మార్చిలో బాలికను కిడ్నాప్ చేసి కొడైక్కానల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మానామదురై సిప్కాట్ పోలీసులు పోక్సో చట్టం కింద రాజ్‌కుమార్, అతనికి సాయం చేసిన బంధువులు రాజా(60), సెల్వం(45)ని అరెస్ట్ చేశారు. కేసు కోర్టులో విచారణలో ఉండగా సెల్వం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కేసు తుది విచారణ గురువారం శివగంగైలోని పోక్సో కోర్టులో జరిగింది. నేరం రుజువు కావడంతో రాజ్‌కుమార్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి గోకుల్ మురుగన్ తీర్పునిచ్చారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. రాజాను విడుదల చేశారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి

గుమ్మిడిపూండి: తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపం సిరుపుళల్‌పేటకు చెందిన ఆదిమూలం(36) ఎలక్ట్రీషియన్. ఈయన గ్రామ పొలిమేరలోని విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏర్పడిన లోపాన్ని శుక్రవారం సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిప్కాట్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

నాటు తుపాకీ బుల్లెట్ తగిలి మహిళ...

వేలూరు: వేలూరు జిల్లా కేవీ కుప్పానికి చెందిన దేవరాజ్, రాములమ్మ(55) దంపతులు. గురువారం రాత్రి రాములమ్మ పొలానికి బయలుదేరింది. అప్పుడు దూరంగా నాటు తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ ఆమె కడుపులోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె స్పృహకోల్పోవడంతో కుటుంబీకులు వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేవీ కుప్పం పోలీసులు నాటు తుపాకీ వినియోగించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

గుండెపోటుతో 'ఎస్ఐఆర్' విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి...

విల్లివాక్కం: తూత్తుక్కుడిలోని పీటీ కాలనీకి చెందిన శరవణన్(35) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విభాగంలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య షణ్ముగప్రియ(30), కుమార్తెలు రిజానా(8), సహానా(5), కుమారుడు రిషిలింగ(3) ఉన్నారు. ఇదిలా ఉండగా 'ఎస్ఐఆర్' పనుల్లో పాల్గొన్న శరవణన్‌కు గురువారం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పనిభారంతో మృతిచెందారని, పరిహారం అందజేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

పెంపుడు మేక మృతిని తట్టుకోలేక ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య

విల్లివాక్కం, న్యూస్‌టుడే: విరుదునగర్ జిల్లా నరికుడి సమీపం మైలిఇలుప్పైకుళం గ్రామానికి చెందిన పాండి కుమారుడు సెంథామరై(18) ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో చదువుతున్నాడు. ఇతనికి నెలవారీ వస్తున్న ఉపకార వేతనంతో ఓ మేకను కొనుగోలు చేసి పెంచుతున్నాడు. ఇదిలాఉండగా భారీ వర్షానికి మేక మృతి చెందింది. ప్రేమగా పెంచుకున్న మేక మృతి చెందడంతో మనస్తాపానికి గురైన సెంథామరై గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు విరుదునగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. నరిక్కుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సెంథామరై (పాతచిత్రం)

ప్రియుడితో గొడవ యువతి ఆత్మహత్యాయత్నం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లా గూడలూరుకి చెందిన 21ఏళ్ల యువతి కోయంబత్తూరు జిల్లా పీళమేడులో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు గురువారం సాయంత్రం యువతిని చూసేందుకు పీళమేడుకు వచ్చాడు. ఇద్దరూ కలిసి హాస్టల్ ముందు నిల్చొని మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడటంతో యువతి వేగంగా హాస్టల్ లోపలికి వెళ్లిపోయింది. కొంతసేపటికి నాలుగో అంతస్తుపైకి వెళ్లి కిందికి దూకింది. తీవ్రగాయాలకు గురైన యువతిని స్థానికులు కాపాడి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పీళమేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పుళల్ మహిళా జైల్లో ఖైదీల ఘర్షణ

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పుళల్ మహిళా జైల్లో చెన్నై ట్రిప్లికేన్‌కు చెందిన ఖైదీ అభి గురువారం సాయంత్రం దుస్తులు ఆరేస్తుండగా రాయపేటకు చెందిన మంజు, విన్నీ అనే ఖైదీలు అడ్డుకున్నారు. దీంతో ముగ్గురు ఘర్షణకు పాల్పడ్డారు. అభి దాడిలో మంజు, విన్నీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పుళల్ పోలీసులు అభిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు

పక్కనున్న మరో రెండు బైక్‌లు దగ్ధం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ పట్టణానికి చెందిన ఇనివన్ సేతు ఓ ప్రైవేట్ హోటల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఇంట్లో 2 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, పెట్రోలుతో నడిచే ఓ ద్విచక్ర వాహనం ఉన్నాయి. గురువారం రాత్రి ఇనివన్‌సేతు ఓ ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెట్టి బయటకు వెళ్లారు. కాసేపటికి ఆ బైక్‌లో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనున్న రెండు బైక్‌లకు కూడా అంటుకున్నాయి. వాహనాలతో పాటు ఇంట్లో ఉన్న పలు వస్తువులు కాలిపోయాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పారు. కడలూర్ న్యూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

కాలిపోయిన ద్విచక్ర వాహనాలు

(c) eenadu

పక్షుల సందడి

కొల్లేరుకు.. అందాల అతిథులొచ్చేశాయ్!

కైకలూరు, న్యూస్‌టుడే: లక్షలాది కిలోమీటర్లు రివ్వున ఎగురుతూ ప్రకృతి సోయగాలను రెట్టింపు చేసేందుకు అందాల అతిథులు కొల్లేరు వచ్చేశాయి. బుల్లి పిట్ట ఉల్లంకి మొదలు నారాయణ పక్షులు, తెడ్డు మూతి కొంగలు, వైట్ ఐబీస్, కింగ్ ఫిషర్ వంటి 190 రకాల విహంగాలు సరస్సులో కనువిందు చేస్తున్నాయి. ఆటపాక, మాధవపురం పక్షుల కేంద్రాలు, కొల్లేరు చెంతన చెట్లపైకి చేరి సేద తీరుతున్నాయి. వీటిని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

ఈల పిట్ట.. ఆకర్షణలో దిట్ట

కొల్లేరు అందాల అతిథి లెస్సర్ విస్లింగ్ డక్. నాటు బాతులా ఉండే పక్షి ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఈల వేస్తోంది. దీనిని ఈల వేసే చిన్న చిలువ బాతు అని స్థానికులు పిలుస్తుంటారు. పగలంతా విశ్రాంతి తీసుకుని రాత్రి వేళ ఆహారం కోసం కొల్లేరులో వేటాడుతుంది. 42 సెం.మీ. పొడవుతో 600 గ్రాముల వరకు బరువు ఉంటుంది. నల్ల చుక్కల ముక్కుతో తల నుంచి మెడ వరకు ముదురు గోధుమ వర్ణంలో రెక్కలు, తోక, భుజం లేత గోధుమ రంగులో ఉంటుంది. చిత్తడి నేలలు, మంచి నీటి సరస్సుల చెంతన జీవిస్తాయి. చిన్న చేపలు, నీటి మొక్కలు, ధాన్యం కీటకాలను తింటాయి. మన దేశంతోపాటు కంబోడియా, నేపాల్, థాయ్‌లాండ్, చైనా, శ్రీలంకలో నివసిస్తాయి.

నెమలి తోక జకాన

కొల్లేరులోని తామరాకులపై గెంతుతూ కనువిందు చేసే అందాల పక్షి పీశాంట్ టెయిల్డ్ జకాన. నెమలిలా పొడవాటి తోకతో ఆకర్షిస్తుంది. సంతానోత్పత్తి సమయంలోనే తోక పొడవుగా పెరగటంతో స్థానికులు నెమలి తోక జకానగా పిలుస్తారు. ముఖం నుంచి తోక వరకు భిన్న రంగులు మిళితమై తలపై నల్లటి చారతో ఉంటుంది. 31 సెం.మీ. పొడవుతో అర కిలో బరువు ఉంటుంది. తామర గింజలు, వేళ్లు, నీటి పురుగులు, చిట్టి నత్తలను తింటాయి.

జనవరి 13 నుంచి మావుళ్లమ్మ ఉత్సవాలు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ 62వ వార్షిక మహోత్సవాలకు శ్రీకారంగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు పందిరి రాట వేశారు. నీరుళ్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు బి.ఏడుకొండలు, ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ ప్రత్యేక పూజలు చేశారు. జనవరి 13 నుంచి నీరుళ్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సంఘం అధ్యక్షుడు రామాయణం కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కొప్పుల సత్యనారాయణ, కార్యదర్శులు రామాయణం సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఆకుల సోమేశ్వరరావు, మానే భాస్కరరావు, ఆలయాధికారి బి.ఎం.నగేష్ పాల్గొన్నారు.

పందిరి రాట వేస్తున్న ఉత్సవ, వర్తక సంఘం సభ్యులు, ఆలయాధికారి

ఆర్‌డబ్ల్యూఎస్‌లో అవినీతి దాహం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజల దాహార్తిని తీర్చే గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో అవినీతి దాహం పనులను ముందుకు సాగకుండా అడ్డుపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జల్‌జీవన్ మిషన్' అక్రమార్కులకు కాసుల పంట కురిపిస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్ కొయ్యలగూడెం సబ్‌డివిజన్ కార్యాలయం డీఈఈ చెలపరెడ్డి రమేష్, ఏఈ సిరిపురపు మురళీ కృష్ణ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.

ఏఈ 3 శాతం, డీఈఈ 1.5శాతం..

'జల్‌జీవన్ మిషన్'లో భాగంగా గుత్తేదారులు నల్లజర్లకు చెందిన కోటేశ్వరరావు, మరికొందరు కొన్నేళ్లుగా డివిజన్ పరిధిలో పలుచోట్ల పైపులైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు చేస్తున్నారు. కొయ్యలగూడెం మండలంలో కోటేశ్వరరావు చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.75లక్షల వరకు బిల్లులు చేయకుండా ఏఈ, డీఈఈలు తాత్సారం చేయడంతోపాటు ఏఈ 3శాతం, డీఈఈ 1.5శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు చేసేది లేక ఏఈకి రూ.లక్ష, డీఈఈకి రూ.50వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్న కోటేశ్వరరావు అనంతరం అనిశాను ఆశ్రయించడంతో అవినీతి బట్టబయలైంది.

ఇంతకుముందూ ఆరోపణలు..

పట్టుబడ్డ ఇద్దరు అధికారులపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏఈ మురళీకృష్ణ 1984లో వర్క్ఇన్‌స్పెక్టరుగా చేరి హైదరాబాదు ఈఎన్‌సీ కార్యాలయం, దెందులూరు తదితర ప్రాంతాల్లో పని చేసి 2008లో అసిస్టెంట్ ఇంజినీరుగా ఉద్యోగోన్నతి పొంది సీఆర్‌డీఏ కార్యాలయాల్లో, బుట్టాయగూడెంలో పని చేశారు. 2024 అక్టోబరు ఒకటి నుంచి కొయ్యలగూడెం ఏఈగా పని చేస్తూ బుట్టాయగూడెం మండలం ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

● డీఈఈ చెలపరెడ్డి రమేష్ 1991లో ఇదే శాఖలో ఏఈగా చేరి, కాకినాడ, పెద్దాపురం, రంపచోడవరం, తదితర ప్రాంతాల్లో పని చేసి 2011లో ఉద్యోగోన్నతి పొంది డీఈఈగా రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఏలూరుల్లో పని చేశారు. 2024 అక్టోబరు నుంచి కొయ్యలగూడెం డీఈఈగా చేస్తున్నారు.

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (06 డిసెంబరు 2025, శనివారం), రేపు (07 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 80086 21414 & 91549 18858 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

శీతల స్నానం.. భూతల శయనం..!

శివకాశీపురంలో నేలపై కూర్చుని భోజనం చేస్తున్న విద్యార్థినులు

ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు తీరని కష్టాలు

పరిశీలన

కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే అడవీ బిడ్డలకు కష్టాలు తప్పడం లేదు. పలు చోట్ల చాలీచాలని సదుపాయాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో నూతిరామన్నపాలెం బాలురు, ఇటుకలకోట బాలురు, శివకాశీపురం బాలికల ఆశ్రమ పాఠశాలలను 'న్యూస్‌టుడే బృందం' పరిశీలించింది. దీంతో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, న్యూస్‌టుడే: నూతిరామన్నపాలెం బాలుర ఆశ్రమ పాఠశాలలో 300 మంది విద్యార్థులు తరగతులు నిర్వహిస్తున్న భవనాల పైఅంతస్తుల్లో వసతి పొందుతున్నారు. భోజనశాల సరిపోవడం లేదు. మరుగుదొడ్లు, స్నానాల గదులు ఉన్నా కొన్నింటికి తలుపులు విరిగిపోయి, ఊడిపోయి ఉన్నాయి. విద్యార్థులు వణికే చలిలోనూ చన్నీటితోనే స్నానం చేస్తున్నారు. తరగతులు నిర్వహిస్తున్న భవన పైఅంతస్తు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అదనపు సదుపాయాల కల్పన కోసం ఈ పాఠశాలకు రూ. 3.85 కోట్లు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు.

నూతిరామన్నపాలెంలో పాత వంటషెడ్డు

పాత పరుపులే!

ఇటుకలకోట పాఠశాలలో 90 మంది విద్యార్థులు పాఠశాల పైభాగం గదుల్లో వసతి పొందుతున్నారు. మంచాలున్నా.. పాడైన పాత పరుపులపైనే నిద్రిస్తున్నారు. పరుపులు లేని వారు మంచాలపై దుప్పట్లు వేసుకుంటున్నారు. దోమలు రాకుండా కిటికీలకు వేసిన మెస్‌లు దెబ్బతిన్నాయి. తాగునీటి శుద్ధి విభాగ ట్యాపులు పనిచేయడం లేదు. ఉతికిన దుస్తులు ఆరబెట్టుకునే ఏర్పాట్లు లేక పాఠశాల భవనం పైభాగం గోడలపై వేస్తున్నారు. మరుగుదొడ్ల వద్ద కుళాయిలు నుంచి నీరు లీకవుతున్నాయి.

ఇటుకల కోటలో నిరుపయోగంగా వాటర్ ఫిల్టర్

తప్పని పాట్లు

శివకాశీపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో 169 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇక్కడి భవనాలు శిథిలమయ్యాయి. కిటికీలకు తలుపులు, అద్దాలు లేక చలికి వణికి పోతున్నారు. ఎక్కడ చూసినా విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతున్నాయి. భోజనశాలలో బల్లలు లేక నేలపై కూర్చుని తింటున్నారు. చన్నీటితోనే స్నానాలు చేస్తున్నారు. తాగునీటి యంత్రం మరమ్మతులకు వచ్చింది. పాఠశాల ఆవరణలో దీపాలు వెలగటం లేదు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదు.

● 'ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది' అని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జగన్నాథం తెలిపారు.

ఆశ్రమ పాఠశాలల వివరాలు..	విద్యార్థుల సంఖ్య:	మండలాలు
బాలురు: 12	బాలురు 2,279	బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, టి.నరసాపురం మండలం
బాలికలు: 13	బాలికలు 3,007	మర్రిగూడెం (బాలికలు), చింతలపూడి (బాలురు)

పారా ఏసియన్ గేమ్స్‌కు రవికార్తీక్
వైకల్యంపై ఎదురీత!

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: దుబాయ్‌లో డిసెంబరు 7 నుంచి 13 వరకు జరగనున్న ఏసియన్ యూత్ పారా గేమ్స్ 2025కు జంగారెడ్డిగూడెం స్విమ్మర్ బుడిగిన వీరవెంకట భవానీ కార్తీక్ (రవి కార్తీక్) ఎంపికయ్యారు. అండర్ 18 విభాగంలో ఎస్ 13 కేటగిరీలో రవికార్తీక్ పారా ఈత పోటీల్లో తలపడతారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత విభాగాల్లో ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన ఎంపికలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కొద్ది నెలల కిందట జరిగాయి. భారత యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఎంపిక వివరాలను ఇటీవల వెల్లడించింది. ఈ నెల 6న క్రీడాకారులు దిల్లీ నుంచి దుబాయ్‌కు వెళ్లనున్నారు. పారా స్విమ్మింగ్‌లో దేశ వ్యాప్తంగా అయిదుగురు క్రీడాకారులు ఎంపికవగా వారిలో రవి కార్తీక్ ఒకరు.

జాతీయస్థాయిలో... ఈ నెల 25 నుంచి 17వరకు గచ్చిబౌలిలో జరిగిన 25వ నేషనల్స్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రవికార్తీక్ మూడు బంగారు పతకాలు సాధించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బటర్ ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత మిడ్‌లేలో ఈ పతకాలు సాధించారు. జూనియర్స్ పారా పోటీల్లో ఇప్పటి వరకు 15 పతకాలు అందుకున్న రవి కార్తీక్ సీనియర్స్‌లోను మూడు పతకాలు అందుకున్నారు. వీటితోపాటు అంతర్జాతీయ ఈత పోటీల్లోను 3 పతకాలు సాధించారు.

అమ్మకో దండ.. యాలకులే నిండా!

పెనుగొండ వాసవీశాంతిధాంలో అమ్మవారికి బాపట్ల జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన అమ్మాణి శుక్రవారం యాలకులతో రూపొందించిన దండను సమర్పించారు. దీనిని అర్చకులు వాసవీమాత మరకత ప్రతిమకు అలంకరించి కుంకుమ పూజలు చేశారు.
– న్యూస్‌టుడే, పెనుగొండ

ప్రకృతి ఒడిలో.. పురస్కారాల పంట!

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల జరిగిన రైతన్నా- మీ కోసం కార్యక్రమంలో ఆదర్శ రైతు ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామానికి చెందిన గోపాలకృష్ణమూర్తి ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాలతో సత్ఫలితాలు సాధిస్తూ. తోటి రైతులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆయన కృషికి పురస్కారాల పంటపండుతోంది.

దర్శనీయ క్షేత్రంగా..

గోపాలకృష్ణమూర్తి పది ఎకరాల్లో ఆయిల్ పామ్, నిమ్మ, వరి, 70 సెంట్లు భూమిలో 40 రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాలు తయారు చేసి సాగులో వినియోగిస్తున్నారు. వీటిని వాడి పంటకు చీడ పీడలు ఆశించకుండా అధిక దిగుబడులు, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సాధిస్తున్నారు. తన పొలాన్ని దర్శనీయ వ్యవసాయ క్షేత్రంగా మార్చడమే కాకుండా అధ్యయన కేంద్రంగా అభివృద్ధి చేశారు. వ్యవసాయ - రైతు సాధికార సంస్థ, నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ వెయ్యి మందికి కర్షకులకు శిక్షణ ఇచ్చారు. విదేశాల నుంచి కూడా నిపుణులు వచ్చి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటున్నారు.

పంచగవ్య తయారు చేస్తున్న గోపాలకృష్ణమూర్తి

పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి రైతు నేస్తం, ఐసీఏఆర్-ఎన్ఐఆర్ సీఏ నుంచి ఉత్తమ ఆవిష్కరణ తదితర పురస్కారాలు అందుకున్నారు.

ఏం జరుగుతోంది?

నలభై మంది కమాండోలు తుపాకులతో రంగంలోకి దిగారు. వారి వెంట పోలీసులు, వైద్య సిబ్బంది అనుసరించారు. అగ్నిమాపక శకటమూ వచ్చేసింది. అక్కడ చూస్తే ఒకటే ఉత్కంఠ భరిత వాతావరణం. ఏపీ నిట్‌లో ఏం జరుగుతుందో తెలియక అక్కడి వారు అయోమయానికి గురయ్యారు. చివరకు కమెండోలు బృందాలుగా విడిపోయి ముష్కరులను పట్టుకున్నారు. శుక్రవారం ఆక్టోపస్ కమాండోస్ డీఎస్పీ బి.రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఇది. ఉగ్రవాదులు చుట్టుముట్టినప్పుడు, వారు బాంబులు పెట్టినప్పుడు ఎలా వ్యవహరించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై విద్యార్థులకు అవహగాన కల్పించారు.
-ఏపీనిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే

కళ్లతోనే చూడలేం.. నోట్లో ఎలా పోస్తాం!

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం కానుకొల్లులో చెరువు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. గ్రామస్థులు రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జనవరిలో రూ.60 లక్షలతో చెరువు మరమ్మతులు చేయగా, మరో రూ.63 లక్షలతో పైపులైన్ల విస్తరణ పనులు చేసినా ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించడం లేదు. ఏళ్ల తరబడి ఫిల్టర్ బెడ్ల నిర్వహణ చేపట్టకపోవడంతో పెద్దఎత్తున జమ్ము, ఇతర మొక్కలు మొలిచాయి. పచ్చగా, దుర్వాసనతో ఉన్న నీటినే కుళాయిల ద్వారా సరఫరా చేస్తుండటంతో కనీసం స్నానాలకు వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగబాబు వివరణ కోరగా ఫిల్టర్ బెడ్డులు మరమ్మతులు చేయించి శుద్ధ నీటి పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మొక్కలు మొలిచిన ఫిల్టర్ బెడ్లు

విద్యతోనే సామాజిక అభివృద్ధి

నూజివీడు గ్రామీణం, దెందులూరు, న్యూస్‌టుడే: విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. దెందులూరులోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మమేకమయ్యారు. వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు జరిగాయి. నూజివీడు బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, సబ్‌కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు.

దెందులూరులో బాలికలతో మాట్లాడుతున్న వెట్రిసెల్వి

నూజివీడులో మాట్లాడుతున్న పార్థసారథి

ఆ బడిలో ఒకే ఒక్కడు..!

నూతనంగా నిర్మించిన భవనం

కామవరపుకోట, న్యూస్‌టుడే: ఆ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి. అతడికి పాఠాలు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయిని. ఇంకా చెప్పాలంటే ఈ పాఠశాలకు నూతన భవనం నిర్మిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి కామవరపుకోట మండలం ఉప్పలపాడు పంచాయతీ నారాయణపురంలో నెలకొంది. 96 ఇళ్లు, సుమారు 300 మంది జనాభా ఉండే ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గత ప్రభుత్వ హయాంలో నూతన భవనం మంజూరు చేశారు. నిర్మాణ చివరి దశలో ఉంది. ఇదేం వింతని స్థానికులను పలకరిస్తే.. ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారని.. రెండో తరగతి చదివే ధనుష్ పాఠశాలకు వస్తాడని.. 5వ తరగతి చదివే బాలసూరి దివ్యాంగుడని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయిని నాగపద్మిని ఏలూరు నుంచి వస్తారని సెలవిచ్చారు.

గత విద్యా సంవత్సరంలో 15 మంది పిల్లలు ఉంటే ఉపాధ్యాయుల తీరుతో ఆ సంఖ్య ఒకటికి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఇక్కడ పనిచేసే టీచరు సెలవులో వెళ్లటంతో ప్రస్తుతం గండిగూడెం పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయిని వచ్చి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.

26 నుంచి చర్లపల్లి-నరసాపూర్ ప్రత్యేక రైలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 26న చర్లపల్లి-నరసాపూర్ (07140) ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ఈ రైలు పయనిస్తుందని అందులో పేర్కొన్నారు.

మునిగేదెంత.. మిగిలేదెంత..

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం నిర్మాణంలో గ్రామాలతోపాటు రిజర్వు ఫారెస్టు కూడా ముంపునకు గురవుతోంది. ఈక్రమంలో జలవనరులు, అటవీశాఖలు సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మునిగిపోతున్న అడవులకు ప్రత్యామ్నాయంగా జలవనరుల శాఖ భూమిని చూపించాలి. ఇందుకోసం అటవీశాఖకు లెక్కలు అవసరం. ఇప్పటికే మునిగిపోయే అడవికి ప్రత్యామ్నాయం చూపెట్టడం జరిగింది. అయితే ముంపులో పోయేదెంత.. మిగిలేదెంత? అన్నదానిపై అటవీశాఖలో కొంత అస్పష్టత ఉంది. దీంతో ఆ శాఖ జలవనరుల శాఖను ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) పోనూ మిగిలిన అటవీ ప్రాంత సమీపంలో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు ఇటీవల రెండు శాఖలు ఉమ్మడిగా సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం వాటిని గుర్తించేలా జలవనరుల శాఖ రాళ్లు పాతుతోంది.

దాచారం గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో సరిహద్దు రాయి ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

సరిహద్దుల ఏర్పాటు

సరిహద్దుల ఏర్పాటు తర్వాత మిగిలిన అటవీ ప్రాంతం ఎంతో స్పష్టత వస్తుందని అటవీశాఖ చెబుతోంది. చాలా చోట్ల అటవీ ప్రాంతానికి సమీపంలో ఎఫ్ఆర్ఎల్ రాళ్లు ఉన్నాయని, దీంతో సమీప అడవికి కూడా ముంపు ప్రభావం ఉంటుందనే సందిగ్ధత ఉండటంతో సరిహద్దుల ఏర్పాటు కోరినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

మూడు మండలాల్లో..

ప్రస్తుతం సరిహద్దుల ఏర్పాటు ప్రక్రియ కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో కొనసాగుతోంది. అటవీ భూమికి సమీపంలో ఉన్న జలవనరుల శాఖ భూమిలో హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఆశాఖ డిప్యూటీ ఈఈ రత్నజయకర్ మాట్లాడుతూ జిల్లాలో పోలవరం ముంపులో పోనూ, మిగిలిన అటవీ ప్రాంతం ఎంత ఉంటుందన్న దానిపై స్పష్టత కోసం ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పారు. శాటిలైట్ కోఆర్డినేట్స్ ద్వారా ఈ సర్వే జరిపి, హద్దులు గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ హద్దులు నిర్ధారణ చేస్తూ, శాశ్వత సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

దృష్టి పెట్టు.. పట్టా దక్కేట్టు!

పాలకొల్లు, న్యూస్‌టుడే: మీరు ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పరిధిలో డిగ్రీ చదివారా.. కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో డిగ్రీ పట్టా చేతికి రాలేదా. అయితే ఈ అవకాశం మీ కోసమే. 2010-11, ఆ తరువాత విద్యా సంవత్సరాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరి సబ్జెక్టులు పూర్తిచేయని వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రా విశ్వవిద్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, పీజీ కళాశాలలు ప్రస్తుతం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. కానీ 2014 వరకు చాలా మంది ఏయూ పరిధిలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థులున్నారు. వివిధ కారణాలతో ఉత్తీర్ణత సాధించలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాస్త శ్రద్ధ పెడితే డిగ్రీ పట్టా చేతికొస్తుంది.

రుసుములు ఇలా.. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 26వ తేదీ లోపు ఏయూ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్ణీత రుసుములు చెల్లించాలి. థియరీ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1500, ప్రయోగ పరీక్ష అయితే రూ.3 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు డిసెంబరు 28న హాల్‌టిక్కెట్లు జారీచేసి ఫిబ్రవరి 20న పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు, సమయ పట్టికను వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు క్లాసిఫైడ్స్

లీగల్ ప్రకటనలు

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక

పెళ్లి పేరంటం జ్ఞాపకాలు

జన్మదిన శుభాకాంక్షలు

అంత్యక్రియలు, పెద్దకర్మ, సంస్మరణ

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

(c) eenadu

కార్పెట్లు ఇచ్చారోచ్!

కొయ్యలగూడెం (గ్రామీణ, పోలవరం, న్యూస్‌టుడే: జిల్లాలోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాలకు ప్రభుత్వం జంబుఖానాలు(కార్పెట్లు) సరఫరా చేసింది. వైకాపా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వసతి గృహాల మరమ్మతులకు పెద్దఎత్తున నిధులను వెచ్చించింది. ఆ వెంటనే విద్యార్థులకు దుప్పట్లను సరఫరా చేసింది. తాజాగా జంబుఖానాలను అందజేసినట్లు ఆ శాఖ కొయ్యలగూడెం డివిజన్ సహాయ సంక్షేమాధికారిణి నాగశారమ్మ తెలిపారు. శీతాకాలం మొదలై చలి పెరిగిన నేపథ్యంలో కార్పెట్లు అందజేయడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 61 సాంఘిక సంక్షేమ వసతిగృహాలు ఉండగా.. వాటిలో 5,145 మందికి ప్రయోజనం చేకూరింది.

LIFE INSURANCE CORPORATION OF INDIA
DIVISIONAL OFFICE: RAJAHMUNDRY

Paper Notification Dt: 5-12-2025

This is to notify that LIC OF INDIA, Divisional Office, RAJAHMUNDRY is herewith calling, TENDER FOR:
Destruction of old records. The Job includes: A) Picking of Policy Dockets and incremental paper Bundles from Racks and Verifying the files inside the dockets and files. B) Separating the white and coloured papers of both policy dockets and Incremental files. C) Shredding the paper separated from dockets and files. D) Keeping aforesaid shredded papers in gunny bags on own cost.
The interested Party (With Registered GST No) can Visit our website for Tender forms www.licindia.co.in
Last date for submission of Tenders in sealed cover :: On or before 17.30 hrs on 15.12.2025 to CHAIRMAN, STORES COMMITTEE, LIC OF INDIA, DIVISIONAL OFFICE, MORAMPUDI ROAD, RAJAHMUNDRY-533107

Sr. Divisional Manager

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
SME బ్రాంచ్ ఏలూరు (63644), N.R.పేట, ఏలూరు, ఏలూరు జిల్లా

సంక్షిప్త డిమాండు నోటీసు
(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13(2) క్రింద - జారీ చేయబడిన నోటీసు)

(I) రుణగ్రహీత : మెస్సర్స్ శ్రీ ఎంటర్ ప్రైజెస్, ప్రొప్రయిటర్: శ్రీ పంతపల్లి ఇమ్మానుయేలు, తండ్రి: సిహెచ్.బాలకృష్ణ, డోర్ నెం.5-119, మాదేపల్లి గ్రామం, ఏలూరు మండలం, ఏలూరు జిల్లా-534004. హామీదారు: శ్రీ పంతపల్లి బాలకృష్ణ, తండ్రి: సిహెచ్.పోతురాజు, డోర్ నెం.5-119, మాదేపల్లి గ్రామం, ఏలూరు మండలం, ఏలూరు జిల్లా.
(II) ఖాతా నెంబర్: క్యాష్ క్రెడిట్ లోన్ ఖాతా నెం: 39035233903, ఐకెసిఎల్ లోన్ ఖాతా నెం.40596145110 కు చెల్లించవలసిన తేది.28.11.2025 నాటికి రూ.1,16,07,724.00 (అక్షరాలా ...) మరియు తేది.29.11.2025 నుండి ...
(III) NPA తేది : 28.11.2025 డిమాండ్ నోటీసు తేది: 28.11.2025

తనఖా పెట్టిన ఆస్తి వివరములు
ఆస్తి 01 : ... ఏలూరు మండలం, మాదేపల్లి గ్రామం & గ్రామ పంచాయితీ, ... డోర్ నెం.4-118 ... ఆర్.ఎస్.నెం.68/4 ... 193. 3/9 ... 4995/1995, తేది.20-07-1995 ...
ఆస్తి 02 : ... డోర్ నెం.7బి-18-18, డి.యస్.నెం.1259, 1259/1 & 1259/2 లలోని ... 136 ... సిహెచ్.పోతురాజు ... 3096/2000, తేది.12-05-2000 ...
ఆస్తి 03 : ... 9-5-6, ఆర్.యస్.నెం.140/5, 141/5, 141/2 ... 299.8/9 ... 6672/2009, తేది.18-11-2009 ...

పైన చెప్పబడిన రుణగ్రహీతలు/హామీదారులు భారతీయ స్టేట్ బ్యాంక్, SME బ్రాంచ్ ఏలూరు (63644), యన్.ఆర్.పేట, ఏలూరు, ఏలూరు జిల్లా వారి నుండి ఋణం పొందియున్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణము యొక్క నియమ, నిబంధనలను అనుసరించి సకాలంలో చెల్లించకపోవుటచే సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమనిబంధనల ప్రకారము నిరర్థక ఖాతాగా పరిగణించబడినది. బ్యాంకు వారు రిజిష్టర్ పోస్టుద్వారా పంపించిన డిమాండు నోటీసులు ఋణగ్రహీత / హామీదారుల సంతకములు లేకుండా బట్వాడా కాకుండా తిరిగి వచ్చినందున పత్రికా ముఖంగా మీకు మరలా నోటీసు జారీ చేయడమగుచున్నది. కావున మీరు పైన పేర్కొన్న మొత్తములను ఈ పత్రిక ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా వడ్డీ & ఇతర ఖర్చులతో కలిపి మొత్తమును చెల్లించవలసినదిగా కోరడమైనది. లేనిపక్షంలో పైన పేర్కొన్న చట్టము ప్రకారము బ్యాంక్‌కు చెల్లించవలసిన బకాయిని రాబట్టుకొను నిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది.

తేది : 05.12.2025 సం/- అధీకృత అధికారి
ప్రదేశం : ఏలూరు భారతీయ స్టేట్ బ్యాంక్

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి
ప్రాంతీయ కార్యాలయం, ఏలూరు, ఏలూరు జిల్లా
డి.నెం.22బి-3-2, కానుకొలనివారి వీధి, పవర్‌పేట రైల్వే స్టేషన్ రోడ్, పవర్‌పేట, ఏలూరు-534002.

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ నెం.S.O.1533(E), తేదీ 14 సెప్టెంబర్, 2006 మరియు దాని తదుపరి సవరణల ప్రకారం, శ్రీ బోయపాటి బసవ పూర్ణయ్య (లీజుదారు) ప్రతిపాదించిన మైనింగ్ పనుల కోసం పర్యావరణ ప్రజా సంప్రదింపులను మేము దీని ద్వారా తెలియజేస్తున్నాము. ఈ ప్రాజెక్టులో భాగంగా తోటపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా లోని సర్వే నెం.2/1లో 12 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ క్వారీ మైనింగ్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.60 లక్షలు. ప్రతిపాదిత ప్రాజెక్టు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

1	మైనింగ్ లీజుదారు పేరు మరియు చిరునామా	శ్రీ బోయపాటి బసవ పూర్ణయ్య (లీజుదారు) డి.నెం.1-61, బాహుబలేంద్రునిగూడెం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్
2	ప్రతిపాదిత ప్రాజెక్టు యొక్క ప్రదేశము సర్వే నెంబరుతో	ప్రభుత్వ భూమి సర్వే నెం.2/1, తోటపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3	భూమి విస్తీర్ణం	12 Ha.
4	అధీకృత అధికారి గారి పేరు చిరునామా మరియు ఫోన్ నెంబర్లతో సంప్రదించుట కొరకు	శ్రీ M.భావన ఋషి డి.నెం.1-61, బాహుబలేంద్రునిగూడెం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్, మొబైల్: 9393511320
5	ఈ ప్రతిపాదిత అంచనా వేయబడిన మొత్తము వ్యయం	రూ.60 లక్షలు (అక్షరాలా అరవై లక్షల రూపాయలు మాత్రమే)
6	కార్యాచరణ యొక్క స్వభావము మరియు సామర్థ్యము	గ్రావెల్ క్వారీ మైనింగ్ - 4,67,660 m3/Anum
7	ప్రజాభిప్రాయ సేకరణకు ప్రదేశం, తేది & సమయం	తేదీ: 07-01-2026 (బుధవారం), సమయం: ఉదయం గం.10:30 వేదిక: ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామం, సర్వే నెం.2/1 లోని శ్రీ బోయపాటి బసవ పూర్ణయ్య గారి (లీజుదారు) మైనింగ్ ప్రాంగణం దగ్గర.
8	ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కార్యనిర్వాహక సారాంశము మరియు పర్యావరణ ప్రభావ అంచనా రిపోర్టులు ప్రజల పరిశీలనార్థం దిగువ ప్రదేశముల నందు ఉంచడమైనది.	

I. కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేటు వారి కార్యాలయము, ఏలూరు జిల్లా.
II. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి కార్యాలయము, జిల్లా పరిషత్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.
III. జనరల్ మేనేజర్ వారి కార్యాలయం, జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్, ఏలూరు జిల్లా.
IV. సబ్ కలెక్టర్ వారి కార్యాలయము, నూజివీడు, ఏలూరు జిల్లా.
V. డిప్యూటీ డైరెక్టర్(లు) వారి కార్యాలయము, పర్యావరణము అటవీ & వాతావరణ మార్పులు యొక్క మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము, ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ (ఐఆర్ఓ), గ్రీన్ హౌస్ కాంప్లెక్స్, గోపాల్ రెడ్డి రోడ్, విజయవాడ-520010, ఆంధ్రప్రదేశ్.
VI. మెంబర్ సెక్రటరీ వారి కార్యాలయము, ఎ.పి.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణం భవనం, ఎపిఐఐసి కాలనీ రోడ్, గురునానక్ కాలనీ, ఆటోనగర్, విజయవాడ-520007.
VII. జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ వారి కార్యాలయము, ఎ.పి.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జోనల్ కార్యాలయం, 39-33-20/4/1, మాధవధార వుడా కాలనీ, విశాఖపట్నం-530018.
VIII. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ వారి కార్యాలయము, ఎ.పి.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రీజనల్ ఆఫీస్, 22బి-3-2, కానుకొలనువారి వీధి, పవర్‌పేట రైల్వేస్టేషన్ రోడ్, పవర్‌పేట, ఏలూరు-534002.
IX. డిప్యూటీ డైరెక్టర్ వారి కార్యాలయం, గనులు & భూగర్భ శాఖ, ఏలూరు
X. మండల ప్రజాపరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వారి కార్యాలయము, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా.
XI. తహశీల్దార్ వారి కార్యాలయము, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా.
XII. పంచాయితీ సెక్రటరీ వారి కార్యాలయము, తోటపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా.

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకమునకు తెలియజేయునది ఏమనగా ఏదేని సలహాలు, సూచనలు, అభిప్రాయములు, ఉద్దేశ్యములు & వ్యతిరేకతలు ఉన్న యెడల ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా ప్రభావము పొందు వ్యక్తులతో సహా చట్టబద్ధ నివాసితులు, పర్యావరణ సంస్థలు మరియు ఇతరులు ఈ ప్రకటన ప్రచురించబడిన 30 రోజులలోగా తెలియచేయగలరు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి యొక్క అధికారిగా ఉన్న ఈ దిగువ సంతకందారునికి పైన చెప్పిన వ్యక్తులు తమ వ్రాతపూర్వక సూచనలు మరియు అభ్యంతరములు పంపవచ్చును. ఈ వ్యక్తులందరూ పైన చెప్పిన స్థలము, తేదిన, ప్రదేశము వద్ద నిర్వహించు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నందు కూడా పాల్గొనవచ్చును.

సం/-
స్థలము : ఏలూరు పర్యావరణ ఇంజనీరు
తేది : 05-12-2025 ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, ఏలూరు.

కలల తీరం.. కళల హారం!

యువజనోత్సవాల్లో యువతుల ప్రతిభ

నాట్య మయూరి..

నాట్య కళలో అందెవేసిన చేయిగా పేరొందింది బి. బృంద. ఈమె ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. తన ఎనిమిదో ఏట నుంచి కూచిపూడి నేర్చుకున్నారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో కూచిపూడి నృత్య విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. జానపదం, కథక్‌లోనూ సత్తా చాటుతున్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. గతేడాది నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించారు. గోవా వేదికగా జరిగిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో తృతీయ స్థానం పొందారు. నృత్యకౌముది, నాట్య రవళి, నర్తనశాల, నృత్య చంద్రిక బిరుదులు అందుకున్నారు. కూచిపూడిలో డిప్లొమా పొందిన ఈమె.. సంగీతంలోనూ పట్టా సాధించేందుకు కృషి చేస్తున్నారు.

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: చదువులో ఉత్తమ మార్కులు సాధిస్తున్నారు. వివిధ కళల్లో భళా అనిపిస్తున్నారా యువతులు. జిల్లా యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో పలువురు విద్యార్థినులు సత్తా చాటారు. తమలోని కళా నైపుణ్యాన్ని వెలికితీసి సత్తా చాటారు. వారి విజయ ప్రస్థానం కథనం.

భళారే విచిత్రం

ఏలూరు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థిని సిహెచ్ గాయత్రి చిత్రలేఖనంలో దిట్ట. బాల్యం నుంచే ఈ కళపై మక్కువ పెంచుకున్నారు. గురువు సాధన చేస్తూ.. రోజురోజుకూ మెరుగవుతున్నారు. తాజాగా జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో చిత్రలేఖనం పోటీలో ద్వితీయ బహుమతి సాధించారు. గతేడాది తృతీయ స్థానం సొంతం చేసుకున్నారు. హృద్యమైన బొమ్మలను వేయడమే కాదు.. రంగవల్లులను నయన మనోహరంగా వేయడంలోనూ దిట్ట. పనికిరాని వస్తువులతో అందమైన బొమ్మలు తయారు చేసి ఔరా అనిపిస్తోంది యువతి. భవిష్యత్తులో మంచి చిత్రకళాకారిణిగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు గాయత్రి చెబుతున్నారు.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..

కైకలూరు మండలం ఆటపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఎస్. దీవెన చిత్రకళలో ప్రతిభ కనబరుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పుట్టి పెరిగిన ఈమెకు చిన్నతనం నుంచి బొమ్మలు వేయడమంటే ఎంతో ఇష్టం. కుమార్తె ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. యువజనోత్సవాల్లో జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలో తృతీయ స్థానంలో నిలిచారు. భవిష్యత్తులో చిత్రలేఖనం ఉపాధ్యాయిని కావాలన్నది ఆశయమని దీవెన చెబుతున్నారు.

బీఎస్ఎన్ఎల్ టవర్లు త్వరగా ఏర్పాటు చేయండి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లను త్వరగా ఏర్పాటు చేయాలని ఎంపీ మహేశ్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను శుక్రవారం దిల్లీలో కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. సిగ్నల్ నెట్‌వర్క్, కనెక్టివిటీ సమస్యల వల్ల ఈ-గవర్నెన్స్, సహా బ్యాంకింగ్ సేవలు, ఇతర ప్రభుత్వ, ప్రజా పనులు, గ్రామీణాభివృద్ధి సేవలకు ఇబ్బంది కలుగుతోందని వినతి పత్రంలో పేర్కొన్నారు. గ్రామీణ, సెమీ అర్బన్ మండలాల్లో కొత్త బీఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయాలని కోరారు.

విద్యార్థుల సందేహాల నివృత్తికి క్లిక్కర్

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: విద్యార్థుల సందేహాల నివృత్తికి 'క్లిక్కర్' దోహదపడుతుందని సమగ్ర శిక్ష ఏపీసీ సమన్వయకర్త ఎస్. నాగేశ్వరరావు, సీఎంవో యోహోషువా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 52 పాఠశాలల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. పార్వతీపురం జిల్లా బామిని పాఠశాలలో సీఎం చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.. దానికి అనుగుణంగా దెందులూరు మండలం కొవ్వలి, దర్శిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో క్లిక్కర్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. తొమ్మిది తరగతి విద్యార్థులకు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారన్నారు. బోధన సమయంలో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం క్లిక్కర్ ఉద్దేశమని వారు పేర్కొన్నారు. జీసీడీవో నవీన, ఐఈ సమన్వయకర్త భాస్కరరాజు, ఏఎస్‌వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రైతులతో కలిసి నిరసన తెలుపుతున్న శ్రీనివాస్

కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

విజయరాయి(పెదవేగి), న్యూస్‌టుడే : కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ రైతులతో కలిసి పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్‌లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వెయ్యి కాయలు రూ.26 వేలు ఉండేదని.. ఇప్పుడు రూ.15 వేలకు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడంతో ధర పడిపోయినట్లు వ్యాపారులు చెప్పి ఇక్కడ కొబ్బరి కాయలకు ధరలు తగ్గించడం తగదన్నారు. 1000 కాయలకు కనీసం రూ.20 వేలు ధర కల్పించాలని కోరారు. విజయరాయి ప్రాంతీయ రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కార్యదర్శి బొల్లు రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.

గుండెపోటుతో సినీ నటుడు జోసెఫ్ మృతి

నిడమర్రు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన పాస్టర్, సినీ నటుడు మరిపూడి జోసెఫ్(47) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. చింతలపూడిలోని ఉపన్యాసాలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుండెపోటు వచ్చి కుప్పకూలి మృతి చెందారు. ఆయన మరిపూడి సుబ్బారావు, సుబ్బలక్ష్మి ఏకైక కుమారుడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత 25 ఏళ్ల క్రితం ఉంగుటూరు మండలం చేబ్రోలులో పాస్టర్ యోబు దగ్గరకు వెళ్లి అక్కడే ఉండి ఆయన వద్ద శిష్యుడిగా కొనసాగారు. పాశాణహృదయాలతో పాటు మరో 6 సినిమాల్లో జోసెఫ్ నటించారు. కృష్ణరాజు, బాలకృష్ణ, కమల్‌హాసన్‌తో కలిసి నటించారు. ఆయనకు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బాలల అక్రమ తరలింపు అడ్డగింత

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పనుల కోసం కొన్ని ముఠాలు బాలలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కొనసాగుతుంటాయి. ఈ క్రమంలోనే తరలిస్తున్న బాలలను రైల్లో రైల్వే పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి ఏలూరులో రైల్వే పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిని తరలిస్తున్న ఏజెంట్లు పరారయ్యారు. బాలలను వసతిగృహానికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రైల్వే పోలీసులు, సమగ్ర శిక్ష కమిటీ ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ, చైల్డ్ బృందం రైల్లో తనిఖీలు చేస్తుండగా ఐదుగురు బాల కార్మికులను గుర్తించారు. జార్ఖండ్, బీహార్‌కు చెందిన ఇద్దరు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒకర్ని దళారులు చెన్నైకు వివిధ పనుల కోసం తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం సీడబ్ల్యూసీ ఛైర్మన్ పుష్పల వెంకటేశ్వరరావు ముందు హాజరుపరిచారు. ఆయన బాలలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాలలను శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతిగృహంలో ఉంచామని.. వారి తల్లిదండ్రులు వచ్చాక అప్పగిస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. బాలలను అక్రమంగా తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు

దుగ్గిరాల (పెదవేగి) న్యూస్‌టుడే : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత కళాశాలలో అంతర్ విశ్వవిద్యాలయ ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అనుబంధ దంత వైద్య కళాశాలలు, హోమియోపతి, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రీడలను కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ మోజస్ ప్రారంభించారు. ఈ పోటీలకు వివిధ కళాశాలల నుంచి 65 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు జిల్లా ఫుట్‌బాల్ సంఘం సెక్రటరీ పవన్, షాప్ కోచ్ నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సెలక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కళాశాల యాజమాన్యం

హత్య కేసులో నలుగురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్

భీమడోలు, న్యూస్‌టుడే: భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఒక వ్యక్తిని మంగళవారం హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ తెలిపారు. భీమడోలు పోలీసు స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వివరించారు. పూళ్ల గ్రామంలోని పడమట మాలపల్లికి చెందిన పాతూరి నాగరాజు(48) హత్యకు గురైన విషయం విదితమే. నాగరాజుతో అదే గ్రామానికి చెందిన కాండ్రు ఇస్సాకు(51)కు ఒక మహిళతో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలో మనస్పర్థలు గొడవలు జరుగుతున్నాయి. దీనిపై వారు పరస్పరం కేసులు పెట్టుకొని ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగరాజును అడ్డు తొలగించుకోవాలని కాండ్రు ఇస్సాకు తన కుటుంబ సభ్యులైన కాండ్రు నాగేశు, అద్దంకి బాబీ, మిత్రుడైన కాళీ రాజేశ్‌తో కలిసి పథకం పన్నారు. కత్తులతో నాగరాజుపై దాడి చేసి విచక్షణా రహితంగా నరకడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. హతుడి భార్య మాధురి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయగా నిందితుల కుట్ర తెలిసిందన్నారు. హత్య కేసులో నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి వారిపై రౌడీషీట్ తెరిచామని డీఎస్పీ తెలిపారు. హత్య కేసును సకాలంలో పరిష్కరించిన సీఐ యు.జె.విల్సన్, ఎస్ఐ మదీనాబాషా, కానిస్టేబుల్ బృందాన్ని ఆయన అభినందించారు.

నిందితుల ఇంటికి నిప్పు.. పూళ్లలో ఉద్రిక్తత

కాలిపోతున్న ఇల్లు

భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు హత్య కేసులో అరెస్టయిన నిందితులు కాండ్రు ఇస్సాకు, కాండ్రు నాగేశు ఇళ్లపై హతుడి సన్నిహితులుగా పేర్కొంటున్న కొందరు ఆకస్మికంగా దాడి చేశారు. వారి సామగ్రిని బయట పడేసి ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు రాజుకుని రెండిళ్లతోపాటు పక్కనే ఉన్న పశువుల షెడ్డు, వారికి చెందిన ఒక కారు కాలిపోయాయి. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, సీఐ యు.జె.విల్సన్, ఎస్ఐ మదీనాబాషా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నవారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భీమడోలు అగ్నిమాపక కేంద్రం అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు ఆర్పివేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రుణం తీర్చలేమన్న భయంతో బలవన్మరణం

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తీసుకున్న రుణం తీర్చలేనేమోనన్న భయం అతడిని వెంటాడింది. ఇందుకు కుటుంబ పోషణ, ఇద్దరు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన తోడైంది. భార్య ఎంతో మనోధైర్యం నింపినా చివరకు చావే శరణమని భావించి ఆత్మహత్యకు యత్నించి సుమారు 13 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. భార్యను, అభంశుభం తెలియని చిన్నారులను కన్నీటి సుడిలో నెట్టాడు. లక్కవరం ఎస్సై జబీర్ కథనం మేరకు…గణపవరం మండలానికి చెందిన ఆదుర్తి మహేశ్(29)కు.. టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన దుర్గాభవానీతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. స్వగ్రామంలో సొంత ఇంటిని నిర్మాణం నిమిత్తం ఈ ఏడాది జనవరి నెలలో రెండు బ్యాంకుల నుంచి రూ.8.80 లక్షలు రుణాలు తీసుకున్నారు. అయితే వాయిదాలు చెల్లించేందుకు మహేశ్ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం భార్య స్వగ్రామమైన టి.నరసాపురం మండలం బొర్రంపాలెం వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వడ్రంగి పని చేస్తున్నాడు. అయితే నెలవారీ వాయిదాల చెల్లింపుల విషయంలో తీవ్ర మనోవ్యధకు గురవుతున్న మహేశ్ గత నెల 21 జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మమేశ్ మృతి చెందాడు. దీనిపై భార్య దుర్గాభవానీ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సీసీ కెమెరాలు అమర్చి, దౌర్జన్యానికి పాల్పడి

ముగ్గురిపై ఐటీ యాక్టు, ఎస్సీ, ఎస్టీ కేసులు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ కోచింగ్ సెంటర్‌కు వచ్చే ఆడ పిల్లల చిత్రాలు పడే విధంగా సీసీ కెమెరాలు అమర్చి.. వారి ఇమేజ్‌లు క్యాప్చర్ చేయడమే కాకుండా ఆ కోచింగ్ సెంటర్ యజమానిపై దౌర్జన్యానికి పాల్పడిన నేరానికి సంబంధించి ముగ్గురిపై ఐటీ యాక్టు, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్ఆర్‌పేటలోని రంగూన్‌మేడవీధిలో న్యాయవాది రత్నరాజు అక్కడే ఓ ఐఏఎస్ అకాడమీ కూడా నడుపుతున్నారు. గత ఏడాది డిసెంబరులో ఆయన ఇంటి పక్కన ఉండేవారు సరిహద్దు గోడను అక్రమంగా పడగొట్టారు. ప్రశ్నించిన రత్నరాజుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతోపాటు కోచింగ్ సెంటర్‌కు వచ్చే ఆడపిల్లల చిత్రాలు పడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇమేజ్‌లను కూడా క్యాప్చర్ చేశారు. కులం పేరుతో ఆయన్ను దూషిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ చర్యలకు పాల్పడిన దువ్విరెడ్డి జయహారిక, ఘంటా భానుకిరణ్, ఘంటా రామ్మోహన్‌పై శుక్రవారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఐదుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కేసు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కుట్రవాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో కారుకోడిని పట్టుకుని వీడియో తీయడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఐదుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రేంజ్ అధికారి ఆజాద్ చెప్పారు. మండవల్లికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఆధారంగా వీరిని ఈ నెల 4న అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

గడ్డి కోస్తూ.. విద్యుదాఘాతంతో కూలీ మృతి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: చెరువు గట్టుపై గడ్డి కోస్తుండగా విద్యుత్తు తీగ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరులోని చెరువుపై అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం చిన్నలబుడ శివారు మాలెవలసకు చెందిన కుర్రా గంగాధరరావు(42) కాపలాకు చేరారు. గురువారం సాయంత్రం చెరువు గట్టుపై ఉన్న గడ్డి కోస్తూ ఉండగా కొడవలికి విద్యుత్తు తీగ తగిలి షాక్ కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పక్క చెరువుపై పని చేస్తున్న సుబ్బారావు వచ్చి చూసి చెరువు యజమానికి సమాచారం అందించి వైద్యుడిని తీసుకుని వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. శుక్రవారం ఎస్సై వీరభద్రరావు, వీఆర్వో ఏసుబాబు పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గంగాధరరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి రోదన అక్కడివారిని కంటతడి పెట్టించింది.

19 టన్నుల ఎరువుల విక్రయాలు నిలిపివేత

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం, తిరుమలంపాలెం, పావులూరివారిగూడెం గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో భీమడోలు కె.ఆర్.పురం ఏడీఏ పి.జి.బుజ్జిబాబు శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ పోస్ నిల్వలు, భౌతిక నిల్వలు, ఎరువుల ఓ ఫారాలను పరిశీలించారు. పావులూరివారిగూడెంలో గోద్రెజ్ ఆగ్రోవెట్‌లో సల్ఫర్ ఎరువుకు సంబంధించి ఓ ఫారాన్ని లైసెన్స్‌లో జతపరచని కారణంగా సుమారు రూ.12 లక్షల విలువైన 19 టన్నుల సరకు అమ్మకాలను నిలుపుదల చేశారు. ఏడీఏ మాట్లాడుతూ రైతులు బిల్లు ఈ పోస్‌లో నమోదు చేయించుకుని ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. మండల వ్యవసాయాధికారి ఎస్. చెన్నకేశవులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -130 రిటైల్ ధర 157 చికెన్ విత్ స్కిన్ - 228, చికెన్ స్కిన్‌లెస్ - 259.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 149, 158, 169 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

సొసైటీల్లో అక్రమాలపై విచారణ

మండవల్లి, న్యూస్‌టుడే: సహకార సంఘాలలో జరుగుతున్న అక్రమాలపై డివిజనల్ కోఆపరేటివ్ అధికారిని కె.సత్యవతి శుక్రవారం విచారణ నిర్వహించారు. సహకార సంఘాలలో నిధుల స్వాహాపై శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన 'అవినీతికి సహకారం' కథనంపై స్పందించిన డీసీవో ఆదేశాలతో సహాయ డీసీవో విచారణ చేపట్టారు. తక్కెళ్లపాడు, పులపర్రుతో పాటు ఆయా సంఘాల రికార్డులను మండవల్లి సహకార సంఘంలో పరిశీలించారు. నిబంధనలు అనుసరించి పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో సబ్ డివిజనల్ అధికారి అబ్దుల్ హాది, డివిజనల్ అసిస్టెంట్ అధికారి పి.విజయకుమారి, సీనియర్ లీగల్ అధికారి బాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు కథనాలకు స్పందన

బస్సు సర్వీసులు యథాతథం

పోలవరం, న్యూస్‌టుడే: హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో రాత్రి సమయంలో పోలవరంలో ఉండి తెల్లవారుజామున వెళ్లే బస్సు సర్వీసులను పోలీసుల సూచనలతో ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఈ విషయం తెలియక దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తెల్లవారుజామున బస్సుల కోసం వచ్చి ఇబ్బందులు పడుతుండేవారు. దీనిపై ఈనెల 2న 'రాత్రి బస్సు సర్వీసులు రద్దు' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంపై జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు డిపో అధికారులు స్పందించారు. 3వ తేదీ నుంచి యథావిధిగా సర్వీసులు పునరుద్ధరించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

92.7 FM Rajamahendravaram 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

REAL ESTATE

PLOT FOR SALE

భీమవరం గునుపూడి, నల్లంవారి హైస్కూల్ సమీపంలో, యర్రంశెట్టి వీధిలో, 6 సెంట్లు ఖాళీస్థలము అమ్మబడును. ✆ 98483 62898, 80741 00057

TO LET

COMMERCIAL

లాడ్జి అద్దెకు. భీమవరం మెయిన్ రోడ్‌లో రన్నింగ్‌లో ఉన్న అన్ని వసతులతో ప్రముఖ లాడ్జి అద్దెకు ఇవ్వబడును. Ph: 89853 11167.

JOBS

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

ఏలూరులో కొత్తగా ప్రారంభించే రియల్ ఎస్టేట్ సంస్థ నందు పని చేయుటకు లీడర్స్, ఏజెంట్స్, గృహిణిలు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కావలెను. కమీషన్, శాలరీ. ✆ 70133 05223.

ఒమేగా హాస్పిటల్ నందు వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

కొవ్వూరు మరియు జంగారెడ్డిగూడెం బ్రాంచ్‌లలో పనిచేయుటకు బిజినెస్ మరియు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Cont Cell: 85006 44978, 88863 33600.

ప్రముఖ లైఫ్‌ఇన్సూరెన్స్ (BPC ఛానల్) నందు జిల్లా మొత్తం స్త్రీ/పు అభ్యర్థులు, బ్రాంచి మేనేజర్లు/ సేల్స్ మేనేజర్లు (శాలరీడ్ ఎంప్లాయిస్) కావలెను. Age:25 to 45 లోపు. ఆకర్షణీయమైన జీతం. ఇన్‌సెంటివ్స్, ప్రమోషన్స్. Cont: 77993 18999.

విజయవాడలో ఇంటిలోనే ఉండి ఇంటిపని, వంటపని చేయడానికి ఏ బాదరబందీలేని ఆడపనిమనిషి కావలెను. జీతం: 12,000/- - 15,000/- వరకు. ఉచిత భోజనం & వసతి ఇవ్వబడును. సంప్ర॥ 9618424888.

ఏలూరులో ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్‌ఇన్సూరెన్స్ కంపెనీలో పార్ట్/ఫుల్‌టైమ్ వర్క్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్, గృహిణిలు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 78932 35972.

MARKETING/ SALES

విజయవాడ- ఏలూరు హైవేపేసింగ్, అమరావతి ORR Exitకి సమీపంలో అప్రూవుడ్ లేఅవుట్ వెంచర్‌కు ఉత్సాహవంతులైన మార్కెటింగ్ లీడర్స్ M/F కావలెను. సంప్ర. ✆ 99125 12356.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
* For the Information of Trade & Industry
* గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.50 పైII
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

కొత్త బస్సు ప్రారంభం

కూచింపూడి(పెదవేగి) న్యూస్‌టుడే : కూచింపూడిలో పలు గ్రామాల విద్యార్థులకు, ప్రజలకు ప్రయాణ సౌకర్యం అందించడానికి కేటాయించిన కొత్త బస్సును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూటమి నాయకులు, విద్యార్థులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రభాకర్‌ను విద్యార్థులు సత్కరించారు. కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా దర్బార్

ఏలూరు అర్బన్: పవరుపేటలోని ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే చంటి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈడా ఛైర్మన్ శివప్రసాద్, నగరపాలక కో-ఆప్షన్ సభ్యులు పెదబాబు, వెంకటరత్నం పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్‌లో ద్వితీయం

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అంతర్ జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ పోటీలో ద్వితీయ స్థానం సాధించారని ప్రధానాచార్యుడు కేపీ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భీమవరం డీఎన్నార్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ఈ ఘనత సాధించారన్నారు. ఈ సందర్భంగా విజేతలను కరస్పాండెంట్ విష్ణుమోహన్ అభినందించారు.

పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యం

పెదవేగి, న్యూస్‌టుడే : పెదవేగిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొని గ్రామాల్లో శుభ్రతతోపాటు పచ్చదనానికి ప్రాధాన్యతివ్వాలన్నారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో కూటమి నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ? పూర్వ పాండురంగ థియేటరు నుంచి కోడేలు వెళ్లే దారిలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. **- ఆంజనేయులు**

✔ వీధి కుక్కలకు సంతాన నిరోధక ఇంజెక్షన్లు వేయిస్తున్నాం **- భానుప్రతాప్, నగరపాలక సంస్థ కమిషనర్**

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే : ? ఎనికేపల్లిలోని పలు వీధుల్లో మురుగు కాల్వలు చెత్తతో పేరుకుపోయాయి. దీంతో దుర్వాసన, దోమల బెడద తీవ్రంగా ఉంది. **- స్వామి**

✔ పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. **- స్వామి, డిప్యూటీ ఎంపీడీవో**

పోస్టర్లు ప్రదర్శిస్తున్న పోలీసులు, విద్యార్థులు

గండం గట్టెక్కినట్లే..!

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

మండలం	రైతులు	విస్తీర్ణం	దిగుబడి అంచనా	కొనుగోలు చేసిన ధాన్యం (టన్నుల్లో)
భీమడోలు	2,389	13,185	39,555	23,832
ఉంగుటూరు	5,363	28,556	85,669	53,694
నిడమర్రు	1,146	3,555	10,666	9,260
గణపవరం	2,950	11,700	35,600	15,850

గుండుగొలను (భీమడోలు), న్యూస్‌టుడే: ధాన్యలక్ష్మి ఇంటికొచ్చే చి‘వరి’ నిమిషంలో దిత్వా తుపాను కారణంగా నాలుగు రోజులుగా కురిసిన తేలికపాటి వర్షాలు కురవడంతో ఆరుగాలం కష్టించిన అన్నదాతలు బెంబేలెత్తారు. పంటను కాపాడుకోవడానికి హైరానాపడ్డారు. తుపాను తీరం దాటిందన్న సమాచారంతో కాస్త ఊరటచెంది ఆరబోసుకున్న ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాల్లో పంట మాసూళ్లు, ధాన్యం పట్టుబడులు, ఎగుమతి పనుల్లో రైతులు తీరికలేకుండా ఉన్నారు.

వెంటాడుతున్న తుపానులు

అన్నదాతలను తుపానులు వెంటాడుతున్నాయి. సాగు మధ్యలో మొంథా తుపాను గండం నుంచి గట్టెక్కిన రైతులు వరి పంట చివరి దశలో మరోసారి దిత్వా వాయుగుండానికి ఆందోళన చెందారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈ ఖరీఫ్‌లో 57 వేల ఎకరాల్లో వరి సాగైంది. పంట మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 1.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. చివరి నిమిషంలో వానలు కురుస్తుండడంతో

గుండుగొలను కూడలిలో వడ్లు ఆరబోస్తున్న రైతులు

మాసూళ్లు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. యంత్రాలతో పంట మాసూళ్లు పూర్తి చేసిన రైతులు ధాన్యం తేమ 17శాతం ఉండేలా ఆరుదల కోసం రహదారుల వెంబడి రాశులు పోసుకున్నారు. వానలకు ధాన్యం తడవకుండా బరకాలు కప్పినప్పటికీ కొందరు రైతుల పంట తడిచి మొక్కలొచ్చాయి. దీంతో ధాన్యం నాణ్యత తగ్గిపోయిందని, బస్తాకు మూడు నుంచి అయిదు కిలోల తరుగు వస్తుండటంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం కుదుట పడడంతో రహదారుల వెంబడి ధాన్యం రాశులను ఆరబెట్టుకొని 17శాతం తేమ వచ్చిన వెంటనే సంచుల్లో నింపుతూ పట్టుబడి పడుతున్నారు. శుక్రవారం నాటికి 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు.

అప్రమత్తంగా ఉండాలి

వానలు ప్రస్తుతానికి ఆగినప్పటికీ రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ భీమడోలు ఏడీఏ సీహెచ్. ఉషారాజకుమారి తెలిపారు. పంట మాసూళ్లు పూర్తి చేసుకున్న రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలించే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతుల నుంచి వేగంగా ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు.

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

అలంకరణలో అంజికాదేవి

సౌభాగ్యలక్ష్మీదేవి

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మార్గశిర మాస శుక్రవారం సందర్భంగా నగరంలోని సత్రంపాడులోని అంజికా దేవి ఆలయంలో అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కుంకుమార్చన చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ● సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించారు.

శ్రీవారి త్రి సప్తాహ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చ

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఆలయ ప్రాంగణంలోని కార్యాలయంలో ఆలయ ఛైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. పలువురు సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్న సమావేశంలో స్వామివారి త్రి సప్తాహ బ్రహ్మోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారని ఆలయ ఈవో ఎన్.సతీశ్ కుమార్ తెలిపారు.

ఘనంగా సెమీ క్రిస్మస్

భీమడోలు, న్యూస్‌టుడే: భీమడోలు మండల ఐక్య పాస్టర్ల సంఘం ఆధ్వర్యంలో పూళ్ల శివారు నాగేశ్వరపురంలోని కల్వరి మినిస్ట్రీస్ ఓలివల ప్రార్థన మందిరంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ నిర్వహించారు. ఐక్య పాస్టర్ సంఘం అధ్యక్షుడు డి.వి.రత్నం, ఇంజిల్ విజయ్‌ఆంథోని క్రీస్తు సందేశం ఇచ్చారు. క్రిస్మస్ కేకు కోశారు. భక్తిగీతాలు ఆలపించారు. సామూహిక ప్రార్థనలు చేశారు.

మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు : డీఎస్పీ

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం పోక్సో చట్టం, ‘దిశ’ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డీఎస్పీ మాట్లాడుతూ పని చేసే ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థినులు తమ చరవాణుల్లో ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా తగిన రక్షణ పొందొచ్చన్నారు. అనంతరం మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించే ముద్రించిన పోస్టర్లను ప్రదర్శించారు. కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు, సీఆర్ఆర్ విద్యా సంస్థల యాజమాన్య కమిటీ సభ్యుడు కె.హరిరామకృష్ణరాజు, ప్రధానాచార్యుడు కె.వెంకటేశ్వరరావు, మహిళా పోలీసు స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై బి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

ఘంటసాల గీతాలు అజరామరం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఘంటసాల ఆలపించిన మధుర గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఏలూరు రామకృష్ణాపురంలోని సాహిత్య మండలిలో పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం, సాహిత్య మండలి, ఘంటసాల సంగీత కళాశాల సంయుక్తాధ్వర్యంలో ఘంటసాల జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సాహిత్య మండలి ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాహిత్య మండలి ప్రధాన కార్యదర్శి పుల్లాభొట్ల పురుషోత్తం, ఘంటసాల సంగీత కళాశాల ప్రిన్సిపల్ రేవతి రాంకుమార్, రచయితల సంఘం అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు, హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహమ్మద్ ఖాజావలి, ఘంటసాల స్వర పీఠం కార్యదర్శి ఎస్.ఎం.సుభాని తదితరులు పాల్గొన్నారు.

ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రముఖులు

రాష్ట్రవ్యాప్తంగా వాజ్‌పేయీ విగ్రహాల ఏర్పాటు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మాజీ ప్రధాని దివంగత అటల్‌బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని.. ఆయన శత జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌నాయుడు పేర్కొన్నారు. స్థానిక ఆశోక్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 11న ఓ కార్యాచరణ నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయులు చౌదరి, నాయకులు బొల్లిన నిర్మల కిశోర్, కోడూరి లక్ష్మీనారాయణ, శరణాల మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు.

రమేశ్ నాయుడును సత్కరించిన నాయకులు

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

భీమడోలు, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు అరికట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని భీమడోలులో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు శుక్రవారం ప్రతిజ్ఞ చేశారు. ప్రదర్శన నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైల్డ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంద రోజుల బాల్య వివాహ విముక్త భారత్ కార్యక్రమం పేరిట విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అంగన్‌వాడీలకు ఉద్యోగోన్నతి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తున్న ఆరుగురు మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రధాన అంగన్‌వాడీ కార్యకర్తలుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం పత్రాలను అందజేశారు. ఏలూరు అర్బన్ సీడీపీవో ఎ.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

యువతిపై అత్యాచారానికి పాల్పడినవారిని అరెస్ట్ చేస్తాం : డీఎస్పీ

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన పాత నేరస్థులైన... అతడికి సహకరించిన మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో టూటౌన్ సీఐ అశోక్ కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు టూటౌన్ పరిధిలో ఈ నెల 2న అర్ధరాత్రి దాటాక ఇద్దరు రౌడీ షీటర్లు హల్‌చల్, ఓ యువతిపై రౌడీషీటర్ అత్యాచారానికి పాల్పడిన ఉదంతంపై ఆయన వివరించారు. కొత్తపేటకు చెందిన ఉలిగడ్డ జగదీశ్‌బాబు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అతడిపై గతంలోనే 10 కేసులున్నాయని.. అందుకే సస్పెక్ట్ షీట్ తెరిచామన్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో పనిచేస్తున్నాడని, ఈ నెల 2న ఓ చోరీ కేసుకు సంబంధించి తాడేపల్లిగూడెం కోర్టులో హాజరై ఏలూరు వచ్చాడన్నారు. అతడికి అంతకుముందే పరిచయం ఉన్న వసంత, ఆమె కుమార్తెతో వివాహేతర సంబంధం ఉందని. . వసంత కూడా చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు రాత్రి తన స్నేహితుడైన భవానీకుమార్‌ను వెంటబెట్టుకొని ఆమె ఇంటికి వెళ్లాడన్నారు. అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఆ యువతిని ఎత్తుకెళ్లారని.. ఆ యువతిపై దౌర్జన్యం చేసిన జగదీశ్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. స్నేహితుడు భవానీకుమార్ అతడికి సహకరించాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు అత్యాచారం కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారన్నారు. నిందితులిద్దర్నీ పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని.. రౌడీషీటర్లు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

తాగునీరు వృథా.. పట్టదా వ్యథ

పెదవేగి మండలం జగన్నాథపురం ఎస్సీ కాలనీలో మంచినీటి పైపులైన్ పగిలి కొంత కాలం నుంచి తాగు నీరు రహదారిపై వృథాగా పారుతోంది. ఇప్పటికే రహదారిపై ఏర్పడిన గుంతల్లో రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పైపులైనుకు మరమ్మతులు చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, జగన్నాథపురం(పెదవేగి)**

ప్రధాన కూడలిలో గుంత.. ప్రయాణానికి చింత

ఏలూరు తూర్పువీధి గంగానమ్మవారి ఆలయ సమీపంలోని ప్రధాన రహదారి కూడలి మధ్య ఏర్పడిన భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు గుంతను తప్పించబోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రుళ్లు వాహనచోదకులు గుంతను గమనించక పడిపోతున్న సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. **- న్యూస్‌టుడే, ఏలూరు నగరం**

కర్ర ముక్కే అడ్డు

ఏలూరు టీచర్స్ కాలనీలో విజయగణపతి ఆలయం వద్ద తాగునీటి కులాయికి ట్యాప్ లేకపోవడంతో పంపులు వదిలే సమయాల్లో తాగు నీరు వృథాగా పోతోంది. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పురపాలక అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎంతో విలువైన తాగునీటి వృథాని అరికట్టేందుకు స్థానికులు కుళాయికి కర్రముక్క అడ్డుపెట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాప్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏలూరు**

రహదారి.. ప్రమాదకరంగా మారి

పెదవేగి మండలం కవ్వగుంటలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన పేదల కాలనీలోని అంతర్గత రహదారులు ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోతులు సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కవ్వగుంట(పెదవేగి)**

హోంగార్డుల దినోత్సవానికి ఏర్పాట్లు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ దృష్టి పెట్టారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం ఏలూరులోని పోలీసు మైదానంలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంగార్డుల మధ్య క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేయనున్నారు. అదనపు ఎస్పీ మునిరాజా, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఏర్పాట్లను పరిశీలించారు.

హోంగార్డులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న పోలీసులు

ఉప ఎంపీడీవోగా విష్ణువర్ధన్

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరు మండలం ఉప ఎంపీడీవోగా చింతమనేని విష్ణువర్ధన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది విష్ణువర్ధన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు

భీమడోలు, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడపటం ప్రమాదకరమని, అటువంటివారిపై కేసులు నమోదు చేస్తామని భీమడోలు సీఐ యు.జె.విల్సన్ అన్నారు. 16వ నంబరు జాతీయ రహదారిపై భీమడోలు-సూరప్పగూడెం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మదీనాబాషా తెలిపారు.

పతకంతో కీర్తన.. అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ఏలూరు కీర్తిని పెంచిన కీర్తన

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: ఏలూరు ఆదివారపుపేటలోని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలకోన్నత పాఠశాలకు చెందిన చుక్క కీర్తన ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటి కాంస్య పతకం సాధించింది. అండర్-17 బాలికల విభాగంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో జరిగిన పోటీల్లో ఈ ఘనత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.కాంతి జయకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కీర్తన పతకాన్ని సాధించి ఏలూరు కీర్తిని పెంచిందని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. వ్యాయామోపాధ్యాయులు అబ్బదాసరి జోజిబాబు, తోట శ్రీనివాస్ పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి

ఉంగుటూరు, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్తు సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నారాయణపురం-2 ఎంపీటీసీ సభ్యుడు బండారు నాగరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో రెండు చోట్ల ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఒక చోట ఇళ్ల స్థలాలిచ్చి నేటికీ ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. మరో చోట పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు స్వాధీనం చేయలేదన్నారు. నీలాద్రిపురంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కాలేదని సర్పంచి చదలవాడ రాజేంద్రకుమార్ తెలిపారు. ఎంపీడీవో రాజ్‌మనోజ్, డీటీ పోతురాజు, ఎంఈవో రవీంద్రభారతి తదితరులు పాల్గొన్నారు.

సీఆర్ఆర్‌లో అతిథి ఉపన్యాసం

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక సీఆర్ఆర్ పీజీ కళాశాలలో శుక్రవారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడం ఎలా అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సవిధ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పి.వెంకటేశ్ పాల్గొని నేటి డిజిటల్ యుగంలో అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎలా ఎదగాలో వివరించారు. కరస్పాండెంట్ కె.శ్రీనివాసరావు, ప్రధానాచార్యుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

స్క్రబ్ టైఫస్ నివారణకు చర్యలు చేపట్టాలి

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టాలని సీపీఐ ఏలూరు కార్యవర్గ సభ్యుడు ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వరప్రసాద్ కోరారు. శుక్రవారం వారు మాట్లాడారు.

వృద్ధుడి బలవన్మరణం

సత్యనారాయణ (పాత చిత్రం)

భీమడోలు, న్యూస్‌టుడే: జాతీయ రహదారి -216ఏ పక్కన భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వృద్ధుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకొని పడి ఉన్నట్లు శుక్రవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతడు నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన సంగినీడి సత్యనారాయణ(73)గా గుర్తించారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు న్నారు. పెద్ద కుమార్తె భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామంలో ఉంటోంది. కంటి వైద్యం కోసమని గురువారం ఏలూరు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో భీమడోలు వద్ద ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులను సైతం విస్మయానికి గురిచేసింది. భీమడోలు ఎస్ఐ మదీనాబాషా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఏలూరు సర్వజన వైద్యశాలకు తరలించారు.

పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం

దెందులూరు, న్యూస్‌టుడే: బాకీ తీర్చమని ప్రైవేటు బ్యాంకు సిబ్బంది ఇంటికి తాళం వేయడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన వరి దుర్గారావు ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. బాకీ తీర్చకపోవడంతో బ్యాంకు సిబ్బంది శుక్రవారం ఇంటికి తాళం వేశారు. మనస్తాపం చెందిన దుర్గారావు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు దుర్గారావును ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

పల్లె వెలుగు బస్సులో మంటలు

దెందులూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు, బస్సుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. తణుకు డిపోనకు చెందిన పల్లె వెలుగు బస్సు ఏలూరు నుంచి తణుకు వైపు వెళ్తోంది. గుండుగొలను కూడలి గరుడ హోటల్ సమీపంలో బస్సు నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. గమనించిన జాతీయ భద్రతా వాహన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపి మంటలు ఆర్పివేశారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం

భీమడోలు, న్యూస్‌టుడే: గ్రామాల సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో తొలుత భీమడోలులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు, నాయకులు భీమడోలు రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్, బైపాస్ రోడ్డులో వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సులను కూడలిలో ఉన్న బస్టాండుకు వచ్చే విధంగా చూడాలని వినతిపత్రం ఇచ్చారు. హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కోరారు.

ఏలూరులో విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే చంటి

ఉంగుటూరు: ఫొటో స్టాండ్ వద్ద విద్యార్థులతో ఎమ్మెల్యే పత్సమట్ల

బొమ్మిడి జడ్పీ ఉన్నత పాఠశాలలో..

సందడిగా బృహత్ సమావేశాలు

పాఠశాలల్లో వెల్లివిరిసిన పండగ వాతావరణం

ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎంలు) పండగ వాతావరణంలో సందడిగా సాగాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన వంద రోజుల కార్యాచరణ అమలుకు ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ● ఏలూరులోని కస్తూరిబా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకొని వాటసాకారం దిశగా శ్రమించాలన్నారు. ● నారాయణపురంలోని మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, పెదనిండ్రకొలను ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ● పెదవేగి మండలం కొప్పాకలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ● ఏలూరులోని సుబ్బమ్మదేవి పాఠశాల సమావేశంలో ముఖ్య అతిథిగా జేసీ అభిషేక్ గౌడ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని జేసీ స్వయంగా వడ్డించారు. **- న్యూస్‌టుడే బృందం**

ఏలూరు: ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో ...

పిల్లల అభ్యసనా సామర్థ్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి

ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు

దెందులూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఎంతోగానో దోహదపడతాయని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. దెందులూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌లో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల అభ్యసనా సామర్థ్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకొని వాటిని మెరుగుపరచుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ పాఠశాలల్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. రైజింగ్‌స్టార్ సాధించిన, ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలు పొందిన, మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలెక్టర్, ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ శారద, డీసీపీవో సూర్యచక్రవేణి పాల్గొన్నారు.

(c) eenadu

పోలవరం
•పోలవరం •చింతలపూడి

కోటసత్తెమ్మకు సారె సమర్పణ

అర్చకులకు సారె సమర్పిస్తున్న ఈవో చందన

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన కోట సత్తెమ్మవారికి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం తరపున సారెను శుక్రవారం సమర్పించారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా చీర సారెను కోటసత్తెమ్మ ఆలయ అర్చకులకు అందించినట్లు మద్ది ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు.

అంజనీసుతుడికి ఏకాదశ రుద్రాభిషేకం

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరంలో ఆంజనేయ స్వామి మహోత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం ఆలయం వద్ద మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శాంతిహోమంలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు పాల్గొన్నారు. గూటాల ఆంజనేయ స్వామి ఆలయంలో సిందూర పూజలు చేశారు.

ఆలయాల కిటకిట

అలంకరణలో నూకాలమ్మ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలోని అమ్మవార్ల ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. గ్రామ దేవత గంగానమ్మను పెద్ద ఎత్తున భక్తులు దర్శించి పూజలు చేశారు. నూకాలమ్మ, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవార్ల ఆలయాల్లో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. విజయదుర్గ, లలితాదేవి, ముత్యాలమ్మ, కనకదుర్గ ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి.

ఘంటసాల మధుర గీతాలు అజరామరం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఘంటసాల ఆలపించిన మధుర గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఏలూరు రామకృష్ణాపురంలోని సాహిత్య మండలిలో పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం, సాహిత్య మండలి, ఘంటసాల సంగీత కళాశాల సంయుక్తాధ్వర్యంలో ఘంటసాల జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సాహిత్య మండలి ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాహిత్య మండలి ప్రధాన కార్యదర్శి పుల్లాభొట్ల పురుషోత్తం, ఘంటసాల సంగీత కళాశాల ప్రిన్సిపల్ రేవతి రాంకుమార్, రచయితల సంఘం అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రసాయన మందుల వాడకం తగ్గించాలి

లింగపాలెం(చింతలపూడి), న్యూస్‌టుడే: భూసారం పెరగాలంటే రసాయన మందుల వాడకం బాగా తగ్గించాలని లింగపాలెం ఏవో ప్రదీప్‌కుమార్ అన్నారు. 'ప్రపంచ నేలల దినోత్సవం' సందర్భంగా రైతులకు మండలంలోని కొత్తపల్లి రైతుసేవా కేంద్రంలో శుక్రవారం అవగాహన కల్పించారు.

అసంపూర్తి పనులకు మోక్షం ఎన్నడో?

టి.నరసాపురం, పోలవరం న్యూస్‌టుడే: టి.నరసాపురం, పోలవరం మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన ప్రభుత్వ భవన నిర్మాణాలకు నేటికీ మోక్షం కలగలేదు. దీంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని సిబ్బంది, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టి.నరసాపురం మండలంలో..

15 పంచాయతీల్లో 15 సచివాలయాలు, 13 రైతు సేవాకేంద్రాలు, 13 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. మొదట్లో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరిగినా.. అనంతరం నిధుల కొరతతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఫలితంగా టి.నరసాపురం, బొర్రంపాలెం తదితర గ్రామాల్లో సామాజిక భవనాల్లోనే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అసంపూర్తి నిర్మాణాలు పలు చోట్ల అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారాయని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బొర్రంపాలెంలో సచివాలయ భవన నిర్మాణం ప్రారంభించి అయిదేళ్లు గడిచినా నేటికీ పూర్తికాలేదు. దాంతో కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గ్రామస్థుడు తుపాకుల సుబ్బారావు తెలిపారు.

రామయ్యపేటలో విద్యుత్తు తీగలు అడ్డుగా ఉండటంతో నిలిచిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం

భవన నిర్మాణాలు ఇలా..

	మొత్తం సచివాలయాలు	పూర్తయినవి	రైతు సేవా కేంద్రాలు		గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు	
టి.నరసాపురం	15	8	13	7	13	5
పోలవరం	14	12	14	12	11	8

పోలవరం మండలంలో..

14 పంచాయతీల్లో 14 సచివాలయాలు, 14 రైతు సేవా కేంద్రాలు, 11 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటి నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని పునాది దశలో, మరి కొన్ని చివరి దశలో నిలిచాయి. వీటిని త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని ఆయా గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు.

నిధులు మంజూరు కాగానే నిర్మిస్తాం

గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. సచివాలయాలు, రైతు భరోసా కేంద్ర భవనాలకు నిధులు మంజూరు కాగానే వాటి నిర్మాణాలు పూర్తి చేస్తాం. **-సంపత్ కుమారి, పంచాయతీరాజ్ ఏఈ, టి.నరసాపురం**

ఇలా అయితేనే త్వరగా సేకరణ

యతీ కార్మికుడు పోడెం రాంబాబు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: కివారు గ్రామంలో ఇంటింటా చెత్తను త్వరితగతిన సేకరించేందుకు కొర్లవారిగూడెం పంచాయతీ సర్పంచి కొర్సా గంగరాజు వినూత్న ఆలోచన చేశారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద పంచాయతీకి కేటాయించిన ట్రైసైకిల్ (త్రిచక్ర వాహనాన్ని) అమర్చి సిబ్బందితో చెత్త సేకరిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని కివారం, కొర్లవారిగూడెం, మోతుగూడెం, వేపులపాడు గ్రామాల్లో పంచాయతీ కార్మికుడు పోడెం రాంబాబు దీనిపైనే రోజూ చెత్త సేకరిస్తున్నారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

టి.నరసాపురం, న్యూస్‌టుడే: ?గ్రామంలోని పలు వీధుల్లో సీసీ రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. **-గుండె పాండురంగా, బొర్రంపాలెం**

✔ సీసీ రహదారులు వేసే ముందు కంకర వేయాలి. అది వేసేందుకు ఆ తీర్మానం పూర్తయ్యింది. కంకర వేసిన అనంతరం దశలవారీగా సీసీ రహదారులు వేస్తాం. **-రవీంద్ర, పంచాయతీ కార్యదర్శి, బొర్రంపాలెం**

పూలు విక్రయిస్తున్న ఉప్పలపాడు రైతు గాంధీ

బంతిపూల ధరలు పతనం

కామవరపుకోట, న్యూస్‌టుడే: బంతి పూల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల కిందట కిలో బంతి పూలు రూ.వంద ధర ఉండేది. ప్రస్తుతం రూ.20 పలకడం కష్టంగా మారింది. చామంతి పూల ధరలు కూడా సగానికి పడిపోవడంతో రైతులు పెట్టుబడులు రావని భయపడుతున్నారు. రావికంపాడు, ఉప్పలపాడు, తడికలపూడి తదితర గ్రామాల్లో పదేళ్లుగా పూల సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది జూన్‌లో మొక్కలు నాటిన అనంతరం కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిన్నాయి. దీంతో కాపు తగ్గింది. కొద్ది రోజుల క్రితం వరకు శుభకార్యాలు, కార్తిక మాసం, అయ్యప్ప స్వాములు నిర్వహించే పడి పూజల కారణంగా గిరాకీ ఏర్పడి జోరుగా విక్రయాలు సాగాయి. ప్రస్తుతం గిరాకీ తగ్గడంతో ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు తోటల వద్ద నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు తమ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ధరలు పెరిగితేనే పెట్టుబడులు నష్టపోకుండా బయట పడతామని పూల సాగు రైతులు చెబుతున్నారు.

సీఆర్‌ఎంటీల సమస్యలను పరిష్కరించాలని వినతి

ఎంఈవో-2 వెంకట్రావుకు వినతి పత్రాన్ని అందజేస్తున్న సీఆర్‌ఎం ఉపాధ్యాయులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రభుత్వం సీఆర్‌ఎం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని మండలంలోని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎంఈవో-2 పరసా వెంకట్రావు, తహసీల్దారు జె.వి.సుబ్బారావులకు శుక్రవారం వినతి పత్రాలను అందజేశారు. 2012 నుంచి పనిచేస్తున్న సీఆర్‌ఎంటీలకు పెరిగిన జీవన ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుని జీతాలు పెంచి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు జి.దేవానందరావు, బి.జయరాజు, కె.చిన్నిబాబు, పి.రాంబాబు, కె.శ్రీనివాసరావు మద్దతు పలికారు.

మారుతున్న చట్టాలపై అవగాహన అవసరం

సదస్సులో మాట్లాడుతున్న రత్నప్రసాద్

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : మారుతున్న చట్టాలపై విద్యార్థులతోపాటు సమాజం అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకులంలో శుక్రవారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ బాలలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయన్నారు. కఠినమైన చట్టాలు ఉన్నా మార్పు రావడం లేదన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వారి చర్యలను గమనిస్తూ ఉండాలన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతినిధి పి.ఎన్.వి.మునేశ్వరరావు, గురుకులం ప్రిన్సిపల్ గంగాభవాని పాల్గొన్నారు.

✦ జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో పోలీసు అధికారులు, న్యాయవాదులతో ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై రత్నప్రసాద్ సమీక్షించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్), సీహెచ్ కిశోర్ కుమార్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.ఎస్.ఆర్. తేజస్వి, ఏపీపీ శ్యామల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఎస్.ఆర్.మూర్తి పాల్గొన్నారు.

సీఆర్‌ఆర్‌లో అతిథి ఉపన్యాసం

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక సీఆర్‌ఆర్ పీజీ కళాశాలలో శుక్రవారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడం ఎలా అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సవిధ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పి.వెంకటేశ్ పాల్గొని నేటి డిజిటల్ యుగంలో అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎలా ఎదగాలో వివరించారు. కరస్పాండెంట్ కె.శ్రీనివాసరావు, ప్రధానాచార్యుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం: ఎమ్మెల్యే

సందడిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం

పోలవరం, చింతలపూడి న్యూస్‌టుడే బృందం: పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం పండగ వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం(మెగా పేరెంట్స్ డే) నిర్వహించారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి మండలం రేచర్ల ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు స్నేహపూరితంగా మెలగాలన్నారు. ఈ సందర్భంగా ఆయా తరగతుల విద్యార్థుల ప్రగతి నివేదికలను తల్లిదండ్రుల సమక్షంలో పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనలను చూసి అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ✦ పోలవరం, గూటాల జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ట్రైకార్ సంస్థ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, నూతిరామన్నపాలెంలో ఐటీడీఏ పీవో రాములు నాయక్, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్య ఆర్‌జేడీ శేఖర్‌బాబు, కోయరాజమండ్రిలో ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

విద్యార్థుల ప్రగతి నివేదికలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్

గూటాల ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలను పరిశీలిస్తున్న ట్రైకార్ ఛైర్మన్ బొరగం తదితరులు

నూతిరామన్నపాలెంలో సరస్వతి విగ్రహానికి పూలమాల వేస్తున్న ఐటీడీఏ పీవో రాములునాయక్

శ్మశానవాటికను ఏర్పాటు చేయాలి

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: పోలవరం పునరావాస కాలనీలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల కోసం నిర్మించిన మసీదు వద్ద ముస్లిం శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని మత పెద్దలు శుక్రవారం డిమాండ్ చేశారు. ఇటీవల ఈ సమస్యపై ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందించగా.. తమ ప్రతిపాదనల్లో ఈ శ్మశాన నిర్మాణం లేదని ఆయన చెప్పడంతో ముస్లిం సమాజం తీవ్ర ఆవేదన చెందుతుందన్నారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ ఎస్.కె.జహీర్, జాకీర్, లాయర్ రంజిత్ పాషా పాల్గొన్నారు.

పట్టు జారితే అంతే!

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కూలిపనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లడానికి వెనుకాడని వ్యవసాయ కూలీలు ప్రమాదకర రీతుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. పశువుల కోసం సేకరించిన ఎండుగడ్డిని ట్రాక్టరు ట్రక్కుపై సామర్థ్యానికి మించి లోడు చేసి తిరుగు ప్రయాణంలో ట్రక్కు వెనుక భాగంలో తాడు ఆధారంగా ఇద్దరు, గడ్డి పైభాగంలో మరో ఇద్దరు కూర్చున్నారు. ట్రాక్టరుకు, ట్రక్కుకు మధ్య ఒకరు నిలబడి గుంతల దారిలో కుదుపుల మధ్య ప్రయాణించడం ట్రాక్టరు యజమానుల నిర్లక్ష్యానికి దర్పణం పట్టింది. తాడు పట్టు జారినా, ట్రాక్టరు, ట్రక్కుకు మధ్య కాలు జారినా ప్రాణాపాయం తథ్యం. కొయ్యలగూడెం, కన్నాపురం మధ్య దిప్పకాయలపాడు సమీపంలో శుక్రవారం కనిపించిన దృశ్యమిది.

తెలిసినా చూడరు.. చూసినా అడగరు..

కామవరపుకోట, న్యూస్‌టుడే: కామవరపుకోట మండలంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు రాత్రీపగలూ తేడా లేకుండా చెరువులను మట్టితో పూడ్చి సొంతం చేసుకుంటున్నారు. తడికలపూడిలో కోనేరు చెరువు సగభాగం ఆక్రమణకు గురైంది. వేంపాడు మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే చెరువు గట్టు దారిని ఆక్రమిస్తున్నారు. కామవరపుకోట పాతూరు సమీపంలోని ఉండేల్ కట్ట చెరువును ఆక్రమించటంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. వారు మొక్కుబడిగా సర్వే జరిపి ఊరుకున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా అంతంతమాత్రంగా ఉన్న భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయని, వ్యవసాయం కుంటుపడుతుందని నివేదికలు తెలియచేస్తున్నాయి. చెరువుల చుట్టూ ఆక్రమణలు తొలగించి పార్కులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఆక్రమణకు గురవుతున్న కొత్తూరు చెరువు

హెచ్చరిక బోర్డుల వద్దే చెత్త

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం పంచాయతీ పరిధిలో పలుచోట్ల చెత్త వేయరాదని, వేస్తే భారీగా జరిమానా విధిస్తామంటూ ఎక్కడికక్కడ అధికారులు రూ.వేలు ఖర్చుచేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. కానీ వాటి వద్ద చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల చెత్తతో పాటు నిల్వచేసిన ఆహారం పడేస్తుండటంతో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, సకాలంలో చెత్త సేకరించే వాహనాలు రాకపోవడంతో వ్యర్థాలను తిరిగి అక్కడే వేయాల్సి వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్‌ను సంప్రదించగా వెంటనే సిబ్బందిని పంపి ఆ ప్రాంతాలను శుభ్రం చేయించడంతో పాటు ఇకపై అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

గిరిజనులకు ఉపాధి పనుల కల్పన

యువకుడికి జాబ్ కార్డు అందజేస్తున్న మణికుమార్

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకం కింద మన్యం గ్రామాల్లోని గిరిజనులకు మరిన్ని ఉపాధి పనులు కల్పించేందుకు ప్రభుత్వం తోడ్పడుతున్నట్లు ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ సీఏ మణికుమార్ తెలిపారు. బుట్టాయగూడెం మండలం పందుగూడెంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఉపాధిహామీ పథకం కింద 26 మందికి కొత్తగా మంజూరైన జాబ్ కార్డులను అందజేశారు. స్థానికులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిన భూములకు సంబంధించి మ్యుటేషన్ దస్త్రాలు జారీ కాక ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం లేదని, ఆ భూముల్లో ఉపాధి పనులు మంజూరు కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి తగిన కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీడీవో కె.జ్యోతి, ఏపీవో అలీ, ఐటీడీఏ మేనేజర్ ప్రకాశరావు, సర్పంచి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐటీడీఏ అతిథి గృహంలో ఎండీ మణికుమార్‌ను ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, పీవో రాములు నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.

జంగారెడ్డిగూడెం డిగ్రీ కళాశాలకు టీసీఎస్ శిక్షణ కేంద్రం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం సీఎస్‌టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీసీఎస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుందని ప్రిన్సిపల్ ఎన్.ప్రసాద్‌బాబు తెలిపారు. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూమరికల్ ఎబిలిటీ, బిజినెస్ కమ్యూనికేషన్, ఎనలిటికల్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ (పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్)లో టీసీఎస్ శిక్షణ ఇస్తుందన్నారు. డిగ్రీ చివరి ఏడాది 6వ సెమిస్టర్ చదువుతున్న 50 మంది విద్యార్థులకు స్థానికంగా ఈ శిక్షణ ఇస్తారని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కళాశాలలో చేస్తున్నామని చెప్పారు. టీసీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రభుత్వ కళాశాలల్లో 3 వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనుంది. ఏలూరు జిల్లా పరిధిలో జంగారెడ్డిగూడెం కళాశాల ఒక్కటే ఎంపికైందని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు ఏఎస్ఎన్ఎం, పాలకొల్లు మహిళా కళాశాల, తాడేపల్లిగూడెం, తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోను టీసీఎస్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి.

డీఎఫ్‌వో ప్రాజెక్టు సందర్శన

పాండురంగడి మెట్టలో టవర్ నిర్మించే స్థలాన్ని పరిశీలిస్తున్న సందీప్‌రెడ్డి

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టును జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అనంతరం గండిపోశమ్మ ఆలయం వద్ద గోదావరిలో ఉన్న అటవీశాఖ బోటును పరిశీలించారు. అంగులూరు వద్ద నిర్మిస్తున్న జలవిద్యుత్తు కేంద్రం నుంచి పోలవరం మీదుగా వెళ్తున్న 400 కేవీ లైన్ కోసం పోలవరం సమీపంలోని పాండురంగడి మెట్టపై టవర్ నిర్మించాల్సి ఉంది. అటవీప్రాంతంలో ఉండటంతో ఆశాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయడంతో డీఎఫ్‌వో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. రాత్రికి పోలవరం రేంజ్ కార్యాలయానికి చేరుకుని అటవీశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించి అడవుల రక్షణ, చెక్‌డ్యామ్‌లు, రాతికట్టడాల నిర్మాణం గురించి వివరించారు. తిరిగి కొరుటూరు కాటేజ్‌ల వద్ద డీఎఫ్‌వో బస చేసేందుకు కన్నాపురం మీదుగా అక్కడ సబ్‌డీఎఫ్‌వో వెంకటసుబ్బయ్యతో కలిసి వెళ్తున్నట్లు రేంజర్ ఎస్కే వలీ చెప్పారు.

కౌశల్ పరీక్షలకు సర్వర్ల మొరాయింపు

పరింపూడి-I సచివాలయంలో సర్వరు మొరాయించడంతో వేచి ఉన్న అభ్యర్థిని

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల రెండోతేదీ నుంచి జరుగుతున్న కౌశల్ ఆన్‌లైన్ పరీక్షల్లో సర్వరు సమస్యతో అభ్యర్థులు సతమతం అవుతున్నారు. గ్రామ సచివాలయాల్లో రోజుకు రెండు స్లాట్ల చొప్పున ఒక్కో స్లాటుకు ఒక్కో అభ్యర్థికి నిర్వహిస్తున్నారు. కొయ్యలగూడెం మండలంలో పలు సచివాలయాల్లో శుక్రవారం జరిగిన పరీక్షలను సక్రమంగా రాయలేక కొందరు వెనుదిరిగారు. శనివారంతో తొలి విడత ప్రక్రియ పూర్తికానుంది. రాయలేకపోయిన అభ్యర్థులకు మలివిడతలో అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

గంట వ్యవధి.. రెండు పేపర్లు: కౌశల్ పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. రెండు పేపర్లుగా పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు ఒక స్లాట్, మధ్యాహ్నం 3-4 గంటల మధ్య రెండోస్లాట్. రోజుకు ఇద్దరికే అవకాశం. పరీక్ష రాసే అభ్యర్థి వెబ్ కెమెరా సాయంతో పరిశీలనలో ఉంటారు. ఈ క్రమంలో అభ్యర్థిని కెమెరా సక్రమంగా గుర్తించలేకపోతే మూడు పర్యాయాలు హెచ్చరిక సూచనలు చేస్తుంది. అయినా సరి చేసుకోలేకపోతే, తేడా ఉంటే పరీక్ష నిలిచిపోతుందని డిజిటల్‌అసిస్టెంటు ఒకరు చెప్పారు.

లైవ్ లొకేషన్ కోడ్‌తో జాప్యం: అభ్యర్థి ఎక్కడి నుంచి పరీక్ష రాస్తున్నారో గుర్తించేలా జీపీఆర్ఎస్ తరహాలో లైవ్ లొకేషన్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంది. ఈ విధానంలోనే తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడి, పరీక్ష నిర్వహణకు అవాంతరం కలుగుతోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి లైవ్ లొకేషన్ క్యాప్చర్ కోడ్‌ను నిర్వాహకులు తొలగించారని, అయినా పలుచోట్ల సర్వర్లు పని చేయలేదని అభ్యర్థులు తెలిపారు. జిల్లాలో 31 మండలాల నుంచి తొలి షెడ్యూల్‌లో 5948 మందికి స్లాట్‌లు కేటాయించారు. రెండో షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది. పరీక్షకు హాజరై సాంకేతిక సమస్య వలన రాయలేకపోయిన అభ్యర్థులకు రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా వాజ్‌పేయీ విగ్రహాల ఏర్పాటు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని.. ఆయన శత జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌నాయుడు పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, పదాధిపతులు పాల్గొన్నారు. దీనిపై ఓ కార్యాచరణ నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు అభిప్రాయాలు సేకరిస్తామన్నారు.

గుండెపోటుతో అంగన్‌వాడీ కార్యకర్త మృతి

చింతలపూడి, న్యూస్‌టుడే: విధుల్లో ఉండగా గుండెపోటు వచ్చి అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందిన ఘటన చింతలపూడి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు. . చింతలపూడి పట్టణం సిప్రియన్‌పేటకు చెందిన సందిపాం వరలక్ష్మి కుమారి(61) సిప్రియన్‌పేటలో అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం విధుల్లో ఉండగా ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందారు. వచ్చే జూన్‌లో ఆమె ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది.

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని యువకుడు.. కామవరపుకోట, న్యూస్‌టుడే: విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మద్దిపోటివారిగూడెం చెరువు మలుపులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రామన్నపాలెంకు చెందిన మిరియాల వంశీ (26) ద్విచక్ర వాహనంపై వెళ్తూ మద్దిపోటివారిగూడెం చెరువు మలుపులో వాహనం అదుపు తప్పడంతో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న సిమెంటు తూముపై పడ్డారు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తడికలపూడి ఎస్సై చెన్నారావు తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం ఆచూకీ గుర్తింపు

సాయి (పాతచిత్రం)

పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ రేవులో బయట పడిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం గ్రామానికి చెందిన కందికుప్ప సాయి(30)గా శుక్రవారం గుర్తించారు. వడ్రంగి పనిచేసే సాయి కుటుంబ సమస్యలతో మూడు రోజుల కిందట పోలవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పట్టిసీమ వీఆర్వో రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ జుత్తిగా భీమశేఖర్ చెప్పారు.

చట్ట సభల్లో స్థానం సాధించేందుకు కృషి

మాట్లాడుతున్న నిరీక్షణరావు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఆదివాసీ పాస్టర్ల తరఫు నుంచి చట్ట సభల్లో స్థానం సాధించేందుకు ఐక్య కృషి చేయాలని జాతీయ ఆదివాసీ పాస్టర్ల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు కుర్సం నిరీక్షణరావు పిలుపునిచ్చారు. ఐక్య వేదిక ఏపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు క్రిస్మస్ కేక్ కోసి పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడు గుండి బుచ్చిరాజు, జాతీయ కార్యదర్శి మడివి వెంకటేశ్వరరావు, జాతీయ ముఖ్య సలహాదారు మడివి కామరాజు, రాష్ట్ర అధ్యక్షుడు ఊకే కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాస్టర్లకు రగ్గులు పంపిణీ చేశారు.

మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు

టిప్పర్, పొక్లెయిన్ స్వాధీనం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి అక్రమ తవ్వకాలను అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి టిప్పర్లపై తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు అడ్డుకుని ఒక టిప్పర్, పొక్లెయిన్‌ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. భీమడోలు సబ్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీరు చలపాటి బాబూజీ ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.

భూమిని కాపాడుకుందాం

కామవరపుకోట, న్యూస్‌టుడే: కాలుష్యం, రసాయనాల వినియోగం నేలను నిర్వీర్యం చేస్తున్నాయని, సంరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి ముత్యాలరావు పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు భూమి ప్రాముఖ్యత వివరించారు. ప్లాస్టిక్ వినియోగం హానికరంగా మారిందన్నారు. మురుగు నీరు సముద్రాల్లో కలుస్తూ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. నేలల సహజ సారం దెబ్బతిని, పంటల దిగుబడులు తగ్గుతున్నాయని వివరించారు.

జూద స్థావరంపై దాడి

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో జూదస్థావరంపై పోలీసులు దాడిచేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. వీరి నుంచి రూ.25,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

కలప లారీల పట్టివేత

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న కలప లారీలను జంగారెడ్డిగూడెం పోలీసులు గురువారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వీరప్రసాద్ కథనం మేరకు.. నూజివీడు నుంచి కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామానికి రెండు లారీల్లో కలపను తీసుకువెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటికి ఎటువంటి అనుమతి పత్రాలు లేనట్లు గుర్తించడంతో లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని ఎస్సై తెలిపారు. దీనిపై శుక్రవారం కేసునమోదు చేసినట్లు చెప్పారు.

(c) eenadu

కొర్రగుంటపాలెం కార్యదర్శిపై విచారణ

ముదినేపల్లి, న్యూస్‌టుడే: కొర్రగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి జజ్జవరపు గిరిజపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం చేసినట్లు కలెక్టరేట్ దుబా చంద్రకాంత్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శుక్రవారం విచారణ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో డీఎల్‌పీవో అమ్మాజీ విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. కార్యదర్శి గిరిజ మండలంలో పనిచేస్తున్న పలు పంచాయతీల్లో తనకు అనుకూలమైన వారిని వెండర్లుగా సృష్టించి 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేసినట్లు చంద్రకాంత్ డీఎల్‌పీవోకు తెలిపారు. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీవో చెప్పారు. ఈవో పీఆర్డీ అశోక్ పాల్గొన్నారు.

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

వసతుల కల్పనలో దాతల సేవలు ఎనలేనివి

కలిదిండి, న్యూస్‌టుడే: ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు దాతలు అందిస్తున్న సహకారం ఎనలేనిదని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జోయిన జేబీ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు గోవింద్ 300 మంది విద్యార్థులకు భోజనం పళ్లేలు వితరణగా ఇచ్చారు. వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా చిన్నారులకు అందజేశారు. తెదేపా మండలాధ్యక్షుడు పోకల జోగిరాజు, జడ్పీటీసీ సభ్యులు నున్న రమాదేవి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వల్లభనేని శ్రీనివాస చౌదరి, హెచ్ఎం స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు: 80085 74698	ఆగిరిపల్లి: 9121229090
ముసునూరు: 93983 81268	చాట్రాయి: 8008574700
కైకలూరు: 73060 88555	మండవల్లి: 8106099008
కలిదిండి: 90594 84862	ముదినేపల్లి: 8008574693

స్పందనకు సంతసం

కైకలూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఆలపాడు నుంచి పెంచికలమర్రు వెళ్లే రోడ్డులో పంచాయతీ వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదని గ్రామస్థుడు ఈశ్వర్‌కుమార్ 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను పంచాయతీ ఈవో కుమారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె వెలగని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు.

నీటి తొట్టెలు.. అలంకారప్రాయమే..!

అధికారుల అలసత్వంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు

నూజివీడు, న్యూస్‌టుడే: పాడి పథకం ద్వారా పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 8 నెలలు కావస్తున్నా ఇంకా పలు చోట్ల పూర్తి స్థాయిలో పనులు పూర్తికాలేదు. మిగతా గ్రామాల్లో నిర్మించిన చోట్ల అలంకార ప్రాయంగా ఉన్నాయి. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ. 34 వేలు కేటాయించారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు కొన్ని పనులు పెండింగ్ పెట్టారు.

నియోజకవర్గ సమాచారం

మండలం	మంజూరైనవి	పూర్తి చేసినవి
నూజివీడు	04	04
ఆగిరిపల్లి	17	15
ముసునూరు	16	13
చాట్రాయి	21	13

ఆగిరిపల్లిలో వృథాగా నీటి తొట్టె

నిరుపయోగంగా.. వేలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. గ్రామాల శివారుల్లో, ప్రధాన రహదారులకు ఆనుకుని చేపట్టిన నిర్మాణాల్లో పలు తొట్టెలకు రంగులు వేయలేదు. కొన్ని చోట్ల అరకొర పనులతో వదిలేశారు. కొన్ని గ్రామాల్లో తొట్టెల్లో నీటిని నింపేందుకు పైపులైన్ల సౌకర్యం లేక రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉన్నత అధికారుల పరిశీలన మేరకు సమీప ఇళ్ల బోర్ల నుంచి పైపు ద్వారా తొట్టెల్లో నీటిని నింపినా.. కొన్నిచోట్ల ఉండేలా చర్యలు చేపట్టలేదని పలువురు రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని వారు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం... గ్రామాల్లో పశువుల దాహార్తిని తీర్చేవిధంగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తాం. పూర్తయిన తొట్టెల్లో నీటిని నింపేలా స్థానిక సిబ్బందికి సూచిస్తాం. నీటి సౌకర్యం లేని చోట పైపులైన్ ఏర్పాటు చేస్తాం. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. - పి.శ్రీనివాస్, డ్వామా ఏపీడీ, నూజివీడు

కాపాడాల్సిన వారే 'కాటేస్తున్నారు'

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: కాపాడాల్సిన వారే కాటేస్తున్నారని, పాఠశాల స్థాయిలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవడం కలవరానికి గురి చేస్తోందని ఎంఈవో కె.ఆనంద్ కుమార్ తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 'బాలల్లో లైంగిక దాడుల నివారణ' అంశంపై మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల రక్షణ చట్టాలు, పోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డా.జె.జగన్మోహనరావు, సైకాలజిస్టు హిమబిందు, ఐసీడీఎస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సైకాలజిస్టు

సమన్వయంతో విద్యార్థుల కలలు సాకారం: మంత్రి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో ముందుకెళ్తే విద్యార్థుల కలలు సాకారమవుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం నూజివీడులోని బాలికోన్నత పాఠశాలలో మెగా టీచర్ పేరెంట్ మీట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఏటా ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి లక్ష్యమన్నారు. తల్లిదండ్రులు కచ్చితంగా హాజరు కావాలన్నారు. 'మీరు సినిమాల్లో చూసే ఉంటారు.. పాఠశాలలో సమావేశానికి తల్లిదండ్రులు రాకపోతే విద్యార్థులు ఎంత ఆత్మన్యూనతా భావానికి గురవుతారో' అంటూ ఉదాహరణతో వివరించారు. వాహనానికి బ్రేక్, క్లచ్, స్టీరింగ్ ఎంత ముఖ్యమో.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంతే అవసరమన్నారు. సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడారు. దీనికి ముందు రూ. 97.40 లక్షలతో పాఠశాలలో నిర్మించిన భవనాలు, ప్రయోగశాలలు విద్యార్థులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. డీవైఈవో పీఎస్ సుధాకర్, తహసీల్దారు జి.భద్రు, ఎంపీడీవో సీహెచ్ రామచంద్రనాథ్, మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రావు, ఎంఈవో డి.వరప్రసాద్, ఎస్ఎంసీ ఛైర్మన్ ఎన్.నాగులు, హెచ్‌ఎం బి.అరుణారావు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: సింగరాయపాలెం సెంటర్‌లోని వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వార్షిక కల్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ద్వారక ప్రదక్షిణలు, రాత్రికి పుష్ప శయ్యాలంకృత పర్యంక సేవ నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో మార్మోగింది. స్వామి వారికి పలురకాల హారతులిచ్చారు.

స్వామివారికి హారతులు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి వరాహ పుష్కరిణి సమీపంలోని సంజీవరాయ హనుమాన్, నాగేంద్ర స్వామి వారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత, ఫలామృత అభిషేకాలు, స్నపన, ప్రత్యేక పూజలను రుత్విక్కులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

క్రీడాకారిణులకు మంత్రి అభినందనలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న నూజివీడు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులను మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రికి తాము సాధించిన విజయాలను పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు వివరించారు. కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన ఎం.కావ్య చిత్తూరు జిల్లా మదనపల్లిలో అండర్ 14 విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. కృష్ణాలో అండర్ 17 విభాగంలో కె.హారిని, వర్షిణి జిల్లా స్థాయిలో నాలుగో స్థానం సాధించారన్నారు. కర్నూలులో జరిగిన కబడ్డీ పోటీల్లో కృష్ణా జిల్లా జట్టులో కె.భావన మూడో స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఇతర అధికారులు అభినందనలు అందజేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఎండీ అలీఖాన్, పి.స్వప్న, యు.సరళ తదితరులు పాల్గొన్నారు.

తాము సాధించిన కప్పును మంత్రి పార్థసారథి చేతుల మీదుగా అందుకుంటున్న బాస్కెట్ బాల్, కబడ్డీ విజేతలు

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన మంత్రి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: చదువుల్లో మేటిగా నిలిచే విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రకటించారు. శుక్రవారం నూజివీడులోని బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు సంపాదించే యువతకు తన సొంత నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తానన్నారు. ఐఐటీలో రూ. లక్ష, ఎన్ఐటీలకు రూ. 75 వేలు, బీటెక్ 50వేలు, ఓటీలకు రూ. 25 వేలు అందిస్తానని సభా ముఖంగా హామీ ఇచ్చి ప్రకటించారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని కోరారు.

లేబర్ కోడ్‌ల రద్దు కోరుతూ నిరసన

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ కార్మికులు శుక్రవారం నూజివీడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకట్రావు, ఐఎఫ్‌టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మానికల నాగరాజు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.సాయి, శివ సత్యనారాయణరాజు, సింహాద్రి, అర్జున్‌రెడ్డి, అప్పారావు, నాగేశ్వరరావు, మురళీ, సంఘం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

కార్మికశాఖ కార్యాలయం వద్ద ధర్నా

వినోదాత్మక అంశాలకు బానిసలు కావొద్దు

'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: విద్యార్థులు వినోదాత్మక అంశాలకు బానిసలు కాకూడదని శారద ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ ఇజ్రాయేల్ తెలిపారు. శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో 'విద్యార్థులపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రథమ స్థానం కె.కార్తీక సాయి(పదో తరగతి), ద్వితీయ- హర్ష ప్రణవి(9వ తరగతి), తృతీయ స్థానం గణ హర్షిత (9వ తరగతి) దక్కించుకున్నారు. వీరికి ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందించిన ప్రిన్సిపల్ ఇజ్రాయేల్

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు ఏవైనా ఆక్రమణకు గురైతే తన దృష్టికి రాతపూర్వకంగా తీసుకురావాలని కోరారు. ఆక్రమణకు గురైన బావి స్థలాన్ని పురపాలక సంఘం అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 1964వ సంవత్సరంలో రీ సర్వే నం. 457లో 30 చదరపు గజాల బావిని దాతలు పంచాయతీకి అప్పగించారు. మున్సిపల్ రికార్డుల్లోనూ ఈ స్థలం ప్రభుత్వానిదిగా ఉందని తెలిపారు. ఐదేళ్ల క్రితం మణి అనే మహిళ సదరు బావి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించారన్నారు. దీనిపై అమ్మవారి తోటకు చెందిన అయ్యల హనుమంతరావు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ విచారణలో ఒక మహిళ దస్తావేజును సృష్టించి ఈ స్థలం కాజేయాలని యత్నించినట్లు గుర్తించామన్నారు. సదరు మహిళను క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు ఇది ప్రభుత్వ స్థలం అని ఆక్రమించేందుకు యత్నిస్తే శిక్షార్హులని పేర్కొంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

బావి వద్ద ప్రభుత్వ స్థలం అని బోర్డు ఏర్పాటు చేయించిన మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు

ప్రజాదర్బార్‌లో 65 అర్జీలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 65 అర్జీలు వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా పాల్గొని ప్రజల సమస్యలను ఆలకించారు. వ్యక్తిగత సమస్యలకు పలు సూచనలు, సలహాలను అందించారు. పరిష్కరించాల్సిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. ఇందులో అధికంగా రెవెన్యూ సమస్యలే రావడంతో నియోజకవర్గంలోని తహసీల్దార్లకు సలహాలు ఇచ్చి పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ● నూజివీడు నియోజకవర్గంలో 17 మినీ అంగన్‌వాడీ సెంటర్లను అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో అంగన్‌వాడీ వర్కర్లు మంత్రి పార్థసారథిని కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్లు మాట్లాడుతూ.. ఐసీడీఎస్ సిబ్బంది మృతి చెందితే ప్రభుత్వం మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 15 వేలు అందిస్తోందని ఆయనకు వివరించి, సంతృప్తి వ్యక్తం చేశారు.

సినిమాలు

నూజివీడు పట్టణం

సత్యనారాయణ	రాజు వెడ్స్ రాంబాయి
సత్యనారాయణ మినీ	....
ద్వారక సినిమాస్ స్క్రీన్ 1	ఆంధ్రా కింగ్ తాలుకా
ద్వారక సినిమాస్ స్క్రీన్ 2	....
ద్వారక సినిమాస్ స్క్రీన్ 3	....
ఆగిరిపల్లి: శ్రీఅను డీలక్స్	తెలుసు కదా
కైకలూరు: శ్రీవిజయలక్ష్మి జీ3	రాజు వెడ్స్ రాంబాయి
మాగంటి సినిమాస్	ఆంధ్రా కింగ్ తాలూకా
శ్రీవెంకటరమణ సినిమాస్	ప్రేమంటే
ముదినేపల్లి: పూర్ణిమ	ఆంధ్రా కింగ్ తాలూకా

కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కీర్తి

కైకలూరు, న్యూస్‌టుడే: భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కీర్తి వెంకటరాం ప్రసాద్ ఎంపికయ్యారు. శుక్రవారం భాజపా అధిష్ఠానం సూచనలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్ చేతుల మీదుగా శుక్రవారం ఏలూరులో నియామక పత్రాన్ని అందుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి విశేష సేవలు అందిస్తూ అనేక పదవులను పొందిన కీర్తి కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా మూడోసారి నియామకం కావడం విశేషం.

వెంకటరాంప్రసాద్

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులు: కామినేని

కైకలూరు, న్యూస్‌టుడే: విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని, ఉపాధ్యాయుల చెప్పిన పాఠ్యాంశాలను ఇంటి వద్ద తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత ప్రతిభ చూపేలా తర్ఫీదు ఇవ్వాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మండల వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు- తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలను అట్టహాసంగా నిర్వహించారు. మండలంలోని ఆటపాక, కైకలూరు జడ్పీ ఉన్నత పాఠశాల్లో సమావేశాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఎంఈవోలు డి.రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ముదినేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో శుక్రవారం పీటీఎం 3.ఓను పండగ వాతావరణంలో సందడిగా నిర్వహించారు. అన్ని పాఠశాలలను మామిడి తోరణాలతో, రంగుల కాగితాలతో అందంగా అలంకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేసి సహపంక్తి భోజనాలు చేశారు. ముదినేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో, జూనియర్ కళాశాలలో పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కొడాలి వినోద్, తెదేపా నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డీసీ వైస్ ఛైర్మన్ హనుమార పేర్నీడు దాతలు పాల్గొన్నారు.

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం సందడి వాతావరణంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎస్ఐ రామచంద్రరావు, సర్పంచి మెండా ఝాన్సీ పాల్గొన్నారు. ఎంఈవోలు సురేశ్, రత్నసునాథం పాల్గొన్నారు.

ముసునూరు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉంటే ప్రపంచాన్ని జయిస్తారని ఎంపీపీ కొండా దుర్గాభవాని, జడ్పీటీసీ సభ్యుడు వరికూటి ప్రతాప్, సర్పంచి కొండేటి విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం ముసునూరులో మెగా తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించారు.

ఆటపాకలో సమావేశానికి హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్

మండవల్లి: ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ జయమంగళ

ముదినేపల్లిలో గిరిజన నృత్యం చేస్తున్న చిన్నారులు

ముసునూరు గురుకుల పాఠశాలలో విద్యార్థినుల ప్రదర్శన

శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ విధులు

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం చిల్లబోయినపల్లి, యళ్లపురం గ్రామ పంచాయతీ కార్యాలయాలను 30 ఏళ్ల కిందట నిర్మించారు. వాటికి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో నేడు శిథిలావస్థకు చేరాయి. ప్రజల అవసరాలు తీర్చే, ప్రభుత్వ పథకాల దరఖాస్తులను స్వీకరించే ఈ కార్యాలయం ప్రమాదకర స్థితిలో ఉండటంతో సిబ్బంది భయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ భవనానికి మరుగుదొడ్ల సదుపాయం కూడా లేకపోవడంతో ఒకటికీ, రెంటికీ అవస్థలు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఎంపీడీవో ఏసుబాబును వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

జీవరాశుల మనుగడకు మొక్కలే ఆధారం

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: సకల జీవరాశుల మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించడం అలవర్చుకోవాలని ఎన్ఆర్ఐ కళాశాల ఛైర్మన్ డా.రావి వెంకటరావు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కనసానపల్లిలో శుక్రవారం 'పర్యావరణ పరిరక్షణ- పచ్చదనం పెంపు' అంశంపై గ్రామంలో అవగాహన కల్పించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.సి.నాగ భాస్కర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటుతున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణంపై పరిహారానికి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరణానికి బాధ్యులైన లారీ యజమాని, డ్రైవర్, బీమా కంపెనీ సంయుక్తంగా రూ. 42.38 లక్షల పరిహారం చెల్లించాలని సిటీ సివిల్ కోర్టు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఫిబ్రవరి 24న అర్ధరాత్రి 2.20గంటల సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 29జెడ్ 2801) నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద లారీని వెనక నుంచి ఢీకొంది. లారీ డ్రైవర్ కాసయ్య నిర్లక్ష్యపు డ్రైవింగ్, అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతోనే ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసి అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ ఘటనలో కొప్పుల వెలమపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సత్యనారాయణ తీవ్ర గాయాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. లారీలో హానికరమైన రసాయనాలు ఉండటంతో కొందరిపై రసాయనాలు పడ్డాయని విచారణలో తేలింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. సత్యనారాయణ భార్య అనితకు రూ. 27.38 లక్షలు, కుమారుడు లక్ష్మీ మైత్రేయకు రూ. 15 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

కలప లారీల పట్టివేత

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న కలప లారీలను జంగారెడ్డిగూడెం పోలీసులు గురువారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వీరప్రసాద్ కథనం మేరకు.. నూజివీడు నుంచి కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామానికి రెండు లారీల్లో కలపను తీసుకువెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటికి ఎటువంటి అనుమతి పత్రాలు లేనట్లు గుర్తించడంతో లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని ఎస్సై తెలిపారు. దీనిపై శుక్రవారం కేసునమోదు చేసినట్లు చెప్పారు.

రసాయన మందుల వాడకం తగ్గించాలి

చింతలపూడి, న్యూస్‌టుడే: భూసారం పెరగాలంటే రసాయన మందుల వాడకం బాగా తగ్గించాలని లింగపాలెం ఏవో ప్రదీప్‌కుమార్ అన్నారు. 'ప్రపంచ నేలల దినోత్సవం' సందర్భంగా రైతులకు మండలంలోని కొత్తపల్లి రైతుసేవా కేంద్రంలో శుక్రవారం అవగాహన కల్పించారు.

శ్మశానం సరిహద్దులు గుర్తింపు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: కొర్రగుంటపాలెంలో ఆక్రమణకు గురయిన హిందు, క్రైస్తవుల శ్మశాన వాటిక సరిహద్దులు గుర్తించాలని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దారు లతీఫ్ పాషా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. అయితే కావాలనే సర్వే నిర్వహిస్తున్నారని, తమ మురుగు బోదె ఆక్రమణకు గురైందని, సిమెంటు రహదారి సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్థులు ప్రశ్నించారు. గ్రామంలో ఆక్రమణలో ఉన్న పోరంబోకు స్థలాలను విడగొట్టి పేదలకు ఇళ్ల స్థలాలుగా పట్టాలు పంపిణీ చేయాలని పలువురు కోరారు. దీనిపై తహసీల్దారు మాట్లాడుతూ శ్మశాన వాటిక ఆక్రమించడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా సర్వే చేయించి వాటిని తొలగింప చేయిస్తామని ఆయన తెలిపారు. వీఆర్వో శ్రీరాములు, గ్రామ సర్వేయర్ రామనారాయణ, సర్పంచి పేరే రామకృష్ణ, నాయకులు బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు.

సర్వేపై గ్రామస్థులతో మాట్లాడుతున్న తహసీల్దారు లతీఫ్ పాషా

మహిళను ఢీకొన్న లారీ

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని మొర్సపూడి సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద హనుమాన్ జంక్షన్ వైపు నుంచి నూజివీడు వైపు నడిచి వస్తున్న మొర్సపూడికి చెందిన పి.సౌభాగ్యం అనే మహిళను అదే రహదారిలో వెనుక నుంచి వచ్చిన మినీ లారీ ఢీ కొంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనంలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. మహిళను ఢీ కొన్న వాహనం కోళ్ల వ్యర్థాలను తరలించే వాహనంగా గుర్తించారు.

పాఠశాల అభివృద్ధికి సహకారం

ముసునూరు, న్యూస్‌టుడే: పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని బలివే రామలింగేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు అన్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు మండల ప్రాథమిక పాఠశాలలో కొంతకాలం కిందట బోరు మరమ్మతులకు గురైంది. విద్యార్థులు తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని శ్యామలరావు, సోదరుడు లీలాప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రధానోపాధ్యాయురాలు సీతాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం రూ. 50 వేల నూతన బోరు ఏర్పాటు చేయించారు. పాఠశాలకు సహకారం అందించిన శ్యామలరావును ఉపాధ్యాయులు సత్కరించారు. డీసీ ఛైర్మన్ రాపర్ల బాలకృష్ణ, గద్దెల మోహనరావు, సూర్యదేవర శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నూతన బోరుకు పూజలు చేస్తున్న శ్యామలరావు

స్థాయి పెంచి.. సమస్య అలానే ఉంచి..!

హైస్కూల్‌గా మారిన పాఠశాలల్లో ఇక్కట్లు

భయందోళనల నడుమ విద్యాభ్యాసన

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయం.. ఎప్పుడు ఎక్కడ కూలుతుందోననే ఆందోళన అక్కడి విద్యార్థుల్లో నెలకొంది. అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది ప్రతి మండలంలోను రెండు యూపీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. అందులో భాగంగా ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం, వైవాక పాఠశాలను అప్‌గ్రేడ్ చేశారు. అయితే అందుకు తగ్గ వసతులు, భవనాలు లేకపోవడం గమనార్హం.



సింగరాయపాలెంలో నేలపై చదువులు.. సింగరాయపాలెం హైస్కూల్‌లో 189మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఒక భవనం పెచ్చులూడేతున్నాయి. 'నాడు-నేడు' మొదటి విడత పనుల్లో మరమ్మతులు నామమాత్రంగా చేశారు. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, విద్యుత్తు సౌకర్యాలు లేకపోవడంతో నేలపైనే కూర్చుని చదువుకోవాల్సి వస్తుంది.

విరిగిపడుతున్న రేకుల షెడ్డులో.. వైవాక పాఠశాలలో ఈ ఏడాది తొమ్మిదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. 77 మంది విద్యార్థులు ఉన్నారు. రెండో విడతలో చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో మధ్యాహ్న భోజనం షెడ్డులో నేలపై తరగతులు నిర్వహిస్తున్నారు. ఆషెడ్డు రేకులు సైతం పగిలి పోవడంతో ఎప్పుడు నెత్తిన పడతాయోనని భయాందోళనలు చెందుతున్నారు.

ఏఈ ఏమన్నారంటే... సర్వశిక్షా ఏఈఈ రాజ్‌కుమార్‌ను సంప్రదించగా పరిశీలించి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అసంపూర్తిగా ఉన్న రెండో విడత 'నాడు-నేడు' పనులు తిరిగి నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు.

మౌలిక వసతుల కల్పన

ముదినేపల్లి, న్యూస్‌టుడే: విద్యాలయాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు దాతల సాయం అవసరమని తెదేపా నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు అన్నారు. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కొడాలి వినోద్ రూ. 25 వేలు ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వాష్ బేసిన్లు, పైపులైన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. శుభ్రతకు ప్రాధాన్యతమివ్వాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. ప్రిన్సిపల్ రఘు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రారంభిస్తున్న కన్వీనర్ నరసింహారావు

(c) eenadu

పాఠశాలల్లో పండగలా..

ఇంద్రపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు వస్తున్న కలెక్టర్ షాన్‌మోహన్‌కు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

కాకినాడ నగరం, సర్పవరం న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం (తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం) 3.0 పండగ వాతావరణంలో సాగింది. జిల్లాలోని 1269 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలకు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. పిల్లల అభ్యసన సామర్థ్యాలను ఉపాధ్యాయులు వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు, పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రోగ్రెస్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇంద్రపాలెం

ఉత్సాహంగా మెగా పీటీఎం

జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ షాన్‌మోహన్ హాజరయ్యారు. కాకినాడ నగర పరిధిలో సాలిపేట పాఠశాలలో డీఈవో పిల్లి రమేష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ గ్రామీణం రమణయ్యపేట ఏపీఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌లో ఎస్పీ బిందుమాధవ్ పాల్గొన్నారు.

గొల్లప్రోలులో సమావేశానికి వస్తున్న తల్లులకు తాము తయారుచేసిన పువ్వులు అందజేసి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

- సమావేశాలు నిర్వహించిన పాఠశాలలు: 1269
- హాజరైన తల్లిదండ్రులు: 95,112 (తల్లులు: 62,521, తండ్రులు: 32,591)
- ఉపాధ్యాయులు: 7,445
- విద్యార్థులు: 1,14,910
- పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) సభ్యులు: 16,369

ఈ అప్లికేషన్..
పిల్లల చదువును కొలుచున్..!

కరప, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు తమ ఉపాధ్యాయుడు వెంకట రమణమూర్తి గూగుల్ జెమినై అప్లికేషన్ సాయంతో రూపొందించిన విద్యార్థి సమగ్ర నివేదిక ఎంతో దోహదపడుతుందని హెచ్ఎం సాయిమోహన్ హర్షం వ్యక్తం చేశారు. కరప మండలం గురజనాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గూగుల్ జెమినై అప్లికేషన్ పనితీరును ఉపాధ్యాయులు వెలుగుబంట్ల వెంకటరమణమూర్తి వివరించారు. పిల్లల విద్యాప్రగతి గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో సులభంగా తెలుసుకుని వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఏప పాఠ్యాంశాల్లో ముందున్నారు, వెనుకబాటు ఉంటే ఎలా అధిగమించాలనే జాగ్రత్తలపై నివేదికను టెక్స్ట్ రూపంలో తల్లిదండ్రులకు అందజేశారు. కొందరు ఆండ్రాయిడ్‌లో టెక్స్ట్ రూపంలో కాకుండా విద్యార్థి ప్రగతి అంతా చెప్పమంటే సులువుగా అర్థమయ్యేలా తెలుగులోనే వివరించడంతో సంతోషం వ్యక్తం చేశారు. స్టాఫ్ సెక్రటరీ ఐ.ప్రసాదరావు, శోభాకర్, ఉమామహేశ్వరావు, దిల్షాన్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

గూగుల్ జెమిని అప్లికేషన్ సాయంతో రూపొందించిన విద్యార్థి నివేదికను వివరిస్తున్న ఉపాధ్యాయుడు వెంకటరమణమూర్తి

మరిడమ్మకు స్వర్ణపుష్పార్చన

పెద్దాపురం మరిడమ్మవారికి శుక్రవారం స్వర్ణ, రజత పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

-న్యూస్‌టుడే, పెద్దాపురం

'డ్వామా'లో సంస్కరణలు..!

ప్రత్తిపాడులో కత్తిపూడి క్లస్టర్ విలీనం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న క్లస్టర్లను డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడీవో)కార్యాలయాలకు అనుసంధానం చేశారు. గురువారం నుంచి కార్యాలయాలు కొలువుదీరడంతో జిల్లాలోని డ్వామా కింద నిర్వహిస్తున్న మూడు క్లస్టర్లను రెండుగా కుదించారు. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు కాకినాడ, ప్రత్తిపాడు, కత్తిపూడి క్లస్టర్లు ఉన్నాయి. తాజా నిర్ణయంతో కత్తిపూడిని ప్రత్తిపాడు క్లస్టర్‌లో విలీనం చేశారు. అందులోని తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, రౌతులపూడి మండలాలు కలవడంతో ప్రత్తిపాడు క్లస్టర్‌లో వాటి సంఖ్య 11కు చేరింది. డ్వామా కింద జిల్లాలో 20 మండలాలు ఉండగా, 9 కాకినాడ క్లస్టర్ కిందకు, 11 ప్రత్తిపాడు క్లస్టర్ పరిధిలోకి తీసుకువచ్చారు. కాకినాడకు వసంతమాధవి, ప్రత్తిపాడుకు భానుప్రకాశ్ ఏపీడీలుగా కొనసాగుతున్నారు. కత్తిపూడి ఏపీడీని డ్వామా కార్యాలయానికి అటాచ్ చేశారు. వీరు జిల్లా డ్వామా కార్యాలయానికి అనుసంధానం చేసుకుంటూ.. కాకినాడ, పెద్దాపురం డీడీవోల సమన్వయంతో ఉపాధి హామీ పథకం కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది.

తుని వచ్చాను.. బా!

చిరునవ్వులు చిందిస్తున్న ఐశ్వర్య రాజేష్

సినీ హీరోయిన్, 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేం ఐశ్వర్యరాజేష్ శుక్రవారం తునిలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. సారీ.. బా, లవ్‌యూ..బా, ఇండిగో విమానం రద్దయినా మిమ్మల్ని చూడటానికి కష్టపడి వచ్చాం.. బా అంటూ అభిమానులను ఉర్రూతలూగించారు.

- న్యూస్‌టుడే, తుని

సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో వెంకటరావు, వేదికపై అధికారులు, బ్యాంకర్లు

రైతులకు రూ.8,741 కోట్ల
రుణాల పంపిణీ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో రెండు త్రైమాసికాల్లో వ్యవసాయ రంగంలో రూ.8,741 కోట్ల మేర రుణాలు పంపిణీ చేసినట్లు డీఆర్వో జె.వెంకటరావు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి సంప్రదింపులు, సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 2025-26కు సంబంధించి వివిధ రంగాలకు కల్పించిన రుణాల వివరాలను ఎల్‌డీఎం సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్ వివరించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో 26,408 యూనిట్ల కల్పన లక్ష్యంగా కాగా, ఇప్పటికి 17,935 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. డ్వాక్రా రుణాలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలను పూర్తిస్థాయిలో అందించాలని సూచించారు. యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు, ఆర్‌బీఐ అధికారి ఎ.రామకృష్ణ, నాబార్డు డీడీఎం వై.సోమినాయుడు, వ్యవసాయశాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సీహెచ్.గణపతి, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు జి.శ్రీనివాసరావు, బి.ప్రియంవద పాల్గొన్నారు.

జిల్లాలో ప్రగతి ఇలా..

లబ్ధిదారులు	సంఖ్య	రుణం(రూ.కోట్లలో)
కౌలు రైతులు	38,150	159.76
డ్వాక్రా సంఘాలు	7,365	519.69
పట్టణ మహిళా సంఘాలు	1,982	301.77
మహిళా పారిశ్రామికవేత్తలు	3,277	46

వారొస్తున్నారు.. వీరు ముగిస్తున్నారు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై మిశ్రమ స్పందన

ఈనాడు, కాకినాడ: దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయన్న ఆశతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అనేకమంది హాజరవుతున్నారు. అయితే వాటిని సరైన తీరులో పరిష్కరించకుండానే ముగించేస్తున్నారని పలువురు అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అధికారులు బాధ్యతాయుతంగానే స్పందిస్తున్నారని పేర్కొంటున్నారు.

పీజీఆర్ఎస్‌లో సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన అర్జీదారులు

ఎక్కువ అర్జీలు వచ్చిన శాఖలు

- పోలీస్ 4,278
- విద్యుత్తు 507
- పౌర సరఫరాలు 632
- రెవెన్యూ (సీసీఎల్ఏ) 3,946
- పంచాయతీరాజ్ 1,440
- సర్వే-ల్యాండ్ రికార్డులు 3,925
- పురపాలక 1,529

19,629 మంది హాజరై..

జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌కు ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు 19,629 మంది అర్జీదారులు వచ్చారు. న్యాయపరమైన కేసులు, వ్యక్తిగత ఫిర్యాదులూ అధికంగానే ఉంటున్నాయి. రీసర్వేలో భూ విస్తీర్ణాలు తగ్గిపోయినట్లు వచ్చిన అర్జీలు చాలావరకు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొన్నింటిని నిర్దేశిత గడువులోగా ముగించాలని ఏదో ఒక జవాబు చెబుతున్నారు. సంబంధిత అధికారి, సిబ్బంది క్షేత్రస్థాయికి రాకుండానే పరిష్కారమైనట్లు చూపిస్తున్నారని ఎక్కువ మంది ఆరోపిస్తున్నారు.

మార్చి-నవంబరు వరకు పరిశీలిస్తే

పీజీఆర్ఎస్‌కు వచ్చిన ఫిర్యాదులు	19,629
పరిష్కరించినవి	16,951
అర్జీదారుల అభిప్రాయం తీసుకున్నవి	11,679
సక్రమంగా పరిష్కరించలేదన్నవారు	15.78 శాతం
విధాన లోపాలతో ముగించారని చెప్పినవారు	15.26 శాతం

ఫిర్యాదుదారులు ఏమన్నారంటే (శాతాల్లో)

- 7.70: తప్పుడు, సంబంధంలేని సమాధానం ఇచ్చి సమస్య ముగిస్తున్నారు.
- 10.94: తమతో స్వయంగా మాట్లాడలేదన్నవారు
- 2.77: కిందిస్థాయి సిబ్బందిని పంపించి అర్జీని ముగిస్తున్నారన్నవారు
- 4.61: అర్జీ తన పరిధిలోకి రాదని ముగించేశారంటూ తెలిపినవారు
- 1.57: అధికారుల ప్రవర్తన బాగో లేదన్నవారు

సంతృప్తి చెందకుంటే రీఓపెన్ చేస్తున్నాం..

ప్రతి ఫిర్యాదుపై ఆడిట్ జరుగుతోంది. ఏ దశలోనైనా అర్జీదారు సంతృప్తి చెందలేదంటే మళ్లీ దానిని రీఓపెన్ చేసి పరిష్కారమయ్యేలా చూస్తున్నాం. సక్రమంగా పరిష్కరించకున్నా, సమయానికి స్పందించకున్నా అధికారులకు మెమోలు జారీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలోననూ పీజీఆర్ఎస్‌పై నిఘా ఉంటుంది. ఎక్కువగా రీసర్వేలో కొలతల తేడాలపైనే వినతులు వస్తున్నాయి.

-వెంకటరావు డీఆర్వో, కాకినాడ

(c) eenadu

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (06 డిసెంబర్ 2025, శనివారం), రేపు (07 డిసెంబర్ 2025, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

షోరూమ్ ప్రారంభిస్తున్న ఐశ్వర్యా రాజేష్, బుల్లిరాజు, నిర్వాహకులు

తునిలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం

తుని, న్యూస్‌టుడే: తుని పట్టణంలోని జీఎన్‌టీరోడ్డులో శ్రీరామా థియేటర్ ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ శుక్రవారం ప్రారంభమైంది. సినీనటి ఐశ్వర్యా రాజేష్ జ్యోతిప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. బాలనటుడు బుల్లిరాజు (రేవంత్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం షోరూమ్‌లోని ఆయా విభాగాలు పరిశీలించారు. సంస్థ ఛైర్‌పర్సన్, హోల్‌టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తునిలో 36వ షోరూమ్ ప్రారంభించడం జరిగిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీసిద్ధ రాజమౌళి, హోల్‌టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఐశ్వర్య మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం-2 చిత్రం షూటింగ్ తునిలో చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడిని కోరతానన్నారు. తనవి రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయని బుల్లిరాజు తెలిపాడు. గోదావరి గట్టుమీద రామచిలకవే.. పాటకు నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

నేడు పరేడ్ మైదానంలో రైజింగ్ డే

మసీదుసెంటర్: హోంగార్డ్సు రైజింగ్ డే వేడుకలను కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం ఉదయం నిర్వహించనున్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్సు పాత్ర, సేవలు, బాధ్యతలను గుర్తిస్తూ వారిని సన్మానించడానికి ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, గ్రేహౌండ్స్ డీఎస్పీ కిరణ్‌కుమార్, డార్ డీఎస్పీ శ్రీహరిరావు హాజరవుతారని చెప్పారు.

బడిగుడిలో బాలల సంబరం

పిఠాపురం: ఓబీఎస్ పాఠశాలలో నృత్య ప్రదర్శనలో బాలికలు

సామర్లకోట: మెగా పీటీఎం ఆకృతిలో విద్యార్థులు

మెగా పీటీఎం సమావేశాలకు పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. చిన్నారుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించారు. ఆటపాటలతో అలరించారు. చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

– న్యూస్‌టుడే బృందం

తొండంగి: కేపీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

కాకినాడ నగరం: గాంధీనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఫొటో దిగుతూ..

వీరి సాయం.. విద్యార్థులకు వరం

స్ఫూర్తి

"కొందరు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్నారు. తాము చదువుకున్న, చదువు చెప్పే పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వారి ఉన్నత చదువులకు వారధులవుతున్నారు. వీరికి కొందరు దాతలు సైతం తోడుగా నిలుస్తున్నారు."

ఉదయం 7.30 గంటలకే వస్తారు..

అంబాజీపేట: అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు **అరధాని లక్ష్మీవరప్రసాద్** ఉదయం 7.30 గంటలకే బడికి వస్తారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తారు. ఆయన పనిచేసిన పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత 98 శాతానికి పైగా ఉండటం విశేషం. పంచాయతీ నిధులు రూ.3 లక్షలతో పాఠశాల ఆవరణలో సీసీ ప్లాంటు ఏర్పాటు చేయించారు. దాతల సాయంతో రూ.1.50లక్షలు సమకూర్చి ఇసుకపూడి ఉన్నత పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు.

పాఠాలు చెబుతున్న వరప్రసాద్

పుట్టిన ఊరిలో విద్య కోసం..



కడియం: కడియపులంక పంచాయతీ పరిధి బుర్రిలంకకు చెందిన **వరదా సుబ్బారావు** కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1982-83లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2022లో వరదా ఫౌండేషన్ స్థాపించి ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అండగా ఉండటమే గాక ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.3లక్షల విలువైన పురస్కారాలు అందజేశారు.

ఆర్థికంగా అండగా..

రావులపాలెం పట్టణం: కొంతమంది విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు చూసి చలించిపోయిన రావులపాలేనికి చెందిన **పులవర్తి గోపాలకృష్ణ** 2008లో పులవర్తి ఎడ్యుకేషనల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పైచదువులకు కావాల్సిన ఆర్థికం సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. 2011లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసినా సంవత్సరానికి రూ.2లక్షల వరకూ సాయం అందిస్తున్నారు.

యువతికి ల్యాప్‌టాప్ అందిస్తున్న గోపాలకృష్ణ

మధ్యాహ్న భోజనం రుచిగా లేదంటూ సంతృప్తి

పాఠశాలలో ఆరోపిస్తున్న తల్లులు

తొండంగి: బెండపూడి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం రుచిగా లేదంటూ శుక్రవారం మెగా పీటీఎంకు వచ్చిన తల్లిదండ్రులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. పప్పు సరిగా లేదని కొంతమంది తినకుండా వదిలేశారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు తెలపగా పచ్చడి పంపారు. పచ్చడితో విద్యార్థులు అన్నం ఎలా తింటారని, తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చినపుడే భోజనం ఇలా ఉంటే మిగిలిన రోజుల్లో ఇంకెలా ఉంటుందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎం హైమావతిని వివరణ కోరగా పప్పు సరిగా లేదని కొంత మంది విద్యార్థులు భోజనం చేయలేదన్నారు. ఇదే విషయంపై ఎంఈవో-2 సుబ్బిరెడ్డిని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు.

ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) పిల్లి రమేష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కోరారు. కాకినాడ సాలిపేట పైండా సత్తిరాజు నగరపాలక సంస్థ ఉన్నత, హిందూ స్పెషల్ ప్రాథమిక పాఠశాలల్లో జరిగిన మెగా పీటీఎం 3.0 (తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల) సమావేశానికి వారు హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదైతే, వారికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత సీఎం చంద్రబాబు, విద్యా మంత్రి లోకేశ్‌లదని వ్యాఖ్యానించారు. డీఈవో రమేష్ మాట్లాడుతూ పిల్లలు బడిలోనే భోజనం చేసేలా చూడాలని తల్లి దండ్రులను కోరారు. ఎంఈవో సీహెచ్ రవి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుబ్బలక్ష్మి, ఎ.పుష్పగిరి, ఎస్‌ఎంసీ ఛైర్మన్ ఎండీ బషీరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు

రైళ్లలో చోరీ చేసిన సొత్తు రికవరీ, ఇద్దరి అరెస్టు

తుని పట్టణం, న్యూస్‌టుడే: వివిధ ప్రాంతాల్లో రైళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3.11 లక్షలు విలువైన బంగారు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. స్టేషన్ ప్రాంగణంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులను గుర్తించామన్నారు. అనకాపల్లి జిల్లా మంగవరంనకు చెందిన ఎస్.మనీష్, కాకినాడకు చెందిన జి.వీరబాబు గత కొద్దిరోజుల్లోనే తుని, అన్నవరం, సామర్లకోట, యలమంచిలి స్టేషన్లలో చోరీలకు పాల్పడ్డారన్నారు. నిందితుల నుంచి 13.5 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్, మూడు సెల్‌ఫోన్లు, రూ.40,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభచూపిన జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ పి.శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ క్రైమ్ ఎస్సై సతీష్, తుని ఆర్పీఎఫ్ ఏఎస్సై గోవిందరావు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం

కాకినాడ కలెక్టరేట్: జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకార రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1000 ఎకరాల్లో పండ్లతోటల పెంపకం లక్ష్యం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీతో పాటు మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తారన్నారు. ఉపాధి పథకం జాబ్‌కార్డు, భూమి పట్టాదారు పాసుపుస్తకం నకళ్లతో ఎండీపీవో, డ్వామా ఏపీవోను సంప్రదించాలని కోరారు. ఇప్పటి వరకు 12 మండలాల పరిధిలో 894 ఎకరాల్లో పండ్లతోటల పెంపకానికి పరిపాలనా ఆమోదం ఇచ్చామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

'శ్రీషిర్డీసాయి'లో అవగాహన సదస్సు రేపు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాజమహేంద్రవరంలోని శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, మెగా ఉపకార వేతనం పరీక్ష నిర్వహిస్తున్నామని విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్, ఎయిమ్స్, ఐపీ మ్యాట్, క్లాట్, సిలిల్స్ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులపై నిపుణులతో అవగాహన కల్పించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేస్తారన్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి అర్హులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తారన్నారు. దివాన్‌చెరువులోని బీజపురి క్యాంపస్‌లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సదస్సు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ కోరారు. మరిన్ని వివరాలకు 92810 30301, 92810 30219 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

వెంకట్రావుకు వినతిపత్రం అందజేస్తున్న సంఘ నాయకులు

ఉద్యోగులకు ఉన్నతులు కల్పించాలి

గాంధీనగర్: ఉమ్మడి తూ.గో.జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్‌హెచ్‌కె.వర్మ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ సమావేశాన్ని శుక్రవారం కాకినాడలో నిర్వహించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సంఘంలో చేర్చుకోవాలని తీర్మానించారు. సమస్యలు పరిష్కారమయ్యేలా సంఘం తరపున చేయాల్సిన పోరాటంపై చర్చించారు. అనంతరం గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్.సిహెచ్.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి డి.రాజు, గౌరవాధ్యక్షుడు ఎస్.సాయి సత్యనారాయణ, ములంపాక శ్రీనివాసరావు, కోశాధికారి త్రినాథ్ పాల్గొన్నారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

కాకినాడ కలెక్టరేట్: విశాఖపట్నంలో ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద సీఐటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, అసంఘటితరంగ కార్మికుల సామాజిక భద్రత, స్కీం వర్కర్ల సమస్యలు, కనీస వేతనం రూ.26వేలు అమలు, నాలుగు లేబర్ కోడ్‌ల ఉపసంహరణ డిమాండ్, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల ఉద్యోగ భద్రత తదితర అంశాలపై సభల్లో చర్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో దుంపల ప్రసాద్, చంద్రమళ్ల పద్మ, పలివెల వీరబాబు, ఎంవీ రమణ, టి.రాజా, జ్యోతి, తలుపులమ్మ, భారతీప్రియ పాల్గొన్నారు.

విమానం రద్దుతో జేసీ రాక వాయిదా

కాకినాడ కలెక్టరేట్: జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమితులైన అపూర్వభరత్ బాధ్యతల స్వీకరణ వాయిదా పడింది. గత నెల 25 వరకు ముస్సోరిలో శిక్షణ పొందిన ఆయన తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వెళ్లారు. ఆయన లఖ్‌నవూ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరాల్సి ఉండగా, విమానం రద్దుతో ప్రయాణం సాగలేదు. ప్రత్యామ్నాయ మార్గంలో ఆయన శనివారం జిల్లాకు చేరుకుంటారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	130-00
రిటైల్ లైవ్	157-00
డ్రెస్డ్	228-00
స్కిన్‌లెస్	259-00

LIC LIFE INSURANCE CORPORATION OF INDIA
भारतीय जीवन बीमा निगम LIFE INSURANCE CORPORATION OF INDIA
DIVISIONAL OFFICE: RAJAHMUNDRY

Paper Notification Dt: 5-12-2025

This is to notify that LIC OF INDIA, Divisional Office, RAJAHMUNDRY is herewith calling, TENDER FOR:
Destruction of old records. The Job includes: A) Picking of Policy Dockets and incremental paper Bundles from Racks and Verifying the files inside the dockets and files. B) Separating the white and coloured papers of both policy dockets and Incremental files. C) Shredding the paper separated from dockets and files. D) Keeping aforesaid shredded papers in gunny bags on own cost.
The interested Party (With Registered GST No) can Visit our website for Tender forms www.licindia.co.in
Last date for submission of Tenders in sealed cover :: On or before 17.30 hrs on 15.12.2025 to CHAIRMAN, STORES COMMITTEE, LIC OF INDIA, DIVISIONAL OFFICE, MORAMPUDI ROAD, RAJAHMUNDRY-533107

Sr. Divisional Manager

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మణప్పురం, ఏ ఇతర ప్రైవేట్ సంస్థలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్ క్యాష్, ✆ 98491 38626.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు. రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

PROFESSIONAL SERVICES

ASTROLOGY

శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం
శీఘ్ర వివాహప్రాప్తి, సంతాన యోగం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి విషయాలకు జ్యోతిష్య పండిత్
శ్రీ J.గౌతమ్‌శాస్త్రి
దేవిచౌక్, బుద్ధుడు హాస్పిటల్ పక్కవీధి, రాజమండ్రి.
(ఉ॥ 9 to 12 వరకు ఫ్రీ కన్సల్టేషన్)
98484 61826

EENADU for Advertisement Contact: 8008597607

REAL ESTATE

LAND FOR SALE

GENERAL

హంసవరం హైవేకి 1 కి.మీ. లోపల 30 సెంట్లు భూమి. కాకినాడ అయోధ్యనగర్ సాయిబాబా గుడి దగ్గర 600 గ॥ స్థలం, గంగరాజునగర్‌లో బిల్డింగ్ అమ్మకం. ✆ 99121 30247.

కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, సిద్ధావారిపాలెంలో ఎ.3-24 సెం. వ్యవసాయ భూమి అమ్మకం. ఎకరం 20 లక్షలు. డైరెక్ట్ పార్టీలు మాత్రమే సంప్ర॥ ✆ 99859 61222.

PLOT FOR SALE

KAKINADA RURAL

ప్రాపర్టీబజార్ ఇయర్ ఎండింగ్ సేల్స్ కాకినాడ. 1 to 10 లక్షలు డిస్కౌంట్. గేటెడ్ కమ్యూనిటీ APSP వద్ద అపార్ట్‌మెంట్స్ & అచ్చంపేట, ADB రోడ్డు కుడా లేఔట్ ప్లాట్స్, 80% లోన్. ✆ 9247612222.

సామర్లకోట రైల్వేస్టేషన్ దగ్గరగా రోడ్డు అనుకొని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లస్థలాలు, కమర్షియల్‌ప్లాట్స్ కుడా & రేరా అప్రూవ్‌తో 50Lకే ఇండివిడ్యుహౌస్ ✆ 93910 65819.

GENERAL

గుంటూరు-విజయవాడ హైవేలో కాజాటోల్‌గేట్ దగ్గర, టెక్నోటవర్ వెనుక, CRDAఅప్రూవ్డ్ ప్లాట్స్‌లోన్ సౌకర్యంతో తక్కువ ధరలో కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్. 88855 56620.

JOBS

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

Required Managers, Agents, Salary and Incentives. Marketing Job, guarantee Income, Age 50 above Cont: 90108 09384.

Krishna Pradeep's 21st Century IAS
WE ARE HIRING
TELE MARKETERS
10 No's (ONLY FEMALE)
Qlf: Intermediate / Degree with Good communication skills in Telugu & English.
Attractive Pay & Incentives
OPP. Z.P. HIGH SCHOOL, TORREDU, RAJAHMUNDRY.
8247417713

రాజమండ్రిలో తమిళనాడు కాంచీపురం పట్టు కేంద్రంలో ఉద్యోగ అవకాశం. మహిళలకు మాత్రమే, జీతం: 8,000/- to 10 వేలు, అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. Cont Cell: 93848 06665.

కాకినాడ, ROY చెస్ అకాడమీ కోచింగ్ సిబ్బంది కావలెను. అర్హత డిగ్రీ, వ: 35 లోపు, జీ: 15,000, చెస్ లేదా టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. ✆ 62815 98466.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 89776 39662, 89776 39663.

రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో చేయుటకు హెల్పర్స్ - ఆపరేటర్స్, డిజైనర్స్ కావలెను. సూర్య డిజిటల్ ఫ్లెక్స్, ఇన్నీసుపేట, RJY, ఆకర్షణీయ జీతం. ✆ 98496 61912.

విజయవాడలో ఇంటిలోనే ఉండి ఇంటిపని, వంటపని చేయడానికి ఏ బాదరబందీలేని ఆడపనిమనిషి కావలెను. జీతం॥ 12,000/- - 15,000/- వరకు. ఉచిత భోజనం & వసతి ఇవ్వబడును. సంప్ర॥ ✆ 96184 24888.

కడియంలో ప్రముఖ నర్సరీలో పనిచేయుటకు అనుభవం గల అకౌంటెంట్ (Male/ Female), సూపర్‌వైజర్స్ కావలెను. సంప్రదించండి సెల్: 99488 36667.

కడియపులంకలో కొత్తగా నిర్మించిన BPCL పెట్రోల్ బంక్‌లో చేయుటకు ఆఫీస్ స్టాఫ్ (M/F), అ: డిగ్రీ/ఇంటర్ + కంప్యూటర్ పరిజ్ఞానం & పంప్‌బాయ్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఇంటర్వ్యూ: 8-12-25 సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బయోడేటాతో డైరెక్టుగా బంకు వద్ద బంకు వద్ద హాజరుకావలెను. సెల్: 79815 24889.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. **6-50** పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కాకినాడ

రైతుబజార్‌లో నిన్నటి కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాట- 26, వంకాయలు- 30, 38, 44, బెండకాయలు- 66, పచ్చిమిర్చి- 42, 45, 60, కాకరకాయ- 50, బీర- 60, 68, క్యాలీఫ్లవర్- 25, 30, క్యాబేజీ- 36, క్యారెట్- 40, 50, దొండకాయలు- 30, బంగాళాదుంపలు- 23, 26, ఉల్లి- 22, 27, గోరుచిక్కుడు- 60, దోసకాయలు- 20, చిక్కుడు- 50, 66, చేమదుంపలు- 30, 34, బీట్‌రూట్- 40, 46, కీరదోస- 38, బీన్స్‌కాయలు- 80, అల్లం- 74, క్యాప్సికం- 80, బొబ్బర్లు- 50, చిలకడదుంపలు- 36, ఒకటి చొప్పున ఆనపకాయ- 25, 30, పొట్లకాయ- 25, 30, అరటికాయ-5, 6, మామిడికాయ- 12, 16, నిమ్మకాయలు(డజన్) - 24, 30.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4(స్క్రీన్- ఆంధ్ర కింగ్ తాలూకా, దురంధర్, దేవీ మల్టీప్లెక్స్ 4(స్క్రీన్- ఆంధ్ర కింగ్ తాలూకా, అమరకావ్యం, లక్ష్మీ- అమరకావ్యం, సత్యగౌరి - ఆంధ్ర కింగ్ తాలూకా, సీఅండ్‌సీ 1- దురంధర్, పద్మప్రియ - రాజు వెడ్స్ రాంబాయి, సూర్య1(వాకలపూడి) - రాజు వెడ్స్ రాంబాయి

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారం ఇవ్వొద్దు

గాంధీనగర్, న్యూస్‌టుడే: భూములు, ఇతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, కక్షిదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అంబేడ్కర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించిన ఆయన అక్కడ ఉన్న దస్తావేజుల్లో రెండింటిని ఎంపిక చేసి వాటి వివరాలను, లింక్ దస్తావేజులను సంబంధించిన రికార్డులను చూశారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న కక్షిదారులు రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు విద్యుత్తు అంతరాయం ఏర్పడితే సమయం ముగిసి పోతుందని, తిరిగి చేయాలంటే వారి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని విలేకరులు ఐజీ అంబేడ్కర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన అక్కడే ఉన్న డీఐజీ, డీఆర్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇన్వర్టర్లు పనిచేయక పోవడంతోనే ఈ ఇబ్బంది ఉందని చెప్పడంతో, స్పందించిన ఆయన విద్యుత్తు అంతరాయంతో స్లాట్‌బుకింగ్ సమయం ముగిస్తే వారి వద్ద ఎటువంటి రుసుములు వసూలు చేయవద్దని సూచించారు. కాకినాడ జోన్ డీఐజీ సీహెచ్. జానకీదేవి, జిల్లా రిజిస్ట్రార్ జయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్లు ఆర్.వి. రామారావు, పి.వీరభద్రరావు తదితరులున్నారు.

దస్త్రాలు పరిశీలిస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అంబేడ్కర్

సేవకులకు సన్మానం

సర్పవరం: పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు అవసరమైన సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవకులు అభినందనీయులని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేటలో శుక్రవారం ఆదిజా ట్రస్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి, రాజేశ్వరి, నాగేశ్వరరావులను ట్రస్టు చైర్మన్ రత్నప్రసాదరావు ఆధ్వర్యంలో సన్మానించారు.

తీరంలో ప్రమాదాల నివారణకు భద్రత చర్యలు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని తీర ప్రాంతంలో ప్రమాదాల నివారణకు పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డీఆర్వో జె.వెంకటరావు అధ్యక్షతన జిల్లాస్థాయి తీరప్రాంత భద్రతా కమిటీ సమావేశాన్ని రెవెన్యూ, మత్స్యశాఖ, కోస్టుగార్డు, పోర్టు, నేవీ, మెరైన్ శాఖల అధికారులతో నిర్వహించారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. పండగ వేళల్లో ఎక్కువ మంది సముద్ర తీరానికి వస్తున్నారని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. వేటకు వెళ్లినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ మార్పులపై మత్స్యకార గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాకినాడలోని ఎన్టీఆర్‌బీచ్, సూర్యారావుపేట, ఉప్పాడ బీచ్‌ల వద్ద గజ ఈతగాళ్ళు, లైఫ్‌జాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. తీర భద్రతకు తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలపై మెరైన్ అదనపు ఎస్పీ మధుసూదనరావు సూచనలు చేశారు. ఇంటిలిజెన్స్ బ్యూరో అదనపు ఎస్పీ ప్రవీణ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు రామ్మోహన్‌రెడ్డి, సునీల్‌కుమార్, వీఎస్ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

సూచనలిస్తున్న మెరైన్ అదనపు ఎస్పీ మధుసూదనరావు, చిత్రంలో డీఆర్వో వెంకటరావు

ఆ భవనాల్లో బిక్కుబిక్కు

శిథిలావస్థకు చేరిన రాజీవ్ గృహకల్ప సముదాయం

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

కాకినాడ డెయిరీఫారం కూడలి సమీపంలోని రాజీవ్ గృహకల్ప సముదాయాలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. దీంతో నివాసితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004-06లో డెయిరీఫారం, దుమ్ములపేట, సాంబమూర్తినగర్ ఐదో వీధి, రేచర్లపేటలో ప్రాంతాల్లో ఈ భవనాలు నిర్మించారు. ప్రస్తుతం అవి అత్యంత దయనీయంగా ఉన్నాయి. పావురాల తూము సమీపంలోని భవనాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్కో బ్లాక్‌కు 12 ఫ్లాట్‌లు చొప్పున 87 బ్లాకుల్లో 1044 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి. 2014-19లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ భవన సముదాయాలకు మరమ్మతుల పనులు ప్రారంభించి సగంకుపైగా పూర్తి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కొన్ని బ్లాక్‌లకే మరమ్మతులు చేపట్టి మిగిలినవి అసంపూర్తిగా వదిలేసింది. 30శాతానికి పైగా భవనాలు ఇప్పటికీ సరైన మరమ్మతులకు నోచుకోలేదు.

స్లాబులు పెచ్చులూడి కనిపిస్తున్న ఇనుప ఊచలు (అంతర చిత్రంలో) లోపల బీటలు వారి ఇలా..

బీటలు వారుతున్న పిల్లర్లు

49వ బ్లాకు వద్ద భవనాలపై పెచ్చులూడి వేలాడుతున్నాయి. పిల్లర్లు దెబ్బతిని ఇనుప ఊచలు బయటకు దర్శనమిస్తున్నాయి. ఇక కిటికీ స్లాబులు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. సిమెంటు పెళ్లలుగా ఊడి మీద పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ వృద్ధుడిపై తలకు తీవ్ర గాయమై ఆస్పత్రికి తరలించామని చెప్పారు. భవనం లోపలి భాగంలో కూడా పూర్తిగా దెబ్బతింది. కొన్నింటికి కిటికీలు ఊడిపోయి అధ్వానంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు స్పందించి ఈ భవనాలకు పటిష్ఠ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

పట్టించుకోకుంటే ప్రమాదమే..

కొన్నిచోట్ల పైపైన మరమ్మతులు చేపట్టి, మరికొన్నిచోట్ల అసంపూర్తిగా వదిలేశారు. స్లాబు పెచ్చులూడి వేలాడుతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనతో బతుకుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. -లక్ష్మీ లావణ్య, స్థానికురాలు

భయంతో బతుకుతున్నాం..

చాలా ఏళ్లుగా ఈ భవనాలు మరమ్మతులకు నోచుకోలేదు. 12 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నాం. కిటికీ స్లాబులు ఊడి పడుతున్నాయి. వర్షాకాలంలో అయితే మరింత దయనీయంగా ఉంటోంది. పై భాగాన బీటలు వారాయి. భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నాం. -ప్రమీల, స్థానికురాలు

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న అన్నారు. స్థానిక 36వ డివిజన్‌లో గల నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం 3.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ తెదేపా ఇన్‌ఛార్జి నల్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు.

నేడు భారత రాజ్యాంగంపై సదస్సు

గాంధీనగర్, న్యూస్‌టుడే: రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కచేరిపేట యూటీఎఫ్ హోంలో భారత రాజ్యాంగం- అంబేడ్కర్ కృషి- సెక్యులరిజం ప్రాధాన్యంపై సదస్సు జరుగుతుందని కన్వీనర్ గోవిందరాజులు తెలియజేశారు. ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ, జవివే రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు హాజరై ప్రసంగిస్తారన్నారు. అందరూ హాజరుకావాలని పేర్కొన్నారు.

డీపీటీవోకు కిట్లను అందజేస్తున్న రంగా

ప్రథమ చికిత్స కిట్లు వితరణ

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులో ఉండేలా ప్రథమ చికిత్సకు అవసరమయ్యే మందులను(ఫస్ట్ ఎయిడ్ కిట్లు) కాకినాడకు చెందిన రంగా డిజిటల్ అధినేత పి.రంగా ఉచితంగా అందజేశారు. వీటిని శుక్రవారం జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. కాకినాడ డిపోలోని అన్ని బస్సులకు మొత్తం 165 కిట్లను అందించారు. అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, పీఆర్వో సిహెచ్. వెంకటరాజు పాల్గొన్నారు.

నేడు అంబేడ్కర్ వర్ధంతి

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు.

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..!

పాఠశాలల్లో సందడిగా మెగా పీటీఎం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాలు (పీటీఎం 3.0) శుక్రవారం నగరంలో సందడిగా సాగాయి. నగర పరిధిలోని 53 ప్రాథమిక, 21 ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకే తల్లిదండ్రులు బడులకు చేరుకున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో షూట్ ఫ్రేమ్‌ల వద్ద తమ పిల్లలతో చిత్రాలు దిగారు. అనంతరం ఆయా తరగతి ఉపాధ్యాయులతో భేటీ అయి తమ పిల్లల చదువులు, ప్రవర్తనల తీరుపై ఆరా తీశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మెగా పీటీఎం సందర్భంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జానపద, సినీగేయాలకు నృత్యాలు, నాటకాలు ప్రదర్శనలతో అలరించారు. పిల్లల సృజనాత్మక ఆలోచనలు చాటేలా సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. ప్రాజెక్టులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తిలకించి అభినందనలు తెలిపారు. సహపంక్తి భోజనాలు చేశారు. సాలిపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సైన్స్ పదర్శనలను ఎమ్మెల్సీ రాజశేఖరం తిలకించారు. జగన్నాథపురం బచ్చు రామం నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిల్లలతో కలిసి భోజనం చేశారు.

సాలిపేట పాఠశాలలో ప్రాజెక్టులను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ రాజశేఖరం

గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల నృత్య ప్రదర్శన

కార్యక్రమం బావుంది

మెగా పీటీఎం కార్యక్రమంలో తల్లులను భాగస్వామ్యం చేయటం అభినందనీయం. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఉపాధ్యాయులతో సమావేశంలో పాల్గొని పిల్లల ప్రవర్తన, చదువు తీరును తెలుసుకోవడం బాగుంది. వారితోనే కలిసి బడిలో భోజనం చేయటం తృప్తినిచ్చింది. - రాణి, విద్యార్థిని తల్లి, గాంధీనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల

ఇటువంటి సమావేశాలు జరగాలి

బడిలో తల్లులతో కలిసి సమావేశాలు జరపటం, మా కోసం తెలుసుకోవడం మంచిదే. తల్లిదండ్రులు బడికి వస్తుంటే.. మాకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా ఇంకా బాగా బోధిస్తారు. ఇటువంటి సమావేశాలు ఇంకా జరగాలి. - ప్రియాంక, విద్యార్థిని

ఎంతో ప్రయోజనకరం

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని జరపడం చాలా ప్రయోజనకరం. సమావేశంలో అన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయి. బడిలో అమలయ్యే పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో పాదర్శకత ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేస్తారు. - శ్రీనివాస్, విద్యా కమిటీ ఛైర్మన్, గాంధీనగర్ ఉన్నత పాఠశాల

పిచ్చిమొక్కలు తొలగించండి..

గాంధీనగర్‌లో చాగంటి వారి వీధిలో ఓ ఖాళీ స్థలం ఉంది. అందులో పిచ్చిమొక్కలు, మొక్క తీగలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. పాములు, విష కీటకాలు ఇళ్లలో వస్తున్నాయని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

ఇలా వదిలేస్తే ఎలా?

కాకినాడ పోస్టల్‌కాలనీ నుంచి లక్ష్మీనారాయణనగర్‌కు వెళ్లే మూడు రోడ్ల కూడలి వద్ద మ్యాన్‌హోల్‌పై ఇనుప చట్రం లేక ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకు మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకుంగా చిన్నపాటి సిమెంటు దిమ్మెను అడ్డుగా ఉంచారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇనుపచట్రం ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు

కాకినాడ మూడో డివిజన్ పరిధిలోని సిద్ధార్థ నగర్ రోడ్డు నంబరు 6లో(ఉద్యాన స్థలం సమీపంలో) విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. స్తంభానికి సమాంతరంగా ఉండాల్సిన ఈ విద్యుత్తు తీగలు ఊయల మాదిరి కిందకు వేలాడుతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. –న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

ఇరుకు మార్గంలో రక్షణ చర్యలు

స్పందనకు వందనం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక 41వ డివిజన్, గాంధీనగర్ రైతుబజారుకు సమీపంలోని చీడీలపొర ప్రధాన మురుగుకాలువకు ఆనుకుని ఉన్న రహదారిలో రాకపోకలు ఇష్టారాజ్యంగా ఉన్నాయని ‘ఈనాడు’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. ఈ రహదారిలో వాహనాలు రాకపోకలు సాగించకుండా శుక్రవారం దిమ్మెలు ఏర్పాటు చేశారు.

క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: క్రైస్తవులు స్వతంత్రులుగా ఉండాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు అన్నారు. స్థానిక బెరాకా బ్లెస్సింగ్స్ చర్చిలో శుక్రవారం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మతం ఏ ఒక్క వర్గానికో, పార్టీకో పరిమితం కాదన్నారు. బైబిల్‌ను చూపించి ఓట్లు అడిగే పార్టీలను కాకుండా క్రైస్తవులకు మేలు చేసే వారికే మద్దతుగా నిలవాలన్నారు. ఎంఐఎం మాదిరిగా ఏపీలోనూ క్రైస్తవులు ఏకతాటిపై ఉంటే ప్రభుత్వాలు గుర్తిస్తాయని అప్పారావు వ్యాఖ్యానించారు. ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి సాగర్ శామ్యూల్, పాస్టర్లు జోసఫ్ బెన్నీ, వరప్రసాద్, గిరి, తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీ దేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ప్రిన్సిపల్ మూర్తిరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం పుస్తకాలను పంపిణీ చేశారు. అధ్యాపకులు ధన కృష్ణారావు, బీబీ, సౌజన్య, కృష్ణమనాయుడు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న పద్మశ్రీ

గుర్తుతెలియని వృద్ధుడు మృతి

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: సుమారు 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు కరప మండలం, ఉప్పలకం పెట్రోల్ బంకు వద్ద అపస్మారకస్థితిలో పడిపోయి ఉండడంతో 108లో శుక్రవారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై కరప పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తిపై కర్రలతో దాడి

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తిపై పలువురు కర్రలతో దాడిచేసిన సంఘటన కరప మండలం, నడకుదురులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి, ఓ మహిళతో పరిచయం ఉంది. అతను అక్కడకు వెళ్లగా ఆమె బంధువులు కర్రలతో అతడిపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్సనిమిత్తం శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు.

చికిత్సపొందుతూ విద్యార్థిని మృతి

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం, గంగనాపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని(17) వ్యక్తిగత కారణాలతో మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ నెల 2న కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

యువకుడు ఆత్మహత్యాయత్నం

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం స్వామినగర్‌కి చెందిన టి.శంకర్ అనే యువకుడు వ్యక్తిగత కారణాలతో శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకున్నాడు. అతడిని చికిత్సనిమిత్తం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు.

ట్రాఫిక్ బారికేడ్లు, గొడుగులు అందజేత

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాక్సీవిజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం 20 ట్రాఫిక్ బారికేడ్లు, సిబ్బందికి ఎండ-వాన నుంచి రక్షణ కల్పించే 120 గొడుగులను కాకినాడ ట్రాఫిక్ పోలీసు శాఖకు శుక్రవారం అందజేశారు. వీటిని ఎస్పీ బిందుమాధవ్ ప్రారంభించారు. ఆయన ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగంతో భాగస్వామ్యం కోసం మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాక్సీవిజన్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణురాలు డా. అమృత, క్లస్టర్ హెడ్ అఖిల్ తొలేటి మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మనిష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీహరిరావు, ట్రాఫిక్ సిబ్బంది, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ బారికేడ్లను ప్రారంభిస్తున్న ఎస్పీ బిందుమాధవ్

చదువుతో పాటు సేవ అవసరం

గాంధీనగర్: విద్యతోపాటు సేవా కార్యక్రమాల నిర్వహణ కూడా విద్యార్థులకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనాఉందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కల్యాణ చక్రవర్తి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ హ్యాపీ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా పీఆర్ బాలికోన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఇంటర్నెట్ క్లబ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈసందర్భంగా మొక్కలు నాటారు. ప్రాజెక్టు ఛైర్మన్ చిరంజీవిరెడ్డి, క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్, కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఏఐటీయూసీ నాయకులు, ఏపీ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో ముఖ్య సలహాదారు పెద్దిపెడి సత్యనారాయణ, డిపో కార్యదర్శి పీఎల్ రాజు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తర్వాత కార్మిక చట్టాలను అమలు చేయం లేదన్నారు. డ్రైవర్లపై వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న యూనియన్ నాయకులు

వరదలపై ప్రజలను జాగృతం చేయాలి

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: పట్టణ వరదలపై ప్రజలను జాగృతం చేయాలని జేఎన్‌టీయూకే ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ సూచించారు. మూడు రోజులపాటు స్థానిక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్) కార్యాలయంలో జరిగిన కార్యశాల శుక్రవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ పట్టణ వరదల నీటి నిర్వహణ - వాతావరణ మార్పుల ప్రభావం అంశంపై కార్యశాల నిర్వహణ అభినందనీయమన్నారు. జేఎన్‌టీయూకేతో కలిసి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. సాగునీటి కాలువల నిర్వహణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్ఐహెచ్ ప్రాంతీయ కేంద్రం అధిపతి డాక్టర్ ఎస్వీ విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వీఎస్ జయకాంతన్, ఆర్.వెంకటరమణ, వై.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జేఎన్‌టీయూకే ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్

104 ఉద్యోగులపై వేధింపులు తగవు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబుకి నిర్వహణ సంస్థ భవ్య యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా ఇచ్చిన షోకాజ్ నోటీసుని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌వో డా.నరసింహనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్ మాట్లాడుతూ పిఠాపురం మండలం, మల్లం పీహెచ్‌సీ పరిధిలోని 104 వాహనంలో గత ఆరేళ్ల నుంచి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న రాంబాబుపై ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడం కార్మిక చట్టాలకు విరుద్ధమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన భవ్య అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రతన్ రాజు, చీకట్ల శ్రీనివాస్‌లు ఆందోళనకు మద్దతు తెలిపారు.

డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న 104 ఉద్యోగులు

టెండర్ కమ్ బహిరంగ వేలం ప్రకటన

శ్రీ తమ్మన వెంకటరత్నం సత్రం, మెయిన్‌రోడ్, కాకినాడ

కాకినాడ జిల్లా, కాకినాడ మండలం, కాకినాడ నగరం, మెయిన్‌రోడ్ నందు గల శ్రీ తమ్మన వెంకటరత్నం సత్రం సంపూర్ణ హక్కు భుక్తములో గల డోర్ నెం.28-1-53 & 54లో గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 షాపులను 3 సం॥ల కాలమునకు నెలవారీ అద్దె చెల్లించు పద్ధతిపై లీజుకు ఇచ్చుటకు ది. 16-12-2025 మంగళవారం ఉదయం 10.00 గంటలకు సదరు సత్రం కార్యాలయం వద్ద దేవదాయ శాఖ అధికారుల సమక్షములో వ్యవస్థాపక ధర్మకర్త వారిచే బహిరంగ వేలం జరుపబడును. ప్రతి షాపుకు ప్రథమ ధరావత్తుగా రూ.50,000/- చెల్లించి పాటలో పాల్గొనవలెను.

గమనిక: పాట షరతులు, ఇతర వివరములు సత్రం ఆఫీసు పనిచేయు వేళలయందు అడిగి తెలుసు కొనవచ్చును.

కాకినాడ.
తేది: 6-12-2025

తమ్మన వెంకట సత్తిరాజు,
వ్యవస్థాపక ధర్మకర్త (73824 34133)

(c) eenadu

రూ.3.29 కోట్లతో నిర్మించిన విద్యుత్తు సబ్‌స్టేషన్ ప్రారంభం

గండేపల్లి : కూటమి ప్రభుత్వంలో గృహ వినియోగదారులకు, రైతులకు విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది కలగకుండా రూ.కోట్లు వెచ్చించి సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం సింగరంపాలెం శివారున రూ.3.29 కోట్ల నిధులతో నిర్మించిన 11కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మెట్టప్రాంతాల్లో అత్యధిక వ్యవసాయం, బోర్లు వినియోగించే మండలం గండేపల్లి అని అన్నారు. రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాలకు విద్యుత్తు కష్టాలు తీరనున్నాయని చెప్పారు. జనసేన ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్, తెదేపా నాయకులు మోహనరావు, చిట్టిబాబు, వసంత్, రాజాలు, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రసాద్, ఈఈ వీరభద్రరావు, ఏడీ మలాకీ, ఏఈ కిరణ్ కిషోర్, ఏడీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

తుని

• తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

నేడు అంబేడ్కర్ వర్ధంతి

కాకినాడ కలెక్టరేట్: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు.

తుని భాష్యం పాఠశాలలో ఉపన్యాసం ఇస్తున్న విద్యార్థి

ఉపన్యసించి.. బహుమతులు సాధించి

'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

తుని, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పట్టణంలోని భాష్యం ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు శుక్రవారం ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై చిన్నారులు ఉత్సాహంగా మాట్లాడారు. పాఠశాల ఉపాధ్యాయులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో ఎం.సాయి వైష్ణవి (7వ తరగతి), సీహెచ్.జెవర్ధన్ (8వ తరగతి), కె.హేమిక శ్రీ(7వ తరగతి) వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ ఆర్ఎస్ఎస్ రంగబాబు, వైస్ ప్రిన్సిపల్ ఎం.అశోక్, ఛాంప్ ప్రిన్సిపల్ ఎం.శ్రీలక్ష్మి, ఉపాధ్యాయుడు ఎన్.ప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు అందించారు.

బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్న విజేతలు

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066 (ఉ॥ 10 - మ॥ 1)

సమస్య: మండలంలోని పేరవరంలో రహదారి అంచులు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. చెత్తతో ఇబ్బందులు పడుతున్నాం. అంతర్గత రహదారులు కొందరు వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు.
- అప్పారావు, పేరవరం

సమాధానం: రహదారులను రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దుతాం. చెత్త, వ్యర్థాలను చేయించేందుకు చర్యలు తీసుకుంటాం.
- రామరాజు వర్మ, డిప్యూటీ ఎంపీడీవో.
- న్యూస్‌టుడే, ఏలేశ్వరం

ఇంటి కల.. నెరవేరే వేళ

రుణాలు అందించేందుకు లబ్ధిదారుల గుర్తింపు

మండలం	లబ్ధిదారులు
తుని	696
తొండంగి	506
కోటనందూరు	500
ప్రత్తిపాడు	872
రౌతులపూడి	1,042
శంఖవరం	822
ఏలేశ్వరం	601

తుని గ్రామీణం, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి రుణాలు మంజూరు చేసేందుకు లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమాన్ని గృహ నిర్మాణశాఖ అధికారులు చేపట్టారు. గత పదిరోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి వినతులు సేకరించి వారి అర్హత ఆధారంగా రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నమోదు తీరు ఇలా..

లబ్ధిదారుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో రూ.లక్ష రుణ సదుపాయం అందిస్తారని అర్హత ఉన్నవారిని గుర్తించి వారికి సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ● తుని నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కలిపి 1,702 మంది లబ్ధిదారుల పేర్లను ఇంజినీరింగ్ సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా నమోదు చేశారు. ● ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి 3,337 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహించి రుణాలు మంజూరు చేయనున్నామని తుని నియోజకవర్గ గృహనిర్మాణశాఖ డీఈ శ్రీనివాసరావు తెలిపారు.

రాజుపేటలో పునాదిదశలో ఇళ్ల నిర్మాణ పనులు

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారం ఇవ్వొద్దు

గాంధీనగర్: భూములు, ఇతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, కక్షిదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించిన ఆయన అక్కడ ఉన్న డాక్యుమెంట్లలో రెండింటిని ఎంపిక చేసి వాటి వివరాలు, లింక్ డాక్యుమెంట్లకు సంబంధించిన రికార్డులను చూశారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న కక్షిదారులు రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు విద్యుత్తు అంతరాయం ఏర్పడితే సమయం ముగిసిపోతుందని, తిరిగి చేయాలంటే వారి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని విలేకరులు ఐజీ అంబేడ్కర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన అక్కడే ఉన్న డీఐజీ, డీఆర్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇన్వర్టర్లు పనిచేయక పోవడంతోనే ఈ ఇబ్బంది ఉందని చెప్పడంతో, స్పందించిన ఆయన విద్యుత్తు అంతరాయంతో స్లాట్‌బుకింగ్ సమయం ముగిస్తే వారి వద్ద ఎటువంటి రుసుములు వసూలు చేయవద్దన్నారు.

రూ.5 లక్షలతో తాగునీటి ప్లాంట్ ప్రారంభం

గండేపల్లి, న్యూస్‌టుడే: ప్రతి గ్రామానికి సురక్షిత నీరు అందించాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సింగరంపాలెం గ్రామంలో రూ.5లక్షల మండల పరిషత్ నిధులతో సచివాలయం వద్ద సురక్షిత వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రతి గ్రామంలో వాటర్‌ప్లాంట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. తెదేపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రథమచికిత్స కిట్లు వితరణ

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులో ఉండేలా ప్రథమ చికిత్సకు అవసరమయ్యే మందులను(ఫస్ట్ ఎయిడ్ కిట్లు) కాకినాడకు చెందిన రంగా డిజిటల్ అధినేత పి.రంగా ఉచితంగా అందజేశారు. వీటిని శుక్రవారం జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. కాకినాడ డిపోలోని అన్ని బస్సులకు మొత్తం 165 కిట్లను అందించారు. అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, పీఆర్వో సిహెచ్.వెంకటరాజు పాల్గొన్నారు.

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి: జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట గ్రామీణం(జగ్గంపేట): ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను అన్నిరంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని తితిదే పాలకవర్గ సభ్యులు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సమావేశాలకు తల్లిదండ్రులను క్రోడీకరించడంలో ఉపాధ్యాయులు దృష్టి సారించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను, విద్యా విధానాలను ప్రచారం చేయాలన్నారు. పిల్లలకు అందించే భోజనంలో ఏవైనా లోపాలు ఉంటే తల్లిదండ్రులు ప్రశ్నించి, సమావేశాల్లో తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 900మంది విద్యార్థులు చదువుతున్న జగ్గంపేట ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య వేధిస్తోందని ఉపాధ్యాయులు, విద్యాకమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తెదేపా నాయకులు ఎస్వియస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, హెచ్ఎం రంగారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జగ్గంపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నెహ్రూ

ఏలేశ్వరం: పెద్దనాపల్లిలో క్రీడా దుస్తులు అందిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ

ప్రత్తిపాడు ఉన్నత పాఠశాలలో..

కిర్లంపూడి: విద్యార్థులు, తల్లిదండ్రులతో జ్యోతుల నవీన్, తుమ్మలపల్లి రమేష్

తేటగుంటలో దివ్యాంగ చిన్నారిని ముద్దు చేస్తున్న ఎమ్మెల్యే దివ్య

సందడిగా మెగా పీటీఎం 3.0

ఏలేశ్వరం, గండేపల్లి, కిర్లంపూడి: తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మెగా పీటీఎం 3.0 సమావేశం సందడిగా జరిగింది. విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు అలరించాయి. ప్రభుత్వ పాఠశాలను కూటమి ప్రభుత్వం మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతోందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఛైర్‌పర్సన్ అలమండ సత్యవతి అన్నారు. గురుకులంలో ప్రిన్సిపల్ కె.చంద్రశారద ఆధ్వర్యంలో జరిగిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఛైర్‌పర్సన్, కౌన్సిలర్ అలమండ చలమయ్య హాజరయ్యారు. ● పెద్దనాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీఎంకి ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, సర్పంచి బుద్ధ సూర్యప్రకాష్ హాజరై మాట్లాడారు.

శంఖవరం: నెల్లిపూడి పాఠశాలలో ఏఎంసీ ఛైర్మన్ బద్ది మణి, రామారావు, పర్వత సురేశ్ పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలంలోని 56 పాఠశాలల్లో ఈ వేడుక జరగ్గా 60 శాతం పైగా తల్లిదండ్రులు హాజరయ్యారు. ఎంఈవో రాజబాబు సమావేశాలను పర్యవేక్షించారు. ప్రత్తిపాడు రాష్ట్ర ఖాదీ బోర్డు వైస్ ఛైర్మన్ కొమ్ముల కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తుని గ్రామీణం, కోటనందూరు, తుని పట్టణం, తొండంగి: తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల బాధ్యతాయుతంగా మెలగాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య సూచించారు. తుని మండలంలోని తేటగుంట జడ్పీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ● తుని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు విద్యార్థులకు బహుమతులు అందించారు.

తునిలో ఎన్‌సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరిస్తున్న అధికారులు

ఎ.కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కరాటే విన్యాసం

104 ఉద్యోగులపై వేధింపులు తగవు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబుకి నిర్వహణ సంస్థ భవ్య యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా ఇచ్చిన షోకాజ్ నోటీసుని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌వో డా.నరసింహనాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

హేమంత తుషారం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: గత పది రోజులుగా చలి పెరగడంతో ఆకాశం నుంచి నేలకు తుషార తెర వేళాడుతోంది. ఉదయపు నడకనే కాదు..జాతీయ రహదారితో సహా పల్లె బాటల్లో రవాణాకు సవాలు విసురుతోంది. ఈచిత్రం ప్రత్తిపాడు సమీపంలోని జాతీయరహదారికి చేరువగా ఉన్న మార్గంలోనిది.

రోడ్డుపై మురుగు.. పట్టించుకోరూ?

శంఖవరం మండలంలోని మండపం గ్రామంలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలు ఉన్న జంక్షన్ నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం మురుగునీటితో నిండిపోయింది. డ్రెయినేజీ సదుపాయం లేకపోవడంతో వాడకపు నీరు రహదారిపైకి చేరుతోంది. దీంతో విద్యార్థులతో పాటు అటువైపు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, శంఖవరం

ప్రయాణికుల అవస్థలు

మండలంలోని గుర్రంపాలెం రోడ్డులో ఉన్న రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారిని ఆనుకుని మిల్లు ఉండడంతో ఊక, ధూళిరేణువులు రోడ్డువైపు వస్తున్నాయి. ఈ మార్గంలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల కళ్లల్లో పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలు రోడ్డువైపు రాకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, జగ్గంపేట గ్రామీణం

సమస్య నెలకొన్న గుర్రంపాలెం రోడ్డు

ముక్కొల్లు రెగ్యులేటర్‌కు షట్టర్లు ఏర్పాటు..

ఈనాడు కథనానికి స్పందన

కిర్లంపూడి, న్యూస్‌టుడే: ఏలేరు వరదల కారణంగా గత సంవత్సరం ముక్కొల్లు రెగ్యులేటర్ షట్టర్లు కొట్టుకుపోయాయి. దీంతో రెగ్యులేటర్‌పై ఉన్న కుడి, ఎడమ కాలువలకు సాగునీటికి గత రెండు పంటలకు రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. నవంబరులో వచ్చిన ఏలేరు వరదలకు రెగ్యులేటర్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇసుక బస్తాలు కొట్టుకుపోవడంతో, ప్రస్తుత ఖరీఫ్ పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితులపై షట్టర్ల గురించి 'పూడ్చుకుంటే కడగండ్లే' శీర్షికన నవంబరు 16న కథనం ప్రచురితమైంది. ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బస్వా వీరబాబు, జలవనరుల శాఖ అధికారులు స్పందించి ముక్కొల్లు రెగ్యులేటర్‌కు రూ.10లక్షలతో కొత్త షట్టర్లను ఏర్పాటు చేశారు. దీంతో రబీపంటకు రైతులకు ఇబ్బందులు తప్పాయి.

ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

గండేపల్లి, న్యూస్‌టుడే: ఈ నెలలో ప్రతి శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం ప్రజా దర్బార్‌లో ఆయన మాట్లాడుతూ భూతగాదాలు, కుటుంబ సమస్యలు తీసుకురావద్దని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి వాటిపై వినతులు ఇవ్వొచ్చన్నారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల నుంచి సుమారు 200 వినతులు వచ్చినట్లు తెలిపారు. తెదేపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

వనదుర్గ ఆలయంలో చండీహోమం

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం శుక్రవారం శాస్త్రోక్తంగా జరిపారు. ప్రతివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వైదిక బృందం ఆధ్వర్యంలో హోమం చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ప్రతిభ చూపిన విద్యార్థికి అభినందన

తొండంగి, న్యూస్‌టుడే: పెరుమాళ్లపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాగరుషి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో నిర్వహించిన పరుగుపందెం, త్రోబాల్ క్రీడల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాడు. శుక్రవారం కళాశాలలో ఈ విద్యార్థిని ప్రిన్సిపల్ మెహర్, అధ్యాపకులు దివాకరరావు,రాము, జగదీష్ తదితరులు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.

అడ్డుకోవడం అప్రజాస్వామికం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మారేడుమిల్లి ఎన్‌కౌంటరుపై నిజనిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయం విద్యార్థుల అక్రమ నిర్బంధం అప్రజాస్వామికమని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్(ఐలాజ్) రాష్ట్ర కార్యదర్శి బుగత శివ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే చర్య అన్నారు. విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

మ్యాజిక్ డ్రెయిన్లతో మురుగు సమస్యకు చెక్

గండేపల్లి, న్యూస్‌టుడే: పైలట్ ప్రాజెక్టుగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్లు తక్కువ ఖర్చుతో మురుగు నీరు నిల్వ లేకుండా ఉండేందుకు దోహదపడుతున్నాయని ఉపాధిహామీ రాష్ట్ర చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ గోపిచంద్ అన్నారు. శుక్రవారం సింగరంపాలెం గ్రామంలోని మ్యాజిక్ డ్రెయిన్లను పరిశీలించి వీటితో డబ్బు ఆదా అవ్వటమే కాకుండా, నిల్వనీటితో దోమల బెడద లేకుండా ఉంటుందని ఆయన అన్నారు. గ్రామంలోని నిమ్మతోట రైతులకు పంట దిగుబడిపై అవగాహన కల్పించారు. సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ సురేష్, జూనియర్ ఇంజినీర్‌లు బి.శ్వేత, నరేష్, బాలాజీ, ఎంపీడీవో హరికృష్ణ సత్యారెడ్డి, ఈసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ఇంజినీర్

ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన

జగ్గంపేట గ్రామీణం: మెట్టప్రాంతాల నేలలు ఆయిల్‌పామ్ సాగుకు అనువైనవని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంటేషన్ హెడ్ వి.పట్టాభిరామారెడ్డి అన్నారు. సీతానగరంలో శుక్రవారం ఆయిల్‌పామ్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పంట ఒక్కసారి నాటితే 30సంవత్సరాలు రైతుకు ఆదాయం వస్తుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులకు మొక్కలు అందుబాటులో ఉన్నాయని మార్చిలోపు వేసుకోవాలని సూచించారు. ఉద్యాన శాఖాధికారిణి శ్రీవల్లి మాట్లాడుతూ రైతులకు వందశాతం సబ్సిడీపై మొక్కల సరఫరా, నిర్వహణకు హెక్టారుకు రూ.5,250, అంతరపంట సాగుకు రెండు హెక్టార్ల వరకు రూ.10,500 నాలుగు సంవత్సరాల పాటు అందిస్తారన్నారు. అలాగే ఏడు సంవత్సరాలు పైబడిన తోటల్లో కోకో అంతర పంటకు హెక్టారుకు రూ.30వేలు సబ్సిడీ అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం ఎ.ఎస్.ప్రకాష్, రవీంద్ర, పతంజలి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ఇర్రిపాకలో కోటిసంతకాల సేకరణ

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని ఇర్రిపాకలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి తోట నరసింహం ఆదేశాల మేరకు వైకాపా పార్టీ మండల అధ్యక్షుడు రావుల గణేష్‌రాజా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందన్నారు. సర్పంచ్ తిర్రి దేవి, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రూ.1.60 కోట్లతో అభివృద్ధి పనులు

ఏలేశ్వరం: నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. మండలంలోని పెద్దనాపల్లిలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపన కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. పెద్దనాపల్లి నుంచి చిన్నింపేట వెళ్లే పుంత మార్గాన్ని బీటీ రోడ్డుగా మార్చేందుకు రూ.1.35 కోట్లు, పంచాయతీకి ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలతో శ్రీకారం చుట్టారు. గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మితమైన సీసీ రహదారులను అందుబాటులోకి తెచ్చారు. కూటమి నాయకులు సుంకర సత్తిబాబు, బుద్ధ ఈశ్వరరావు, మేడిశెట్టి బాబీ, జ్యోతుల పెదబాబు, బొదిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణస్వామి పాల్గొన్నారు.

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీపీ బుజ్జి

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సభలను విజయవంతం చేయాలి

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: విద్యారంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సత్యం, కమిటీ సభ్యుడు విపిన్‌కుమార్ అన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో తిరుపతిలో నిర్వహించే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని శుక్రవారం ఏలేశ్వరంలో నాయకులు ప్రచారం చేశారు. సభలకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, జీవో నంబరు 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. స్త్రీ శక్తి పథకంతో బస్సుల్లో తీవ్రమైన రద్దీ పెరిగి విద్యార్థులు నిత్యం ఇక్కట్లపాలవుతున్నారన్నారు.

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న ఎస్ఎఫ్ఐ సభ్యులు

భూమికి పరిహారం పెంచాలి

అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడలో వాకలపూడి నుంచి అన్నవరం వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సేకరించిన తమ భూమికి పరిహారం పెంచాలని గ్రామానికి చెందిన రైతు బండారు ముత్యాలరావు అధికారులను కోరారు. 2018లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2022లో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందన్నారు. అప్పట్లో 1.31 ఎకరాల తమ భూమిని సేకరించారన్నారు. కుటుంబసభ్యులది మరో ఎకరం సేకరించి ఎకరాకు రూ. కోటి పరిహారం ఇచ్చారన్నారు. తమకు చెందిన భూమి అన్నవరం గ్రామ పరిధిలో ఉందని రికార్డుల్లో సర్వే నంబర్లు, గ్రామాలు మారాయని తమకు పరిహారం ఇవ్వలేదన్నారు. రెండేళ్లుగా పరిహారం ఇవ్వకపోవడం వల్ల తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి జాతీయరహదారికి ఆనుకుని ఉండటం, అప్పటికీ ఇప్పటికీ మార్కెట్ ధరల్లో వ్యత్యాసం ఎంతో వచ్చిందన్నారు. తమకు ఇచ్చే పరిహారానికి ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా లెక్కించి ఇవ్వాలని కోరారు. దీనిపై అన్నవరం వచ్చిన కలెక్టర్ షాన్ మోహన్‌ను శుక్రవారం కలిసి సమస్యను వివరించారు.

దస్తావేజు పోయినది

కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం, బూరుగుపూడి గ్రామం, డో.నెం.4-188రు కాపురస్తులు కర్నాకుల సుశీల, భర్త: వీరాంజనేయులు అను వారు గండేపల్లి మండలం, జెడ్.రాగంపేట గ్రామం తాలూకు స.నెం. 159, 167/1ఎ1, 167/1ఎ2 ర్లలో భూమిని వాసుదేవనగర్ అను పేరుతో లే-అవుట్ కాబడిన ప్లాటు నెం.170రు తాలూకు చ॥గ॥ 222.58లు స్థలమును ది.27-01-2021 ద.నెం.374/2021రుగా క్రయం పొందియున్నారు. సదరు దస్తావేజు జెరాక్స్ తీయు నిమిత్తం బూరుగుపూడి నుండి జగ్గంపేట వచ్చు మార్గ మధ్యలో పడిపోయినది. కావున సదరు దస్తావేజు ఎవరికైన దొరికిన యెడల క్రింది అడ్రస్సుకు తెలియపర్చవలసినదిగా కోరుచున్నాము.

కర్నాకుల సుశీల భర్త: వీరాంజనేయులు, బూరుగుపూడి సెల్:78421 36457

పనులు సాగక.. సేవలందక

అసంపూర్తిగా ప్రత్తిపాడు సీహెచ్‌సీ భవనాలు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలోని సీహెచ్‌సీని 50 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచి ఐదేళ్లు దాటినా నూతన భవనం పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. నాబార్డు నిధులు రూ.8.5 కోట్లతో 2020లో పనులు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల ఆ పనులు పడకేశాయి. ఎనిమిది నెలల క్రితం పనులు పునఃప్రారంభించారు. ఆగస్టు నాటికే ఈ 50 పడకల భవనాన్ని పూర్తిచేస్తామని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు చెప్పినా ఇవి కొలిక్కిరాలేదు. నాబార్డు నిధుల గడువు డిసెంబరుతో పూర్తి కానుంది. సాంకేతిక కారణాలను అధిగమించి మార్చినాటికి భవన సేవలు అందుబాటులోకి తెస్తామని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

ప్రత్తిపాడు సీహెచ్‌సీ దశాబ్దాలనాటి ఆసుపత్రి. జాతీయ రహదారి 35 కి.మీ పరిధిలో జరిగే ప్రమాదాల క్షతగాత్రులను ఈ ఆసుపత్రికే తీసుకొస్తారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం, నవజాత శిశువులకోసం ఎస్ఎన్‌సీయూ తదితర వసతులన్నీ ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రిలో అందే 18 రకాల వైద్య సేవలూ అందించాలి. నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రికి నాలుగు మండలాల నుంచి వైద్యం కోసం వస్తారు. అత్యవసర కేసులను 108 వాహనం ఇక్కడకే తీసుకొస్తుంది. కాని స్థాయికి తగ్గ సేవలను అందించడం లేదు. ఒక్కోసారి పడకలు చాలక ఉన్న వార్డుల్లోనే సర్దుకోవలసిన పరిస్థితి ఉంటోంది. 50 పడకల భవనం పూర్తయితే 6 మండలాల ప్రజల వైద్యానికి భరోసా కలుగుతుంది.

పూర్తికాని భవనం

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

బాలలకు వివాహం నేరం

కొత్తపల్లి: బాల్య వివాహ నిరోధ చట్టం-2006 ప్రకారం తగిన వయసు లేని బాలలకు పెళ్లి చేయడం నేరమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ లక్ష్మి పేర్కొన్నారు. 'బాల్య వివాహాల్లేని భారతదేశం' వంద రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉ.కొత్తపల్లి జడ్పీ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. నేతలు దొరబాబు, రామస్వామి ర్యాలీలో పాల్గొన్నారు.

పాఠశాలకు వితరణ

కొత్తపల్లి: యు.కొత్తపల్లి మండలంలోని వాకతిప్పకు చెందిన పిట్టా సత్యనారాయణ పేరిట ఆయన కుమార్తె బుజ్జి శుక్రవారం స్థానిక ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్ అందజేశారు. పాఠశాల అవసరాలకు ఉపయోగించాలని దాత కోరారు. దాతకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

28న భగవద్గీత పోటీలు

పిఠాపురం: విశ్వహైందవ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు ఈ నెల 28న పిఠాపురంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతాయని రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక అధ్యాయంపై పోటీలు నిర్వహిస్తామన్నారు. తరగతుల వారీగా బాలబాలికలు పాల్గొనవచ్చున్నారు.

కాసేపు సేద.. కనిపించక బాధ

అభివృద్ధికి నోచుకోని ఉద్యాన స్థలం

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురంలోని అగ్రహారం ప్రాంతం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఏడు వేల వరకు జనాభా ఉండగా, ఈ ప్రాంతం పురపాలిక పరిధిలోని ఒకటి, 30 వార్డుల పరిధిలోకి వస్తుంది. జనాభా, నివాస గృహాల నిర్మాణం పెరుగుతున్నా సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. దాదాపు 40 ఏళ్లుగా ఇతర ప్రాంతాల ప్రజలు నివాసయోగ్యంగా ఉండడంతో ఇక్కడ స్థిరపడేందుకు, ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది జాతీయ, ర.భ.శాఖ రహదారుల మధ్యలో ఉండడంతో అన్ని వర్గాల వారు ఇక్కడ ఉంటున్నారు. తమకు సౌకర్యాలు కల్పించాలని పలుమార్లు స్థానికులు పాడా, పురపాలక కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కు స్థలానికి గేటు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది. చిన్నారులు ఆడుకునేందుకు ఉద్యానం అనువుగా లేదని చెబుతున్నారు. కమిషనర్ రాజు ఉద్యానం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామని, నిధులు మంజూరైతే పనులు చేపడతామన్నారు.

అగ్రహారంలో పార్కు

వసతి గృహాల్లో ఆర్డీవో తనిఖీ

పెద్దాపురం: దివిలి, చంద్రమాంపల్లి గ్రామాల్లోని బీసీ, గిరిజన బాలుర, బాలికల పోస్ట్ మెట్రిక్ ప్రభుత్వ వసతి గృహ సముదాయాలను శుక్రవారం ఆర్డీవో శ్రీరమణి తనిఖీ చేశారు. వసతిగృహంలో ఆహారం, నీటి సరఫరా, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. గృహాల్లో సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెంట తహసీల్దార్ వెంకటలక్ష్మి ఉన్నారు.

విత్తన శుద్ధితో నాణ్యమైన దిగుబడులు

గొల్లప్రోలు: విత్తన శుద్ధితో నాణ్యమైన అధిక దిగుబడులు లభిస్తాయని ప్రకృతి వ్యవసాయ రిసోర్స్ పర్సన్ శివచక్రం తెలిపారు. చేబ్రోలులో శుక్రవారం బీజామృతంతో విత్తన శుద్ధిచేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.

1500 మందికి వైద్య పరీక్షలు

సమావేశంలో మాట్లాడుతున్న ఈవో నీలకంఠం

సామర్లకోట: సామర్లకోట భీమేశ్వరాలయం వద్ద శంకర నేత్రాలయ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 1,500 మందికి పరీక్షలు నిర్వహించామని ఆలయ ఈవో నీలకంఠం తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు శంకర నేత్రాలయం, ఎర్నేని ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఉచిత కంటి మెగా వైద్యశిబిరం జరిగిందన్నారు. ముగింపు సమావేశానికి ట్రస్టు బోర్డు ఛైర్మన్ జగదీష్‌మోహన్ అధ్యక్షత వహించారు. వైద్యులు శివ మాట్లాడుతూ 90 మందికి ఆపరేషన్‌లు చేశామన్నారు. శ్యామ్, సునీత తదితరులు పాల్గొన్నారు.

మహారాజశ్రీ కాకినాడ Iవ అ॥ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
I.P.No. 39/2025
Between:
Setti Nookaraju
S/o Govinda Rajulu, Kakinada ...Petitioner
And
1) Ipperla Tirupathi Rao
S/o Late Subbarao, Retired Employee,
D.No. 69-3-1/3, Ushodaya Marg,
Rajendra Nagar, Kakinada.
2) Medidi Siva Krishna Naga Manikanta,
S/o Ramu, Business, D.No. 1-114,
Ramalayam Veedhi, P.Vemavaram.
3) Gangumalla Sudheer Babu,
S/o Satyanarayana, Business, D.No. 2-72,
Lankavari Veedhi, Thimmapuram. ...Respondents
పిటీషనరును Insolventగా డిక్లేరు చేయించమని పిటీషనరు దాఖలు చేసిన పై నెంబరు I.P. 39/2025రు కేసులో పైన తెలిపిన రెస్పాండెంట్లుకు ఎట్టి అభ్యంతరములు వున్నయెడల సదరు రెస్పాండెంట్లు పై కోర్టు వారి ఎదుట ది. 26-12-2025న ఉదయం గం. 10-30 ని॥లకు హాజరై ఆక్షేపణలు ఉన్నయెడల తెలియపర్చుకోవలెను. లేనియెడల మీ పరోక్షమందు తీర్మానించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.
పితాని శ్రీదేవి
కాకినాడ, పిటీషనరు తరపు అడ్వకేట్,
3-12-2025. Cell: 90003 66667

జనరల్ నోటీసు
మహారాజశ్రీ 3వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కాకినాడ కోర్టులో
G. W.O.P No. 125 of 2025
(In the matter of minor children Vadrevu Velangini Surekha (aged 17 years) D/o late. Vadrevu Malleswara Rao, and Vadrevu Roshan Roy, (aged 15 years) S/o late. Vadrevu Malleswara Rao, residents of D. No. 47-4-149. Nookalamma Temple Street. Yetimoga, Kakinada, Kakinada District)
Between:
Smt. వాడ్రేవు నూకరత్నం ... పిటీషనర్
AND
NIL. ... రెస్పాండెంట్
పై నెంబరులో తెలిపిన పిటిషనర్ కుమార్తె వేళంగిని సురేఖ మరియు కుమారుడు రోషన్ రాయ్ మైనర్స్ అయినందున పిటిషనర్కి ఈ క్రింది తెలిపిన షెడ్యూలు దాఖలా ఆస్తిని ఆమె కుమార్తె మరియు కుమారుడు చదువులు, తదితర ఖర్చుల నిమిత్తము అమ్ముటకు అనుమతి ఇప్పించవలసిందిగా పై పిటిషనర్ ఈ ఒరిజినల్ పిటిషన్ ను పై కోర్టులో దాఖలు చేయడమైనది. సదరు విషయముపైన ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్న యెడల ది. 05-01-2026 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 నిముషములకు పై శ్రీ కోర్టువారి ఎదుట హాజరు అయ్యి వారి యొక్క ఆక్షేపణలు తెలియపరచుకొనవలెను. లేనియెడల పరోక్షమున తీర్మానించబడునని ఈ ప్రకటన ద్వారా శ్రీ కోర్టువారి ఆర్డరుతో తెలియజేయడమైనది.
SCHEDULE: Previously East Godavari District, Presently Kakinada District, Kakinada Registrar, Previously Toorangi Village Panchayati, Toorangi Village, Presently Kakinada Municipal Corporation Area, Kakinada City, Jagannadhapuram, Municipal Ward No. 28, Block No. 62, zeroyati Meraka, New S No. 222/10, Patta No. 4, to an extent of Ac. 43-38 cents on western side Ac. 1-50 cents land divided into house plots in which Plot No. 17 Site on eastern side 86.55 Sq. yards or 72.36 Sq. mtrs vacant site within the following boundaries. East Ft 19-0 or 5-79 mtrs: Road; West Ft 19-0 or 5-79 mtrs: Site in Plot No. 28; North Ft. 41-0 or 12-49 mtrs: Site in Plot No. 18.; South Ft 41-0 or 12-49 mtrs: Others Property.
(BY COURT ORDER)
ARUGOLLA ASHOK
ADVOCATE, KAKINADA, CELL 7658928582

కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలి

గొల్లప్రోలు: భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ నెల 12న కాకినాడలో జరగనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సదస్సు పోస్టర్లను గొల్లప్రోలులో శుక్రవారం ఆవిష్కరించారు. లేబర్ సెస్ నిధులతో భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అమలు చేయడంలేదన్నారన్నారు. బాలకృష్ణ, నూకరాజు, గంగబాబు, రత్నాజీ, వరప్రసాద్, వీరబాబు, సత్తిబాబు పాల్గొన్నారు.

పురపాలిక కమిషనర్‌తో మాట్లాడుతున్న లబ్ధిదారులు

టిడ్కో గృహాలకు రుణాలపై నిరసన

సామర్లకోట: టిడ్కో గృహాలకు ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు వద్దంటూ లబ్ధిదారులు శుక్రవారం పురపాలిక కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ ఛాంబర్‌లో మాట్లాడుతూ పురపాలిక పరిధిలో 1,056 టిడ్కో గృహాలకు సంబంధించి 350 మందికి రుణాలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈజీ హోం ప్రైవేటు ఫైనాన్స్‌కు అప్పగించడం సరికాదన్నారు. పదేళ్ల కిందట నిర్మించిన ఫ్లాట్ల స్లాబులు లీకవుతున్నాయన్నారు. కనీస సౌకర్యాలు లేవన్నారు. కమిషనర్ శ్రీవిద్య మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

భారీ వాహనాలకు ప్రవేశంలేదు..: సీఐ

పెద్దాపురం: వ్యాపార వేళల్లో భారీ వాహనాలు పెద్దాపురం మెయిన్‌రోడ్డులోకి ప్రవేశించడానికి వీల్లేదని సీఐ విజయ్‌శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి పట్టణానికి చెందిన వ్యాపారులకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు భారీ సరకులతో కూడిన వాహనాలు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఉద్యోగులు, వృత్తిపనులవారు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆయుర్వేదంతో మేలు

కరప: ఆయుర్వేదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రజలందరూ ఈ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని గురజనాపల్లి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారిని దివ్య సూచించారు. కరపలో శుక్రవారం ఆమె శిబిరం నిర్వహించారు. మాజీ సర్పంచి నారయ్య, వీరవెంకట సత్యనారాయణ, రాము పాల్గొన్నారు.

జల్‌జీవన్ పనులు పూర్తిచేయండి

సర్పవరం: కరప, కాకినాడ గ్రామీణ మండలాల గ్రామాల్లో నిలిచిన జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే నానాజీ సూచించారు. శుక్రవారం సర్పవరం జంక్షన్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో రూ.16 కోట్లతో చేపట్టిన 49 పనుల ప్రగతిపై ఎమ్మెల్యే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, గుత్తేదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు శ్రీనివాస్, మార్టిన్, మారుతీరావ్, వర్ధన్ పాల్గొన్నారు.

పార్టీల ప్రతినిధులతో సమావేశం

పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్డీవో శ్రీరమణి ఓటర్ల వివరాలు, నమోదు, మార్పుచేర్పులు, తొలగింపులు, సవరణలపై రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. క్లెయిమ్, అభ్యంతరాలకోసం ఫారం-6, 7, 8తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తెదేపా, భాజపా, జనసేన, సీపీఎం, సీపీఐ తదితర నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో ఈగల్ క్లబ్‌లు.. అభినందనీయం

అవగాహన కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎస్పీ బిందుమాధవ్, డీఈవో రమేష్ తదితరులు

సర్పవరం: జిల్లాలోని పాఠశాలల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయం, సైబర్ క్రైంకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండడం గురించి ప్రజలు, విద్యార్థులు తెలుసుకోవాలని ఎస్పీ బిందుమాధవ్ సూచించారు. విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు 1972 నంబర్‌కు ఫోన్ చేయాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా వాటి జాడ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కాకినాడ గ్రామీణం రమణయ్యపేట ఏపీఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌లో ప్రధానోపాధ్యాయుడు సత్యవోలు శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సదస్సుకు ఎస్పీతోపాటు డీఈవో రమేష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని గోడపత్రిక విడుదల చేసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్లిక్కర్ విధానాన్ని ప్రారంభించారు. డీఈవో మెగా పీటీఎం ముఖ్య ఉద్దేశం వివరించారు. కమిటీ ఛైర్‌పర్సన్ దుర్గాదేవి, డీఎస్పీ సత్యనారాయణ, ఏపీఎస్పీ ఇన్‌ఛార్జి కమాండెంట్ దేవానందరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (06 డిసెంబర్ 2025, శనివారం), రేపు (07 డిసెంబర్ 2025, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

బడి.. సందడి..

పిఠాపురం: ఓబీఎస్ పాఠశాలలో బాలికల నృత్య ప్రదర్శన

సామర్లకోట: మెగా పీటీఎం ఆకృతిలో విద్యార్థులు

కరపలో విద్యార్థులతో కలిసి భోంచేస్తున్న ఎమ్మెల్యే నానాజీ

సామర్లకోట: మెగా పీటీఎం 3.0 శుక్రవారం అంతటా సందడిగా జరిగింది. విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు అలరించాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సూచనలు చేశారు. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల, జడ్పీ పాఠశాల, బచ్చు ఫౌండేషన్ పాఠశాలలో ఉపాధ్యాయులు తదితరులు లీలాశ్రీదేవి, అరుణ, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, ఉష, పుల్లయ్య, మహోన్నత్, అప్పలకొండ, కుమారస్వామి, జగదీష్‌మోహన్, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ✦ **కరప:** ఎమ్మెల్యే నానాజీ కరప జడ్పీ ఉన్నత పాఠశాలలో పాల్గొన్నారు. మాజీ మంత్రి రామచంద్రరావు, నేతలు శ్రీనివాసబాబా, వెంకటేశ్వరరావు, దుర్గారావు, మురళి తదితరులు పాల్గొన్నారు. ✦ **పిఠాపురం:** పిఠాపురం ఆర్ఆర్‌బీహెచ్ఆర్, బీఎంఆర్ పాఠశాలల్లో జనసేన నేతలు బాబు, దొరబాబు, కిషోర్, మహారాజా తనయుడు రామరత్నారావు పాల్గొన్నారు. ✦ **కొత్తపల్లి:** వాకతిప్ప జడ్పీ విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఉ.కొత్తపల్లి జడ్పీ పాఠశాలలో డీసీసీబీ తుమ్మల రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ✦ **గొల్లప్రోలు:** గొల్లప్రోలులోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో వేడుకలు అలరించాయి. ✦ **పెద్దాపురం:** ఆర్డీవో శ్రీరమణి పద్మనాభకాలనీలోని బాలికోన్నత పాఠశాలలో పాల్గొన్నారు. చదలాడలో ఎస్సై మౌనిక తదితరులు పాల్గొన్నారు. ✦ **పెదపూడి:** గాంధీస్మారక ఉన్నత పాఠశాలలో నాయకుడు మనోజ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ✦ **తాళ్లరేవు:** జి.వేమవరం, తాళ్లరేవు, పటవల, చొల్లంగి, చొల్లంగిపేట గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు కోలాట నృత్యాలు చేశారు. ✦ **కాజులూరు:** మాజీ ఎంపీపీ కృష్ణారావు కాజులూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాల్గొన్నారు.

సామర్లకోట: అమ్మలకు పాదాభివందనం

పెద్దాపురం: కళాకృతులను తిలకిస్తున్న ఆర్డీవో శ్రీరమణి

తాళ్లరేవు: కోలాటం ఆడుతున్న విద్యార్థినులు

సేవకులకు సన్మానం

సర్పవరం: పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు అవసరమైన సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవకులు అభినందనీయులని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేటలో శుక్రవారం అడబాల ట్రస్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి, రాజేశ్వరి, నాగేశ్వరరావులను ట్రస్టు ఛైర్మన్ రత్నప్రసాదరావు ఆధ్వర్యంలో సన్మానించారు.

సాయానికి విన్నపం

గొల్లప్రోలు: గొల్లప్రోలులోని పదో వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు డీసీసీబీ ఛైర్మన్ రామస్వామికి విన్నవించారు. శుక్రవారం ఆయనతో పాటు ఇక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు, కిషోర్‌లకు సమస్యలు తెలిపారు. ఇంటర్ విద్యార్థి ఒకరు ఆత్మహత్యాయత్నం చేశాడని, హైదరాబాద్‌లో చికిత్సకు ఆర్థిక సాయం కోరగా కృషి చేస్తానన్నారు.

మంత్రికి కృతజ్ఞత

పిఠాపురం: విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. శుక్రవారం పిఠాపురం ఆర్ఆర్‌బీహెచ్ఆర్ పాఠశాల, కళాశాలలో జరిగిన మెగా పీటీఎం వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు సందడి చేశారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు తల్లికి వందనం అందించిన మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

శుద్ధినీరందక.. గ్రామీణానికి దప్పిక..

కాకినాడ గ్రామీణ మండలంలోని 18 గ్రామాల్లో గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం(ఆర్వో ప్లాంట్లు) గత వైకాపా ప్రభుత్వంలో పట్టించుకోకపోవడం, పరికరాలు కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో చాలా వరకు మూతపడ్డాయి.

– న్యూస్‌టుడే, సర్పవరం

✦ కాకినాడ గ్రామీణ మండలంలోని 18 గ్రామాల్లో గత తెదేపా ప్రభుత్వంలో 16 ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 7 ప్లాంట్లు మూతపడ్డాయి.

✦ సర్పవరంలో 2, తిమ్మాపురంలో 2, నేమాం, పండూరు, తూరంగి గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున పనిచేయడం లేదు.

✦ పండూరు రక్షిత పథకం ద్వారా గ్రామాలకు శుద్ధిచేసిన తాగునీరిస్తున్నా.. అధికారులు అవగాహన కల్పించక చాలా మంది ఇతర అవసరాలకు వాడుతున్నారు.

✦ చీడిగ, గంగనాపల్లి, ఇంద్రపాలెం, కొవ్వాడ, కొవ్వూరు, పి.వెంకటాపురం, పెనుమర్తి, రేపూరు తదితర గ్రామాల్లో ఏర్పాటు చేయనేలేదు. దీంతో ప్రజలు తాగునీటిని అధిక ధరకు కొనుక్కుని దప్పిక తీర్చుకుంటున్నారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు ప్లాంట్లు

కాకినాడ గ్రామీణ మండలంలోని గ్రామాల్లో ప్రైవేటు ఆర్వో ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చీడిగ, ఇంద్రపాలెం వంటి మేజర్ గ్రామాల్లోనూ ప్రభుత్వ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖల అనుమతులు లేకుండానే ప్రైవేటు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నా.. పట్టించుకునేవారే లేరు. క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు లేవు. ప్రస్తుతం 20 లీటర్లు రూ.10 చొప్పున అమ్ముతున్నారు. గ్రామీణ మండలంలో 100కు పైగా ప్లాంట్లు ఉండగా, ఒక్క సర్పవరంలోనే 20 ఉండడం గమనార్హం.

నేమాంలో మూతపడిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం

సమస్య ఉన్నతాధికారుల దృష్టికి..

కాకినాడ గ్రామీణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాంట్లకు మరమ్మతులు చేయాల్సిఉంది. వాటిని పరిశీలించి నిధులకోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం.

- శ్రీరామాంజనేయులు, డిప్యూటీ ఎంపీడీవో

'శ్రీషిర్డీసాయి'లో అవగాహన సదస్సు రేపు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాజమహేంద్రవరంలోని శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, మెగా ఉపకార వేతనం పరీక్ష నిర్వహిస్తున్నామని విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్, ఎయిమ్స్, ఐపీ మ్యాట్, క్లాట్, సివిల్స్ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులపై నిపుణులతో అవగాహన కల్పించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేస్తారన్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి అర్హులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తారన్నారు. దివాన్‌చెరువులోని బీజపురి క్యాంపస్‌లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సదస్సు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ కోరారు. మరిన్ని వివరాలకు 92810 30301, 92810 30219 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

తునిలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం

షోరూమ్ ప్రారంభిస్తున్న ఐశ్వర్యా రాజేష్, బుల్లిరాజు, నిర్వాహకులు

తుని, న్యూస్‌టుడే: తుని పట్టణంలోని జీఎన్‌టీరోడ్డులో శ్రీరామా థియేటర్ ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ శుక్రవారం ప్రారంభమైంది. సినీనటి ఐశ్వర్యా రాజేష్ జ్యోతిప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. బాలనటుడు బుల్లిరాజు (రేవంత్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం షోరూమ్‌లోని ఆయా విభాగాలు పరిశీలించారు. సంస్థ ఛైర్‌పర్సన్, హోల్‌టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తునిలో 36వ షోరూమ్ ప్రారంభించడం జరిగిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీసీర్ణ రాజమౌళి, హోల్‌టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఐశ్వర్య మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం-2 చిత్రం షూటింగ్ తునిలో చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడిని కోరతానన్నారు. తనవి రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయని బుల్లిరాజు తెలిపాడు. గోదావరి గట్టు మీద రామచిలకవే.. పాటకు నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

రిజర్వేషన్ కోరుతూ నిరసన

పెద్దాపురం: ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ శుక్రవారం జాతీయ సామాజిక న్యాయపోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డి కామరాజు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు కాలుష్య నియంత్రణ చేపట్టాలన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: జేడీ

తాళ్లరేవు: ప్రతిఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ అన్నారు. పి.మల్లవరంలో 'పొలంబడి' ముగింపు సభ కార్యక్రమానికి రైతు ధూళిపూడి వెంకటరమణ శుక్రవారం అధ్యక్షత వహించారు. జేడీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

భవిత కేంద్రాల చిన్నారులకు అండ

కాజులూరు: కాజులూరులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుక్రవారం ఎంఈవో జాన్ అధ్యక్షతన నిర్వహించారు. తహసీల్దార్ రవీంద్రనాథ్‌ఠాగూర్ మాట్లాడారు. దివ్యాంగ చిన్నారులకు దాతలు అండగా నిలవాలన్నారు. ● **పెదపూడి:** జి.మామిడాడ భవిత కేంద్రంలో లయన్స్‌క్లబ్ శ్రీసూర్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించినట్లు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

LIC LIFE INSURANCE CORPORATION OF INDIA
DIVISIONAL OFFICE: RAJAHMUNDRY

Paper Notification Dt: 5-12-2025

This is to notify that LIC OF INDIA, Divisional Office, RAJAHMUNDRY is herewith calling, TENDER FOR:
Destruction of old records. The Job includes: A) Picking of Policy Dockets and incremental paper Bundles from Racks and Verifying the files inside the dockets and files. B) Separating the white and coloured papers of both policy dockets and Incremental files. C) Shredding the paper separated from dockets and files. D) Keeping aforesaid shredded papers in gunny bags on own cost.
The interested Party (With Registered GST No) can Visit our website for Tender forms www.licindia.co.in
Last date for submission of Tenders in sealed cover :: On or before 17.30 hrs on 15.12.2025 to CHAIRMAN, STORES COMMITTEE, LIC OF INDIA, DIVISIONAL OFFICE, MORAMPUDI ROAD, RAJAHMUNDRY-533107

Sr. Divisional Manager

నేడు పరేడ్ మైదానంలో రైజింగ్ డే

మసీదుసెంటర్: హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలను కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం ఉదయం నిర్వహించనున్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ పాత్ర, సేవలు, బాధ్యతలను గుర్తిస్తూ వారిని సన్మానించడానికి ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, గ్రేహౌండ్స్ డీఎస్పీ కిరణ్‌కుమార్, డార్ డీఎస్పీ శ్రీహరిరావు హాజరవుతారని చెప్పారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

తాళ్లరేవు: ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని శిక్షణ కలెక్టర్ మనీషా అన్నారు. తాళ్లరేవు మండల సమాఖ్య సమావేశం లో ధనలక్ష్మి అధ్యక్షతన ఆమె మాట్లాడారు.

ఆక్రమణలపై జనాగ్రహం

సర్పవరం: చీడిగ పరిధిలో పంట కాలువ గట్లు ఆక్రమణలకు గురికావడంతోపాటు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, దీనికి స్థానిక రాజకీయ నాయకుల ప్రోత్సాహం తోడైందని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని శుక్రవారం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)		ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి		18,500
కురిడీ (వెయ్యింటికి):		
పాతకాయ:	గండేరా	29,000
	గటగట	27,000
కొత్తకాయ:	గండేరా	28,000
	గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):		
పాత (ముక్కుడు) కాయ		15,000-16,000
కొత్త (పచ్చి) కాయ		14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:		
15 కిలోలు		6,000
కిలో		400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	130-00
రిటైల్ లైవ్	157-00
డ్రెస్డ్	228-00
స్కిన్‌లెస్	259-00

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఏ ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్ క్యాష్, ✆ 98491 38626.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

PROFESSIONAL SERVICES

ASTROLOGY

శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం
శీఘ్ర వివాహప్రాప్తి, సంతాన యోగం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి విషయాలకు జ్యోతిష్య పండిట్
శ్రీ J.గౌతమ్‌శాస్త్రి
దేవిచౌక్, బుద్దుడు హాస్పిటల్ పక్కవీధి, రాజమండ్రి.
(ఉ॥ 9 to 12 వరకు ఫ్రీ కన్సల్టేషన్)
98484 61826

EENADU for Advertisement Contact: **8008597607**

REAL ESTATE

LAND FOR SALE

GENERAL

హంసవరం హైవేకి 1 కి.మీ. లోపల 30 సెంట్లు భూమి. కాకినాడ అయోధ్యనగర్ సాయిబాబా గుడి దగ్గర 600 గ॥ స్థలం, గంగరాజునగర్‌లో బిల్డింగ్ అమ్మకం. ✆ 99121 30247.

కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, సిద్ధావారిపాలెంలో ఎ.3-24 సెం. వ్యవసాయ భూమి అమ్మకం. ఎకరం 20 లక్షలు. డైరెక్ట్ పార్టీలు మాత్రమే సంప్ర॥ ✆ 99859 61222.

PLOT FOR SALE

KAKINADA RURAL

ప్రాపర్టీబజార్ ఇయర్ ఎండింగ్ సేల్స్ కాకినాడ. 1 to 10 లక్షలు డిస్కౌంట్. గేటెడ్ కమ్యూనిటీ APSP వద్ద అపార్ట్‌మెంట్స్ & అచ్చంపేట, ADB రోడ్డు కుడా లేఅవుట్ ప్లాట్స్, 80% లోన్. ✆ 9247612222.

సామర్లకోట రైల్వేస్టేషన్ దగ్గరగా రోడ్డు ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లస్థలాలు, కమర్షియల్‌ప్లాట్స్ కుడా & రేరా అప్రూవల్‌తో 50Lకే ఇండివిడ్యువల్ హౌస్ ✆ 93910 65819.

GENERAL

గుంటూరు-విజయవాడ హైవేలో కాజాటోల్‌గేట్ దగ్గర, టెక్నోటవర్ వెనుక, CRDAఅప్రూవ్డ్ ప్లాట్స్‌లోన్ సౌకర్యంతో తక్కువ ధరలో కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్. 88855 56620.

JOBS

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

Required Managers, Agents, Salary and Incentives. Marketing Job, guarantee Income, Age 50 above Cont: 90108 09384.

Krishna Pradeep's 21st Century IAS
WE ARE HIRING
TELE MARKETERS
10 No's (ONLY FEMALE)
Qlf: Intermediate / Degree with Good communication skills in Telugu & English.
Attractive Pay & Incentives
OPP. Z.P. HIGH SCHOOL, TORREDU, RAJAHMUNDRY.
8247417713

రాజమండ్రిలో తమిళనాడు కాంచీపురం పట్టు కేంద్రంలో ఉద్యోగ అవకాశం. మహిళలకు మాత్రమే, జీతం: 8,000/- to 10 వేలు, అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. Cont Cell: 93848 06665.

కాకినాడ, ROY చెస్ అకాడమీ కోచింగ్ సిబ్బంది కావలెను. అర్హత డిగ్రీ, వ: 35 లోపు, జీ: 15,000, చెస్ లేదా టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. ✆ 62815 98466.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 89776 39662, 89776 39663.

రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో చేయుటకు హెల్పర్స్ - ఆపరేటర్స్, డిజైనర్స్ కావలెను. సూర్య డిజిటల్ ఫ్లెక్స్, ఇన్నీసుపేట, RJY, ఆకర్షణీయ జీతం. ✆ 98496 61912.

విజయవాడలో ఇంటిలోనే ఉండి ఇంటిపని, వంటపని చేయడానికి ఏ బాదరబందీలేని ఆడమనిషి కావలెను. జీతం: 12,000/- - 15,000/- వరకు. ఉచిత భోజనం & వసతి ఇవ్వబడును. సంప్ర॥ ✆ 96184 24888.

కడియంలో ప్రముఖ నర్సరీలో పనిచేయుటకు అనుభవం గల అకౌంటెంట్ (Male/ Female), సూపర్‌వైజర్స్ కావలెను. సంప్రదించండి సెల్: 99488 36667.

కడియపులంకలో కొత్తగా నిర్మించిన BPCL పెట్రోల్ బంక్‌లో చేయుటకు ఆఫీస్ స్టాఫ్ (M/F), అ: డిగ్రీ/ఇంటర్ + కంప్యూటర్ పరిజ్ఞానం & పంప్‌బాయ్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఇంటర్వ్యూ: 8-12-25 సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బయోడేటాతో డైరెక్టుగా బంకు వద్ద హాజరుకావలెను. సెల్: 79815 24889.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. **6-50** పై॥

అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఈనాడు కర్నూలు
శనివారం డిసెంబరు 6, 2025 13

మద్దమ్మకు అరటి పండ్లు

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర గ్రామ దేవత మద్దమ్మకు విశేష పూజలు చేశారు. పౌర్ణమితో పాటు శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా అరటి పండ్లతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

చదువుకోవాలంటే.. గుండె రాయి చేసుకోవాల్సిందే

కర్నూలు కలెక్టరేట్ సమీపంలో ఉన్న బీజీఎంపీ ప్రాథమిక పాఠశాల వరండాలో సిమెంటు పలకలు పెద్దఎత్తున పేర్చి పెట్టారు. ఈ విద్యాలయంలో వందలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. రాళ్లను బడికి దూరంగా ఉంచాల్సి ఉండగా.. పాఠశాల వరండాలో ప్రమాదకరంగా పేర్చి పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలని విన్నవిస్తున్నారు. - ఈనాడు, కర్నూలు

మీ డబ్బు- మీ హక్కు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో గత కొన్నేళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలు లక్షల్లో ఉన్నాయి. 3,76,182 ఖాతాలకు సంబంధించి రూ.85.53 కోట్లు మురుగుతున్నాయి. ఈ సొమ్మును సంబంధిత వ్యక్తులు తీసుకునేలా "మీ డబ్బు - మీ హక్కు నినాదం"తో కేంద్రం చర్యలు చేపట్టింది. శుక్రవారం కలెక్టరేట్‌లో శుక్రవారం గోడపత్రాలను కలెక్టర్ డా.సిరి ఆవిష్కరించారు.

మీభూమి మాయం

పరిశీలన

మీ భూమి'లో అడంగల్ మాయమైంది. భూ యాజమాన్య హక్కుల్లో స్పష్టతనిచ్చేది అడంగల్ పత్రం.. ప్రస్తుతం భూ యజమానులకు చుక్కలు చూపుతోంది. 13 ఏళ్ల కిందట ఇదే కీలకంగా ఉండేది. గ్రామస్థాయి వీఆర్వోలు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఏటా మాన్యువల్ అడంగల్‌లో భూముల వివరాలు నమోదు చేసేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. భూముల వివరాలు కనపడకుండా చర్యలు తీసుకుంది. ఇదే అవకాశంగా రెవెన్యూ అధికారులు భూములను అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. ఇప్పటికైనా 'కూటమి' ప్రభుత్వం చక్కదిద్దాలని రైతులు విన్నవిస్తున్నారు. - న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

నాడు పారదర్శకంగా..

- 2014-18 మధ్యకాలంలో మీ భూమి వెబ్‌సైట్ ద్వారా భూయజమానులు తమ చరవాణి నుంచి ఆన్‌లైన్ అడంగల్‌ను చూసుకునే వీలుండేది. గ్రామస్థాయిలో భూ రికార్డులన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మీభూమి పోర్టల్‌ను ఆధునికీకరించింది. దస్త్రాలన్నింటినీ డిజిటలైజేషన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇందులో వ్యక్తులకు సంబంధించిన ఆర్‌వోఆర్, అడంగల్‌తోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు ఉంటాయి.
- మరో 15-20 శాతం భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. భూ వివాదాలు.. రిజిస్టర్ కానివి, తెల్లకాగితాలపై ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సన్న, చిన్నకారు రైతులు ఎక్కువమంది ఉన్నారు.

భూములు	కర్నూలు	నంద్యాల
ప్రభుత్వ	6,52,817	4,13,302
పట్టా	12,12,375	12,85,015

గంపగుత్తగా ధారాదత్తం

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 35,63,508 ఎకరాల భూములున్నాయి. అందులో 10,66,119 ఎకరాలు ప్రభుత్వ, 24,97,390 ఎకరాలు పట్టా భూములుగా ఉన్నాయి.
- గతంలో భూరికార్డుల్లో మార్పులు, చేర్పులు జరిగితే వీఆర్వో, రెవెన్యూ సహాయకుడికి తెలిసేది. ప్రస్తుతం వీరికి తెలియకుండానే మారిపోతున్నాయి. రెవెన్యూ అధికారులు గ్రామస్థాయి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకనే ఇష్టారాజ్యంగా దస్త్రాలు మార్చేస్తున్నారు.
- పెద్దఎత్తున ముడుపులు తీసుకుని ప్రభుత్వ భూములను గంపగుత్తగా ధారాదత్తం చేస్తున్నారు. భూ వివాదాలు నెలకొన్న సమయంలో మాత్రమే వీఆర్వోలు, వీఆర్‌ఏల దృష్టికి వస్తోంది.

హక్కులు కాలరాసిన వైకాపా

- 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవస్థను మొత్తం మార్చేసింది. ప్రజలకు హక్కులు ఇచ్చే పేరిట చట్టబద్ధమైన, కఠినమైన నిబంధనలను సరళీకరించింది. మీభూమి పోర్టల్‌లో గ్రామ అడంగల్‌ను బ్లాక్ చేసింది. ఫలితంగా గ్రామస్థాయిలో ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
- ఏ గ్రామంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే అవకాశంగా రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ప్రభుత్వ భూములను స్థానికేతరులు, భూకబ్జాదారులు, స్థిరాస్తి వ్యాపారులకు రాసిచ్చేస్తున్నారు. ప్రభుత్వ భూములు రాత్రికిరాత్రే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.

ఇతరుల పేరుతో మార్చేశారు

- అక్బర్ బాషా

జి.సింగవరంలో 293 సర్వే నంబరులో 1.03 ఎకరాలు ఉండగా.. 0.78 ఎకరాలు మాత్రమే చూపుతున్నారు. ఇదే సర్వే నంబరులో నా సోదరుడు కంగాలుకు సంబంధించి 1.04 ఎకరాలు ఉండగా.. 78 సెంట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదై ఉంది. మా అన్నదమ్ములకు సంబంధించి 0.51 సెంట్లను గ్రామంలోని ఓ రైతు పేరుతో నమోదు చేశారు.

60 సెంట్లు తగ్గించేశారు

- కృష్ణ, జి.సింగవరం

కర్నూలు రూరల్ మండల పరిధిలో 351 సర్వే నంబరులో 3 ఎకరాలు ఉండగా.. ఆన్‌లైన్‌లో 2.40 ఎకరాలు మాత్రమే చూపుతున్నారు. మిగిలిన 60 సెంట్లను నాగరాజు అనే రైతు పేరుతో నమోదు చేశారు. అధికారులు ముడుపులు తీసుకుని ఇష్టానుసారంగా ఇతరుల పేరుతో చూపుతున్నారు.

ఇరకాటంలో పడొద్దు

- స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు
- సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స



కేసులు: 2024 - 45; 2025 - 50

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన స్క్రబ్ టైఫస్ కేసులు ఉమ్మడి కర్నూలు జిల్లాను పాకింది. పలువురు బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు కర్నూలు సర్వజన ఆస్పత్రిలో సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధి నిర్ధారణకు మైక్రోబయాలజీ విభాగంలో ఎలిసా పరీక్షలు చేస్తారు. వ్యాధి బారిన పడిన వారికి వెంటనే యాంటీ బయాటిక్స్ అందించి నయం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు వందల మందికిపైగా రోగా.. వైద్యులు పరీక్షలు జరిపి 50 మంది దీని బారిన పడినట్లు నిర్ధారించారు. వీరిలో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి సత్వర వైద్యం అందించి ఇళ్లకు పంపేశారు. - న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

- నల్లని పొలిన చిగ్గర్ మైట్ కీటకం కాటు వేయడం ద్వారా స్క్రబ్ టైఫస్ సోకుతుంది. కొండ ప్రాంతాలు, దట్టమైన అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు.. వ్యవసాయం చేసేవారు ఎక్కువగా దీని బారిన పడుతారు.
- పాత మంచాలు, బొంతలు, పరుపులు, చీకటి ప్రదేశాలు, వృథాలు పేరుకుపోయిన ప్రాంతాల్లో ఈ కీటకం జీవిస్తుంది. ఈ నేపథ్యంలో ఇళ్లతోపాటు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- స్క్రబ్ టైఫస్‌ను సమర్థంగా నిర్మూలం చేసిన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సత్వరం చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

తల్లిడిల్లిన ప్రాణం.. తనయుడికి ఊపిరి

కుమారుడు రమేశ్‌తో తల్లి గోవిందమ్మ

వెట్టంత ఎదిగిన కొడుకు.. మూత్రపిండాలకు గండ మొచ్చింది.. అప్పటి వరకు ఉత్సాహంగా తిరిగిన కుమారుడు మంచానికే పరిమితం కావడంతో 'తల్లి'డిల్లింది.. వైద్యులను సంప్రదిస్తే కిడ్నీలు దెబ్బతిన్నాయి.. వెంటనే మార్చాలని సూచించారు.. తానే మూత్రపిండం దానం చేసి పునరుజ్జీవం కల్పించారు గోవిందమ్మ. కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన రమేశ్‌కు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. స్థానికంగా ఆర్‌ఎంపీల వద్ద చికిత్స చేయించగా మూత్రపిండాలు పాడైపోయాయి. తీవ్ర అనారోగ్యంతో గత నెలలో ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షలు చేసి మూత్రపిండాలు మారిస్తే తప్ప బతకడని స్పష్టం చేశారు. గత నెల 23న మెడికవర్ ఆసుపత్రిలో యూరాలజిస్ట్ డా.అబ్దుల్ సమద్, నెఫ్రాలజిస్ట్ డా.సిద్ధార్థ్ హెరూర్, మత్తు వైద్యురాలు రేష్మ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి రమేశ్ ప్రాణాలు నిలిపారు. ఈనెల 1వ తేదీన తల్లీకుమారుడిని డిశ్చార్జి చేశారు.

- న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

బరిలో దిగి.. విజయంపై గురి

కర్నూలులో క్రీడా సందడి నెలకొంది. రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనేందుకు 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారు. ఈ పోటీలకు డీఎస్‌ఏ స్టేడియం వేదికైంది. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్‌కుమార్, క్రీడల అభివృద్ధి జిల్లా ఇన్‌ఛార్జి అధికారి భూపతిరావు తదితరులు పోటీలను ప్రారంభించారు.
- న్యూస్‌టుడే, కర్నూలు క్రీడలు

చదువులమ్మ ఒడి.. అమ్మానాన్నల సందడి

జిల్లాలోని ఆయా పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన 'మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్' సందడిగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
- న్యూస్‌టుడే,హొళగుంద

హొళగుంద కస్తూర్బా బాలికల విద్యాలయంలో..

స్లాట్ సమయం మారింది

ఆదోనిలో సీసీఐ కేంద్రం ముందు బారులుతీరిన వాహనాలు

రైతుల కష్టాలు గమనించిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లకు సంబంధించి స్లాట్ సమయాన్ని పెంచింది. సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మాలంటే కపాస్ కిసాన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇందుకు ఉదయం తొమ్మిది గంటలకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. రైతులు ఉదయం పొలాల్లో ఉండటంతో నమోదుకు వీలుకావడం లేదు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 11 గంటల నుంచి స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలయ్యేలా మార్పులు తీసుకొచ్చారు.

ఉమ్మడి జిల్లాలో సాగు : 2.17 లక్షల హెక్టార్లు	కొనుగోలు కేంద్రాలు 18 : (కర్నూలు 16, నంద్యాల 2)	ఇప్పటి వరకు కొన్నది : 2.86 లక్షల క్వింటాళ్లు

- ప్రస్తుతం ఒక పత్తి కొనుగోలు కేంద్రంలో కనిష్ఠం 1,300 క్వింటాళ్లు, గరిష్ఠం 2,500 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఒక రైతు ఒక రోజు 99 క్వింటాళ్ల వరకే అమ్ముకొనే వీలుంది. ఒక్కో కేంద్రానికి 20-25 వాహనాలు వస్తే చాలు.. ఆ రోజుకు కొనుగోలు లక్ష్యం పూర్తైనట్లే. ఫలితంగా చాలా మంది రైతులకు పత్తి అమ్ముకునే అవకాశం ఉండటం లేదు. పరిశ్రమల్లో కొనుగోలు పరిమితిని పెంచితే మరింత బాగుంటుందని రైతులు విన్నవిస్తున్నారు. - న్యూస్‌టుడే, ఆదోని మార్కెట్

కొలువు కల.. కాసుల వల

- పెద్దాసుపత్రిలో దందా
- రూ.2 కోట్ల వరకు వసూళ్లు

పెద్దాసుపత్రిలో కొలువుల పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో భద్రత, పారిశుద్ధ్య విభాగాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఇందుకు ప్రతి నెలా రూ.84.10 లక్షలు జీజీహెచ్ చెల్లిస్తుంది. పారిశుద్ధ్య విభాగాన్ని దక్కించుకున్న ఏజెన్సీ.. సిబ్బంది నియామకంలో దందాకు తెరతీసింది. ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. ముందుగా రూ.50 వేలు ఇచ్చి నిర్ణీత గడువులోగా మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే కొలువు లేఖ అందిస్తున్నారు.

- న్యూస్‌టుడే, ఈనాడు, కర్నూలు, కర్నూలు వైద్యాలయం

ఒక్కో వ్యక్తి వద్ద రూ.లక్షలు తీసుకుని..

- ఒప్పందం ప్రకారం సదరు ఏజెన్సీ 398 మందిని నియమించాలి. జీజీహెచ్‌లో 1,500 పడకలున్నాయి. వార్డుల్లో ఉదయం 150 మంది, మధ్యాహ్నం 75 మంది, రాత్రి 56 మంది విధులు నిర్వర్తించాలి. ఆసుపత్రిలోని బయట ప్రాంతాల్లో 54 మంది పనిచేయాలి. 33 మంది రిజర్వులో ఉంటారు. మరో 29 మంది సూపర్‌వైజర్లు, ఒక మేనేజర్ ఉంటారు.
- నియామకమైన తర్వాత చాలా మంది గైర్హాజరు అవుతుంటారు.. విధులకు సరిగా హాజరుకాకున్నా కొంత నగదు ఇస్తే ఆ నెల వేతనం ఇస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొలువు కోసం రూ.లక్షలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. పని చేయకుండా పెత్తనం చేసే సూపర్‌వైజర్ ఉద్యోగాలకు రూ.2 లక్షల ధర పలుకుతోంది.

ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పారిశుద్ధ్య విభాగ కార్మికులు

- గత ఏజెన్సీ మొత్తం 330 మంది ఉద్యోగులతో పనిచేయించేది. తాజాగా ఆయా పోస్టుల సంఖ్యను 398 మందికి పెంచారు. అదనపు పోస్టులు మంజూరయ్యాయని చెప్పి దళారులు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

పాతవారిని తొలగించి..

- సూపర్‌వైజర్ పోస్టులకు డిమాండ్ ఉండటంతో జీజీహెచ్‌లో ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఒప్పంద సూపర్‌వైజర్లను తొలగిస్తున్నారు. ఆయా పోస్టులను విక్రయించుకొని సొమ్ము చేసుకోవడానికే తమను తొలగిస్తున్నారని కొందరు సూపర్‌వైజర్లు వాపోతున్నారు.
- పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు డిగ్రీ ఉన్నవారినే నియమించుకోవాలన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొంటున్నారు. తాజాగా 50 ఏళ్లు దాటిన వారిని తొలగిస్తామని చెబుతుండడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
- తమ బతుకుల్ని రోడ్డున పడేసి పోస్టులను విక్రయించుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఏజెన్సీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగడంతో అక్రమాల గుట్టు రట్టయింది.

అక్షర కొలువు స్ఫూర్తి నెలవు

ఒకప్పుడు ఫ్యాక్షన్ చెరలో చిక్కి శల్యమైన డోన్ మండలంలోని బి.రామదుర్గంలో అక్షర జ్యోతి వెలుగుతోంది. అభివృద్ధికి చదువే పెట్టుబడి అని నమ్మిన యువతరం విజ్ఞాన మందిరాన్ని (గ్రంథాలయం) నిర్మించింది. ప్రస్తుతం 1,600కు పైగానే జనాభా ఉంటుంది. గ్రామస్థులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుబండిని లాగిస్తున్నారు. చదువు కోసం ఒకప్పుడు విద్యార్థులంతా కి.మీ. దూరం నడిచివెళ్లారు. మల్లయ్య, ఎల్లప్ప, మేఘవర్ణుడులు 30 ఏళ్ల కిందట ప్రభుత్వ శాఖలో కొలువుదీరారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న యువత చదువుపై ఆసక్తి చూపారు. ప్రస్తుతం వంద మందికి పైగా వివిధ శాఖల్లో కొలువులు సాధించారు. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వైద్యులు, పోలీసులు, ఉపాధ్యాయులు, రైల్వే అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఇటీవల మెగా డీఎస్సీలో ఆరు గురు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గ్రంథాలయం ఉంటే బాగుంటుందనే ఆలోచనను సివిల్ ఇంజినీర్ రామాంజనేయులు గ్రామస్థులతో పంచుకొన్నారు. గిడ్డారెడ్డి, భాస్కర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి తదితరులు రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీ యాజమాన్యం, స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో రూ.16 లక్షల వరకు వెచ్చించి గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. దాన్ని శుక్రవారం ప్రారంభించారు. పలువురు దాతలు పుస్తకాలను అందజేశారు. - న్యూస్‌టుడే, డోన్

విజ్ఞాన నేత్రంతో బోధన

జ్ఞాన నేత్రంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నారు అంధుడైన ఉపాధ్యాయుడు మాబుబాషా. విద్యార్థులకు దిక్కులేదిక్సూచిగా మలచి ప్రపంచ పటం... దేశంలో ముఖ్యమైన నగరాలు... రాజధానులు గుర్తించి బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచారు. ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మాబుబాషా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు. బ్రెయిలీ లిపిలో ఉన్న పాఠాలను చదవడంతో పాటు అంతర్జాలం నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. పాఠం బోధించేటప్పుడు సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని ముందే బ్రెయిలీ లిపిలో నోట్ చేసుకొని తరగతి గదికి వెళ్తారు. దేశంలో ముఖ్యమైన నగరాలు, రాజధానులు బోధించేటప్పుడు విద్యార్థిని నిలబెట్టి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంగా చూపిస్తారు. దేశ పటంలో మధ్యలో ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను గుర్తిస్తారు. పైభాగాన జమ్మూకశ్మీర్, చివరన తమిళనాడు, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అస్తమించే రాష్ట్రం గుజరాత్ ఇలా పిల్లలకు అర్థమయ్యేలా చూపిస్తారు. పిల్లలకు సులభమైన పద్ధతిలో బోధనలు అందించి అందర్నీ అబ్బురపరుస్తున్నారు. మొగల్ చక్రవర్తులు పాలించిన పాఠ్యాంశాన్ని కథలా వివరిస్తారు. పిల్లలను రాజు, మంత్రిగా గుర్తించి అర్థమయ్యేలా నేర్పిస్తారు. టిప్పుసుల్తాన్లు, సముద్రాల పేర్లు, ముఖ్యమైన దేశాల పేర్లు, రాజధానులు ఇతర వాటిని వివరంగా బోధిస్తారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

ఉపాధి మణిహారం

ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమ ఆలోచనలకు పదును పెట్టి.. వాటిని ఆచరణలో పెడుతున్నారు. నంద్యాల పట్టణంలోని శ్యామ్‌నగర్‌కు చెందిన నాగమణి ఈ కోవకు చెందిన వారే.. స్వశక్తితో రాణించాలని భావించిన ఆమె మొదట నార సంచుల తయారీపై శిక్షణ తీసుకున్నారు. అందులో అవసరమైన మెలకువలు నేర్చుకున్నారు. అనంతరం గత ఆరేళ్లుగా ఈ రంగంలో రాణిస్తున్నారు. బ్యాగులను ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు వైఎస్సార్ కడప జిల్లాకు సైతం సరఫరా చేస్తున్నారు. మొదట రూ.20 వేల పెట్టుబడితో జూట్ బ్యాగుల తయారీ రంగంలో అడుగు పెట్టారు. అలా విస్తరించి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. పొదుపులో చేరి వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మరో నలుగురికి ఉపాధి చూపుతుండం విశేషం. ఖర్చులన్నీపోనూ ప్రతి నెలా సుమారు రూ.50 వేల వరకు ఆర్జిస్తున్నారు. "అవసరం కోసం నేర్చుకున్న పని ప్రస్తుతం ఉపాధి చూపుతోంది.. మరికొంతమందికి నేర్పించి వారు సైతం ఉపాధి పొందేలా మార్గం చూపా. ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరో 50 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి నెలా రూ.15 లక్షల విలువైన వ్యాపారం చేయొచ్చు" అని నాగమణి చెప్పారు.
-న్యూస్‌టుడే, నంద్యాల గాంధీచౌక్

కొండను తొలిచి.. దారిగా మలిచి

ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె నుంచి గుత్తి రోడ్డు వరకు చేపట్టిన జాతీయ రహదారి 340బి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 54 కి.మీ. నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం 45 కి.మీ. మేర పూర్తయ్యాయి. బేతంచెర్ల- కర్నూలు మార్గంలో గొరుమాను కొండ మెట్ట వద్ద రహదారి ప్రమాదాలకు నెలవుగా ఉండేది. ఈ నేపథ్యంలో హైవే పనుల్లో భాగంగా కేంద్రం రూ.650 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పనులు చేపట్టారు. వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా నిర్మిస్తున్నారు. గొరుమానుకొండ మెట్ట, డోన్ నగరవనం, ఆంజనేయస్వామి కొండ వద్ద తవ్వే పనులకు అటవీశాఖ అనుమతులు లేక ఆరు నెలల కిందట ఆపేశారు. ప్రస్తుతం అనుమతులు రావడంతో కొండ తొలిచే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆర్‌ఎస్ రంగాపురం రైల్వే గేటు, డోన్ కొండపేట వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని హైవే అధికారులు పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, బేతంచెర్ల

సత్వర న్యాయం.. సామరస్య పరిష్కారం

- 13న జాతీయ లోక్ అదాలత్

"చిన్నచిన్న వివాదాలతో పలువురు నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుంటారు. సమయం, డబ్బు వృథా చేసుకుంటుంటారు. దీనికితోడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటి వారికి జాతీయ లోక్ అదాలత్ అండగా నిలుస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల పరస్పర అంగీకారంతో వేలాది కేసులు పరిష్కారమవుతున్నాయి. - న్యూస్‌టుడే, కర్నూలు గాయత్రీ ఎస్టేట్"

అవగాహన కల్పిస్తూ..

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను పరిష్కరించుకునేలా పోలీసు అధికారులు.. కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కేసులను సామరస్యంగా పరిష్కరించుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించి మంత్రణం చేస్తున్నారు.
- పోలీసు, రెవెన్యూ, నగరపాలకసంస్థ, పురపాలక సంఘాలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులు, బ్యాంకు అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, ఇతర న్యాయమూర్తులు సమావేశం నిర్వహించి కేసులు పరిష్కరించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రీ లోక్ అదాలత్ నిర్వహిస్తూ పలు కేసులు పరిష్కరిస్తున్నారు.

ఈ ఏడాది	పరిష్కరించినవి
మార్చి 08	9,942
జులై 05	12,677
సెప్టెంబరు 13	9,027

ఎలాంటి కేసులంటే..

కుటుంబ తగాదాలు, భార్యాభర్తల గొడవలు, చెక్‌బౌన్స్ కేసులు, ఆస్తి గొడవలు, రహదారి ప్రమాద కేసులు, బీమా వివాదాలు, విద్యుత్తు చౌర్యం, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రుణాల వివాదాలు, పెట్టీ కేసులు, రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తున్నారు.

12 వేల కేసుల పరిష్కారమే లక్ష్యం - జి.కబర్ధి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి

రాజీ ద్వారా కేసు పరిష్కరించుకోవడమంటే వెనకడుగు వేసినట్లు కాదు. రాజీ మార్గంతో కక్షిదారులకు వ్యయప్రయాసలు తగ్గుతాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. మరో అప్పీలుండదు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో పెండింగ్‌లో ఉన్న భాగ పరిష్కారం, సివిల్, ఆస్తి తగాదాల కేసులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఈసారి జరిగే జాతీయ లోక్ అదాలత్‌తో 12 వేల కేసులు పరిష్కరించేలా లక్ష్యం నిర్దేశించుకున్నాం.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

రెడ్డి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు రెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి రెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 6న), రేపు(ఆదివారం, డిసెంబరు 7న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099 & 91547 72006

విద్యార్థులతో వేళాకోలం

వీరంతా విహార యాత్రకు వచ్చిన విద్యార్థులనుకుంటే పొరపాటే. ఆదోని పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మేదరవీధిలోని బాలికల వసతిగృహం వరకు ఆర్టీసీ బస్సు (విద్యార్థి బస్సు) సౌకర్యం కల్పించారు. ఒక్కొక్కరు రూ.140 వెచ్చించి బస్సు పాసులు పొందారు. ఇలా వసతిగృహం నుంచి పాఠశాలకు వెళ్లే వారి సంఖ్య 200 ఉంది. విద్యార్థి బస్సు పాఠశాల వరకు వెళ్లేందుకు దారి అనువుగా ఉన్నా.. అక్కడికి వెళ్లకుండా మార్గమధ్యలో అభయాంజనేయస్వామి ఆలయ ఆవరణలోకి వస్తోంది. దీంతో విద్యార్థులు పాఠశాల నుంచి ఆలయం వరకు నడిచి వెళ్లాలి.

సాయంత్రం నాలుగు గంటలకు పాఠశాల వదిలితే, ఆర్టీసీ బస్సు సాయంత్రం 5.30 గంటలకు వస్తుందని, గంటన్నర సమయం వేచి ఉండక తప్పడం లేదు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు వేళకు నడపాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

బండలు పడి.. ప్రవాహానికి అడ్డుపడి

గాజులదిన్నె జలాశయం కుడి కాల్వ 36 కి.మీ పొడవు ఉంది. ఈ కాల్వ ద్వారా కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ, గోనెగండ్ల మండలాల్లో వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత నెలలో కురిసిన వర్షాలకు ఎర్రబాడు, వేముగోడు గ్రామాల వంతెనలు కుంగి దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కాల్వ లైనింగ్ గోడలు కూలిపోయాయి. ఎర్రబాడు డిస్ట్రిబ్యూటరీ ప్రాంతంలో వంతెన కుంగడంతో పాటు కాల్వ గోడ రాళ్లు కూలి పడిపోయాయి. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. దెబ్బతిన్న కాల్వకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గోనెగండ్ల

ఆలోచనలు ఆవిష్కృతమై..

■ ట్రిపుల్ ఐటీలో ఐవోటీపై శిక్షణ తరగతులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: నేటి సమాజం వివిధ రంగాల్లో దూసుకెళ్తోంది. సాంకేతిక రోజురోజుకు విస్తరిస్తోంది. కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మెకానికల్, సివిల్ తదితర కోర్సుల బోధించే అధ్యాపకులకు సీఎస్ఈలో ఉచిత శిక్షణ ఇవ్వడంతో ఏఐసీటీఈ ముందుకొచ్చింది. కర్నూలు జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో 'డ్రోన్ టెక్నాలజీ.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)'పై శిక్షణ తరగతులను ఆరు నెలల కింద ప్రారంభించారు. ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటింగ్, ఐవోటీ, డేటా సైన్స్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీ అంశాలపై 90 మందికి అవగాహన కల్పించారు. శిక్షణ తుది దశలో భాగంగా అభ్యర్థులు శుక్రవారం ప్రాజెక్టుల ప్రదర్శనను నిర్వహించారు.

రూపొందించిన ప్రాజెక్టుతో..

ఆక్వా రంగానికి ఆసరా

ఐవోటీ శిక్షణకు వచ్చిన వీరన్న, ప్రభాకర్, ఆనంద్ బృందంగా ఏర్పడ్డారు. చేపలు, రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు, చేపల పోషణ, నీటి ప్రవాహంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 'ఆక్వా టెక్' ప్రాజెక్టును రూపొందించారు. చేపల చెరువులో నీరు కలుషితమైనప్పుడు ఆటోమేటిక్‌గా నీరు మారేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. చేపలకు ఆహారం ఎప్పుడూ వేయడం వల్ల అది నీళ్లలో ఎక్కువసేపు ఉండి కుళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో వీరు ప్రత్యేకంగా పరికరం తయారుచేశారు. దానికి సెన్సార్ అమర్చారు. చేపలకు ఆకలి వేస్తుందన్న విషయాన్ని నీళ్లల్లో అమర్చిన సెన్సార్లు గుర్తిస్తాయి. ఆటోమేటిక్‌గా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరికరం తెరుచుకొని ఎంత దాణా ఇవ్వాలో అంత మాత్రమే ఇస్తుంది. రిమోట్ మానిటరింగ్ ద్వారా ట్రాక్ చేయొచ్చు.

అక్షరాలు తెలుసుకోవడంలో సాయం

కళ్లు లేనివారు, నిరక్షరాస్యులు చదవడం కష్టం. ఈ నేపథ్యంలో వెంకటనారాయణ, నరేష్‌కుమార్, రాము, విజయ్ భాస్కర్‌లు బృందంగా ఏర్పడి 'ఫైండింగ్ టెక్ట్స్' ప్రాజెక్టు తయారు చేశారు. ఫైండింగ్ టెక్ట్స్ యంత్రం కళ్లజోడులా ఉంటుంది. మధ్యలో కెమెరా ఉంటుంది. సెన్సార్‌తో కూడిన యంత్రం అమర్చి ఉంటుంది. అక్షరాలను కెమెరా స్కాన్ చేసి సెన్సార్‌కు పంపుతుంది. కళ్లజోడులో అమర్చిన స్పీకర్ల ద్వారా పదాలు పలికేందుకు వీలుంటుంది.

వివరిస్తున్న వెంకట నారాయణ, నరేష్ కుమార్ తదితరులు

రైలు ప్రమాదాలు గుర్తించొచ్చు

కిశోర్, వాణి, ఎస్‌కే కలీం, సుజాత, సుధీర్ కుమార్, ఉమామహేశ్వర కృష్ణలు బృందంగా ఏర్పడి 'రైల్వే ట్రాక్ ఇన్‌స్పెక్షన్ యూజింగ్ రోబో'ను తయారు చేశారు. ఈ రోబోను రైల్వే ట్రాక్ మధ్యలో పంపుతారు. ట్రాక్‌లో ఏదైనా సమస్యలున్నా, పగుళ్లు వచ్చినా గుర్తిస్తుంది. వెంటనే గుర్తించి సమీప రైల్వేస్టేషన్‌లో ఉన్న కంట్రోల్ గదికి చిత్రాలతో సహా సమాచారం చేరవేస్తుంది. ఈ పని ప్రస్తుతం ప్రత్యేకంగా ట్రాక్‌మెన్ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఈ రోబో సాయం తీసుకుంటే సమయం ఆదాతో పాటు ట్రాక్ గన్‌మెన్ శ్రమ తగ్గుతుంది.

రోబో పనితీరును వివరిస్తున్న అధ్యాపకులు

నాణ్యమైన చిత్రాలు తీసేలా..

డ్రోన్ టెక్నాలజీ పెరిగిన తర్వాత నాణ్యమైన చిత్రాలు, వీడియోలు రావడం లేదు. ఈ నేపథ్యంలో డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ పొందిన గణేష్, రాజ్ కుమార్, హిదయతుల్లా షరీఫ్ బృందంగా ఏర్పడి 'డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ యూఏవీ ఫర్ లైవ్ టెలిమెట్రి అండ్ కెమెరా బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్' డ్రోన్‌ను రూపొందించారు. ఒకేచోట ఉండి కిలోమీటరు వరకు ఉన్న ప్రదేశాన్ని వీక్షించొచ్చు. అదే సమయంలో నాణ్యమైన చిత్రాలు సైతం తీసే అవకాశం ఉంటుంది. ఈ డ్రోన్‌ను ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో వినియోగించేందుకు అనువుగా ఉంటుంది.

డ్రోన్ పనితీరు వివరిస్తూ..

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ డా.ఎ.సిరి అన్నారు. కల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం 3.0 కార్యక్రమాన్ని నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని కలిగి అందుకు అనుగుణంగా సాధన చేయాలన్నారు. సబ్జెక్టులపై భయం వీడాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా ఉండి వారి విద్యాభ్యాసాన్ని నిరంతరం ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో పదో తరగతి ఫలితాలు మెరుగుపరచడం లక్ష్యంగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను కలెక్టర్ తిలకించి అభినందించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, నాటికలతో అలరించారు. అనంతరం బాలబాలికలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్, స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ నాగమణి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ డా.ఎ.సిరి

ఎమ్మిగనూరు తహసీల్దారు శేషఫణి కలెక్టరేట్‌కు సరెండర్

ఎమ్మిగనూరు, కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు తహసీల్దారు శేషఫణిపై అనేక ఆరోపణలు రావడంపై కలెక్టర్ డా.ఎ.సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో భాగంగా ఈనెల 3న కలెక్టర్ ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులు, భూ యజమానులు తహసీల్దారు తీరుపై ఫిర్యాదులు చేశారు. గతంలో కలెక్టరేట్‌లోని ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతులు ఇచ్చినప్పటికీ.. వాటికి పరిష్కారం చూపడం లేదని.. పట్టాదారు పాసుపుస్తకాలు, భూ సమస్యలు, రీ సర్వే తదితర వాటికి ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతాయని వాపోయారు. ఈ విషయమై కలెక్టర్ తహసీల్దారు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ను కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందవరం తహసీల్దారు శ్రీనివాసులుకు ఎమ్మిగనూరు తహసీల్దారుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

వ్యాయామం.. చలి మాయం

■ బద్ధకాన్ని తరిమేద్దాం.. ఉత్సాహం నింపుదాం

■ కసరత్తు తీరుమారాలంటున్న శిక్షకులు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: చలికాలం బద్ధకిస్తాం.. ఉదయం నిద్ర లేవలేం.. వ్యాయామం అసలే వద్దంటూ ముసుగుతన్ని పడుకుంటాం. ఇలాంటి పరిస్థితులు అధిగమించాలంటే.. కసరత్తు తీరు మార్చుకోవాలి.. వాతావరణ పరిస్థితులను శరీరానికి అనుగుణంగా మలుచుకోవాలి. చలికాలమని క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు కూడా వాయిదా వేసుస్తుంటారు. ఇలాంటివి సరికాదని శిక్షకులు చెబుతున్నారు. శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు వ్యాయామం ఏకైక మార్గం అనే విషయం గుర్తించాలంటున్నారు. వృద్ధులు, ఆస్తమా బాధితులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.

ఓపిక తెచ్చుకొని..

శీతాకాలంలో శక్తి పెంచేందుకు కసరత్తు చేయడం ఉత్తమ మార్గం. ఉత్సాహంగా ఉంటే శరీరంలో వెచ్చదనం వస్తుంది. జీర్ణ, జీవక్రియలు పెంచుతోంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. జిమ్నాజియం, ఎక్సర్‌సైజ్‌తో శ్వాస బాగా ఆడుతుంది. ఎముకలు, కీళ్లు కూడా బలంగా మారుతాయి. గుండె, ఊపిరితిత్తులకు రక్తప్రసరణ జరిగి శీతాకాలంలో వచ్చే వ్యాధులు దరిచేరవు. సాధారణంగా ఈ కాలంలో ఆహారం ఎక్కువగా తీసుకుంటారు.

జిమ్‌లో ప్రాక్టీసు చేస్తున్న యువకులు

ఈ రకం వ్యాయామాలతో శరీరంలో కొవ్వు అధికంగా నిల్వ ఉండకుండా నిలువరించవచ్చు. సాధారణంగా చలికాలంలో అంతగా చెమట పట్టదు. వ్యర్థాలు చెమట రూపంలో కొన్ని బయటకు వెళ్లవు. కార్డియో ఎక్సర్‌సైజు ద్వారా చెమట బాగా పడుతుంది. దీంతో శారీరక దృఢత్వం కూడా సాధ్యమవుతుంది. మనిషి ఆరోగ్యం కూడా ఇందులో ఇమిడి ఉంది. దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం నింపే వ్యాయామం ఇది. చలికాలంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు.

వ్యాధులు దరిచేరవు:ఎస్.శ్రీనివాసులు, జిమ్ శిక్షకుడు, ఆదోని

చలికాలంలో ప్రత్యేకంగా కొన్ని కసరత్తులు చేయాలి. ప్రధానంగా చెమట పట్టే కొన్నింటిని చేస్తే సాధారంగా వచ్చే వ్యాధులు దరి చేరవు, శారీరక దృఢత్వం కోల్పోరు. ఉదయం వ్యాయామం వల్ల చలిని పారదోలొచ్చు. ఆరోగ్య జీవనం సాగించవచ్చు.

జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో)

తేదీలు	కనిష్ఠం	గరిష్ఠం
1-12-2025	21	33
2-12-2025	22	31
3-12-2025	21	22
4-12-2025	20	29

కనీస జాగ్రత్తలు తప్పనిసరి

- చలికాలంలో చర్మం బరుసుగా మారుతుంది. వాతావరణ మర్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామం చేసే సమయంలో కచ్చితంగా మఫ్లర్ లేదా స్కార్ఫ్‌తో చెవులను కప్పి ఉంచాలి. మంకీ టోపీలు ధరిస్తే మంచిది. ఆరుబయట చల్లగాలిలో వ్యాయామం చేయకూడదు. సూర్యోదయం తర్వాతనే బయటికెళ్తే మంచిది. ఆస్తమా రోగులు ఎండ వచ్చిన తర్వాతే చేస్తే శ్రేయస్కరంగా ఉంటుంది. వృద్ధులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.
- చల్లని గాలికి, ఆరుబయట వ్యాయామం చేసేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఈ కాలంలో జిమ్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. శీతాకాలంలో ప్రత్యేకంగా చేసే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి.
- ఉదయాన్నే సాధారణ కసరత్తులు చేయాలి. ఇవి అన్ని కాలాల్లో చేసేవే.
- రోజూ వీలును బట్టి 4 నుంచి 8 కి.మీ. పరుగు తీస్తే శ్రేయస్కరం. వయసును బట్టి పరుగు తీయడం మంచిది. యువత అయితే 8 కి.మీ.ల వరకు చేయొచ్చు. 45 ఏళ్లకు పైబడిన వారు రెండు కి.మీ.లు నిదానంగా చేయొవచ్చు.
- అన్ని వయసుసల వారు యోగా చేయొచ్చు. ఇది అన్ని కాలాల్లో చేసేదే.

పిల్లల పండగ.. పెద్దల సంబరం

❑ కర్నూలు జిల్లా మొదటి స్థానం

క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థిని, ఆమె తల్లిని సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మెగా పీటీఎం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించారు. చదువులో రాణించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు సత్కరించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా పురోగతిపై సమీక్షలు నిర్వహించడంతోపాటు భవిష్యత్తు కార్యచరణను అమలు దిశగా అడుగులు వేద్దామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అంతా కలిసి భోజనం చేశారు. మెగా పీటీఎం నిర్వహణలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని సమగ్ర శిక్ష ప్రాజెక్టు అదనపు సమన్వయకర్త లోకరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 1,445 పాఠశాలల్లో 2,10,755 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు 1,45,812 మంది పాల్గొన్నారన్నారు. వీరితోపాటు స్థానికులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. మెగా పీటీఎంతో బడుల అభివృద్ధితోపాటు విద్యార్థుల్లో చదువు సామర్థ్యం పెంచేందుకు దోహదపడుతుందన్నారు.

14 నుంచి ఇంధన పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: ఇంధన పరిరక్షణపై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ఈనెల 14 నుంచి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పాఠశాల విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈనెల 16న తిరుపతి నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ టేబుల్ పోటీలు నిర్వహించి, 20న బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 10లోపు వాట్సప్ నంబరు: 87124 80430 ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లో 2 నిమిషాల నిడివి కలిగిన వీడియోను ఈనెల 16 లోపు వాట్సప్ నంబరు 87124 80431కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు వీసీ వెంకట బసవ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9,448 మందికి గాను 8,561 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు.

గణేకల్ వాసుల నిరసన గళం

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని మండలం గణేకల్ గ్రామస్థులు తమ నిరసన గళం వినిపించారు. శుక్రవారం ప్రధాన రహదారిలో పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. పెద్దహరివాణం మండలంలో విలీనం చేయొద్దని, ఆదోని మండలంలోనే ఉంచాలని డిమాండు చేస్తూ బైఠాయించారు. ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కార్యక్రమంలో పరమేష్, విరుపాక్షి, వీరారెడ్డి, రామాంజనేయులు, సవారయ్య, రాము, బంగారయ్య, తదితరులు పాల్గొన్నారు.

◆ కడితోట గ్రామస్థులు సైతం పెద్దహరివాణం మండలంలో చేరేందుకు సుముఖంగా లేరు. శుక్రవారం ఆందోళనకు దిగారు.

◆ ఢణాపురం గ్రామస్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు పోస్టు కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. పెద్దహరివాణం మండలంలో మా గ్రామాన్ని విలీనం చేయొద్దని విన్నవించారు.

◆ పెద్దతుంబళం గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని మంత్రి భరత్‌కు గ్రామస్థులు లేఖ రాశారు. పరిపాలన సౌలభ్యం కోసం మండలం చేయాలని కోరారు.

గణేకల్ ప్రధాన రహదారిలో రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు

కఠోర సాధన.. విజయ పథాన

● చదరంగంలో రాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: చదువుతోపాటు క్రీడలోనూ రాణిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. కళాశాలలో రెండో సంవత్సరం బీటెక్ చదువుతూ ఆటల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం సహకారంతో దేశంలో ఎక్కడ చెస్ పోటీలు జరిగినా పాల్గొని.. విజయాలు సాధిస్తూ పతకాలు అందుకుంటున్నారు.

గ్రాండ్ మాస్టర్ కావాలి : రాజేశ్వరి

శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం సీఎస్ఈ చదువుతూ కళాశాలలో కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది రాజేశ్వరి. 6వ తరగతి నుంచి చెస్‌పై సాధన చేస్తూ ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటుంది. రోజూ రెండు గంటల పాటు సాధన చేస్తుంది. చెస్‌లో జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్ మాస్టర్ కావడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు రాజేశ్వరి చెబుతోంది. 2025 నవంబర్ 28వ తేదీన నెల్లూరులో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనపరిచి వైజాగ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 2025 జూన్‌లో కర్నూలు బాష్యం పాఠశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇండియా ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచింది. 2024లో కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. 2022లో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలంలో నిర్వహించిన పోటీల్లో బహుమతి అందుకుంది. 2022లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో 5వ స్థానంలో నిలిచింది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి : సత్యవంశీ

పాణ్యం మండలం కొండజూటూరు గ్రామానికి చెందిన సత్యవంశీ చెస్‌లో రాణిస్తున్నాడు. శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతూ 2025 నవంబర్ 28వ తేదీన నెల్లూరులో నిర్వహించిన జేఎన్‌టీయూ స్థాయిలో రాణించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. త్వరలో చెన్నైలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి సాధన చేస్తున్నాడు. రోజూ గంట పాటు సాధన చేస్తూ నైపుణ్యాలు పెంచుకుంటున్నాడు. 9వ తరగతి నుంచి చెస్‌ను ఆడుతున్నాడు. చెస్‌లో గుర్తింపు తెచ్చుకున్న అక్కతో ఇంట్లో ఆడుతూ ప్రతిభను పెంచుకున్నాడు. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగం సాధించమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు సత్యవంశీ చెబుతున్నాడు.

జిల్లా సాధనకు కలిసికట్టుగా కదలిరావాలి

❑ రిలే దీక్షలకు పెరుగుతున్న మద్దతు

దీక్షా శిబిరంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: జిల్లాలో వెనుకబడిన ఆదోని డివిజన్ అభివృద్ధి చెందాలంటే జిల్లాగా ప్రకటించాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి అన్నారు. ఆదోని పట్టణంలో ఆదోని జిల్లా సాధనకు ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆలూరు నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా ఆదోని జిల్లా సాధన కోసం కృషి చేయడంతో పాటు ప్రజలు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు పెద్దిరెడ్డి, నాగిరెడ్డి, విరుపాక్షరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరెడ్డి, అరుణ్‌కుమార్, దొరబాబు, మండల కన్వీనరు షఫి, ఆస్పరి రామాంజనేయులు, రామిరెడ్డి, వెంకటరెడ్డి, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

◗ రిలే నిరాహారదీక్షల్లో ఆదోని ఆటో కార్మిక సంఘం (ఏఐటీయూసీ) నాయకులు దీక్షల్లో కూర్చొని తమ మద్దతు తెలిపారు. ఐకాస నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడు, కుంకునూరు వీరేశ్, టి.వీరేశ్ తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలన్నారు. దీక్షల్లో ఆటో యూనియన్ నాయకులు కె.ఎస్.లాలప్ప, ఎ.రాము, బి.ఈరన్న, డి.ముక్తార్, బి.షరాక్, వీరేశ్, పీటర్ కూర్చొన్నారు.



ఆదోనిలో ఆలూరు నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల ప్రదర్శన

టెండరు నోటీసు

కర్నూలు జిల్లాలోని 2వ APSP బెటాలియన్ లోని శిక్షణా కేంద్రంలో (450) SCTPCS (APSP) శిక్షణార్థులకు మరియు కర్నూలు లోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో (219) SCTPCS (APSP)లకు ఆహారాన్ని అందించడానికి ప్రఖ్యాత మరియు అనుభవజ్ఞులైన క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి సీల్డ్ టెండర్లు ఆహ్వానించబడ్డాయి.

పని పరిధి: సమర్థ అధికారం ఆమోదించిన తాత్కాలిక మెనూ ప్రకారం శిక్షణార్థులకు పండ్లతో సహా పరిశుభ్రమైన, పోషకమైన ఆహారం మరియు స్నాక్స్ తయారు చేసి సరఫరా చేయడం.

అర్హత: టెండరింగ్ సంస్థకు ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రసిద్ధ ప్రైవేటు సంస్థలకు క్యాటరింగ్ లేదా క్యాంటీన్ సేవలను అందించడంలో ముందస్తు అనుభవం ఉండాలి మరియు చెల్లుబాటు అయ్యే FSSAI రిజిస్ట్రేషన్ మరియు ఇతర అవసరమైన లైసెన్స్‌లను కలిగి ఉండాలి.

వివరణాత్మక నిబంధనలు మరియు షరతులతో కూడిన టెండర్ పత్రాలను 08.12.2025న లేదా అంతకు ముందు కార్యాలయ పనివేళల్లో కమాండెంట్, 2వ బెటాలియన్ ఎపిఎస్‌పి, కర్నూలు కార్యాలయం నుండి పొందవచ్చు.

ప్రీ బిడ్ సమావేశం: ఒక సంక్షిప్త సమావేశం నిర్వహించబడుతుంది.

ఆసక్తి గల బిడ్డర్లకు 09.12.2025న కర్నూలులోని 2వ బెటాలియన్ ఎపిఎస్‌పి కమాండెంట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆసక్తి గల పార్టీల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హాజరుకావచ్చు. ఆసక్తి గల సంస్థ/పార్టీలు తమ సొంత ఖర్చుతో సమావేశానికి హాజరు కావచ్చు. **ముందుగా ఆఫీస్-ఇన్‌ఛార్జ్(వైస్-ప్రిన్సిపాల్)కి మొబైల్ నంబర్: 9885792439 ద్వారా తెలియజేస్తారు.** పూరించిన టెండర్లను సమర్పించడానికి చివరి తేదీని ప్రీ-బిడ్ సమావేశంలో తెలియజేస్తారు.

ఎటువంటి కారణం చూపకుండానే ఏదైనా లేదా అన్ని టెండర్లను తిరస్కరించే హక్కు క్రింద సంతకందారునికి ఉంది.

తేది: 05.12.2025, ప్రదేశం: కర్నూలు

కమాండెంట్
2వ BN APSP, కర్నూలు

'పాలకులు ప్రజలను విస్మరిస్తున్నారు'

మాట్లాడుతున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్

ఆలూరు, న్యూస్‌టుడే: పాలకులు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి ప్రజలను విస్మరిస్తున్నారని మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ మండిపడ్డారు. ఆలూరులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవ జిల్లా మహాసభల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పశ్చిమ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేకపోయారన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగప్ప, జిల్లా అధ్యక్షుడు సాయిఉదయ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి

పశ్చిమప్రాంత ప్రజలు వంద కి.మీ. దూరంలోని జిల్లా కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఆదోనిని జిల్లాగా చేస్తే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని గఫూర్ అన్నారు. వేదవతి జలాశయాన్ని పూర్తిచేసి రైతులకు సాగు నీరు అందించేలా విధంగా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.

రహదారి ప్రమాదంలో యువకుడి మృతి

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి చూసి, తిరిగి వెళ్తున్న యువకుడు రహదారి ప్రమాదం మృతిచెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఆదోని తాలూకా పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆస్పరి మండలం తుర్వగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్(38) పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య పవిత్ర, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రెండు రోజుల కిందట తల్లి బజారమ్మ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆదోని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తన భార్య పవిత్రను ఆసుపత్రిలో తల్లి వద్ద వదిలి, తిరిగి స్వగ్రామం బయల్దేరారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేశ్‌ను ఎదురుగా వస్తున్న లారీ కంటైనర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంకటేశ్ మృతితో తల్లి, భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు.

వెంకటేశ్ (పాత చిత్రం)

EENADU Classifieds

REAL ESTATE

HOUSE FOR SALE

కర్నూలు - శ్రీనగర్ కాలనీ నందు 60 పా X 20 వె గల 2 BHK ఇల్లు అమ్మకమునకు కలదు. సంప్ర: 73828 64823, 70223 35858.

SHOP FOR SALE

కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా యూకాన్ షాపింగ్‌లో 1st ఫ్లోర్ 26X11 ft. 280 Sft. గల షాప్ నం. 42 కేవలం 22లక్షలకే సేల్ కి కలదు. ✆ 91105 65924, 98852 53819.

TO LET

For Rent to Hospital, Polyclinics, Diagnostic Centers, 5200 Sft. G+1, 43/194-2, Line No-7, N.R.Peta, Kurnool. Cont: 89851 32552.

To-Let కర్నూలు సోమిశెట్టి నగర్‌లో 5 1/2 సెంట్లు (2000 Sft) గల 3 BHK హౌస్ బాడుగకు కలదు. సంప్ర: 98483 15624, 80088 56357.

కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో శ్రీ శ్రీనివాస నిలయం నందు 2BHK పెంట్ హౌస్ బాడుగకు కలదు. లిఫ్ట్ & పార్కింగ్ సౌకర్యం కలదు. ✆ 94402 92702.

JOBS

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీతం 20K ✆ 89776 39662, 89776 39663.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం కల్లుబావి ప్రాంతంలోని బీసీ కాలనీ సర్వే నెంబరు 307ఎ లోని 3.65 ఎకరాల్లో 90 మంది నివాసం ఉంటున్నారని.. ఈ భూమికి రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితా (రెడ్‌మార్క్) నుంచి తొలగించాలని ఆ ప్రాంతవాసులు ఆందోళన చేపట్టారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ప్రజా సంఘాల నాయకులు రామాంజనేయులు, లక్ష్మన్న, పి.ఎస్.గోపాల్, తిప్పన్న, వెంకటేశులు, కాలనీ వాసులు రాముడు, మస్తాన్‌వలి, చంద్ర, బీరప్ప, హనుమంతు మాట్లాడారు. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి రెడ్‌మార్క్‌ను తొలగించాలని వినతి పత్రం అందించారు.

బ్యాంకు సేవలతో ప్రయోజనం

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో ఆపూపా ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ బ్యాంకర్ల దినోత్సవం, జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం నిర్వహించారు. పలు బ్యాంకులకు వెళ్లి, ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో ఆపూపా పట్టణ అధ్యక్షుడు శ్రీనాథ్‌గుప్తా, కార్యదర్శి రమ, కోశాధికారి వెంకటేశ్వర్లు, సభ్యులు ఈరన్నశెట్టి, వెంకటేష్‌బాబు, రాజేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఆదోని: 77996 66004 ఆలూరు: 80085 62277 పత్తికొండ: 80085 73822

ఆలూరు, న్యూస్‌టుడే: ?: ఆలూరు తేరు బజారు వద్ద మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి.
- విష్ణు, ఆలూరు

✔: పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తాం.
- జిలాన్‌బాషా, పంచాయతీ కార్యదర్శి, ఆలూరు

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: బంటనహాల్‌లో తాగునీటి ట్యాంకును ఏడాది నుంచి శుభ్రం చేయడం లేదు. నీరు మట్టి వాసన వస్తున్నాయి. శుభ్రం చేయాలి.
- పరమేష్, బంటనహాల్

✔: ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బందితో వారం రోజుల్లో శుభ్రం చేయిస్తాం.
- వెంకటరమణి, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్, చిప్పగిరి

రాతనలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేడు

రాతన(తుగ్గలి), న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని రాతన గ్రామంలో శనివారం ఆవిష్కరించనున్నట్లు తెదేపా రాష్ట్ర నాయకుడు, మాజీ సర్పంచి మనోహర్‌చౌదరి తెలిపారు. ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరవుతారన్నారు.

అయ్యప్పస్వామి ఆలయ వార్షికోత్సవం

ఆస్పరి, న్యూస్‌టుడే: తంగరడోణ గ్రామంలోని అయ్యప్పస్వామి ఆలయ తొమ్మిదో వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నల్లారెడ్డిస్వామి ఆలయ ఆవరణలోని మందిరాన్ని అందంగా ముస్తాబు చేశారు.

స్వామి సన్నిధిలో వసంతోత్సవం

కోటఅశ్వర్తనగర్ (ఆదోని పాతపట్టణం), న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని కోట అశ్వర్తనగర్‌లో కొలువైన కోట మంగరాయ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహించి, రథోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజరు భీమ్‌రావు, పెద్దలు నకాతే శ్యాంప్రసాద్, మాధవరం గోపి, మఠం రామచంద్ర, బాలాజీ, శ్రీధర్, వాదిరాజ్, చక్రవర్తి దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికుల భద్రత.. తోడుగా సాంకేతికత

◆ ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్‌తో ప్రత్యేక నెంబర్లు ◆ స్కాన్ చేస్తే వివరాలు లభ్యం

ఆదోని పట్టణంలో తిరుగుతున్న ఆటోలు, ఆటో డ్రైవర్ వెనుకభాగంలో ప్రయాణికులు కూర్చొనే చోట అతికించే ఐడీ కార్డు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు.. చోరీలకు పాల్పడి ఆటోల్లో తప్పించుకొని పోయేవారు.. ఆటో ప్రయాణికులకు సైతం భద్రత కరవవుతోంది. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఆదోని ట్రాఫిక్ పోలీసులు ఆటోలకు టాప్ నెంబర్లు కేటాయించేందుకు శ్రీకారం చుట్టింది. ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ అబ్దుల్‌గౌస్ ఆదోని పట్టణంలో, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదోనికి రాకపోకలు సాగించే ఆటోలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన టాప్ నెంబర్ల కేటాయింపు కార్యక్రమం ప్రారంభించారు.

ఆదోని పట్టణంలోని షరాఫ్ బజార్‌లో ఓ బంగారం దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కి వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనా.. సరైన నెంబరు తెలియకపోవటంతో కేసు ఎటూ తేలలేదు.

గుర్తింపు కార్డులు జారీ

ఆదోని పట్టణంలో పట్టణ ఆటోలు, గ్రామీణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ఆటోలు సుమారు రెండు వేలకు పైగా ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఆటో ప్రయాణికుల భద్రత కోసం ఆదోని ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆదోనిలో రాకపోకలు సాగించే ఆటోలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో కూడిన టాప్ నెంబర్లు కేటాయిస్తున్నారు. ప్రతి ఆటో వెనకభాగంపైన దూరంలో సైతం కనిపించేలా క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓ సంఖ్యను కేటాయిస్తున్నారు. డ్రైవరు సీటు వెనుకభాగంలో ప్రయాణికులకు కనిపించేలా పెద్ద సైజులో ఐడీ కార్డును అమర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఆటోడ్రైవర్ పేరు, చిరునామా, అత్యవసర ఫోన్ నెంబర్లు ఉంటాయి. డ్రైవరుకు సైతం ఐడీ కార్డు సైతం జారీ చేస్తారు. ప్రతి ఆటోకు సంబంధించిన, డ్రైవర్ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ఆటోడ్రైవర్ నుంచి రూ.250 రుసుం కేటాయించారు.

ఇవీ ప్రయోజనాలు

◆ ఆటో ఎక్కి కూర్చోగానే మొదట డ్రైవర్ సీటు వెనుక ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, వివరాలు తెలుసుకోవాలి. అతడి నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వెంటనే సమీపంలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేసి ఆటోను ట్రాక్ చేసి గుర్తించవచ్చు.

◆ ప్రమాదాలకు గురైతే సంబంధిత ఆటోలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఆటోలో ప్రయాణం చేసే ప్రయాణికులు బ్యాగులు.. ఖరీదైన సామగ్రిని ఆటోల్లో మరిచిపోయినా.. ఆటో సంఖ్యను గుర్తుంటే చాలు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే గుర్తించే అవకాశం ఉంటుంది.

ప్రతి ఆటో చోదకుడికి తప్పనిసరి

- అబ్దుల్ గౌస్, సీఐ, ట్రాఫిక్ పోలీసు స్టేషన్, ఆదోని

పట్టణ ఆటోలతో పాటు ఇక్కడి రాకపోకలు సాగించే వాటికి కూడా ప్రత్యేక సంఖ్య కేటాయిస్తున్నాం. చోదకుడు, ఆటోకు సంబంధించిన అన్ని వివరాలు ఉండటం వల్ల ప్రయాణికులు క్షేమంగా ఉంటారు. ప్రధానంగా కొందరు ఆటోడ్రైవర్లు రహదారి ప్రమాదాలు చేసి తప్పించుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా వెనక ఉండే సంఖ్యను కూడా గుర్తించవచ్చు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా ఆటోలకు టాప్ నెంబర్లు వేసుకోవాలి.

ముళ్లపొదల తొలగింపు

స్పందనకు వందనం

అగ్రహారం (మద్దికెర), న్యూస్‌టుడే: మండలంలోని అగ్రహారం బస్టాండు వద్ద ఉన్న పశువుల నీటితొట్టి చుట్టూ పెరిగిన ముళ్లపొదలు తొలగించారు. 'ఈనాడు'లో శుక్రవారం ప్రచురితమైన 'ముళ్లపొదల్లో పశువుల నీటితొట్టి' అనే కథనానికి డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి, గ్రామ సర్పంచి విజయుడు, పంచాయతీ కార్యదర్శి విజయ్ స్పందించారు. ముళ్లపొదలు తొలగించి, తొట్టిలో నీరు వదిలేలా చర్యలు చేపట్టారు.

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: మైనర్ విద్యార్థులు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత అన్నారు. ఆదోని పట్టణంలోని అక్షరశ్రీ జూనియర్ కళాశాలలో శుక్రవారం ట్రాఫిక్ సీఐ అబ్దుల్‌గౌస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని తాలుకా పోలీసు స్టేషన్‌ను శుక్రవారం ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత తనిఖీ చేశారు. స్టేషన్‌లోని దస్త్రాలు పరిశీలించి, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాలుకా సీఐ నల్లప్ప, ఎస్సై రామాంజనేయులు ఉన్నారు.

సంక్షిప్త సమాచారం

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆలూరులోని అయ్యప్పస్వామి ఆలయ ఐదో ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారి చిత్రపటాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి ఊరేగించారు.

దేవనకొండ, న్యూస్‌టుడే: ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని ఆరు నెలలుగా మంచానికే పరిమితమైన మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్వర్లకు 1997-98 బ్యాచ్ విద్యార్థులు అండగా నిలిచారు. దేవనకొండలోని వారి మిత్రుడికి శుక్రవారం రూ.35,500 అందజేశారు. చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.3 లక్షలు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. పూర్వ విద్యార్థులు నాగరాజు, రమేశ్, విజయ్, నరసింహులు, ఇలియాస్, రఫీ, బాలకృష్ణ, రామలింగ, అమృతరాజ్, యాకోబు, గోవింద్, ప్రమోద్, సనాఉల్లా పాల్గొన్నారు.

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుంద మండలం కర్ణాటక సరిహద్దు గ్రామం మార్లమడికి అంచున వేదవతి హగరి నుంచి శుక్రవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం జిల్లా మైనింగ్ శాఖకు అప్పగించినట్లు హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీరాంనాయక్ తెలిపారు.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న తలపెట్టనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణయ్య కోరారు. పత్తికొండ సీడీపీవోకు శుక్రవారం ఏఐటీయూసీ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

విద్యుత్తు సమస్యలకు సత్వర న్యాయం

వెల్దుర్తి: సమస్యలు తెలుసుకుంటున్న విద్యుత్తు అదాలత్ ఛైర్మన్ శ్రీనివాస ఆంజనేయమూర్తి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: విద్యుత్తు సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రత్యేక విద్యుత్తు అదాలత్ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి అన్నారు. వెల్దుర్తిలోని విద్యుత్తు ఉపకేంద్రం కార్యాలయం ఆవరణలో విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఈ కర్నూలు ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు వివరించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక సభ్యులు మధుకుమార్, శ్రీనివాసబాబు, విజయలక్ష్మి, ఎస్ఏవో చిన్న రాఘవులు, డీఈ శేషాద్రి, ఏడీ సుబ్బన్న, వెల్దుర్తి ఇన్‌ఛార్జి ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మద్దికెర, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులు ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఏఈ రఫీక్, ఇతర సిబ్బంది కోరారు. మద్దికెరలో శుక్రవారం వారు స్థానికులకు అవగాహన కల్పించారు. శనివారం ఆదోని విద్యుత్తు ఇంజినీరింగ్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక అదాలత్‌లో పాల్గొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

వారు తవ్విన గోతిలోనే..!

ఆదోని పట్టణంలోని గౌళిపేటలో మున్సిపల్ ట్రాక్టరు బోల్తా పడిన ఘటన శుక్రవారం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు నెలల కిందట కుళాయిల కనెక్షన్ల కోసం గుంతలు తవ్వారు. వాటిని సరిగా పూడ్చలేదు. వాటిని పూడ్చేందుకు గుత్తేదారు పురపాలక సంఘం ట్రాక్టరుతో మట్టి తెచ్చి వేస్తుండగా. ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇల్లు దెబ్బతిందని, పరిహారం చెల్లించాలని బాధితులు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు

సర్వేకొకరు.. సమావేశానికి మరొకరు

ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది సిబ్బంది విధులు నిర్వహించాలి. హాలహర్వి మండలం కొక్కరచేడు గ్రామ సచివాలయంలో మాత్రం కేవలం ముగ్గురే పనిచేస్తున్నారు. శుక్రవారం ఇద్దరే హాజరు వేశారు. ఒకరు సర్వేయర్, మరొకరు సంక్షేమ సహాయకుడు. సర్వేయర్ ఎక్కడో రీసర్వే విధుల్లో ఉన్నారు. మరో ఉద్యోగి పాఠశాల సమావేశానికి వెళ్లడంతో సచివాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. తమ గ్రామ సచివాలయానికి సిబ్బందిని నియమించాలని అధికారులకు విన్నవించినా.. ఎలాంటి ఉపయోగం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, హాలహర్వి

ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్, ఉపాధ్యాయులు

భయం వీడి.. గళం వినిపించాలి

ఆదోని విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు భయపడకుండా పది మందిలో మాట్లాడటం అలవర్చుకోవాలని ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ అన్నారు. ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఈనాడు ప్రతిభ పాటవ పోటీల్లో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఎం.శిరీష ప్రథమ, హెచ్.దీక్ష ద్వితీయ, ఇ.భాను తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్‌నాయుడు, సునీల్‌రాజ్‌కుమార్, సతీశ్, నాగరాజు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

హాలహర్వి, న్యూస్‌టుడే: హాలహర్వి మండలం బాపురం దిగువ కాల్వలో శుక్రవారం మృతదేహం గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కేంద్రంలో అగరొత్తులు కంపెనీలో పనిచేస్తున్న మంజునాథ్ (42) అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం భార్య అంకితకు ఫోన్ చేసి తను ఉండనని, జీవితంపై విరక్తి వచ్చిందని చనిపోతానని చెప్పారన్నారు. మోకా సమీపంలోని దిగువ కాల్వలో దూకినట్లు తెలిసింది. హాలహర్వి మండలం బాపురం వద్ద మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మోకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు హాలహర్వి పోలీసులు తెలిపారు.

లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలావెంకటశేషాద్రి

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: రాజీ కాదగిన క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆదోని జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి పి.జె.సుధా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలావెంకటశేషాద్రి అన్నారు. ఆదోని న్యాయ స్థానంలో పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో న్యాయమూర్తులు యజ్ఞనారాయణ, అర్చన, సుభాష్, శ్రీవల్లి పాల్గొన్నారు. ఆదోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట సీనియర్ సివిల్ జడ్జి యజ్ఞనారాయణ, జైలు విజిటింగ్ న్యాయవాది ఆనంద్ ఉన్నారు.

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఈ నెల 13వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి, ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కట్టా హేమ తెలిపారు. ఆలూరు కోర్టులో శుక్రవారం వారు న్యాయవాదులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్, న్యాయవాదులు మాధవ్ కృష్ణ, రవి, లక్ష్మీకాంత్, షేక్షావలి, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పెండ్లిమాను తండా (పత్తికొండ గ్రామీణం), న్యూస్‌టుడే: పెండ్లిమాను తండా గ్రామంలో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్నదేవి, గ్రామ సర్పంచి లక్ష్మానాయక్, న్యాయవాది దామోదర్ ఆచారి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం పత్తికొండలోని బాలసదనాన్ని సందర్శించారు. సబ్‌జైలులో ఖైదీలతో మాట్లాడారు. కోర్టులో న్యాయవాదులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న జరగనున్న మెగా లోక్ అదాలత్‌లో రాజీ మార్గాల ద్వారా వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.

పత్తికొండ బాలుర గురుకుల పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినుల నృత్య ప్రదర్శన

చదువులమ్మ తోటలో ఆనందాల విరులు

ఆస్పరి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినుల విన్యాసాలు

పశ్చిమ ప్రాంతంలోని పాఠశాలలు సందడిగా మారాయి. కుటుంబ సభ్యులంతా పండగలకు కలిసినట్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక్కచోట చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

- న్యూస్‌టుడే, బృందం

ఆదోని గ్రామీణం: పెద్దహరివాణం పాఠశాలలో విద్యార్థికి జ్ఞాపిక అందజేస్తున్న డీఎస్పీ హేమలత

వెల్దుర్తి బాలికల పాఠశాలను పరిశీలిస్తున్న జేసీ నూరుల్ ఖమర్

(c) eenadu

అభివృద్ధి పనులు వేగవంతం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.2.60 కోట్ల విలువైన 20 పనులపై ఈనెల 1న తేదీన 'పనులు సాగక.. సమస్యలు తీరక' అనే శీర్షికతో 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పురపాలక కమిషనర్ గంగిరెడ్డి గుత్తేదారులకు నోటీసులు జారీ చేశారు. పట్టణంలో అన్ని పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మెయిన్ రోడ్డు, నిలిచిపోయిన సీసీరోడ్డు, తారు రోడ్డు పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. రూ.45 లక్షల విలువైన పనులు గుత్తేదారులు ప్రారంభించారు. శివన్ననగర్‌లో నిలిచిపోయిన పనులు మొదలు పెట్టించారు.

రహదారిపై ప్రమాద సూచికల ఏర్పాటు

స్పందనకు వందనం

ఎమ్మిగనూరు గ్రామీణం, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: మండలంలోని జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్న ప్రమాదాలపై ఈనెల 1న తేదీన 'ఈనాడు'లో 'జీవితాల మలుపు తప్పుతున్నాయ్' అనే కథనానికి గ్రామీణ పోలీసులు స్పందించారు. గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది ప్రమాదక మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు. కోటేకల్ వద్ద నవంబరు 29న జరిగిన రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం ఆరుగురు కన్నడిగులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాద సూచికలను రేడియం స్టిక్కర్లతో ఏర్పాటు చేయడం వల్ల రాత్రి సమయాల్లో జాతీయ రహదారిపై వెళ్లే వాహనచోదకులు మలుపులను గుర్తించడం సులువవుతుంది.

ముళ్ల పొదల తొలగింపు

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ముళ్ల చెట్లు తొలగించారు. 'ముళ్ల పొదలతో ప్రమాదం' అనే శీర్షికతో 'ఈనాడు'లో ఈనెల 5న తేదీన ప్రచురించిన చిత్ర వార్తకు అధికారులు స్పందించారు. ఈవోఆర్డీ మంజుల పారిశుద్ధ్య కార్మికులను పంపించి ముళ్ల, పిచ్చి మొక్కలను తొలగించారు. పారిశుద్ధ్య పనులు చేయించారు. దారిపై చెత్త వేయకూడదని స్వచ్ఛతకు సహకరించాలని కోరారు.

మంచి నేలతోనే ఆహార భద్రత

ఎమ్మిగనూరు వ్యవసాయం: నేలతోనే ఆరోగ్య పరిరక్షణ అందరూ బాధ్యతగా కావాలని భూసార పరీక్ష కేంద్రం సహాయ సంచాలకుడు అశోక్‌వర్ధన్‌రెడ్డి అన్నారు. మట్టి భూసార పరీక్ష కేంద్రంలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు.

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

క్రమబద్ధీకరణపై అవగాహన

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం భవనాలు నిర్మించుకున్న యజమానులకు అవగాహన కల్పించాలని టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్ సూచించారు. బీపీఎస్‌పై అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, ప్లానర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఎమ్మిగనూరు 8008573824 కోడుమూరు 9885988357 కౌతాళం 8008574931

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: జేపాలం వీధిలో విద్యుత్తు రహదారిలో నూతన విద్యుత్తు స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. - స్థానికుడు రవి

✔: పరిశీలించి విద్యుత్తు స్తంభాన్ని వేరే చోట ఏర్పాటు చేస్తాం. - విద్యుత్ ఏడీఈ. జీవన్

సి.బెళగల్, న్యూస్‌టుడే: ?: కొండాపురం గ్రామంలో సీసీ రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -బి.భీమన్న, కొండాపురం గ్రామం

✔: తక్షణమే గ్రామపంచాయతీ సర్పంచి రత్నమ్మతో మాట్లాడి కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. - మహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ?: మండలంలోని కంబదహాళ్ గ్రామంలో చాలా రోజుల నుంచి మురుగు కాల్వలు శుభ్రం చేయడం. -వెంకటేశ్, కంబదహాళు

✔: గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత సమస్యను గ్రామ కార్యదర్శి, సర్పంచి దృష్టికి తీసుకెళ్తాం. -ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ?: గ్లట్ ఏరియాలో కల్వర్టు లేక రోజు ఇబ్బందులు పడుతున్నాం. -శ్రీనివాసులు, కాలనీవాసి

?: శిల్పా కాలనీలో రోడ్డు గుంతల పద్యాయి. వీటికి మరమ్మతులు చేపట్టండి -రంగన్న కాలనీవాసి

✔: కల్వర్టు పనులు వేగవంతం చేస్తాం. రహదారులకు ప్రతిపాదనలు పెట్టాం - గంగిరెడ్డి, పురపాలక కమిషనర్

సమస్యల గూడూరు

◆ మౌలిక సదుపాయాలు లేక అవస్థలు

గూడూరు, న్యూస్‌టుడే: గూడూరు మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మార్పు చెంది 13 ఏళ్లు అయింది. జనాభా పెరిగే కొద్దీ నగరం విస్తరించి నివాస సముదాయాలు పెరుగుతున్నాయి. కానీ అందుకు నుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. దశాబ్ద కాలం మునుపే ఏర్పాటైన దారులు, మురుగు కాలువలు, కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీరే ఆధారం. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాధి కోసం యువత, బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారు కనీస సదుపాయాల లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రూ. వేలల్లో పన్నులు చెల్లిస్తున్నా మౌలిక సౌకర్యాలు లేవని, పేరుకే నగర పంచాయతీ.. అంతా సమస్యలతో సతమతం అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేటికీ మట్టి రోడ్లే దిక్కు

సుమారు 50 కిలోమీటర్ల అంతర్గత దారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో 20 కిలోమీటర్ల మేర నేటికీ మట్టిదారులే ఉన్నాయి. పడమర, తూర్పు బీసీ కాలనీతో పాటు మరికొన్ని కాలనీల్లో సీసీదారులు ఉన్నా మురుగు కాలువలు లేవు. వర్షం కురిసినప్పుడు మట్టి దారులపై నీళ్లు నిలిచి బురదమయంగా మారుతాయి. వాహనాలపై వెళ్లడానికి ప్రజలు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మురుగు కాలువకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. గత ఏళ్లలో ఒకటి రెండు చోట్ల సీసీ దారులు నిర్మించిన

నిలిచిన అమృత్ పనులు

కల్వర్టులు నిర్మించక పోవడంతో ప్రధాన దారులకు అనుసంధానం లేక ఇబ్బందులు తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో నివాసితులు నాపబండలు ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సీసీ దారులు, మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

నాటి పైపులైనే..

26 లక్షల మందికి 15 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్లో నీటి సరఫరా జరుగుతోంది. పైపుల మన్నిక తగ్గి పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. వీటికి మరమ్మతులు చేసేందుకు అధికారులు బాగున్న దారులను తవ్వడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో నీటి సరఫరా సామర్థ్యం తగ్గి ప్రజలకు రెండు మూడు రోజులకోసారి కుళాయిలకు సరఫరా జరుగుతుంది. గతంలో తెదేపా ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా నీటి సమస్యను పరిష్కరించేందుకు పనులు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు మధ్యలో నిలిచాయి. కారణంగా ప్రజలు ప్రైవేటు శుద్ధజల కేంద్రాలను ఆశ్రయించి సొమ్ము ఖర్చు చేసుకుంటున్నారు. నిలిచిపోయిన అమృత్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్తాం – రమేష్‌బాబు, కమిషనర్

అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. నిధులు అవసరం పై నివేదికలు పంపాం. పాలకులు కూడా ప్రయత్నిస్తున్నారు. త్వరగా నిధులు మంజూరైతే అభివృద్ధి పనులు చేపడతాం.

సంక్షిప్త సమాచారం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: బనవాసి ఆనిమల్ పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా షేక్ షబాన్ బాషా ప్రభుత్వం శుక్రవారం నియమించింది.

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ శివారులోని కస్తూర్బా పాఠశాలను సమగ్ర శిక్ష ఏపీసీ లోకరాజు శుక్రవారం సందర్శించి విద్యార్థుల పాఠశాల దశలో మంచి క్రమశిక్షణ అలవరుచుకోవాలని వారికి పలు సూచనలు చేశారు.

కోడుమూరు పట్టణం: స్థానిక గూడూరు, కర్నూలు రహదారులు కలిసే కూడలి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. లైసెన్సు లేకుండా, మద్యం తాగి, వాహనాలు నడిపిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై డి.ఎ.స్వామి హెచ్చరించారు.

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మైసూర్ వ్యాపారిణ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర వేదాంతహార తీర్థులు మంత్రాలయం వచ్చి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. ఆయనకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేష వస్త్రంతో సత్కరించారు.

సి.బెళగల్: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు స్థానిక ఎస్సై వేణుగోపాల్ రాజ్ నూతన క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎంపీడీవో ఆవరణలో 5వ సచివాలయంలో 104 సేవలను వైద్య సిబ్బంది రక్తపోటు, మధుమేహం వ్యాధి, సాధారణ రోగులకు, గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందచేశారు.

కొత్తకోట (సి.బెళగల్), న్యూస్‌టుడే: మండలంలోని కొత్తకోటలో రామచంద్రస్వామి మఠంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపనకు అంకురార్పణ పూజల్లో మండల కళశస్థాపన జరిగాయి.

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉప విభాగంలోని దర్వాపురం బోలెపల్లె వద్ద మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్లే 30 బస్సులను గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు, సీఎస్సై మల్లికార్జున తనిఖీ చేశారు.

మంత్రాలయం, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, వైకాపా నాయకులు పాల్గొని విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాలను పరిశీలించి, అభినందించారు. అనంతరం మంత్రాలయంలో బాలికల వసతి గృహం ఏర్పాటుకు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.

పోటీల్లో రాణిస్తే ఉజ్వల భవిత

బహుమతులు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం

ఉపన్యాస పోటీలకు హాజరైన విద్యార్థులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఉపన్యాస పోటీల్లో చిన్నారులు రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుడ్‌షెపర్డ్ ఇంగ్లీషు మీడియం స్కూల్ ప్రిన్సిపల్ జాన్‌మోజెస్ అన్నారు. 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా శుక్రవారం ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ జాన్‌మోజెస్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. ఉద్యోగాల సాధించాలంటే పోటీ పరీక్షలు కీలమన్నారు. పోటీల్లో శివాణిప్రశాంతి, బృందావని, దినకార్‌సాయి ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శరణప్ప, డేవిడ్, సురేష్, ఆయూషా, కౌసర్‌బాను తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు గ్రామీణం, గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. ఎమ్మెల్యే తన నివాసంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు వినతులు అందచేశారు. సమస్యలను మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

చలువ బిందెలతో ఉత్సవాలకు అంకురార్పణ

చలువ బిందెలతో ఆలయానికి ఊరేగింపుగా వస్తున్న గ్రామస్థులు

మంత్రాలయం, న్యూస్‌టుడే: చలువ బిందెలతో గ్రామ దేవతల దేవర ఉత్సవాలకు వైభవంగా అంకురార్పణ చేశారు. గ్రామ దేవత మంచాలమ్మ, మారికాంబ అమ్మ వారి ఊరి దేవరను శుక్రవారం చంద్రశేఖర్ గౌడు ఇంటి నుంచి కలశాలతో ప్రారంభించారు. మంగళ వాయిద్యాలతో ఈడిగ తిమ్మప్ప ఇంటి నుంచి చలువ బిందెలతో బయలుదేరి మంచాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. మారికాంబ, మారెమ్మ ఆలయాల్లో చలువ బిందెలు ఉంచి పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అదుపు తప్పితే అంతే..

మండలంలోని కల్లుకుంట గ్రామం నుంచి పెద్దకడబూరు వెళ్లే రహదారిలో సూగూరు మేజరు కాల్వ వద్ద నడి రోడ్డుపై ప్రమాదకర రంధ్రం ఏర్పడింది. ఇక్కడ రాత్రి పూట వాహనదారులు అదుపు తప్పితే ప్రమాదాల బారిన పడాల్సిందే. ఈ రంధ్రం ఏర్పడి రెండు నెలలు కావస్తోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఈ రహదారిపై మండల కేంద్రానికి నిత్యం చిన్నతుంబళం, బాపురం, నాగులాపురం, ఓంనగర్, బసలదొడ్డి తదితర గ్రామాల ప్రజలు వాహనాలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించి రంధ్రం పూడ్చివేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, పెద్దకడబూరు

దారంతా దారుణం

కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలోకి వెళ్లే ప్రధాన మార్గం గుంతలతో అధ్వానంగా మారింది. ప్రస్తుతం లీకేజీతో నీరు రోడ్డుపై ప్రవహించడంతో బురదమయంగా మారింది. దీంతో గ్రామస్థులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికి మరమ్మతులు చేపట్టడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ రోడ్డు వేయాలని కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, ప్యాలకుర్తి(కోడుమూరు పట్టణం)

పూర్తయినా.. ప్రారంభించక

మండలంలోని కొండాపురం గ్రామంలో గత వైకాపా ప్రభుత్వం రూ.35 లక్షలు వెచ్చించి సచివాలయ భవనం పూర్తి చేసింది. భవన నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నా.. ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఇరుకు గదుల్లో కొనసాగిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నూతన సచివాలయం భవనం అందుబాటులోకి తెచ్చి సేవలందించాలని గ్రామస్థులకు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కొండాపురం(సి.బెళగల్)

ఫిర్యాదు చేసినా.. పట్టించుకోక..

జీవీఆర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ ఆనుకొని ఉన్న కాల్వలపై ఎలాంటి అనుమతి లేకుండా దుకాణాలు నిర్మించుకున్నారు. దీంతో విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జె.రామచంద్రుడు తెలిపారు. నెల రోజుల క్రితం పాఠశాలలో హెచ్‌ఎంతో ఎంపీడీఓ, డీఎల్‌పీవో, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఈవోఆర్‌డీ సమావేశమయ్యారు. అక్రమ కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. –న్యూస్‌టుడే, కోడుమూరు పట్టణం

మద్యం తాగి వాహన నడపొద్దు: డీఎస్పీ

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వాహన చోదకులు వాహనాలను మద్యం తాగి,

వాహన చోదకులకు మంత్రణం చేస్తున్న డీఎస్పీ

చరవాణి చూస్తూ నడిపితే ప్రమాదాలు జరుగుతాయని, జాగ్రత్తగా నడిపి సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని డీఎస్పీ భార్గవి అన్నారు. శుక్రవారం రాత్రి కలుగొట్ల రహదారిలో వెళ్తున్న వాహన చోదకులకు మంత్రణం చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే చోదకులు శిరస్త్రాణం ధరించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు సిబ్బంది ఉన్నారు.

బాలింత మృతితో బంధువుల ఆందోళన

పెంచికలపాడు(గూడూరు గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ కర్నూలు-బళ్లారి రహదారిపై ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. గూడూరు మండలం పెంచికలపాడు గ్రామం శివారులోని విశ్వభారతి ఆసుపత్రికి శింగవరం గ్రామానికి చెందిన రాజు భార్య వెంకటలక్ష్మిని ప్రసవం కోసం తీసుకొచ్చారు. శుక్రవారం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలింత మృతి చెందడంతో తమకు న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్సై శరత్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ఘనంగా కార్మిక సంఘాల మహాసభ

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్రం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక ద్రోహానికి పాల్పడుతోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునియప్ప, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్ బాబు విమర్శించారు. శుక్రవారం పట్టణ కార్మిక నాయకులు బీడీల శ్రీనివాసులు, ఓబులేసుల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ, కార్మిక సంఘాల మహాసభను ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు బి. కృష్ణ, ఈశ్వర్, చిన్నరాముడు, మధు పాల్గొన్నారు.

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అప్రమత్తత అవసరం

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంచార చికిత్స కార్యక్రమ అధికారి రఘు అన్నారు. నగర పంచాయతీలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి రఘు మాట్లాడుతూ. .చిన్న నల్లిని పోలిన కీటకం కరవడంతో జ్వరంతో పాటు శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు షఫియా, ప్రత్యూష, ఎస్‌హెచ్‌వో శాంతకుమారి, డీహెచ్‌ఏవో కృష్ణారెడ్డి, ఖలీల్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

కౌతాళం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద శ్రీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజినీరు శ్రీనివాసులు, ఆలయ డిప్యూటీ కమిషనరు వాణి పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రూ.22లక్షల విలువైన విత్తనాలు సీజ్

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పట్టణంలోని శివ కిరణ్, క్రాంతి అగ్రో ట్రేడర్‌ను శుక్రవారం ఏడీఏ ఎస్.మహమ్మద్‌ఖాద్రీ, ఏవో శివశంకర్ తనిఖీ చేసి అనుమతి లేని రూ.22లక్షల విలువైన వరి, మొక్కజొన్న విత్తనాలను సీజ్ చేశారు. అనధికారికంగా వరి, మొక్కజొన్న విత్తనాలు నిల్వ ఉంచి వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విత్తన దుకాణాలపై తదుపరి చర్యల కోసం జాయింట్ కలెక్టర్ కోర్టుకు సమర్పించినట్లు వెల్లడించారు. తనిఖీల్లో ఏఈవో నరసింహులు పాల్గొన్నారు.

విచారణ అధికారిగా కృష్ణారెడ్డి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణ ప్రణాళికకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై ఏసీబీ అధికారులు 2019లో తనిఖీలు నిర్వహించి అక్రమ కట్టడాలను బయటపెట్టారు. తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారని మున్సిపల్ అధికారులపై ఏసీబీ విచారణ చేపట్టింది. 11 మందిపై విచారణకు ఆదేశించింది. వీరిని విచారణ చేసేందుకు ప్రాజెంటింగ్ అధికారిగా ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం శుక్రవారం నియమించింది.

సి.బెళగల్: మాట్లాడుతున్న జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్‌పీరా

ఎమ్మిగనూరు: ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే బీవీ

గోనెగండ్ల: సూచనలిస్తున్న ఆదోని సబ్‌కలెక్టరు అజయ్‌బాబు

బాలికల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మిగనూరు, సి.బెళగల్, గోనెగండ్ల, కౌతాళం, కోడుమూరు గ్రామీణం, నందవరం, గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: బాలికల బంగారు భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు చదువే లక్ష్యంగా భవిష్యత్తు రాణించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్‌పీరా పేర్కొన్నారు. సి.బెళగల్ గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపల్ చింతలయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఆడ పిల్లల చదువులను వివక్ష పేరుతో ఆపొద్దని ఆదోని సబ్‌కలెక్టరు అజయ్‌బాబు అన్నారు. గోనెగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని డివిజనల్ అభివృద్ధి అధికారి బాలకృష్ణ రెడ్డి అన్నారు. కైరవాడిలో ఆయన పాల్గొన్నారు. గూడూరులో పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏపీసీ లోకరాజు, సీఎంవో ధనరాజు పాల్గొన్నారు. కోడుమూరు జీవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో రాముడు, మాడల్ పాఠశాలలో తహసీల్దార్ నాగరాజు, కార్యక్రమాన్ని ప్రారంభించారు. కౌతాళం ప్రభుత్వ పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నందవరంలో తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో పుల్లయ్య, డిప్యూటీ ఎంపీడీవో సందీప్, కేజీబీవీ ప్రిన్సిపల్ శైలజ పాల్గొన్నారు.

కోడుమూరు పట్టణం: జడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులు

కౌతాళం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్

గూడూరు గ్రామీణం: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రూపొందించిన నమూనాలు

వివాహిత అనుమానాస్పద మృతి

నాగమ్మ

కోసిగి, న్యూస్‌టుడే: వివాహిత అనుమానాస్పద స్థితిలో నీటిలో పడి మృతి చెందిన సంఘటన కోసిగి మండలం దుద్ది గ్రామ పొలాల్లో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన మాలదాసరి తిక్కమ్మ, తిమ్మప్పల కుమార్తె నాగమ్మ(బుజ్జమ్మ)(19)ను ఏడాది క్రితం మండల పరిధిలోని దుద్ది గ్రామానికి చెందిన చింతమాను నరసింహులుతో వివాహం చేశారు. శుక్రవారం ఉదయం నరసింహులు పొలానికి నీరు కట్టడానికి వెళ్లగా.. తర్వాత నాగమ్మ భర్తకు భోజనం తీసుకొచ్చింది. ఇద్దరు కలిసి పొలానికి మందు కొడదామని అనుకున్నారు. పెద్ద సంపు దగ్గరకు వెళ్లి బిందెలో నీటిని తెచ్చింది. మూడో సారి నీటి కోసం వెళ్లి ఎంత సేపటికి రాకపోవడంతో భర్త నరసింహులు సంపు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ జాడ కనిపించలేదు. నీటిలో దూకి గాలించినా కనిపించకపోవడంతో గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి అందరూ నీటిలో గాలించగా.. నాగమ్మ శవమై తేలింది. ప్రమాదవశాత్తు నీటిలో పడిందా.. ఇతర అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి తిక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.

బరువులు ఎత్తి.. పతకాలు పట్టి

● వెయిట్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న బాలిక

గోనెగండ్ల, న్యూస్‌టుడే: క్రీడల్లో ప్రతిభ చాటేందుకు విద్యార్థులు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా సాధన చేసి ప్రతిభ చూపుతున్నారు. సరైన మైదానం, క్రీడా పరికరాలు అందుబాటులో లేనప్పటికీ జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సలహాలతో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. గోనెగండ్లలోని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థిని లావణ్య జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది.

తల్లిదండ్రుల సహకారంతో

గోనెగండ్ల మండలంలోని బైలుప్పల స్వగ్రామం. కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటరు ద్వితీయ(ఎంపీసీ) చదువుతోంది. తల్లిదండ్రులు చంటి, సాలమ్మలకు కూలీ పనులే జీవనాధారం. పాఠశాలలో ఎందరో క్రీడాకారులు వివిధ వేదికలపై ప్రతిభ చూపడంతో క్రీడలపై లావణ్య ఆసక్తి పెంచుకుంది. తల్లిదండ్రుల సహకారంతో పాటు ఉపాధ్యాయురాలు కల్యాణి ప్రోత్సహించారు. క్రీడలో మెలకువలు నేర్చుకొని పట్టుదలతో వెయిట్ లిఫ్టింగ్ క్రీడా సాధన చేసింది. పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లింది. జాతీయ స్థాయిలో రాణించి క్రీడల కోటా కింద ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నదే తన లక్ష్యమని విద్యార్థిని చెప్పారు.

వెయిట్ లిఫ్టింగ్ సాధనలో విద్యార్థిని లావణ్య

సాధించిన విజయాలు..

☛ 2025 అండర్-19 విభాగంలో జిల్లా స్థాయిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి ప్రథమ స్థానం సాధించింది.

☛ ఈ ఏడాది అక్టోబరులో జరిగిన అండర్-19 విభాగంలో రాష్ట్రస్థాయిలో గుడివాడ, గుంటూరులో జిల్లాల్లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది.

☛ ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో అన్నమయ్య జిల్లాలోని జగయ్యపేటలో జరిగిన పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది.

కార్మికుల వినూత్న ప్రదర్శన

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కరోనా సమయంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అజయ్‌బాబు ఆరోపించారు. దీక్షలు చేస్తున్న కార్మికులకు మద్దతుగా శుక్రవారం వినూత్నంగా ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో అజయ్‌బాబు మాట్లాడుతూ.. తక్షణమే ఉద్యోగాలు కల్పించాలి కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు ప్రసాద్, సీపీఐ నేతలు రంగన్న, విజయేంద్ర, రాజు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సహకార సంఘం అధ్యక్షుడి ఎంపిక

పోలకల్ (సి.బెళగల్), న్యూస్‌టుడే: పోలకల్ ఉమ్మడి సహకార సంఘం అధ్యక్షుడిగా ధనవంతుడు ఎంపికైనట్లు ఎన్నికల అధికారి నాగరమణయ్య, సీఈవో లక్ష్మణ్‌లు తెలిపారు. సంచాలకులుగా ఎంపికైన ఆరుగురు. . ధనవంతుడిని ఉమ్మడి సహకార సంఘం అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. మెజారిటీ సంచాలకులు ఆమోదించడంతో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెదేపా నాయకులు అమర్, ఏసన్న తదితరులు ఉన్నారు.

శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలి

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయం రంగం వాతావరణ మార్పులు, నేలలో పోషకాల లోపాలు, నీటి వనరుల కొరత వంటి సమస్యలు ఎదుర్కొంటోందని, విద్యార్థులు వ్యవసాయంపై శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్రచౌదరి అన్నారు. శుక్రవారం యువతలో అగ్రి ఇన్నోవేషన్ పెంపునకు బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక ఎక్స్‌పోజర్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలుకు చెందిన పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయానికి చెందిన 158మంది విద్యార్థులకు క్షేత్ర సందర్శన, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మౌనిక, నిరంజన్ రెడ్డి, తేజ్‌కుమార్ పాల్గొన్నారు.

(c) eenadu

తైక్వాండో పోటీల గోడపత్రాల విడుదల

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా తైక్వాండో క్రీడాభివృద్ధికి, పోటీలకు సహాయ సహకారాలు అందిస్తానని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో టీజీవీ, టీజీబీ తైక్వాండో అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ఓపెన్ తైక్వాండో పోటీలకు సంబంధించిన గోడపత్రాలను శుక్రవారం టి.అజయ్, కె.వెంకటేష్, నవీన్‌లతో కలిసి విడుదల చేశారు. పోటీ నిర్వహణ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. సబ్ జూనియర్, క్యాడెట్ సీనియర్ విభాగాల్లో బాల బాలికలకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

కర్నూలు

•కర్నూలు • పాణ్యం

పీజీ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

కర్నూలు విద్య: రాయలసీమ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాంలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు వీసీ వెంకట బసవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్‌యూలోని అకడమిక్ బిల్డింగ్-3లో ఈనెల 9, 10 తేదీల్లో నేరుగా హాజరై అర్హత పత్రాల పరిశీలన చేయించుకోవాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
కర్నూలు : 80085 52632, కర్నూలు గ్రామీణం : 85010 05408, ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలకసంస్థ : ?: వెంకటరమణ కాలనీ నాలుగో నంబరు రోడ్డులో రహదారి అధ్వానంగా మారింది. మరమ్మతులు చేయాలి. **- నరేంద్రకుమార్, స్థానికుడు**

?: బుధవారపేట కాలనీలో కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. వెంటనే శుభ్రం చేయించాలి. **- స్థానికులు**

✔: ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం. **- నగరపాలక అధికారులు**

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

వినతిని స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మాధవనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యల పరిష్కారం కోసం ఆమెకు వినతులను అందజేశారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. కర్నూలు మండలం పసుపులలోని తన నివాసంలో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కొన్ని సమస్యల గురించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

సరకులందక.. జీవనం సాగక

◆ వృద్ధులు, దివ్యాంగులకు తప్పని పాట్లు

◆ గడువు ముగిసినా పూర్తి కాని పంపిణీ ప్రక్రియ

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు షరీఫాబీ. నగరంలోని పెద్దపడఖానాలో నివాసముంటున్నారు. డీలరు ఇంటికి వచ్చి సరకులు ఇవ్వకపోవడంతో దుకాణానికి వెళ్లి తెచ్చుకున్నారు. ప్రభుత్వం తమలాంటి వాళ్లకు ఇంటి వద్దకే అందించాలని చెబుతున్నా.. అందించడం లేదని వాపోతున్నారు. తాను ప్రతి నెలా నానా పాట్లు పడుతూ సరకులు తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. సమయానికి సరకులందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారికి చౌకదుకాణాల డీలర్లు ఇంటివద్దకే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినా క్షేత్ర స్థాయిలో పలు చోట్ల ఈ పరిస్థితి ఉండటం లేదు. దీంతో అవసరార్థులు వ్యయప్రయాసలకోర్చి రేషన్ సరకులు తెచ్చుకుంటున్నారు. ప్రతి నెలా 25 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుండగా కొందరు డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో లబ్ధిదారులకే అక్కడకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

డీలర్లే వ్యాపారులై..

కొంతమంది డీలర్లు దివ్యాంగుల వద్దకు వెళ్లి వారితో ఈ-పోస్ యంత్రాల్లో వేలిముద్రలు వేయించుకొని నగదు అందజేస్తున్నారు. నగదు వద్దని చెప్పేవారిని దుకాణం వద్దకు వచ్చి సరకులు తీసుకోవాలని బాహాటంగానే చెబుతున్నారు. కిలో రూ.10 రూపాయల చొప్పున లెక్కకట్టి ఐదు కిలోలకు రూ.50 చొప్పున చేతిలో పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. చౌకదుకాణాల డీలర్లే బియ్యం వ్యాపారుల అవతారమెత్తుతున్నారు.

పర్యవేక్షణ కరవై..

చౌక దుకాణాలపై పౌరసరఫరాల, రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్ల పర్యవేక్షణ కొరవడుతోంది. వృద్ధులకు సరకులు అందిస్తున్నారా? లేదా? అని నిఘా ఉంచకపోవడంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది.. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పంపిణీ సరిగే సాగేలా చూడాలని కోరుతున్నారు.

● ప్రతి నెలా 30వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే రెండు వారాలు గడుస్తున్నా కూడా పంపిణీ పూర్తి కాకపోవడం గమనార్హం. కర్నూలు అర్బన్ పరిధిలో ఇంకా 30 శాతం పైన పంపిణీ చేయాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం**

కర్నూలు డివిజన్‌లో నవంబరు 25 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు రేషన్ పంపిణీ ఇలా..

మండలం	మొత్తం కార్డుదారులు	ఇప్పటివరకు రేషన్ తీసుకున్నవారు	శాతం	రేషన్ తీసుకోనివారు
కర్నూలు అర్బన్	5,918	4,104	69	1,814
కర్నూలు రూరల్	2,243	1,771	79	472
కల్లూరు	1,862	1,526	82	336
కోడుమూరు	2,215	1,823	82	392
ఓర్వకల్లు	1,714	1,478	86	263

విధులతో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ విక్రాంత్‌పాటిల్

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే ప్రధానమని, ఆరోగ్యం బాగుంటేనే ఏ బాధ్యతనైనా సక్రమంగా నిర్వర్తించగలమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 63వ హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డులకు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అమీలియో ఆసుపత్రి వైద్యులు హోంగార్డులకు క్యాన్సర్, బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, పోలీసు వెల్ఫేర్ ఆసుపత్రి వైద్యుడు ప్రవంతి, ఆర్ఐలు పోతలరాజు, జావెద్, నారాయణ, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.

జగన్ క్షమాపణ చెప్పాలి

వైఎస్ జగన్ దిష్టి బొమ్మతో నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం బీసీ సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కించపరుస్తూ మాట్లాడిన విషయాన్ని తెదేపా జిల్లా బీసీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఛైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని విశ్వేశ్వరయ్య కూడలిలో జగన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. జగన్‌కు తనపై నమోదైన కేసుల భయం, తమ పార్టీ నేతల మీద అక్రమ ఆదాయ కేసుల ఒత్తిడి వల్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. నిరసనలో తెదేపా నాయకులు ప్రభాకర్ యాదవ్, రాజు యాదవ్, డి.జేమ్స్, అఖిల్, కె.ఏ.శ్రీనివాసులు ఎ.శేఖర్, రామచంద్ర, భీమేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

చెత్తాచెదారం.. అపరిశుభ్రతకు నిలయం

నగరంలో పలు చోట్ల రోడ్ల పక్కనే చెత్తను వేయడంతో అక్కడికి పందులు గుంపులుగా చేరి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా చెత్త కుప్పలు ఉండటంతో ఇదే పరిస్థితి నెలకొంది. రద్దీగా ఉండే ఈ రహదారిపైకి ఒక్కసారిగా వరాహాలు వచ్చి చేరడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. **- న్యూస్‌టుడే, కర్నూలు గ్రామీణ**

కూడలి కుదించి.. సమస్య తీర్చి

కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గాయత్రీఎస్టేట్ సమీపంలోని విశ్వేశ్వరయ్య కూడలిని కుదింపు చేస్తున్నారు. కూడలి వెడల్పు ఉండటంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు చర్యలు చేపట్టారు. రూ.28 లక్షలతో ఈ పనులను చేపడుతున్నారు. **- న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలకసంస్థ**

దారి తప్పిన ప్రణాళిక

ప్రజలకు ప్రగతి 'దారి' చూపాల్సిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల తీరు వాహనదారులకు ఆటంకంగా మారింది. నగర శివారులోని జగన్నాథగట్టులో ట్రిపుల్‌ఐటీ డీఎంకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆ సంస్థ అధికారులు గత ప్రభుత్వానికి విన్నవించారు. రూ.3.72 కోట్లు వెచ్చించి 4.90 కి.మీ. మేర రోడ్డు వేయించారు. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలోని విద్యుత్తు ఉప కేంద్రం నుంచి ట్రిపుల్‌ఐటీ డీఎం దాటిన తర్వాత నూతనంగా నిర్మిస్తున్న కస్టర్ విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణం వరకు నూతన రహదారిని నిర్మించారు. ప్రభుత్వ భూమిలో వేయాల్సిన రహదారిని ఓ చోట ప్రైవేటు భూమిలో వేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తన భూమిలో తారురోడ్డు నిర్మించడమేంటని స్థల యజమాని పంచాయతీరాజ్ అధికారులకు చెప్పినప్పటికీ వారి నుంచి సమాధానం కరవైంది. చేసేది లేక అడ్డంగా గుంతను తవ్వారు. **- ఈనాడు, కర్నూలు**

క్రమశిక్షణతో ఉజ్వల భవిష్యత్తు

మాట్లాడుతున్న జయసుధ

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: చదువుతోపాటు క్రమశిక్షణ తోడైతే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు సతీమణి జయసుధ పేర్కొన్నారు. నగరంలో ఉన్న కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. . చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. సమయాన్ని వృథా చేయకుండా అధ్యాపకులు బోధించే పాఠాలపై శ్రద్ధ వహిస్తే సులువుగా ఉత్తమ మార్కులు తెచ్చుకోవచ్చన్నారు. అనంతరం తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఐవో లాలెప్ప, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ప్రభు చరణ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచడమే 3.0 లక్ష్యం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: నాణ్యమైన విద్య, విద్యా పరంగా తల్లిదండ్రుల బాధ్యత, విలువలతో కూడిన విద్యా ప్రమాణాలు పెంచడమే మెగా పీటీఎం 3.0 ముఖ్య ఉద్దేశమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మెగా పీటీఎం 3.0లో భాగంగా మండల పరిధిలోని దిన్నెదేవరపాడు డా.బి.ఆర్.అంబేద్కర్ బాలికల గురుకులంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను వీక్షించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు, ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్ డా.శ్రీదేవి, ప్రిన్సిపల్ నిర్మల, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని బాలుర గురుకులంలో జరిగిన మెగా పీటీఎం పేరెంట్స్ మీటింగ్ 3.0లో కోడుమూరు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆకెపోగు జయన్న పాల్గొన్నారు.

బి.తాండ్రపాడు: కార్యక్రమంలో పాల్గొన్న ఆకెపోగు జయన్న తదితరులు

ఎండుమిర్చి గరిష్ఠ ధర రూ.14,500

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ పంట ఉత్పత్తుల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఎండుమిర్చి గరిష్ఠ ధర రూ.14,500 ల ధర పలికింది. వాము రూ.13,069, వేరుసెనగకాయలు రూ.5,208, పూల విత్తనాలు రూ.2,909, ఆముదాలు రూ.5,909, మొక్కజొన్నలు రూ.1,766, కందులు రూ.6,626, కందులు వడకలు రూ.3,000, శనగలు రూ.2,529, ఉల్లి రూ.1,219, మినుములు రూ.7,051, సజ్జలు రూ.2,155 లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

సేవల్లో సంతృప్తి స్థాయి పెరగాలి

వీడియో కాన్ఫరెన్సులో సమీక్షిస్తున్న కలెక్టర్ డా.ఎ.సిరి, పక్కన జేసీ నూరుల్ ఖమర్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా తీసుకుంటున్న ఫీడ్‌బ్యాక్‌లో సంతృప్తి స్థాయి శాతం తప్పనిసరిగా పెరగాలని, జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీదారునితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్, రెవెన్యూ సేవలు, ఐవీఆర్ఎస్ తదితర అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్‌డీ టీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వీఆర్వోలు, సర్వేయర్లపై వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆదోని, ఆలూరు, ఆస్పరి, సి.బెళగల్ మండలాల్లో రెవెన్యూ సేవలకు సంబంధించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ అధికంగా ఉందని, ఈ మండలాల్లో అధికారులు పనితీరును మార్చుకోవాలన్నారు. అలాగే హొళగుంద, కౌతాళం, కోసిగి ప్రాంతాల్లో అధికారులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి కల్లూరు మండలంలో 9 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, గోనెగండ్లలో 3 కేసులకు గాను 2 కేసుల నివేదికలు అందినట్లు వెల్లడించారు. మిగిలిన ఒక కేసు నివేదికలను తక్షణం పంపించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

సరైన ధ్రువపత్రాలు అందించండి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం 'మీ డబ్బు-మీ హక్కు' పోస్టరును కలెక్టర్ డా.ఎ.సిరి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలను సమర్పించి బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్న అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లలోని మొత్తాలను రిజర్వ్‌బ్యాంక్ నుంచి పొందవచ్చన్నారు. బ్యాంకు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామచంద్రరావు మాట్లాడుతూ.. అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ రూపంలో రిజర్వ్‌బ్యాంక్ వద్ద ఉన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, ఆయా బ్యాంకులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులపై చర్యలు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: వాణిజ్యపన్నుల శాఖ పరిధిలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 2016 జూన్ 3వ తేదీ నిర్వహించిన తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, పదవి విరమణ చేసినవారి పింఛనులో కోత విధించాలన్నారు.

విద్యుత్తు సమస్యలకు సత్వర న్యాయం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: విద్యుత్తు సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రత్యేక విద్యుత్తు అదాలత్ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి అన్నారు. వెల్దుర్తిలోని విద్యుత్తు ఉపకేంద్రం కార్యాలయం ఆవరణలో కర్నూలు టౌన్, కర్నూలు రూరల్, కృష్ణగిరి, వెల్దుర్తి, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించి విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు సమస్యల పరిష్కారం విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పరిష్కార వేదిక దృష్టికి తేవచ్చన్నారు. వెల్దుర్తి, ఓర్వకల్లు, కర్నూలు మండలాల్లో ఇనుప విద్యుత్తు స్తంభాల మార్పు చేపట్టాలని, వెల్దుర్తిలో శాశ్వత విద్యుత్తు బిల్లుల చెల్లింపు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవించారు. ఎస్ఈ కర్నూలు ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు వివరించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక సభ్యులు మధుకుమార్, శ్రీనివాసబాబు, విజయలక్ష్మి, ఎస్ఏవో చిన్న రాఘవులు, డీఈ శేషాద్రి, ఏడీ సుబ్బన్న, వెల్దుర్తి ఇన్‌ఛార్జి ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు తెలుసుకుంటున్న విద్యుత్తు అదాలత్ ఛైర్‌పర్సన్ శ్రీనివాస ఆంజనేయమూర్తి

బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

ఓర్వకల్లు న్యూస్‌టుడే: ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపానికి గురై ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సునీల్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవలి మండలం వేముల గ్రామానికి చెందిన మల్దకల్ కుమారుడు జైకుమార్ (25) అదే గ్రామానికి చెందిన యువతి స్వర్ణను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఓర్వకల్లు సమీపంలోని గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టులో పని చేసుకుంటూ శకునాలలో నివాసముంటున్నారు. అయితే జైకుమార్ తల్లిదండ్రులు వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురై గుమ్మితం తండా సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య స్వర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వైభవంగా లక్ష్మీచెన్నకేశవస్వాముల రథోత్సవం

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు మండలం గార్గేయపురంలో జరిగే శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రామకృష్ణ యాదవ్, ఈవో యన్.సీతారామిరెడ్డి పాల్గొన్నారు.

నగర ప్రగతి, అభివృద్ధికి ఓఆర్ఆర్ కీలక పాత్ర

మ్యాప్‌ను పరిశీలిస్తున్న కమిషనర్ విశ్వనాథ

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగర ప్రగతి, అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కీలక పాత్ర పోషిస్తోందని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ తెలిపారు. నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత మార్గాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్రతిపాదనల ప్రకారం లక్ష్మీపురం బస్టాప్ నుంచి కోడుమూరు రోడ్డు పెద్దపాడు సమీపం వరకు రెండు వందల అడుగుల వెడల్పుతో 7.2 కి.మీ.ల మేర, పెద్దపాడు సమీపంలోని కోడుమూరు రోడ్డు నుంచి హైదరాబాద్ రహదారి ఎన్‌హెచ్-44 వద్ద మునగాలపాడు రోడ్డు వరకు 9.9 కి.మీ. మేర ఓఆర్ఆర్ అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్‌బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, ఇన్‌ఛార్జి సీపీ వెంకటరమణ, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల 8వ తేదీ నుంచి వరి ధాన్యం క్రయ విక్రయాలు ఉంటాయని మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో ఆమె సమావేశం నిర్వహించారు. రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కర్నూలు మార్కెట్‌లో అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు.

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: రాత్రిసమయంలో వాహనచోదకులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోడుమూరు సీఐ తబ్రేజ్ సూచించారు. స్థానిక బళ్లారిచౌరస్తా వద్ద శుక్రవారం 44వ నంబరు జాతీయ రహదారిపై స్టాప్-వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు.

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: స్థానిక మద్దూరునగర్‌లోని తెలుగుతోటలో శుక్రవారం హంద్రీనది దినోత్సవాన్ని నిర్వహించారు. గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కల్కూర, విశ్రాంత ఉపన్యాసకులు మన్సూర్ రెహమాన్, జేఎస్ఆర్‌కే శర్మ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: అర్హత కలిగిన గ్రామ సేవలకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ సేవలకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.

కర్నూలు విద్య: నగరంలో ఉన్న కోల్స్ కళాశాల మైదానంలో ఈ నెల 7న ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌సీఎం కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ పేర్కొన్నారు. నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద ఉన్న బిషప్స్ హౌస్ బంగ్లాలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

బరువుతో పోటీపడి.. పతకాలు గెలిచి

■ వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటుతున్న యువకులు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: వారు చిన్నప్పటి నుంచి బరువులెత్తింది లేదు. సంవత్సరాల తరబడి సాధనా చేయలదు. వ్యాయామ ఉపాధ్యాయుడి సూచన మేరకు ఏడాదిన్నర క్రితం వెయిట్‌లిఫ్టింగ్ క్రీడను ఎంచుకొని సాధన చేశారు. అతితక్కువ సమయంలో బరువులు ఎత్తి పలువురిని ఆకర్షించారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. 2025లో నిర్వహించిన అసోసియేషన్, ఎస్‌జీఎఫ్ఐ పోటీల్లో అండర్-17 విభాగంలో సత్తా చాటిన క్రీడాకారులపై 'న్యూస్‌టుడే' అందిస్తున్న కథనం..

జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం - హజరత్ వలి

కర్నూలు మండలం ఈ.తాండ్రపాడు గ్రామానికి చెందిన పి.హజరత్‌వలి ఎస్ఏపీ క్యాంపులోని సీఆర్ఎంఎం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు సైబీ, మాసూమ్‌వలి. ఆటో నగర్‌లో హోటల్ నడుపుతున్నారు. హజరత్‌వలి 2023 నుంచి వెయిట్‌లిఫ్టింగ్ సాధన ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో జరిగిన ఎస్‌జీఎఫ్ఐ జిల్లా స్థాయి పోటీల్లో అండర్-17 విభాగంలో 94 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. అలాగే గత నెల 5న డీఎస్ఏ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో మరోసారి స్వర్ణ పతకం సాధించారు. అలాగే 14 నుంచి 16వ తేదీ వరకు విజయనగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగో స్థానం సాధించారు. రాబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడమే లక్ష్యమని వెల్లడించారు.

మెలకువలు నేర్చుకుంటున్నా - చాంద్‌బాషా

◆ నగరంలోని మమతానగర్‌కు చెందిన చాంద్‌బాషా సీఆర్ఎంఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు మస్తాన్ బీ, మస్తాన్ వలీ. వీరిది వ్యవసాయ కుటుంబం. చాంద్‌బాషా గతేడాది నుంచి వెయిట్‌లిఫ్టింగ్ సాధన చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన స్థానిక డీఎస్ఏ స్టేడియంలో జరిగిన ఎస్‌జీఎఫ్ఐ జిల్లా స్థాయి పోటీల్లో 94 కిలోల విభాగంలో స్వర్ణం పతకాన్ని అందుకున్నారు. గత నెల 5వ తేదీన డీఎస్ఏ స్టేడియంలోనే జరిగిన అసోసియేషన్ జిల్లా స్థాయి పోటీల్లో వెండి పతకం గెలిచారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన విజయవాడలో జరిగిన ఎస్‌జీఎఫ్ఐ అండర్-17 రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకాన్ని నెగ్గారు. గత నెలలో విజయనగరంలో జరిగిన అసోసియేషన్ రాష్ట్రస్థాయి పోటీల్లో 94 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలిచారు. రాబోయే పోటీల్లో పతకాలు సాధించడం కోసం శిక్షకుడి వద్ద మెలకువలు నేర్చుకుంటున్నారు చాంద్‌బాషా.

రైల్వే సమస్యలు పరిష్కరించాలి

సతీష్ కుమార్‌కు వినతిపత్రం ఇస్తున్న సీపీఎం సభ్యుల బృందం

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని కర్నూలు నగరం నుంచి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌దేశాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడకు, మచిలీపట్నానికి రైళ్లు నడపాలన్నారు. కర్నూలు రైల్వే స్టేషన్‌లో పురోగతి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ శుక్రవారం న్యూ దిల్లీలోని రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్‌కుమార్‌ను సీపీఎం బృందం కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు
4వ సం॥లోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా మా "అంబిక డిజిప్రెస్ కలర్ ల్యాబ్ & బేబిగ్లో"ను ఆదరించిన ఫోటో & వీడియో గ్రాఫర్స్, డిజైనర్స్ మరియు కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇవే సహాయసహకారాలు అందిస్తారని ఆకాంక్షిస్తున్నాము.
AMBIKA Baby Glow Studio 8977066182
యాజమాన్యం
అంబిక డిజిప్రెస్ కలర్ ల్యాబ్
అంబిక బేబిగ్లో
Add: Near Mourya Inn, Bhagya Nagar, Kurnool. Cell: 94407 66182, 89770 66182

ఈనాడు నంద్యాల

చౌడేశ్వరికి పల్లకి సేవ

నందవరం గ్రామంలో చౌడేశ్వరీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పల్లకి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పల్లకిలో ఉత్సవ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాకార ఉత్సవం గావించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. –న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

భ్రమరాంబకు ఊయలసేవ!

శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి ఊయల సేవ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో విశేష పుష్పాలంకరణలతో ఉత్సవమూర్తులను ఊయలపై కొలువుదీర్చారు. అమ్మవారికి అష్టోత్తరం, ఖడ్గమాల, సహస్ర నామార్చనలు, స్వామివారికి సహస్ర నామార్చనలు జరిపారు. మంగళహారతులు సమర్పించారు. ఈవో ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

ప్రహ్లాదవరద స్వామికి పంచామృతాభిషేకం

అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఉదయం ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. పసుపు, చందనం, కర్పూరం వంటి లేపనాలు సమర్పించి తులసి ఆకులతో అలంకరించారు. ధూప దీపాలతో మంగళహారతి ఇచ్చారు. ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. – న్యూస్‌టుడే,ఆళ్లగడ్డ గ్రామీణం

ధాన్యం రాసులు.. అక్రమార్కులకు కాసులు

- తెలంగాణలోని రైస్ మిల్లులకు తరలింపు
- చెక్‌పోస్టుల్లో తనిఖీలు శూన్యం

తెలంగాణలో సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సాహకంగా అక్కడి ప్రభుత్వం బోనస్ ఇస్తోంది. దీనిని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ప్రణాళికలు రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో ధాన్యాన్ని సేకరించి తెలంగాణ రైతుల పేరుతో మిల్లులకు అమ్ముతూ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించే సోనా, నంద్యాల సోనా (సన్న బియ్యం)కు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, జడ్చర్ల, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల వ్యాపారులు నంద్యాల జిల్లా పరిధిలో జేసీ కాలువ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కర్నూలు జిల్లాలో గాజులదిన్నె, తుంగభద్ర, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, కేసీ కాలువ, హెచ్ఎల్ఎంసీ కింద సాగయ్యే రకాలను కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తోంది. దీనిని సొమ్ము చేసుకుంటుండటం గమనార్హం. – న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, పాణ్యం

సెస్సు ఎగ్గొట్టి.. నంద్యాల జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 16 మార్కెట్‌యార్డు చెక్ పోస్టులున్నాయి. వీటిల్లో వరి ధాన్యానికి 2 శాతం, జొన్న, శనగ, పత్తి, కంది, మిరప వంటి ఉత్పత్తులకు ఒక శాతం సెస్సు చెల్లించాలి. చెక్‌పోస్టుల్లో ఈ-అనుమతులు లేకపోవడం, మాన్యువల్ బిల్లులు ఇస్తుండటంతో అక్కడి సిబ్బందితో అక్రమార్కులు ఒప్పందం కుదుర్చుకుని పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఆళ్లగడ్డ పరిధిలోని చాగలమర్రి, గుండం పాడు, అవుకు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో నకిలీ బిల్లులతో ధాన్యం తరలిపోతోంది. కర్నూలు జిల్లాలో మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల్లో పండిన ధాన్యం రాజోలి మీదుగా తరలుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, కొల్లాపూర్, ఇటిక్యాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాలలోని కొన్ని మిల్లులకు ధాన్యాన్ని యథేచ్ఛగా చేరుస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో వరి సాగు (హెక్టార్లలో..)

జిల్లా	సాగు	దిగుబడులు (టన్నులు)
నంద్యాల	72,703	38,16,907
కర్నూలు	12,919	9,68,925

నంద్యాలలో రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల్లోకి ఎక్కిస్తున్న హమాలీలు

అక్కడి ప్రభుత్వం ఒత్తిడితోనే..

తెలంగాణలో గతేడాది ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారు. ప్రభుత్వానికి తిరిగి బియ్యం అందించాల్సి ఉంది. ధాన్యాన్ని మిల్లర్లు సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం బియ్యం ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. మిల్లర్లకు సన్న రకం ధాన్యం అవసరం. ఈ నేపథ్యంలో మరోమార్గం లేక కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి ధాన్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నారు. కనీసం వాహనాలను కొంతవరకు కట్టడి చేసినా మార్కెట్ సెస్సు రూపంలో ఆదాయం వచ్చే అవకాశమున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.

నిఘా కానరాక.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసు, రెవెన్యూ శాఖలు ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. వ్యవసాయ చెక్‌పోస్టుల వద్ద నిఘా కానరావడం లేదు. ఇదే అదనుగా అక్రమార్కులు రంగంలో దిగారు. కస్టమ్ మిల్లింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమతి లేనిదే ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం వాహనాలను తెలంగాణలోనికి అనుమతించకూడదు. కానీ మిల్లర్ల అనుమతులు లేకుండానే పొరుగు రాష్ట్రానికి ధాన్యం రవాణా అవుతుండడం గమనార్హం.

ఇరకాటంలో పడొద్దు

- స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు
- సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన స్క్రబ్ టైఫస్ కేసులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు పాకింది. పలువురు బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు కర్నూలు సర్వజన ఆస్పత్రిలో సత్వరం చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధి నిర్ధారణకు మైక్రోబయాలజీ విభాగంలో ఎలీసా పరీక్షలు చేస్తారు. వ్యాధి బారిన పడిన వారికి వెంటనే యాంటీ బయాటిక్స్ అందించి నయం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు వందల మందికిపైగా రాగా.. వైద్యులు పరీక్షలు జరిపి 50 మంది దీని బారిన పడినట్లు నిర్ధారించారు. వీరిలో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి సత్వరం వైద్యం అందించి ఇళ్లకు పంపేశారు. – న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

- నల్లిని పోలిన చిగ్గర్ మైట్ కీటకం కాటు వేయడం ద్వారా స్క్రబ్ టైఫస్ సోకుతుంది. కొండ ప్రాంతాలు, దట్టమైన అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు.. వ్యవసాయం చేసేవారు ఎక్కువగా దీని బారిన పడుతారు.
- పాత మంచాలు, బొంతలు, పరుపులు, చీకటి ప్రదేశాలు, వ్యర్థాలు పేరుకుపోయిన ప్రాంతాల్లో ఈ కీటకం జీవిస్తుంది. ఈ నేపథ్యంలో ఇళ్లతోపాటు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- స్క్రబ్ టైఫస్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సత్వరం చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

తల్లిడిల్లిన ప్రాణం.. తనయుడికి ఊపిరి

కుమారుడు రమేశ్‌తో తల్లి గోవిందమ్మ

బెట్టంత ఎదిగిన కొడుకు.. మూత్రపిండాలకు గండ మొచ్చింది.. అప్పటి వరకు ఉత్సాహంగా తిరిగిన కుమారుడు మంచానికే పరిమితం కావడంతో ‘తల్లి’డిల్లింది.. వైద్యులను సంప్రదిస్తే కిడ్నీలు దెబ్బతిన్నాయి.. వెంటనే మార్చాలని సూచించారు.. తానే మూత్రపిండం దానం చేసి పునరుజ్జీవం కల్పించారు గోవిందమ్మ. కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన రమేశ్‌కు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. స్థానికంగా ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించగా మూత్రపిండాలు పాడైపోయాయి. తీవ్ర అనారోగ్యంతో గత నెలలో ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షలు చేసి మూత్రపిండాలు మారిస్తే తప్ప బతకడని స్పష్టం చేశారు. గత నెల 23న మెడికవర్ ఆసుపత్రిలో యూరాలజిస్ట్ డా.అబ్దుల్ సమద్, నెఫ్రాలజిస్ట్ డా.సిద్ధార్థ్ హెరూర్, మత్తు వైద్యురాలు రేష్మ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి రమేశ్ ప్రాణాలు నిలిపారు. ఈనెల 1వ తేదీన తల్లీకుమారుడిని డిశ్చార్జి చేశారు.

– న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

బరిలో దిగి.. విజయంపై గురి

కర్నూలులో క్రీడా సందడి నెలకొంది. రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనేందుకు 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారు. ఈ పోటీలకు డీఎస్‌ఏ స్టేడియం వేదికైంది. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్‌కుమార్, క్రీడల అభివృద్ధి జిల్లా ఇన్‌ఛార్జి అధికారి భూపతిరావు తదితరులు పోటీలను ప్రారంభించారు.

– న్యూస్‌టుడే, కర్నూలు క్రీడలు

సందడిగా పీటీఎం

జిల్లాలోని ఆయా పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’ సందడిగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. – న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం

స్లాట్ సమయం మారింది

- పత్తి రైతులకు ఊరట

ఆదోనిలో సీసీఐ కేంద్రం ముందు బారులుతీరిన వాహనాలు

రైతుల కష్టాలు గమనించిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లకు సంబంధించి స్లాట్ సమయాన్ని పెంచింది. సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మాలంటే కపాస్ కిసాన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇందుకు ఉదయం తొమ్మిది గంటలకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. రైతులు ఉదయం పొలాల్లో ఉండటంతో నమోదుకు వీలుకావడం లేదు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 11 గంటల నుంచి స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలయ్యేలా మార్పులు తీసుకొచ్చారు.

ఉమ్మడి జిల్లాలో సాగు : 2.17 లక్షల హెక్టార్లు	కొనుగోలు కేంద్రాలు 18 : (కర్నూలు 16, నంద్యాల 2)	ఇప్పటి వరకు కొన్నది : 2.86 లక్షల క్వింటాళ్లు

- ప్రస్తుతం ఒక పత్తి కొనుగోలు కేంద్రంలో కనిష్ఠం 1,300 క్వింటాళ్లు, గరిష్ఠం 2,500 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఒక రైతు ఒక రోజు 99 క్వింటాళ్ల వరకే అమ్ముకొనే వీలుంది. ఒక్కో కేంద్రానికి 20-25 వాహనాలు వస్తే చాలు.. ఆ రోజుకు కొనుగోలు లక్ష్యం పూర్తైనట్లే. ఫలితంగా చాలా మంది రైతులకు పత్తి అమ్ముకునే అవకాశం ఉండటం లేదు. పరిశ్రమల్లో కొనుగోలు పరిమితిని పెంచితే మరింత బాగుంటుందని రైతులు విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, ఆదోని మార్కెట్

మీభూమి మాయం

మీ భూమి’లో అడంగల్ మాయమైంది. భూ యాజమాన్య హక్కుల్లో స్పష్టతనిచ్చేది అడంగల్ పత్రం.. ప్రస్తుతం భూ యజమానులకు చుక్కలు చూపుతోంది. 13 ఏళ్ల కిందట ఇదే కీలకంగా ఉండేది. గ్రామస్థాయి వీఆర్వోలు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఏటా మాన్యువల్ అడంగల్‌లో భూముల వివరాలు నమోదు చేసేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. భూముల వివరాలు కనపడకుండా చర్యలు తీసుకుంది. ఇదే అవకాశంగా రెవెన్యూ అధికారులు భూములను అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. ఇప్పటికైనా ‘కూటమి’ ప్రభుత్వం చక్కదిద్దాలని రైతులు విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

నాడు పారదర్శకంగా..

- 2014-18 మధ్యకాలంలో మీ భూమి వెబ్‌సైట్ ద్వారా భూయజమానులు తమ చరవాణి నుంచి ఆన్‌లైన్ అడంగల్‌ను చూసుకునే వీలుండేది. గ్రామస్థాయిలో భూ రికార్డులన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మీభూమి పోర్టల్‌ను ఆధునికీకరించింది. దస్త్రాలన్నింటినీ డిజిటలైజేషన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇందులో వ్యక్తులకు సంబంధించిన ఆర్‌వోఆర్, అడంగల్‌తోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు ఉంటాయి.
- మరో 15-20 శాతం భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. భూ వివాదాలు.. రిజిస్టర్ కానివి, తెల్లకాగితాలపై ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సన్న, చిన్నకారు రైతులు ఎక్కువమంది ఉన్నారు.

భూములు	కర్నూలు	నంద్యాల
ప్రభుత్వ	6,52,817	4,13,302
పట్టా	12,12,375	12,85,015

గంపగుత్తగా ధారాదత్తం

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 35,63,508 ఎకరాల భూములున్నాయి. అందులో 10,66,119 ఎకరాలు ప్రభుత్వ, 24,97,390 ఎకరాలు పట్టా భూములుగా ఉన్నాయి.
- గతంలో భూరికార్డుల్లో మార్పులు, చేర్పులు జరిగితే వీఆర్వో, రెవెన్యూ సహాయకుడికి తెలిసేది. ప్రస్తుతం వీరికి తెలియకుండానే మారిపోతున్నాయి. రెవెన్యూ అధికారులు గ్రామస్థాయి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకనే ఇష్టారాజ్యంగా దస్త్రాలు మార్చేస్తున్నారు.
- పెద్దఎత్తున ముడుపులు తీసుకుని ప్రభుత్వ భూములను గంపగుత్తగా ధారాదత్తం చేస్తున్నారు. భూ వివాదాలు నెలకొన్న సమయంలో మాత్రమే వీఆర్వోలు, వీఆర్ఏల దృష్టికి వస్తోంది.

హక్కులు కాలరాసిన వైకాపా

- 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవస్థను మొత్తం మార్చేసింది. ప్రజలకు హక్కులు ఇచ్చే పేరిట చట్టబద్ధమైన, కఠినమైన నిబంధనలను సరళీకరించింది. మీభూమి పోర్టల్‌లో గ్రామ అడంగల్‌ను బ్లాక్ చేసింది. ఫలితంగా గ్రామస్థాయిలో ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
- ఏ గ్రామంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే అవకాశంగా రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ప్రభుత్వ భూములను స్థానికేతరులు, భూకబ్జాదారులు, స్థిరాస్తి వ్యాపారులకు రాసిచ్చేస్తున్నారు. ప్రభుత్వ భూములు రాత్రికిరాత్రే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.

అక్షర కొలువు స్ఫూర్తి నెలవు

ఒకప్పుడు ఫ్యాక్షన్ చెరలో చిక్కి శల్యమైన డోన్ మండలంలోని బి.రామదుర్గంలో అక్షర జ్యోతి వెలుగుతోంది. అభివృద్ధికి చదువే పెట్టుబడి అని నమ్మిన యువతరం విజ్ఞాన మందిరాన్ని (గ్రంథాలయం) నిర్మించింది. ప్రస్తుతం 1,600కు పైగానే జనాభా ఉంటుంది. గ్రామస్థులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుబండిని లాగిస్తున్నారు. చదువు కోసం ఒకప్పుడు విద్యార్థులంతా కి.మీ. దూరం నడిచివెళ్లారు. మల్లయ్య, ఎల్లప్ప, మేఘవర్ధుడులు 30 ఏళ్ల కిందట ప్రభుత్వ శాఖలో కొలువుదీరారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న యువత చదువుపై ఆసక్తి చూపారు. ప్రస్తుతం వంద మందికి పైగా వివిధ శాఖల్లో కొలువులు సాధించారు. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వైద్యులు, పోలీసులు, ఉపాధ్యాయులు, రైల్వే అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఇటీవల మెగా డీఎస్సీలో ఆరుగురు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గ్రంథాలయం ఉంటే బాగుంటుందనే ఆలోచనను సివిల్ ఇంజినీర్ రామాంజనేయులు గ్రామస్థులతో పంచుకొన్నారు. గిడ్డారెడ్డి, భాస్కర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి తదితరులు రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీ యాజమాన్యం, స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో రూ.16 లక్షల వరకు వెచ్చించి గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. దాన్ని శుక్రవారం ప్రారంభించారు. పలువురు దాతలు పుస్తకాలను అందజేశారు. – న్యూస్‌టుడే, డోన్

విజ్ఞాన నేత్రంతో బోధన



జ్ఞాన నేత్రంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నారు అంధుడైన ఉపాధ్యాయుడు మాబుబాషా. విద్యార్థులకు దిక్కులే దిక్సూచిగా మలచి ప్రపంచ పటం... దేశంలో ముఖ్యమైన నగరాలు... రాజధానులు గుర్తించి బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచారు. ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మాబుబాషా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు. బ్రెయిలీ లిపిలో ఉన్న పాఠాలను చదవడంతో పాటు అంతర్జాలం నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. పాఠం బోధించేటప్పుడు సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని ముందే బ్రెయిలీ లిపిలో నోట్ చేసుకొని తరగతి గదికి వెళ్తారు. దేశంలో ముఖ్యమైన నగరాలు, రాజధానులు బోధించేటప్పుడు విద్యార్థిని నిలబెట్టి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంగా చూపిస్తారు. దేశ పటంలో మధ్యలో ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను గుర్తిస్తారు. పైభాగాన జమ్మూకశ్మీర్, చివరన తమిళనాడు, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్, అస్తమించే రాష్ట్రం గుజరాత్ ఇలా పిల్లలకు అర్థమయ్యేలా చూపిస్తారు. పిల్లలకు సులభమైన పద్ధతిలో బోధనలు అందించి అందర్నీ అబ్బురపరుస్తున్నారు. మొగల్ చక్రవర్తులు పాలించిన పాఠ్యాంశాన్ని కథలా వివరిస్తారు. పిల్లలను రాజు, మంత్రిగా గుర్తించి అర్థమయ్యేలా నేర్పిస్తారు. టిప్పు సుల్తాన్లు, సముద్రాల పేర్లు, ముఖ్యమైన దేశాల పేర్లు, రాజధానులు ఇతర వాటిని వివరంగా బోధిస్తారు. – న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

ఉపాధి మణిహారం

ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమ ఆలోచనలకు పదును పెట్టి.. వాటిని ఆచరణలో పెడుతున్నారు. నంద్యాల పట్టణంలోని శ్యామ్‌నగర్‌కు చెందిన నాగమణి ఈ కోవకు చెందిన వారే.. స్వశక్తితో రాణించాలని భావించిన ఆమె మొదట నార సంచుల తయారీపై శిక్షణ తీసుకున్నారు. అందులో అవసరమైన మెలకువలు నేర్చుకున్నారు. అనంతరం గత ఆరేళ్లుగా ఈ రంగంలో రాణిస్తున్నారు. బ్యాగులను ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు వైఎస్సార్ కడప జిల్లాకు సైతం సరఫరా చేస్తున్నారు. మొదట రూ.20 వేల పెట్టుబడితో జూట్ బ్యాగుల తయారీ రంగంలో అడుగు పెట్టారు. అలా విస్తరించి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. పొదుపులో చేరి వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మరో నలుగురికి ఉపాధి చూపుతుండం విశేషం. ఖర్చుల న్నీపోనూ ప్రతి నెలా సుమారు రూ.50 వేల వరకు ఆర్జిస్తున్నారు. “అవసరం కోసం నేర్చుకున్న పని ప్రస్తుతం ఉపాధి చూపుతోంది.. మరికొంతమందికి నేర్పించి వారు సైతం ఉపాధి పొందేలా మార్గం చూపా. ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరో 50 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి నెలా రూ.15 లక్షల విలువైన వ్యాపారం చేయొచ్చు” అని నాగమణి చెప్పారు.

–న్యూస్‌టుడే, నంద్యాల గాంధీచౌక్

కొండను తొలిచి.. దారిగా మలిచి

ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె నుంచి గుత్తి రోడ్డు వరకు చేపట్టిన జాతీయ రహదారి 340బి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 54 కి.మీ. నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం 45 కి.మీ. మేర పూర్తయ్యాయి. బేతంచెర్ల- కర్నూలు మార్గంలో గొరుమాను కొండ మెట్ట వద్ద రహదారి ప్రమాదాలకు నెలవుగా ఉండేది. ఈ నేపథ్యంలో హైవే పనుల్లో భాగంగా కేంద్రం రూ.650 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పనులు చేపట్టారు. వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా నిర్మిస్తున్నారు. గొరుమానుకొండ మెట్ట, డోన్ నగరవనం, ఆంజనేయస్వామి కొండ వద్ద తవ్వే పనులకు అటవీశాఖ అనుమతులు లేక కొంత కాలం కిందట ఆపేశారు. ప్రస్తుతం అనుమతులు రావడంతో కొండ తొలిచే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆర్ఎస్ రంగాపురం రైల్వే గేటు, డోన్ కొండపేట వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని హైవే అధికారులు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, బేతంచెర్ల

రాజీ మార్గం.. సమస్యలు దూరం

- 13న జాతీయ లోక్ అదాలత్

“చిన్నచిన్న వివాదాలతో పలువురు నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుంటారు. సమయం, డబ్బు వృథా చేసుకుంటుంటారు. దీనికితోడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటి వారికి జాతీయ లోక్ అదాలత్ అండగా నిలుస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల పరస్పర అంగీకారంతో వేలాది కేసులు పరిష్కారమవుతున్నాయి. – న్యూస్‌టుడే, కర్నూలు గాయత్రీ ఎస్టేట్”

అవగాహన కల్పిస్తూ..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను పరిష్కరించుకునేలా పోలీసు అధికారులు.. కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కేసులను సామరస్యంగా పరిష్కరించుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించి మంత్రణం చేస్తున్నారు. మరోవైపు పోలీసు, రెవెన్యూ, నగరపాలకసంస్థ, పురపాలక సంఘాలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులు, బ్యాంకు అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, ఇతర న్యాయమూర్తులు సమావేశం నిర్వహించి కేసులు పరిష్కరించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రీ లోక్ అదాలత్ నిర్వహిస్తూ పలు కేసులు పరిష్కరిస్తున్నారు.

ఈ ఏడాది	పరిష్కరించినవి
మార్చి 08	9,942
జులై 05	12,677
సెప్టెంబరు 13	9,027

ఎలాంటి కేసులంటే..

కుటుంబ తగాదాలు, భార్యాభర్తల గొడవలు, చెక్‌బౌన్స్ కేసులు, ఆస్తి గొడవలు, రహదారి ప్రమాద కేసులు, బీమా వివాదాలు, విద్యుత్తు చౌర్యం, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రుణాల వివాదాలు, పెట్టీ కేసులు, రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తున్నారు.

12 వేల కేసుల పరిష్కారమే లక్ష్యం – జి.కబర్ధి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి

రాజీ ద్వారా కేసు పరిష్కరించుకోవడమంటే వెనకడుగు వేసినట్లు కాదు. రాజీమార్గంతో కక్షిదారులకు వ్యయప్రయాసలు తగ్గుతాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. మరో అప్పీలుండదు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో పెండింగ్‌లో ఉన్న భాగ పరిష్కారం, సివిల్, ఆస్తి తగాదాల కేసులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఈసారి జరిగే జాతీయ లోక్ అదాలత్‌తో 12 వేల కేసులు పరిష్కరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు 99899 97628

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

రెడ్డి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు రెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' రెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నాం. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 6న), రేపు(ఆదివారం, డిసెంబరు 7న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

అదుపు తప్పితే.. గుండెకోత

బండిఆత్మకూరు మండలంలోని పరమటూరుకు వెళ్లే మార్గంలో కుందూనదిని ఆనుకొని ఉన్న రోడ్డు కోతకు గురైంది. నీటి ప్రవాహం అధికంగా వచ్చిన సమయంలో కోతకు గురైంది. అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. ఈ దారిలో వాహనదారులు అదుపు తప్పితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కుందూలో నీటి ప్రవాహం పెరిగిన ప్రతిసారి వంతెనపై నీరు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. నూతన వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, బండిఆత్మకూరు

తారు లేచింది.. కంకర తేలింది

ఆళ్లగడ్డ మండలంలోని ఎస్.లింగందిన్నె గ్రామ రహదారిలోని కేసీ ప్రధాన కాల్వ సమీపంలో రోడ్డు దెబ్బతింది. తారు పైభాగం తొలగిపోవడంతో రోడ్డు హెచ్చుతగ్గులుగా మారింది. వాహనాలు అదుపు తప్పి జారి కింద పడే ప్రమాదముంది. ఆళ్లగడ్డ నుంచి ఉయ్యాలవాడ, మాయలూరు, తాడిపత్రికి వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సమస్య వింటున్న మంత్రి ఫరూక్

మంగలేటి కాల్వ పరిశీలన

రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో నాగజ్యోతి

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: బండిఆత్మకూరు మండలంలోని నారాయణపురం గ్రామ శివారులో మద్దూరు ప్రధాన కాల్వ నుంచి మొదలయ్యే మంగలేటి వాగును ఆర్డీవో నాగజ్యోతి, తహసీల్దార్ పద్మావతి, మైనర్ ఇరిగేషన్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఇప్పటికే ఆక్రమణలపై ఈనెల 4న 'మంగలేటి.. భూతాల బాగే' శీర్షికతో కథనం ప్రచురితమైంది. జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశం మేరకు అధికారులు మంగలేటి కాల్వ వెంట పర్యటించి ఆక్రమణలను పరిశీలించారు. మంగలేటి వాగు వెంట భూములున్న రైతులతో మాట్లాడారు. త్వరలోనే ఆక్రమణలను గుర్తించి నివేదికలు ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.

తిరుపతిలో అహోబిలం పార్వేటోత్సవ సదస్సు 12న

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జరిగే పార్వేటోత్సవంపై తిరుపతిలో ఈనెల 12వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇంటాక్ నంద్యాల విభాగం కన్వీనర్ కిడాంబి సేతురామన్ తెలిపారు. పార్వేటోత్సవానికి యునెస్కో గుర్తింపు కోసం పలు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు విజయవంతం కావాలని భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఆకాంక్షిస్తూ సందేశం పంపినట్లు ఆయన వివరించారు.

వ్యాయామం.. చలి మాయం

- బద్ధకాన్ని తరిమేద్దాం.. ఉత్సాహం నింపుదాం
- కసరత్తు తీరుమారాలంటున్న శిక్షకులు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: చలికాలం బద్ధకిస్తాం.. ఉదయం నిద్ర లేవలేం.. వ్యాయామం అసలే వద్దంటూ ముసుగుతన్ని పడుకుంటాం. ఇలాంటి పరిస్థితులు అధిగమించాలంటే.. కసరత్తు తీరు మార్చుకోవాలి.. వాతావరణ పరిస్థితులను శరీరానికి అనుగుణంగా మలుచుకోవాలి. చలికాలమని క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు కూడా వాయిదా వేసుస్తుంటారు. ఇలాంటివి సరికాదని శిక్షకులు చెబుతున్నారు. శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు వ్యాయామం ఏకైక మార్గం అనే విషయం గుర్తించాలంటున్నారు. వృద్ధులు, ఆస్తమా బాధితులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.

ఓపిక తెచ్చుకొని..

శీతాకాలంలో శక్తి పెంచేందుకు కసరత్తు చేయడం ఉత్తమ మార్గం. ఉత్సాహంగా ఉంటే శరీరంలో వెచ్చదనం వస్తుంది. జీర్ణ, జీవక్రియలు పెంచుతోంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడకుండా చేస్తుంది. జిమ్నాజియం, ఎక్సర్‌సైజ్‌తో శ్వాస బాగా ఆడుతుంది. ఎముకలు, కీళ్లు కూడా బలంగా మారుతాయి. గుండె, ఊపిరితిత్తులకు రక్తప్రసరణ జరిగి శీతాకాలంలో వచ్చే వ్యాధులు దరిచేరవు. సాధారణంగా ఈ కాలంలో ఆహారం ఎక్కువగా తీసుకుంటారు.

జిమ్‌లో ప్రాక్టీసు చేస్తున్న యువకులు

ఈ రకం వ్యాయామాలతో శరీరంలో కొవ్వు అధికంగా నిల్వ ఉండకుండా నిలువరించవచ్చు. సాధారణంగా చలికాలంలో అంతగా చెమట పట్టదు. వ్యర్థాలు చెమట రూపంలో కొన్ని బయటకు వెళ్లవు. కార్డియో ఎక్సర్‌సైజు ద్వారా చెమట బాగా పడుతుంది. దీంతో శరీరక దృఢత్వం కూడా సాధ్యమవుతుంది. మనిషి ఆరోగ్యం కూడా ఇందులో ఇమిడి ఉంది. దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం నింపే వ్యాయామం ఇది. చలికాలంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు.

వ్యాధులు దరిచేరవు:ఎస్.శ్రీనివాసులు, జిమ్ శిక్షకుడు, ఆదోని

చలికాలంలో ప్రత్యేకంగా కొన్ని కసరత్తులు చేయాలి. ప్రధానంగా చెమట పట్టే కొన్నింటిని చేస్తే సాధారంగా వచ్చే వ్యాధులు దరి చేరవు, శారీరక దృఢత్వం కోల్పోరు. ఉదయం వ్యాయామం వల్ల చలిని పారదోలొచ్చు. ఆరోగ్య జీవనం సాగించవచ్చు.

జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో)

తేదీలు	కనిష్ఠం	గరిష్ఠం
1-12-2025	21	33
2-12-2025	22	31
3-12-2025	21	22
4-12-2025	20	29

కనీస జాగ్రత్తలు తప్పనిసరి

- చలికాలంలో చర్మం బరుసుగా మారుతుంది. వాతావరణ మర్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామం చేసే సమయంలో కచ్చితంగా మఫ్లర్ లేదా స్కాఫ్‌తో చెవులను కప్పి ఉంచాలి. మంకీ టోపీలు ధరిస్తే మంచిది. ఆరుబయట చల్లగాలిలో వ్యాయామం చేయకూడదు. సూర్యోదయం తర్వాతనే బయటికెళ్తే మంచిది. ఆస్తమా రోగులు ఎండ వచ్చిన తర్వాతే చేస్తే శ్రేయస్కరంగా ఉంటుంది. వృద్ధులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.
- చల్లని గాలికి, ఆరుబయట వ్యాయామం చేసేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఈ కాలంలో జిమ్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. శీతాకాలంలో ప్రత్యేకంగా చేసే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి.
- ఉదయాన్నే సాధారణ కసరత్తులు చేయాలి. ఇవి అన్ని కాలాల్లో చేసేవే.
- రోజూ వీలును బట్టి 4 నుంచి 8 కి.మీ. పరుగు తీస్తే శ్రేయస్కరం. వయసును బట్టి పరుగు తీయడం మంచిది. యువత అయితే 8 కి.మీ.ల వరకు చేయొచ్చు. 45 ఏళ్లకు పైబడిన వారు రెండు కి.మీ.లు నిదానంగా చేయొవచ్చు.
- అన్ని వయసుసల వారు యోగా చేయొచ్చు. ఇది అన్ని కాలాల్లో చేసేదే.

నిరంతర సాధనతోనే ఉన్నత శిఖరాలు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రాజకుమారి

చాగలమర్రి, న్యూస్‌టుడే: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు అవకాశాల్ని అందిపుచ్చుకుంటే విజయాన్ని సాధిస్తారని కలెక్టర్ రాజకుమారి తెలియజేశారు. పిల్లలు తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టు చదవాలని, నిరంతర సాధనతోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పీటీఎం 3.0 సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు మెరుగైన ఉన్నందునే ఏటా ప్రవేశాల సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థులు ఇష్టపడే ఆహారాన్ని మెనూలో పొందుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వందరోజుల ప్రణాళికను తల్లిదండ్రుల సహకారంతో అమలు చేయాలి. ప్రధానోపాధ్యాయులు జీవయ్య, ఎస్ఎంసీ కమిటీ ఛైర్మన్ జల్లాగోస్, ఎంపీపీ రామిరెడ్డి వీరభద్రుడు, తెమ్మంగ్రు మల్లికార్జునరావు, నాయకులు ఎంఎస్ సమీయుద్దీన్, సల్లానాగరాజు, హనీఫ్, జెట్టినాగరాజు, కలిమి షరీఫ్ పాల్గొన్నారు.

14 నుంచి ఇంధన పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈనెల 14 నుంచి ఇంధన పరిరక్షణపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు అర్హులన్నారు. ఈనెల 16న తిరుపతి నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ టేబుల్ పోటీలు నిర్వహించి, 20న బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 10లోపు వాట్సప్ నంబరు: 87124 80430కు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

ఆలోచనలు ఆవిష్కృతమై..

■ ట్రిపుల్ ఐటీలో ఐవోటీపై శిక్షణ తరగతులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : నేటి సమాజం వివిధ రంగాల్లో దూసుకెళ్తోంది. సాంకేతికత రోజురోజుకు విస్తరిస్తోంది. కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మెకానికల్, సివిల్ తదితర కోర్సులు బోధించే అధ్యాపకులకు సీఎస్ఈలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏఐసీటీఈ ముందుకొచ్చింది. కర్నూలు జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో 'డ్రోన్ టెక్నాలజీ. . ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)'పై శిక్షణ తరగతులను ఆరు నెలల కింద ప్రారంభించారు. ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటింగ్, ఐవోటీ, డేటా సైన్స్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీ అంశాలపై 90 మందికి అవగాహన కల్పించారు. శిక్షణ తుది దశలో భాగంగా అభ్యర్థులు శుక్రవారం ప్రాజెక్టుల ప్రదర్శనను నిర్వహించారు.

రూపొందించిన ప్రాజెక్టుతో..

ఆక్వా రంగానికి ఆసరా

ఐవోటీ శిక్షణకు వచ్చిన వీరన్న, ప్రభాకర్, ఆనంద్ బృందంగా ఏర్పడ్డారు. చేపలు, రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు, చేపల పోషణ, నీటి ప్రవాహంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 'ఆక్వా టెక్' ప్రాజెక్టును రూపొందించారు. చేపల చెరువులో నీరు కలుషితమైనప్పుడు ఆటోమేటిక్‌గా నీరు మారేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. చేపలకు ఆహారం ఎక్కువగా వేయడం ద్వారా అది నీళ్లలో ఎక్కువసేపు ఉండి కుళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో వీరు ప్రత్యేకంగా పరికరం తయారుచేశారు. దానికి సెన్సార్ అమర్చారు. చేపలకు ఆకలి వేస్తుందన్న విషయాన్ని నీళ్లల్లో అమర్చిన సెన్సార్లు గుర్తిస్తాయి. ఆటోమేటిక్‌గా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరికరం తెరుచుకొని ఎంత దాణా ఇవ్వాలో అంత మాత్రమే ఇస్తుంది. రిమోట్ మానిటరింగ్ ద్వారా ట్రాక్ చేయొచ్చు.

అక్షరాలు తెలుసుకోవడంలో సాయం

కళ్లు లేనివారు, నిరక్షరాస్యులు చదవడం కష్టం. ఈ నేపథ్యంలో వెంకటనారాయణ, నరేష్‌కుమార్, రాము, విజయ్ భాస్కర్‌లు బృందంగా ఏర్పడి 'ఫైండింగ్ టెక్ట్స్' ప్రాజెక్టు తయారు చేశారు. ఫైండింగ్ టెక్ట్స్ యంత్రం కళ్లజోడులా ఉంటుంది. మధ్యలో కెమెరా ఉంటుంది. సెన్సార్‌తో కూడిన యంత్రం అమర్చి ఉంటుంది. అక్షరాలను కెమెరా స్కాన్ చేసి సెన్సార్‌కు పంపుతుంది. కళ్లజోడులో అమర్చిన స్పీకర్ల ద్వారా పదాలు పలికేందుకు వీలుంటుంది.

వివరిస్తున్న వెంకట నారాయణ, నరేష్ కుమార్ తదితరులు

రైలు ప్రమాదాలు గుర్తించొచ్చు

కిశోర్, వాణి, ఎస్‌కే బేగం, సుభాషిణి, సుధీర్ కుమార్, ఉమాసాయి కృష్ణలు బృందంగా ఏర్పడి 'రైల్వే ట్రాక్ ఇన్‌స్పెక్షన్ యూజింగ్ రోబో'ను తయారు చేశారు. ఈ రోబోను రైల్వే ట్రాక్ మధ్యలో పంపుతారు. ట్రాక్‌లో ఏవైనా సమస్యలున్నా.. ఏదైనా వస్తువులు అడ్డుగా ఉన్నా.. వెంటనే గుర్తించి సమీప రైల్వేస్టేషన్‌లో ఉన్న కంట్రోల్ గదికి చిత్రాలతో సహా సమాచారం చేరవేస్తుంది. ఈ పని చేయాలంటే ప్రత్యేకించి ట్రాక్‌మెన్ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఈ రోబో సాయం తీసుకుంటే సమయం ఆదాతో పాటు ట్రాక్ గన్‌మెన్ శ్రమ తగ్గుతుంది.

రోబో పనితీరును వివరిస్తున్న అధ్యాపకులు

నాణ్యమైన చిత్రాలు తీసేలా..

డ్రోన్ టెక్నాలజీ పెరిగినప్పటికీ నాణ్యమైన చిత్రాలు, వీడియోలు రావడం లేదు. ఈ నేపథ్యంలో డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ పొందిన గణేష్, రాజ్ కుమార్, హిదయతుల్లా షరీఫ్ బృందంగా ఏర్పడి 'డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ యూఏవీ విత్ టెలిమెట్రీ అండ్ కెమెరా బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్' డ్రోన్‌ను రూపొందించారు. ఒకేచోట ఉండి కిలోమీటరు వరకు ఉన్న ప్రపంచాన్ని వీక్షించొచ్చు. అదే సమయంలో నాణ్యమైన చిత్రాలు సైతం తీసే అవకాశం ఏర్పడుతుంది. ఈ డ్రోన్‌ను ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో వినియోగించేందుకు అనువుగా ఉంటుంది.

డ్రోన్ పనితీరు వివరిస్తూ..

రాష్ట్రపతిని కలిసిన ఎంపీ దంపతులు



రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఎంపీ శబరి దంపతులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఎంపీ డా. బైరెడ్డి శబరి దంపతులు కలిశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవనంలో శుక్రవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఎంపీ శబరి మాట్లాడుతూ..దేశ సేవలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రపతి సాదాసీదాగా ఉన్నారని, ఆమె ఆప్యాయత తమకు ఎంతో ప్రేరణ కలిగించిందని వివరించారు.

విద్యాభివృద్ధికి పెద్దపీట

అవుకు, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మెగా పీటీఎంలో భాగంగా శుక్రవారం అవుకు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు వారి తల్లిదండ్రులే మొదటి గురువులని, క్రమశిక్షణ ఇంటి నుంచే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. తెదేపా నాయకుడు ఉగ్రసేనారెడ్డి, చల్లా విజయభాస్కరరెడ్డి, ఐవీ పక్కీరారెడ్డి, అరుణ్‌నాయక్ పాల్గొన్నారు.

విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారమవుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. మండలంలోని చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే పాఠశాల, ఇంటి వద్ద పర్యవేక్షణ అవసరమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, క్రమశిక్షణపై రోజువారీ శ్రద్ధ చూపాలన్నారు. ఉపాధ్యాయులు బోధనలో మరింత నాణ్యత పెంచాలన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ, పాఠశాల యాజమాన్య కమిటీల సభ్యులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉర్దూ ఐడీ అస్మద్దీన్, ఎంపీడీవో సుగుణ, మండల తెదేపా కన్వీనర్ విశ్వనాథ్‌రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి ఎన్ఎండీ ఫరూక్

పీజీ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాంలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు వీసీ వెంకట బసవరావు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ సెట్‌లో అర్హత సాధించినా.. లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్‌యూలోని అకడమిక్ బిల్డింగ్-3లో ఈనెల 9, 10 తేదీల్లో నేరుగా హాజరై అర్హత పత్రాల పరిశీలన చేయించుకోవాలన్నారు.

పరిపాలనా భవనంలో సిబ్బందితో చర్చిస్తున్న ఈవో ఎం.శ్రీనివాసరావు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. దేవస్థానంలోని ఆయా విభాగాధిపతులతో పరిపాలనా భవనంలో శుక్రవారం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ..శ్రీశైలంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సన్నద్ధం కావాలన్నారు. గతేడాది కంటే ప్రతి చోటా 20-30శాతం అదనపు ఏర్పాట్లు చేయాలన్నారు.

టెండరు నోటీసు

కర్నూలు జిల్లాలోని 2వ APSP బెటాలియన్ లోని శిక్షణా కేంద్రంలో (450) SCTPCS (APSP) శిక్షణార్థులకు మరియు కర్నూలు లోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో (219) SCTPCS (APSP)లకు ఆహారాన్ని అందించడానికి ప్రఖ్యాత మరియు అనుభవజ్ఞులైన క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి సీల్డ్ టెండర్లు ఆహ్వానించబడ్డాయి.

పని పరిధి: సమర్థ అధికారం ఆమోదించిన తాత్కాలిక మెనూ ప్రకారం శిక్షణార్థులకు పండ్లతో సహా పరిశుభ్రమైన, పోషకమైన ఆహారం మరియు స్నాక్స్ తయారు చేసి సరఫరా చేయడం.

అర్హత: టెండరింగ్ సంస్థకు ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రసిద్ధ ప్రైవేటు సంస్థలకు క్యాటరింగ్ లేదా క్యాంటీన్ సేవలను అందించడంలో ముందస్తు అనుభవం ఉండాలి మరియు చెల్లుబాటు అయ్యే FSSAI రిజిస్ట్రేషన్ మరియు ఇతర అవసరమైన లైసెన్స్‌లను కలిగి ఉండాలి.

వివరణాత్మక నిబంధనలు మరియు షరతులతో కూడిన టెండర్ పత్రాలను 08.12.2025న లేదా అంతకు ముందు కార్యాలయ పనివేళల్లో కమాండెంట్, 2వ బెటాలియన్ ఏపీఎస్పీ, కర్నూలు కార్యాలయం నుండి పొందవచ్చు.

ప్రీ బిడ్ సమావేశం: ఒక సంక్షిప్త సమావేశం నిర్వహించబడుతుంది.

ఆసక్తి గల బిడ్డర్లకు 09.12.2025న కర్నూలులోని 2వ బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆసక్తి గల పార్టీల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హాజరుకావచ్చు. ఆసక్తి గల సంస్థ/పార్టీలు తమ సొంత ఖర్చుతో సమావేశానికి హాజరు కావచ్చు. **ముందుగా ఆఫీస్-ఇన్‌ఛార్జ్(వైస్-ప్రిన్సిపాల్)కి మొబైల్ నంబర్: 9885792439 ద్వారా తెలియజేస్తారు.** పూరించిన టెండర్లను సమర్పించడానికి చివరి తేదీని ప్రీ-బిడ్ సమావేశంలో తెలియజేస్తారు.

ఎటువంటి కారణం చూపకుండానే ఏవైనా లేదా అన్ని టెండర్లను తిరస్కరించే హక్కు క్రింద సంతకందారునికి ఉంది.

తేది: 05.12.2025, ప్రదేశం: కర్నూలు

కమాండెంట్
2వ BN APSP, కర్నూలు

పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసు సిబ్బంది సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్ షొరాణ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆయన గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, హోంగార్డ్స్ వినతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ..వినతులపై సత్వరమే చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు.

సిబ్బంది సమస్య వింటున్న ఎస్పీ సునీల్ షొరాణ్

ఆరోగ్యకర నేలలు మానవ జీవితానికి పునాది

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: ఆరోగ్యకర నేలలు మానవ జీవితానికి పునాది అని, వాటిని కలుషితం కాకుండా చూసే బాధ్యత అందరిపై ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇన్‌ఛార్జి ఏడీఆర్ నీలిమ అధ్యక్షతన ప్రపంచ మృత్తిక దినోత్సవం నిర్వహించారు. 'ఆరోగ్యకరమైన నేలలు - ఆరోగ్యకరమైన నగరాలు' అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు వేగంగా తగ్గిపోవడానికి కారణాలను వివరించారు. వనరుల కేంద్ర అధికారి మద్దిలేటి, మృత్తిక శాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త కవిత, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు

కఠోర సాధన.. విజయ పథాన

● చదరంగంలో రాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: చదువుతోపాటు క్రీడలోనూ రాణిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. కళాశాలలో రెండో సంవత్సరం బీటెక్ చదువుతూ ఆటల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం సహకారంతో దేశంలో ఎక్కడ చెస్ పోటీలు జరిగినా పాల్గొని.. విజయాలు సాధిస్తూ పతకాలు అందుకుంటున్నారు.

గ్రాండ్ మాస్టర్ కావాలి : రాజేశ్వరి

శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం సీఎస్ఈ చదువుతూ కళాశాలలో కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది రాజేశ్వరి. 6వ తరగతి నుంచి చెస్‌పై సాధన చేస్తూ ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటుంది. రోజూ రెండు గంటల పాటు సాధన చేస్తుంది. చెస్‌లో జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్ మాస్టర్ కావడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు రాజేశ్వరి చెబుతోంది. 2025 నవంబర్ 28వ తేదీన నెల్లూరులో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనపరిచి వైజాగ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 2025 జూన్‌లో కర్నూలు బాష్యం పాఠశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇండియా ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచింది. 2024లో కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. 2022లో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలంలో నిర్వహించిన పోటీల్లో బహుమతి అందుకుంది. 2022లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో 5వ స్థానంలో నిలిచింది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి : సత్యవంశీ

పాణ్యం మండలం కొండజూటూరు గ్రామానికి చెందిన సత్యవంశీ చెస్‌లో రాణిస్తున్నాడు. శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతూ 2025 నవంబర్ 28వ తేదీన నెల్లూరులో నిర్వహించిన జేఎన్‌టీయూ స్థాయిలో రాణించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. త్వరలో చెన్నైలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి సాధన చేస్తున్నాడు. రోజూ గంట పాటు సాధన చేస్తూ నైపుణ్యాలు పెంచుకుంటున్నాడు. 9వ తరగతి నుంచి చెస్‌ను ఆడుతున్నాడు. చెస్‌లో గుర్తింపు తెచ్చుకున్న అక్కతో ఇంట్లో ఆడుతూ ప్రతిభను పెంచుకున్నాడు. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగం సాధించమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు సత్యవంశీ చెబుతున్నాడు.

ఆరుతడి పంటలకు సాగునీరు

అవుకు, న్యూస్‌టుడే: అవుకు జలాశయం వద్ద నీటి నిల్వలు తగ్గడంతో వేసవిలో వరి సాగుకు నీటిని సమకూర్చలేమని జలాశయం ఈఈ శుభకుమార్ తెలిపారు. గోరుకల్లులో ఆరు, అవుకులో రెండు టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయన్నారు. ఈ నీరు ఆరుతడి పంటలకు అందించడానికి వీలుంటుందన్నారు.

అందుబాటులో కొల్లం ఎక్స్‌ప్రెస్ రైలు

బనగానపల్లి, న్యూస్‌టుడే: మచిలీపట్నం నుంచి కేరళ రాష్ట్రంలోని కొల్లం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు బనగానపల్లి స్టేషన్‌లో డిసెంబరు, జనవరిలో ఆగుతుందని స్టేషన్ మాస్టర్ మౌలాలి తెలిపారు. డిసెంబరు 12, 19, 26వ తేదీలతో పాటు, జనవరి 2న, 9వ తేదీల్లో రైలు ఇక్కడ రాత్రి 9.18 గంటలకు చేరుకుంటుందన్నారు. వారంలో శుక్రవారం తిరుగుతుందన్నారు. తిరిగి కొల్లం నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 2.20కు ఇక్కడికి వస్తుందన్నారు.

EENADU eClassifieds

REAL ESTATE

HOUSE FOR SALE

కర్నూలు - శ్రీనగర్ కాలనీ నందు 60 పా X 20 వె గల 2 BHK ఇల్లు అమ్మకమునకు కలదు. సంప్ర: 73828 64823, 70223 35858.

SHOP FOR SALE

కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా యూకాన్ షాపింగ్‌లో 1st ఫ్లోర్ 26X11 ft. 280 Sft. గల షాప్ నం. 42 కేవలం 22లక్షలకే సేల్ కి కలదు. ✆ 91105 65924, 98852 53819.

TO LET

For Rent to Hospital, Polyclinics, Diagnostic Centers, 5200 Sft. G+1, 43/194-2, Line No-7, N.R.Peta, Kurnool. Cont: 89851 32552.

To-Let కర్నూలు సోమిశెట్టి నగర్‌లో 5 1/2 సెంట్లు (2000 Sft) గల 3 BHK హౌస్ బాడుగకు కలదు. సంప్ర: 98483 15624, 80088 56357.

కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో శ్రీ శ్రీనివాస నిలయం నందు 2BHK పెంట్ హౌస్ బాడుగకు కలదు. లిఫ్ట్ & పార్కింగ్ సౌకర్యం కలదు. ✆ 94402 92702.

JOBS

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 89776 39662, 89776 39663.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నంద్యాల

•నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

పాణ్యం గ్రామీణం: పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న డీపీవో లలితాబాయి

నందికొట్కూరు గ్రామీణం: పాములపాడు జడ్పీ పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దాలి

నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించారు. అధికారులు, నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయం చేసుకుంటూ పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు పుస్తకాలు, తల్లిదండ్రులకు మొక్కలు పంపిణీ చేశారు. వారితో కలిసి సామూహిక భోజనం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. - న్యూస్‌టుడే బృందం

తిమ్మాపురం(మహానంది): తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

నంద్యాల నేరవిభాగం: పాండురంగాపురం పాఠశాలలో మొక్క పంపిణీ చేస్తున్న డీఎఫ్‌వో నాగమునేశ్వరి

గడివేముల: గడివేముల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

నందికొట్కూరు గ్రామీణం: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులకు సూచించారు. పాములపాడు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పలువురు వ్యక్తులు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఆయా శాఖల అధికారులు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు

వినతి స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

పార్టీకి కార్యకర్తలే బలం

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి కార్యకర్త కృషితోనే తెదేపాకు అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాములపాడులో శుక్రవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలపై చర్చించారు. తెదేపా నాయకులు హరినాథ్‌రెడ్డి, గోవిందు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా

◆ హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటులో సంస్కరణలు

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, ప్రచార బోర్డుల ఏర్పాటు, అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాత విధానానికి సంస్కరణలు చేపట్టింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి అనుమతుల్లేకుండా, ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. సదరు సంస్థలు, వ్యక్తులు ముందస్తుగా పురపాలకశాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది.

రమేష్‌బాబు, కమిషనరు, ఆత్మకూరు

కొత్త షరతులు ఇలా..

➤ ఈ సంస్కరణల్లో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రమాదం జరగని, రూఫ్‌టాప్, గ్రౌండ్ హోర్డింగులతో పాటు 50చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నిర్మాణ భద్రత అనుమతులు తప్పనిసరి చేసింది. భారీ హోర్డింగులకు పురపాలక అధికారులు తనిఖీ చేసి భూకంపం, గాలి, వర్షం, లోడ్‌లను తట్టుకుంటాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతించాలి.

➤ తమ సంస్థలకు సంబంధించి హోర్డింగులు, ప్రచార బోర్డులతో ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే ఆ ఖర్చులు భరించటం, ప్రమాద బీమా చేయించాల్సి ఉంది.

➤ దేవాలయాలు, చర్చీలు, మసీదులు, విగ్రహాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, ట్రాఫిక్ కూడళ్లు, వారసత్వ నిర్మాణాలు, పురావస్తు ప్రాంతాలు, వంతెనలు, రైలు క్రాసింగు ప్రదేశాలు, సహజ కాంతి నిరోధించిన చోట ఏర్పాటు చేయకూడదు.

➤ పొగాకు, మద్యం, హింస, హానికరమైన ఆయుధాలు, పరువు నష్టం, అశ్లీలం, విద్వేషపూరిత ప్రసంగం, కుల, మతపరమైన వ్యాఖ్యలు, చిత్రాలు, పిల్లల దోపిడీ, దేశభక్తిని అగౌరవపరిచే హోర్డింగులకు అనుమతులు ఇవ్వటం కుదరదు.

➤ ఒక పురపాలక సంఘం, కార్పొరేషన్‌లో పది ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి మాత్రమే అనుమతించనున్నారు.

➤ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసే హోర్డింగులకు మూడేళ్లు, తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసే ప్రచార బోర్డులకు 30 రోజులు అనుమతి మంజూరు చేయనున్నారు.

పెట్టుబడులు ఆకర్షించాలి

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఆదాయం పెంచుకోవాలని సూచించింది. పట్టణ ప్రాంతాలను సుందరమైన ప్రదేశాలుగా తయారు చేసి, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ సంస్కరణలు చేపట్టింది. హోర్డింగులు, ప్రచార బోర్డుల ఫీజులను వార్షిక పెరుగుదలకు సమానంగా సవరిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.50 వేలు జరిమానా విధించటమే కాకుండా రోజువారీగా జరిమానాలు వసూలు చేయనున్నారు.

సుందరమైన పట్టణాలు సాధ్యం

- రమేష్‌బాబు, కమిషనరు

పట్టణాలు, పురపాలక సంఘాల్లో ఎక్కడపడితే అక్కడ ప్రచారబోర్డుల ఏర్పాటుతో సుందరీకరణ సాధ్యం కావడంలేదు. నిర్ణీత ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పరిసరాలను అందంగా తీర్చిదిద్దవచ్చు. అనుమతుల్లేకుండా ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తాం.

వక్ఫ్ ఆస్తులు నమోదు చేసుకోండి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వక్ఫ్ ఆస్తులను నమోదు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సమ్మద సబిహా పర్వీన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమీద్ పోర్టల్‌లో డిసెంబరు 6వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: నంద్యాల పట్టణంలోని నందమూరినగర్, గాంధీచౌక్‌లో వీధిలో వీధి కుక్కల బెడద అధికమైంది. బయటికెళ్లాలంటే భయంగా ఉంది. **- నారాయణ, రవి**

?: పట్టణంలోని నడిగడ్డ వీధిలో, జగజ్జననీనగర్‌లో కాల్వలు సరిగ్గా శుభ్రం చేయడం లేదు. దోమల బెడద అధికమైంది. **- గాంధీ, రహీం**

✔: పలు ప్రాంతాల్లో కుక్కలను పట్టించే కార్యక్రమం చేపట్టాం. సిబ్బందిని పంపి కాల్వలు శుభ్రం చేయిస్తాం. **- లక్ష్మీనారాయణ శర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

మిడుతూరు, న్యూస్‌టుడే: ?: మిడుతూరులో పాఠశాల మైదానంలో మొక్కజొన్న ఆరబోయడం వల్ల చెత్త పేరుకుంది. **- సంజీవుడు, గ్రామస్థుడు.**

?: మిడుతూరు కూడలిలో ప్రధాన రహదారిపై గుంతలున్నాయి. **- రాజు, మిడుతూరు.**

✔: మైదానాన్ని శుభ్రం చేయిస్తాం. గుంతలను చదును చేయిస్తాం. **- కళ్యాణ్ సింగ్, తాత్కాలిక కార్యదర్శి**

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: ఎస్పీజీపాలెం నుంచి పొలాలకు వెళ్లే దారిలో చేతిపంపు పని చేయటం లేదు. **- రవి, స్థానికుడు.**

✔: చేతిపంపునకు మరమ్మతులు చేయిస్తాం. **- షాహీర్‌బాషా, పురపాలక ఏఈ.**

?: కొత్తపేట నుంచి పెద్దబజారుకు వెళ్లే దారిలో కాల్వల్లో పూడిక పేరుకుపోయింది. **- ఖాదర్, స్థానికుడు.**

✔: కాల్వల్లో పూడిక తొలగిస్తాం. **- జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్.**

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: ?: మండలంలోని కొణిదేడు గ్రామంలో కొన్ని వీధుల్లో వీధిలైట్లు నిత్యం వెలుగుతునే ఉండగా, మరికొన్ని వీధుల్లో వెలగడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు **- నాగరాజు**

✔: పరిశీలించి చర్యలు చర్యలు తీసుకుంటాం. **- వెంకటేశ్వర్లు, ఈవోఆర్డీ, పాణ్యం**

ఒరిగిన స్తంభాల తొలగింపు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విద్యుత్తు స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ సమస్యలపై మంగళవారం 'ఈనాడు'లో 'ఒరిగిన స్తంభం.. విద్యార్థుల్లో భయం' శీర్షికతో చిత్ర వార్త ప్రచురితమైంది. విద్యుత్తు శాఖ ఏఈ రామయ్య స్పందించి సిబ్బందితో ఒరిగిన విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను తీగలు ఏర్పాటు చేయించారు.

స్పందనకు వందనం

నేల వంతెనకు రక్షణ

మహానంది, న్యూస్‌టుడే: మహానంది మండలం మహానందిపారం సమీపంలోని పాలేరువాగులో నేల వంతెనకు రక్షణ చర్యలు చేపట్టారు. నవంబర్ 23వ తేదీన 'ఈనాడు'లో 'శిథిల వంతెన.. ముప్పు తథ్యం' శీర్షికతో 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్రవార్తకు అధికారులు స్పందించారు. రహదారులు-భవనాల శాఖాధికారులు ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సిమెంట్ దిమ్మెలతో కూడిన స్తంభాలు నిర్మించారు.

సృజనకు పదును పెడితే అవకాశాలు మెరుగు

నందికొట్కూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని విజయవాణి పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీ జరిగాయి. 'విద్యార్థుల జీవితాలపై సెల్ ఫోన్ ప్రభావం' అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో జ్యోతి, ప్రసన్న, అనీష్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు నిలిచారు. వారికి ప్రధానోపాధ్యాయుడు వేణు, సిబ్బంది బహుమతులు అందజేశారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

బహుమతులు అందజేస్తున్న పాఠశాల సిబ్బంది

మాట్లాడుతున్న శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపల్

బహుమతులు అందుకున్న విజేతలతో ఉపాధ్యాయులు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: విద్యార్థులు తమలోని సృజనాత్మక ఆలోచనలకు పదును పెడితే మంచి అవకాశాలు ఉంటాయని నంద్యాల శ్రీచైతన్య పాఠశాల ఆర్ఐ కోటయ్య చౌదరి, ప్రిన్సిపల్ రఘునాథ్‌రెడ్డి, ఏజీఎం సురేష్ అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో గురువారం చామకాల్వ వద్ద ఉన్న శ్రీచైతన్య పాఠశాల ఎన్54 బ్రాంచ్‌లో విద్యార్థుల జీవితాలపై 'సెల్‌ఫోన్ ప్రభావం' అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన సారాఅలీవ్, సెమీమునిసా, ప్రమితలకు డీన్ విక్రమ్, కోఆర్డినేటర్ గోవిందు, వైస్ ప్రిన్సిపల్ జోష్న, దుర్గ, ఏవో శేఖర్ బహుమతులు ప్రదానం చేశారు.

రాయల్టీ చెల్లించే విషయంలో వివాదం

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: రాయల్టీ చెల్లించే విషయంలో నిర్వాహకులు టిప్పర్ ఓనర్లు, వాహనదారులకు మధ్య వివాదం నెలకొంది. మండలంలోని తమ్మరాజుపల్లెలో రాయల్టీ విషయంలో గుత్తేదారులు, టిప్పర్ ఓనర్లు, వాహనదారుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రాయల్టీ చెల్లింపునకు ఆన్‌లైన్‌లో కాకుండా నగదు మాత్రమే ఇవ్వాలని గుత్తేదారులు చెప్పడం అన్యాయమన్నారు. సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్సై నరేంద్రకుమార్‌రెడ్డి వెళ్లి వాహనదారులతో మాట్లాడారు. గుత్తేదారులు, వాహనదారులతో మాట్లాడి 50శాతం ఆన్‌లైన్, 50శాతం నగదు చెల్లించేందుకు అవగాహన కల్పించడంతో వివాదం ముగిసింది.

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం జ్ఞానాపురంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కల్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన 18-30 ఏళ్లలోపు అభ్యర్థులు విద్యార్హత, ధ్రువపత్రాలు, ఫొటోలతో హాజరు కావాలన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: రైతు లేకపోతే జీవితం లేదని, ప్రతి విద్యార్థిలోనూ రైతుల పట్ల గౌరవం, కృతజ్ఞత పెరగాలని సంకల్ప్ పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్ అన్నారు. బాలాజీ కాంప్లెక్స్‌లోని సంకల్ప్ పాఠశాలలో శుక్రవారం రైతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని నిశాంత్ భవన్‌లో శనివారం నిర్వహించే రైతు సంఘం సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న కోరారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లుకు నిధులు కేటాయించాలని, అన్ని మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కార్యచరణ రూపొందిచడం జరుగుతుందన్నారు.

సంక్షిప్త సమాచారం

నందికొట్కూరు, న్యూస్‌టుడే: పాములపాడు మండలం మిట్టకందాల అంగన్‌వాడీ మూడో కేంద్రం సహాయకురాలిని విధుల్లోకి తీసుకోవాలని నందికొట్కూరు అంగన్‌వాడీ యూనియన్, సీఐటీయూ నాయకుడు గోపాలకృష్ణ ప్రాథమిక సీడీపీవో కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. కె.మంజుల పిల్లల అస్వస్థతకు కారణమని తొలగించడం బాధాకరమన్నారు. పర్యవేక్షకురాలు వెంకటేశ్వరమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు మదార్‌బీ, శివలక్ష్మి, శైలజ, తదితరులు పాల్గొన్నారు.

మిడుతూరు, న్యూస్‌టుడే: ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రధాన రహదారులపై ఉన్న మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆత్మకూరు ఇన్‌ఛార్జి ఎంవీఐ నాయక్, స్థానిక ఎస్సై ఓబులేసు శుక్రవారం పరిశీలించారు. మండలంలో రోళ్లపాడు, చెరుకుచెర్ల బాట, చింతలపల్లి, చౌట్కూరు, కడుమూరు దారుల్లో ఉన్న మలుపులు, ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు ఎంవీఐ పేర్కొన్నారు.

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: ఈనెల 31వ తేదీన నుంచి జనవరి 4వ తేది వరకు జరిగే అఖిల భారత సీఐటీయూ 18వ మహాసభలకు ఛలో విశాఖపట్నంను విజయవంతం చేయాలని సీఐటీయూ శ్రీశైలం మండల అధ్యక్షులు డి.నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు చిన్నమారెన్నలు శుక్రవారం పిలుపునిచ్చారు.

గడివేముల, న్యూస్‌టుడే: శ్రీదుర్గాభోగేశ్వరంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం కమణీయంగా సాగింది. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించారు.

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం

నందికొట్కూరు, న్యూస్‌టుడే: ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ అయిన కేసులకు అప్పీలు లేని అంతిమ తీర్పును పొందవచ్చని నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి వి.దివ్య పేర్కొన్నారు. నందికొట్కూరు కోర్టు ఆవరణలో శుక్రవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. ప్రామిసరీ నోట్లు, ఎన్ఐ యాక్ట్, ఈపీ, రాజీ అయ్యే ఇతర సివిల్, క్రిమినల్ కేసుల తగాదాలలో లోక్ అదాలత్‌లో రాజీ పడవచ్చని, ఇందుకు న్యాయవాదులందరూ సహకరించాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరభయ్య, ఏజీపీ మహేశ్వరుడు, ఏపీపీ సుస్మిత, న్యాయవాదులు పాల్గొన్నారు.

న్యాయవాదులతో మాట్లాడుతున్న జూనియర్ సివిల్ జడ్జి వి.దివ్య

కాల్వలు లేక.. నీరు కదలక

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆత్మకూరు కిషన్ సింగ్‌వీధిలోని కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి. ఆ దారిలో ప్రజలు ఖిల్లావీధి, పెద్దబజారు, కిషన్‌సింగ్‌వీధి, కొత్తపేట, బొందిలిగేరి, తపాలా కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్నారు. మురుగు కాల్వలు లేక నీరు ఏటూ కదలక రోడ్డు పైనే నిలిచింది. దాంతో రహదారి బురదమయంగా మారింది. వాహనదారులు, పాదచారులు తరచూ కిందపడుతూ.. గాయాలపాలవుతున్నారు. అధికారులు కాల్వలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఆత్మకూరు పట్టణం

పేరుకున్న వ్యర్థాలు.. మురుగుతో ఇక్కట్లు

నంద్యాల పట్టణం బొమ్మలసత్రం పాత ఈఎస్ఐ ఆసుపత్రి పక్కన కాల్వలో వ్యర్థాలు పేరుకుపోయాయి. కొన్ని రోజులుగా కాల్వను శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నిలిచి, మురుగు ముందుకు కదలడం లేదు. దీంతో దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కాల్వను శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

అత్యవసరమైతే అవస్థలే

శ్రీశైల మహాక్షేత్రంలో నిత్యం భక్తుల రద్దీ పెరుగుతోంది. మరుగుదొడ్లు చాలక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఒకటి, రెండుకు బహిరంగ ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. పాతాళగంగ రహదారిలోని సర్వతోభద్రవనం పక్కన మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించారు. అవి కేవలం మహాశివరాత్రి, ఉగాది మహోత్సవాల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. ఆ తర్వాత మూసివేస్తున్నారు. వాటితో పాటు మరికొన్ని చోట్ల నిర్మించిన మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొస్తే.. సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, శ్రీశైలం, నంది సర్కిల్

అఖండ జ్యోతుల మహోత్సవం

బుక్కాపురం, (మహానంది), న్యూస్‌టుడే: మండలంలోని బుక్కాపురంలో ఆలయ నిర్మాణకర్త వెంకటసుబ్బమ్మ ఆధ్వర్యంలో దత్తజయంతి, అవధూత కాశిరెడ్డినాయన ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గురు, శుక్రవారం రెండు రోజులపాటు జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అభిషేకాలు, అర్చనలు, హోమాలు చేశారు. కళాకారుల బృందంతోపాటు మహిళలు చేపట్టిన అఖండ జ్యోతి మహోత్సవాలు, కోలాటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

భక్తజనం మధ్య ఘనంగా జ్యోతుల ఉత్సవం

వేంకటేశ్వరాలయంలో వరలక్ష్మి వ్రతం

మిడుతూరు, న్యూస్‌టుడే: భక్తులకు సకల సంపదలను సిద్ధింపజేసేదే వరలక్ష్మీ వ్రతమని తితిదే ఉమ్మడి జిల్లా మల్లు వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని పీరుసాహెబ్‌పేటలో శుక్రవారం వేంకటేశ్వరాలయంలో వరలక్ష్మీ వ్రతం, గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు రవిశర్మ, భక్తులు పాల్గొన్నారు.

స్కేటింగ్‌లో చిరుతలు

◆ రాష్ట్రస్థాయిలో రాణిస్తున్న జడ్పీ పాఠశాల క్రీడాకారులు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల మండలం చాపిరేవుల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు స్కేటింగ్ క్రీడలో సత్తా చాటుతున్నారు. పాఠశాల స్థాయిలోనే ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయికి చేరుకుంటూ తమ సత్తా నిరూపిస్తున్నారు. పాఠశాలలో ఎలాంటి వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోయినప్పటికీ రోజూ సొంతంగా సాధన చేసి, జిల్లా పరిషత్ పాఠశాల నుంచి జిల్లాలోనే ప్రప్రథమంగా పాల్గొన్న క్రీడాకారులుగా గుర్తింపు సాధించారు. పీడీ రావడంతో మరింత శిక్షణ పొంది జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు.

బంగారు పతకం సొంతం

నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన బాలసుబ్బయ్య, సరస్వతి దంపతుల కుమారుడు చరణ్ పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి. పాఠశాలలో మూడేళ్లుగా వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఎలాంటి పోటీల్లో పాల్గొనలేదు. దీంతో ఆసక్తి ఉన్న స్కేటింగ్‌పై సొంతంగా సాధన చేశాడు. ఇటీవల పీడీ రవికుమార్ వద్ద మరింత శిక్షణ తీసుకొని నవంబరులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఈనెల 1, 2వ తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్నాడు.

చిన్నప్పటి నుంచే మక్కువ

మండలంలోని చాపిరేవుల గ్రామానికి చెందిన రామచంద్రుడు, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు శ్యామ్‌సన్ జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉండటంతో స్కేటింగ్‌లో సొంతంగా రోడ్డుపై ప్రాక్టీస్ చేశాడు. అతని ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు రవికుమార్ మరింత శిక్షణ ఇచ్చాడు. నవంబరులో కర్నూలులో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైయ్యాడు. ఈనెల 1, 2వ తేదీల్లో కాకినాడలో జరిగిన స్కేటింగ్ పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్నాడు. వీరిద్దరినీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అభినందించారు.

విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం

కొత్తపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ అన్నారు. కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎస్సై జయశేఖర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

సూచనలు ఇస్తున్న డీఎస్పీ రామాంజినాయక్

అధికారులపై చర్యలు తీసుకోవాలి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించి విధులకు దూరంగా ఉండే అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విద్యుత్తు అధికారులకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చేందుకు ఏడీ, ఏఈ కార్యాలయాలకు వెళ్లగా.. అధికారులు లేకపోవడంతో అక్కడే గోడకు వినతిపత్రం అతికించారు. వారు మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో కొన్ని రోజులుగా విద్యుత్తు అప్ అండ్ డౌన్ అవుతుండటంతో ఇళ్లల్లోని పరికరాలు కాలిపోతున్నాయన్నారు. కాలనీవాసులు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ఆధార్ కార్డులు ఉన్నతీకరించుకోవాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును ఉన్నతీకరించుకోవాలని డీఆర్వో రామునాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలు బయోమెట్రిక్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆధార్‌కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. పుట్టిన బిడ్డకు వెంటనే ఆధార్ ఇచ్చేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐదేళ్లు పూర్తయిన వెంటనే బయోమెట్రిక్ చేయించాలన్నారు.

సమావేశంలో డీఆర్వో రామునాయక్

మరమ్మతుల పేరుతో ప్రజాధనం వృథా

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: పాత కుందూ వంతెనకు మరమ్మతుల పేరుతో ప్రజాధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ఎస్‌డీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాస్ హుస్సేన్ విమర్శించారు. పట్టణంలోని ఎస్‌డీపీఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాత వంతెనకు మరమ్మతుల కోసం ఖర్చు చేసే డబ్బులో కొత్త వంతెన పనులు చేపట్టాలన్నారు. హనీఫ్, కరిముల్లా, సుల్తాన్, మజీద్‌ఖాన్, ఫాజిల్‌దేశాయ్, అత్తర్ హుస్సేన్ పాల్గొన్నారు.

సమావేశంలో ఎస్‌డీపీఐ నాయకులు

ఎస్‌జీఎఫ్ కార్యదర్శికి సన్మానం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య(ఎస్‌జీఎఫ్) కార్యదర్శి విశ్వనాథ్‌ను శుక్రవారం స్థానిక పొన్నాపురం జడ్పీ పాఠశాలలో బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుబ్బయ్య, కోశాధికారి పుల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. వారు మాట్లాడుతూ.. 2025-26 రాష్ట్రస్థాయి వివిధ క్రీడల్లో జిల్లా జట్లు విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు.

పాఠశాలకు మైక్‌సెట్ అందజేత

పగిడ్యాల, న్యూస్‌టుడే: మండలంలోని పడమర ప్రాతకోట స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి కాత్యరామ జయంతి పాఠశాలకు రూ.30 వేల విలువైన మైక్‌సెట్‌ను ఆమె తల్లిదండ్రులు చేతుల మీదుగా ఉపాధ్యాయులకు అందజేశారు. ఆమె తల్లిదండ్రులు మహేశ్వరమ్మ, శివన్నను ఉపాధ్యాయ బృందం సన్మానించారు.

CHANGE OF NAME

I, PATHAN MAHAMMAD IMRAN KHAN, S/o Pathan Jani Khan, resident of H.No: 14/447, Plot No.6, BPL. Road, Sri Sai Nagar, Panyam Village and Mandal, Nandyal District, India. I state that my name is PATHAN MAHAMMAD IMRAN KHAN, the said name is mentioned in all my ID proofs i.e., But My father obtained my Passport (Passport bearing No. G7535495 issued on 19-02-2008 and expired on 18-02-2013) at my childhood on 19-02-2008. In the said Passport my name is registered as PATHAN MOHAMMAD IMRAN KHAN instead of PATHAN MAHAMMAD IMRAN KHAN. The mistake is the letter "O" instead of A in my name i.e., Mohammad instead of Mahammad. The said mistake is due to over site and it is typical mistake, . Hence I request to concerning Authorities please accept this affidavit and kindly consider my name as "PATHAN MAHAMMAD IMRAN KHAN" (reason of change). This is for kind information of all concerned.

(c) eenadu

ఆళ్లగడ్డ
• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

సూచనలు పాటిస్తే మేలు

శిరివెళ్ల, న్యూస్‌టుడే: రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తే తక్కువ పెట్టుబడులతో అధికంగా దిగుబడులు సాధించవచ్చని జిల్లా వనరుల కేంద్రం డీడీ చెన్నయ్య పేర్కొన్నారు. స్థానిక రెండో రైతుసేవా కేంద్రంలో రైతులకు శుక్రవారం పంట యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్రం అధికారి వెంకటేశ్వర్లు, ఏవో సుధాకర్, వీఏఏలు, ఎంపీఈవోలు పాల్గొన్నారు.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోండి

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను కూలీలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసశర్మ శుక్రవారం పేర్కొన్నారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో అర్హులైన కుటుంబాలకు ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నేడు రైతులకు యూరియా పంపిణీ

అవుకు, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో శనివారం రైతులకు యూరియా పంపిణీ చేయనున్నారని ఏవో ఖలీమున్నీసా తెలిపారు. మండలానికి ఎన్ని టన్నులు కేటాయించారనే విషయం వెల్లడి కాలేదని, లభ్యతను బట్టి పంపిణీ ఉంటుందన్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేపడతారన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

బేతంచెర్ల, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని సంజీవనగర్‌లో అంగన్‌వాడీ సమీపంలోని మరుగుదొడ్డి మరమ్మతులకు గురైంది. **- అంజి, వార్డు కౌన్సిలర్.**

?: పట్టణంలోని సంజీవనగర్, హనుమాన్‌నగర్ కాలనీల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. **- కాలనీవాసులు.**

✔: ఆయా కాలనీల్లో పర్యటించి చర్యలు తీసుకుంటాం.

(పై రెండు సమస్యలకు మున్సిపల్ ఏఈ మధుతేజ రెడ్డి సమాధానాలు ఇచ్చారు.)

ఎస్.లింగందిన్నె(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ?: ఆళ్లగడ్డ మండలంలోని ఎస్.లింగందిన్నె గ్రామంలో ఎస్సీ కాలనీలో కాల్వలు పూడికకు గురయ్యాయి.

- ఓబులేసు, ఎస్.లింగందిన్నె.

✔: కాల్వలు పూడిక తొలగించి పారిశుద్ధ్య పనులు చేపడతాం. **- అశ్విన్, ఈవోపీఆర్డీ.**

కోవెలకుంట్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని ప్రగతి పబ్లిక్ స్కూలు వద్ద మురుగు కాలువలు లేవు. **- రమణ, స్థానికుడు.**

✔: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

- ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: యర్రగుంట్లలో ప్రధాన రహదారి పక్కన ఉన్న కాలువలోని అపరిశుభ్రతను తొలగించడం లేదు. **- నారాయణ.**

✔: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

– సుభాన్‌అలీ, సర్పంచి.

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలు చేరుకోవచ్చని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మెగా పీటీఎం సందర్భంగా పట్టణంలోని కొండపేట ప్రాథమిక పాఠశాలలో కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి పాఠశాలకు అవసరమైన అదనపు తరగతి గదులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు టంగుటూరి శీనయ్య, బురానుద్దీన్ పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

అవుకు, న్యూస్‌టుడే: పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విద్యాశాఖలో పనిచేస్తున్న పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం మంత్రి జనార్దన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తక్కువ వేతనంతో గత 30 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నామని వాపోయారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంతారావు, రామకృష్ణ, రాజేష్ పాల్గొన్నారు.

ఇల్లు కట్టమన్నారు.. బిల్లు ఇవ్వకున్నారు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ప్రతి పేద, మధ్య తరగతి వారికి సొంత గూడు ఇవ్వాలన్న ఉద్దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. 2014లో తెదేపా ప్రభుత్వ హయాంలోని ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులు, గత వైకాపా హయాంలో పీఎంఏవై 1.0లో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. బిల్లులు అందక వేల గృహాలు, రూ.కోట్ల బకాయిలతో లబ్ధిదారుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గృహ నిర్మాణాలను పరిశీలిస్తున్న అధికారులు

పూర్తికాని సర్వే ప్రక్రియ

☛ ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌లో బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పీఎం ఆవాస్ యోజన 1.0 పేరుతో గృహ నిర్మాణాలను ప్రారంభించారు. ఆరు మండలాల్లో 11,292 ఇళ్లకు అనుమతులు రాగా ఇప్పటికి 6,970 గృహాలు పూర్తయ్యాయి. 4,322 నిర్మాణంలో ఉన్నాయి. పీఎంఏవై 1.0లోనే ఇప్పటి వరకు 61.73 శాతం గృహాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఇంకా రూ.5 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం.

మండలం	లబ్ధిదారులు	రావాల్సిన బకాయిలు (రూ.కోట్లలో)
ఆళ్లగడ్డ	82	1,66,44,914
చాగలమర్రి	605	2,28,04,787
దొర్నిపాడు	485	1,31,71,769
రుద్రవరం	992	3,53,93,670
శిరివెళ్ల	650	2,82,51,451
ఉయ్యాలవాడ	532	1,84,25,598

☛ పీఎంఏవై 1.0లోనే గృహ నిర్మాణ శాఖ ఇంకా లక్ష్యానికి చేరుకోకముందే పీఎంఏవై 2.0 నిర్మాణాలకు గ్రామాల్లో సర్వే ప్రారంభించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బిల్లులు ఆలస్యంగా పడుతూ ఉండడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయలేకపోతున్నారు.

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

☛ 2016లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందేలా పథకాన్ని రూపొందించింది. తెదేపా ప్రభుత్వం హయాంలో ఇళ్ల నిర్మాణాలను బట్టి ఆర్థిక సాయం జమ కాగా 2019లో వైకాపా అధికారంలోకి రాగానే ఈ ఇళ్లపై నిర్లక్ష్యం వహించింది.

☛ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఆశలు చిగురించాయి. ప్రభుత్వం కూడా బిల్లులు రాని లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. ఈ సర్వే పూర్తి చేసి నెలలు గడుస్తున్నా చెల్లింపులు మాత్రం జరగలేదు. అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేశామని, నిర్మాణం కోసం చేసిన అప్పులకు ఇప్పటికీ వడ్డీ కడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. మొత్తం 3,746 మంది లబ్ధిదారులకు రూ. 27,53,08,505 బకాయిలు ఉన్నాయి.

రహదారి గుంత పూడ్చివేత

రుద్రవరం, న్యూస్‌టుడే: ఆర్.నాగులవరం గ్రామంలో ప్రధాన రహదారి ఆనుకుని పైపులైన్ కోసం తీసిన గుంత పూడ్చి వేయకుండా వదిలేయడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. సమస్య తెలియజేస్తూ నవంబరు 20వ తేదీన ‘రహదారి గుంత... ప్రమాద చింత’ అనే శీర్షికన ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి హరిబాబు గుంతను సిబ్బందితో పూడ్చి వేసే పనులు చేపట్టారు.

నీరు నిలిచి.. అగచాట్లు మిగిల్చి

బనగానపల్లి మండలం బీరవోలు గ్రామంలో ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచి అధ్వానంగా మారింది. ముఖ్యంగా బీసీ కాలనీలో వర్షం, మురుగు నీరు ప్రధాన రహదారిపైకి వచ్చి బస్టాండు కూడలికి చేరుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, బీరవోలు(బనగానపల్లి గ్రామీణం)

అడ్డంగా వాహనాలు.. నిత్యం అవస్థలు

డోన్ పట్టణంలోని నంద్యాల రైల్వే గేటు అవతల వైపు బేతంచెర్ల సర్కిల్‌లో ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలో ద్విచక్రవాహనాలను అడ్డదిడ్డంగా నిలపడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు.. సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు. అధికారులు స్పందించి ద్విచక్రవాహనాలు అడ్డుగా లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, డోన్ పట్టణం

కల్లాలు లేక.. కర్షకుల కష్టాలు

బనగానపల్లి మండలంలోని పాతపాడు గ్రామం నుంచి యాగంటి క్షేత్రానికి వెళ్లే దారిలో మొక్కజొన్న దిగుబడులు ప్రమాదకరంగా ఆరబోశారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే దారిలోనే ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ దారిలో వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కల్లాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రహదారిపై మొక్కజొన్న దిగుబడులు ఆరబోస్తున్నట్లు రైతులు తెలిపారు. – న్యూస్‌టుడే, యాగంటి(బనగానపల్లి గ్రామీణం)

చిన్నారులతో కలెక్టర్ ముచ్చట్లు

ఆళ్లగడ్డ పట్టణంలోని బాల సదనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి సందర్శించి అక్కడున్న ఒంటి పిల్లలతో ప్రేమగా, ఆత్మీయతతో ముచ్చటించారు. అనంతరం ఆమె అక్కడి పిల్లల సంక్షేమంపై వివరాలు తెలుసుకుని అందిస్తున్న సదుపాయాలు, నివాసం, విద్య, పోషక ఆహారంపై అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులు వారు పొందుతున్న సంరక్షణ, శుభ్రత పరిస్థితులను పరిశీలిస్తూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారి లీలావతి తదితరులు ఉన్నారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

రాజీమార్గంలో కేసుల పరిష్కారం

మాట్లాడుతున్న న్యాయమూర్తి అమ్మన్నరాజా

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: లోక్ అదాలత్‌లో చాలా కాలంగా పరిష్కారం కాని కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని నంద్యాల జిల్లా న్యాయమూర్తి డి.అమ్మన్న రాజా అన్నారు. శుక్రవారం న్యాయస్థాన ప్రాంగణంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీమార్గంలో కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్.శైలజ, జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.భాస్కర్, ఏజీపీ గుర్రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పూజలందుకుంటున్న ధరణి సీతారామస్వామి

ఎస్.లింగందిన్నె(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని ఎస్.లింగందిన్నె గ్రామంలో ధరణి సీతారామ స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు శుక్రవారం స్వామిని వైభవంగా ఆరాధించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.

హరివరం(ఉయ్యాలవాడ),న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఆదర్శవంతమైన భావాలను అలవరచుకోవాలని [illegible] అన్నారు. హరివరంలో శుక్రవారం గ్రామస్థులతో ఏర్పాటైన సమావేశంలో ఆయన ఆధ్యాత్మిక అంశాలను భక్తులకు వివరించారు.

పెద్దబోధనం(చాగలమర్రి), న్యూస్‌టుడే: పెద్దబోధనం గ్రామ సమీపంలో [illegible] ఆశ్రమంలో శుక్రవారం ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

సంజామల, న్యూస్‌టుడే: మండలంలోని [illegible] శివారులో కాశీనాయన ఆశ్రమంలో శనివారం ఆరాధన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అర్ధరాత్రి జ్యోతుల ఉత్సవం జరుగుతుందన్నారు. వేడుకల సందర్భంగా ఎద్దుల బండలాగుడు పోటీలు ఉంటాయన్నారు.

ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి

కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

బేతంచెర్ల, న్యూస్‌టుడే: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ధార్మిక సేవా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 14న శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జరిగే హిందూ ధార్మిక సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో ఉస్సేన్‌రెడ్డి, గుండా గోపాల్, మారుతీశర్మ పాల్గొన్నారు.

బడి పండగ.. ఆనందం నిండుగా

ఉయ్యాలవాడ: వైజ్ఞానిక ప్రదర్శనను తిలకిస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

డోన్ పట్టణం: విద్యార్థినికి ప్రశంసాపత్రం అందిస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి

బేతంచెర్ల: సింగిల్ విండోఛైర్మన్ చంద్రశేఖర్‌ను సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం పండగ వాతావరణం సంతరించుకుంది. మెగా పేరెంట్-టీచర్ సమావేశం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యా ప్రగతి, పాఠశాలల అభివృద్ధిపై చర్చించారు. ఆయా పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు.

– న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ గ్రామీణం, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల గ్రామీణం, బనగానపల్లి, బనగానపల్లి గ్రామీణం, సంజామల, అవుకు, చాగలమర్రి, డోన్ పట్టణం, బేతంచెర్ల, కొలిమిగుండ్ల.

ఆళ్లగడ్డ పట్టణం బాలిక గురుకుల పాఠశాలలో..

చాగలమర్రి: మద్దూరు గ్రామం ఎంపీపీ పాఠశాలలో..

సంజామల: బాలికకు నగదు అందజేస్తున్న ఎంపీపీ రమాదేవి

డోన్: చిన్నమల్కాపురం గ్రామంలో..

వేగ నిరోధకాల ఏర్పాటు

ప్యాపిలి, న్యూస్‌టుడే: వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు వేగ నిరోధకాలు దోహదపడతాయని సీఐ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, తహసీల్దారు కార్యాలయం, పోలీసుస్టేషన్, బాలుర ఉన్నత పాఠశాల వద్ద సంబంధిత అధికారులు ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. వాటిని సీఐ వెంకట్రామిరెడ్డితో పాటు తెదేపా నాయకులు శుక్రవారం పరిశీలించారు.

మహిళా శక్తి.. ఆర్థిక వృద్ధి

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: వారంతా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల మహిళలు. ఆర్థిక కష్టాలతో సతమతమయ్యేవారు. ఆ క్రమంలో వారిని పొదుపు సంఘం ఆదుకుంది. అందివచ్చిన రుణాలను వారందరూ సద్వినియోగం చేసుకున్నారు. స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు డోన్ పురపాలికలోని పొదుపు మహిళలు. స్వయం ఉపాధి పొందే మహిళలపై కథనం.

కుట్టుతో ఆసరా

దుస్తుల దుకాణం నిర్వహిస్తూ.. మిషన్ కుడుతున్న ఈమె పేరు పి.ఫరీదాబీ. కొత్త ఇందిరానగర్‌లో నివాసముంటున్నారు. ఈమె భర్త నబిరసూల్ గ్రామాల్లో వస్త్ర వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పొదుపు ప్రారంభమైన తరుణంలో ఫరీదాబీ 12 ఏళ్ల కిందట గురు సంఘం గ్రూపులో సభ్యురాలిగా చేరారు. ఇంటి పట్టున ఖాళీగా కూర్చోకుండా.. తాను కాస్తోకూస్తో సంపాదిస్తే కుటుంబానికి ఆసరాగా ఉండొచ్చనే ఉద్దేశంతో మెప్మా కింద బ్యాంకులో గ్రూపు తరఫున రూ.లక్ష రుణం తీసుకుని దుస్తుల దుకాణం ప్రారంభించారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ నెలకు రూ.15వేల వరకు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. ఇద్దరు కుమారులు షంషుద్దీన్, షేక్షావలిని చదివిస్తున్నారు.

కుటుంబానికి అండగా..

దుస్తుల వ్యాపారం నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు ఎం.మాధవి. ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈమె స్వయం శక్తితో ఉపాధి పొందాలనే లక్ష్యంతో పార్వతి పొదుపు గ్రూపులో 20 ఏళ్ల క్రితం సభ్యురాలిగా చేరారు. మెప్మా సహకారంతో బ్యాంకు ద్వారా ఇది వరకు రూ.1.20 లక్షల రుణం పొందారు. ఆ మొత్తంతో దుకాణం ఏర్పాటు చేసుకుని వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కుట్టు పని చేస్తూ ఆత్మస్థైర్యంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తూ.. మరోసారి రూ.60 వేల రుణాన్ని పొందారు. నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తున్నారు.

సంక్షిప్త సమాచారం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డలో యానిమల్ బర్త్ కంట్రోల్‌లో భాగంగా కుక్కలను పట్టుకునే కార్యక్రమం ప్రారంభించారు. వీటికి శస్త్రచికిత్స చేసి అనంతరం వాటిని పర్యవేక్షించి మళ్లీ వదిలేయనున్నారు. రెండు రోజుల్లో 74 కుక్కలను శస్త్రచికిత్సలకు తరలించారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: రహదారులపై ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించి వాహనాలు నడపాలి సీఐ దస్తగిరిబాబు పేర్కొన్నారు. గోవింద పల్లె మెట్ట వద్ద సీఐ, ఎస్సై చిన్న పీరయ్య యాదవ్‌తో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: నిరుపేదలకు, యాచకులకు భాష్యం పాఠశాల విద్యార్థులు ఆహార పదార్థాలను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ ఎం.శేషసాయి నాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేకే కొట్టాల(బేతంచెర్ల),న్యూస్‌టుడే: కనుమకిందికొట్టాల గ్రామ సమీపంలో ఉన్న బిల్వస్వర్గం గుహల వద్ద శుక్రవారం సినిమా చిత్రీకరణ జరిగింది. సినీ దర్శకుడు హరీశ్‌శంకర్, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

డోన్, న్యూస్‌టుడే: వలసల గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలని గ్రామస్థులు సుధాకర్, బాలుడు శుక్రవారం ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

బేతంచెర్ల,న్యూస్‌టుడే: పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో శుక్రవారం సుజాతకు చెందిన కోళ్ల షెడ్డులోకి కుక్కలు ప్రవేశించి కోళ్లపై దాడి చేసి కొరికేశాయి. సుమారు రూ.2.50 లక్షల నష్టం జరిగినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

బేతంచెర్ల,న్యూస్‌టుడే: పట్టణంలో శేషారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మధుసుధాకర్‌రెడ్డి, డాక్టర్ సాగరిక, వలిబాషా పాల్గొన్నారు.

బేతంచెర్ల,న్యూస్‌టుడే: గోరుమానుకొండ ఐటీఐ కళాశాల సమీపంలో వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో చోదకుడు మోహన్‌కు గాయాలయ్యాయి. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలని విశ్రాంత గ్రంథాలయాధికారి పల్లె నరసింహారెడ్డి అన్నారు. కోవెలకుంట్లలో శుక్రవారం ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో 150 మంది వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు రూ.100 చొప్పున పింఛన్లు పంపిణీ నిర్వహించారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: నర్సాపూర్ నుంచి హుబ్బళ్లి వెళ్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలులో డోన్‌కు చెందిన మద్దిలేటి ఓ చరవాణిని దొంగలించగా బాధితుడి ఫిర్యాదు మేరకు చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్సై బిందు మాధవి తెలిపారు.

ప్యాపిలి, న్యూస్‌టుడే: పట్టణంతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానాచార్యులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలను పెంపొందించేలా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

గ్రామాభివృద్ధికి గ్రంథాలయం దోహదం

భవనాన్ని ప్రారంభిస్తున్న దాతలు, నాయకులు

డోన్, న్యూస్‌టుడే: గ్రామాభివృద్ధికి గ్రంథాలయం దోహదం చేస్తుందని హైదరాబాద్‌కు చెందిన ఐపిక్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ యజమానులు అభయ్, విజయ్‌కుమార్, హోప్ సంస్థ నిర్వాహకురాలు హిమజలు అన్నారు. బి.రామదుర్గం గ్రామంలో పూర్వ విద్యార్థి అశిష్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ కంపెనీ యజమాని రామాంజనేయులు ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామమైనా ఎంతో మంది ఇక్కడి నుంచి ఉద్యోగాలు సాధించటంతో పాటు ఉన్నతస్థానాలు పొందటం అభినందించదగిన విషయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, తెదేపా రాష్ట్రకార్యదర్శి వలసల రామకృష్ణ, సర్పంచి నాగన్న, గిడ్డారెడ్డి, భాస్కర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

డోన్ నేరవిభాగం, న్యూస్‌టుడే: పట్టణ సమీపంలోని వెంకటాపురం తుమ్మల చెరువు పెద్దవంక కాలువ గట్టుపై ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైనట్లు పట్టణ పోలీసులు తెలిపారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

గృహ నిర్మాణాలు పూర్తి చేయండి

గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న డీఈ విజయబాబు

చాగలమర్రి, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఎన్టీఆర్ లేఅవుట్లలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని హౌసింగ్ డీఈ విజయ్‌బాబు కోరారు. పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ లేఅవుట్ల లబ్ధిదారులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలు మార్చి 2026 నాటికి పూర్తి చేయాలన్నారు. గృహాలు పూర్తి చేసిన వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం జరగదన్నారు. కార్యక్రమంలో ఏఈ నవీన్ పాల్గొన్నారు.

సభను జయప్రదం చేయండి

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులు కలిసికట్టుగా పోరాడాలని దివ్యాంగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు అందనం దేవరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన కొలిమిగుండ్లలో నిర్వహించే సభలో దివ్యాంగులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పవన్, శ్రీనివాసులు, నగేష్, గంగాధర్ పాల్గొన్నారు.

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా నా క్లయింట్ వెరిటాస్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, నంద్యాల శాఖ వారి తరుపున తెలియజేయడం ఏమనగా, తోట దేవి W/o. తోట వెంకట సుబ్బయ్య, నివాసం ఇల్లూరు కొత్తపేట గ్రామము, బనగానపల్లె మండలం, నంద్యాల జిల్లా అనే వారు నా క్లయింట్ బ్యాంకు లోను కొరకు సంప్రదించినారు. సదరు లోనుకు సంబంధించి ఒరిజినల్ లింక్ విభాగాల దస్తావేజు నెంబరు: 2490/2010, తేది: 17-09-2010 గల విభాగాల దస్తావేజు పోయినది అని తెలిపినారు. సదరు దస్తావేజు క్రింద షెడ్యూల్‌కు సంబంధించినవి. కావున ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా పైనా పేర్కొన్న ఒరిజినల్ లింక్ విభాగాల దస్తావేజుకు సంబంధించి ఎవరికైనా హక్కులు, అధికారాలు, తాకట్టు ఉన్నయెడల ఈ తేదీ నుండి వారం రోజుల లోపల నాకు తగిన ఆధారములతో మీ అభ్యంతరములు తెలుపుకొనగలరు, లేనిచో ఏలాంటి అభ్యంతరములు లేవని తోట దేవి గారికి లోను మంజూరు చేయబడునని తెలియజేయడమైనది.

షెడ్యూలు: నంద్యాల రిజిస్ట్రేషన్ జిల్లా, బనగానపల్లె సబ్-రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోని ఇల్లూరు కొత్తపేట గ్రామ పంచాయతీలో ఉన్న ఇంటి నెంబర్: 2-84, Old అసెస్మెంట్ నెం: 157, New అసెస్మెంట్ నెం: 231, సర్వే నెం: 45A-14A సైట్ లో 95.38 చదరపు గజాలు గల విస్తీర్ణం ఈ క్రింది విధంగా సరిహద్దులుగా ఉన్నాయి: **దిక్కులు: తూర్పు:** తురుమెళ్ళ చిన్న సుబ్బయ్య గారి స్థలం, **పడమర:** సర్కార్ రోడ్డు, **ఉత్తరం:** యస్.అమీర్ బాషా గారి ఇల్లు, **దక్షిణం:** పాలూరి వెంకట సుబ్బయ్య మరియు రవిప్రసాద్ గార్ల ఇల్లు.
స్థలం కొలతలు: తూ-ప: 50 1/2 అడుగులు, ఉ-ద: 17 అడుగులు
ఇంటి కొలతలు: తూ-ప: 20 1/2 అడుగులు, ఉ-ద: 17 అడుగులు

తాతిరెడ్డి లక్ష్మీ వసంతం రెడ్డి, అడ్వొకేట్.
రూమ్ నెంబర్: 2, S.R.S.C COMPLEX, Beside: Court Complex, Nandyal town & district. Cell No: 94931 34081

(c) eenadu

ఆలోచనలు విరియాలి.. ఆవిష్కరణలు మెరవాలి..! — ఈనాడు



ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకత వెలికితీసేందుకు 'ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన' నిర్వహిస్తోంది. విద్యార్థుల ఆలోచనలతో ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, గుంటూరులో డిసెంబరు 11వ తేదీన మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది.

నిబంధనలు.. ● 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ● ప్రాజెక్టును ముందుగా నమోదు చేసుకోవాలి ● ఒక ప్రాజెక్టుకు ఇద్దరు విద్యార్థులకు అనుమతి ● పాఠశాల/ బ్రాంచ్‌కి ఒక ప్రాజెక్టుకు మాత్రమే అనుమతి ● మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు ఉంటాయి. ● పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం ● రిజిస్ట్రేషన్ చివరి తేదీ : డిసెంబరు 7

నమోదు కొరకు: 91549 91113 సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

గూడ్స్ షెడ్డు పనుల పరిశీలన

సాతులూరు (చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: నాదెండ్ల మండలం సాతులూరు రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణంలో ఉన్న గూడ్స్ షెడ్డు పనులను గుంటూరు డీఆర్ఎం సుధేష్ణసేన్ శుక్రవారం పరిశీలించారు. లోడింగ్, అన్‌లోడింగ్ ప్రాంతం, యార్డ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని తెలిపారు. వ్యాపారులు, కార్మికుల గదుల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, సరకు రవాణా కార్యకలాపాలు నిరంతరం సాగేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సరకు నిర్వహణ, సామర్థ్యం, అవసరమైన మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు.

అధికారులకు సూచనలిస్తున్న డీఆర్ఎం సుధేష్ణసేన్

చిలకలూరిపేట పూర్ణకుంభం కూడలిలో అభిమానులకు అభివాదం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఆత్మీయ పండగ.. ఆనందం నిండుగ..

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం, గ్రామీణం: చిలకలూరిపేటలోని శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం వేడుకగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాకతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల్లో ఆనందం వెల్లివిరిసింది. మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు మొత్తం 15 ప్రాంతాల్ని సూచించగా.. చివరి క్షణంలో చిలకలూరిపేట ఎంపికైంది. సమావేశంలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఇదే విషయం వివరించారు. అధికారులు సూచించిన పేర్లలో అనుకోకుండా చిలకలూరిపేట ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ సొంతూరు ఇదేనని తనకు రాత్రే తెలిసిందన్నారు.

✦ శారదా ఉన్నత పాఠశాలకు పవన్ కల్యాణ్ వరాల జల్లు కురిపించారు. 25 కంప్యూటర్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. గ్రంథాలయానికి భారీ సంఖ్యలో పుస్తకాలు బహూకరించనున్నట్లు.. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలవి ఉంటాయన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఆట స్థలం కేటాయింపునకు చర్యలు తీసుకుంటానన్నారు.

అడుగడుగునా నీరాజనం

మెగా పీటీఎంలో పాల్గొనడానికి వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చిలకలూరిపేటలో అడుగడుగునా జనసైనికులు, తెదేపా, భాజపా శ్రేణులు, అభిమానులు నీరాజనం పలికారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరిన ఆయన చిలకలూరిపేట ఎన్నార్టీ కూడలికి ఉదయం 11.02 గంటలకు చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శారదా జడ్పీ ఉన్నత పాఠశాలకు పవన్ 11.10 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన ఇన్‌ఛార్జి తోట రాజారమేష్, కలెక్టర్ కృతికా శుక్లా, డీఈవో చంద్రకళ తదితరులు స్వాగతం పలికారు.

గ్రంథాలయంలో పుస్తకాలు పరిశీలిస్తూ..

హాజరైన విద్యార్థులు

విద్యార్థులతో మమేకం.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విద్యార్థులతో మమేకమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుబాటులో ఉంచిన పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. భౌతికశాస్త్రానికి సంబంధించి విద్యార్థులు తయారు చేసిన ఫైర్ అలారాన్ని ఆసక్తిగా పరిశీలించారు. క్రీడా పరికరాల నాణ్యత ఎలా ఉందని పీడీ వెంకటేశ్వర్లును పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఏయే ఆటలు ఆడతారని విద్యార్థులను ప్రశ్నించారు. అక్కడి నుంచి 9వ తరగతిలోకి వెళ్లి విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు.

మిస్ అయిన నిర్మాత.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును ఉద్దేశించి.. మిస్ అయిన నిర్మాత అని పవన్ కల్యాణ్ సంబోధించారు. గతంలో పవన్‌కల్యాణ్‌తో చిత్రం తీయాలనుకున్నట్లు, అనివార్య కారణాల రీత్యా కార్యరూపం దాల్చలేదని సభలో అంతకు ముందు పుల్లారావు చెప్పారు.

కలెక్టర్ సొంతూరు గుంటూరు అనుకున్నా.. కలెక్టర్ కృతికా శుక్లా తెలుగులో చేసిన ప్రసంగానికి ఉప ముఖ్యమంత్రి పవన్ ఫిదా అయ్యారు. అచ్చతెలుగు ఉచ్చారణ విని తెలుగు వారేమో అనుకున్నట్లు సభలో చెప్పారు. స్వస్థలం హరియాణా అని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ✦ జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా, ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్లా, హెచ్‌ఎం రత్నజ్యోతి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలకు సహకారం

మొత్తం పీఏసీఎస్‌లు	నిధులు మంజూరైన గోదాములు	నిర్మాణాలు పూర్తయినవి	పనులు వివిధ దశల్లో ఉన్నవి	పనులు ప్రారంభం కానివి
60	53	37	15	01

గోదాములు నిరుపయోగం.. సంఘాలపై భారం

నరసరావుపేట, న్యూస్‌టుడే

వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు నాబార్డు నిధులతో గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) గోదాములు నిరుపయోగంగా ఉన్నాయి. గోదాముల నిర్మాణం పేరిట నిధులు కాజేయడంపై చూపించిన శ్రద్ధ వాటిని సరైనచోట కట్టాలనే ఆలోచన చేయలేదు. ఊరికి దూరంగా రక్షణ లేని ప్రాంతాల్లో వాటిని నిర్మించడంతో అక్కడ పంటలు దాచుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు వాటి నిర్మాణానికి అయిన ఖర్చు భారాన్ని సంఘాలు మోయాల్సి వస్తోంది.

ముప్పాళ్లలో వృథాగా గోదాము

వడ్డీ సహా చెల్లించాలి.. సహకార సంఘాలు స్వాధీనం చేసుకున్న గోదాములకు మొదటి రెండేళ్లు వడ్డీ రూపంలో 500 టన్నుల గోదాముకు రూ.3.60 లక్షల చొప్పున చెల్లించాలి. ఆ తర్వాత ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అయిదేళ్ల పాటు రుణం చెల్లించాల్సి ఉంటుంది. వాటితో ఉపయోగం లేకున్నా అసలు, వడ్డీ చెల్లించాల్సి రావడం పీఏసీఎస్‌లకు భారంగా మారింది.

నాబార్డు నుంచి రుణం.. నాబార్డు రుణంతో 500 టన్నుల గోదాముకు రూ.42 నుంచి రూ.45 లక్షలు, 1000 టన్నుల గోదాముకు రూ.76 నుంచి రూ.80 లక్షల చొప్పున వెచ్చించారు. గోదాముల నిర్మాణ పనుల్ని వైకాపా నేతలు చేపట్టారు. వారికి ప్రయోజనం చేకూర్చేలా పనులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 37 గోదాములను పీఏసీఎస్‌లకు మార్కెటింగ్ శాఖ అప్పగిస్తే వాటిలో ఏడింటిని పీఏసీఎస్‌లే వేరే అవసరాలకు వినియోగిస్తున్నాయి.

వాడుకలోకి తీసుకురావడంపై దృష్టి.. పీఏసీఎస్‌ల గోదాముల్ని వాడుకలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృతికా శుక్లా సహకార శాఖాధికారులను ఆదేశించారు. పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేందుకు అన్నదాతలు ముందుకు రాకుంటే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు వాటిని అప్పగించి వినియోగంలోకి తెచ్చేలా చూడాలని సూచించారు. జిల్లాలో వెయ్యి టన్నుల సామర్థ్యమున్న గోదాములు రెండుచోట్ల ఉన్నాయి. పీఏసీఎస్‌ల గోదాములు వాడుకలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సహకార శాఖ జిల్లా అధికారి నాగరాజు 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

సచివాలయాలకు సారథులు

ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక నుంచి పర్యవేక్షణ పటిష్టం కానుంది. మొన్నటివరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణ ఉండేది. రోజు వారీ విధుల్లో పడి వారు సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. పౌరసేవలకు ప్రజలు నిత్యం అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల (జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి) నియామకం చేపట్టింది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయాల్లో సీనియర్ సహాయకులకు ఉద్యోగోన్నతులు కల్పించి సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మండలానికొకరు చొప్పున 28 మండలాలకు జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ కృతికా శుక్లా నియమించారు. ప్రస్తుతమున్న స్థానాల నుంచి వారిని వెంటనే రిలీవ్ చేయాలని జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశారు.

గ్రామ సచివాలయాలు	వార్డు సచివాలయాలు	ఉద్యోగుల సంఖ్య
416	122	4,518

● ఎంపీడీవో కార్యాలయాల్లో జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారులకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేస్తారు. వాటిల్లో సచివాలయ పర్యవేక్షణతోపాటు వారికి సహాయంగా ఇద్దరు ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇక్కడి నుంచే నివేదికలు పంపనున్నారు. పర్యవేక్షకులు సచివాలయాలను తనిఖీ చేయనున్నారు. సేవల్లో లోపాలుంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారులు బాధ్యతలు చేపట్టారు.

చారిత్రక చెరువు.. కానరాని ఆదరవు

అమరావతిలో శాతవాహనుల కాలం నాటి చారిత్రక నూనెగుండం చెరువు రూపు కోల్పోతోంది. పదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు సుందరీకరణకు 2016లో రూ.4.2 కోట్లు కేటాయించారు. పూడిక తీత, కట్టల బలోపేతం, టైల్స్‌తో చుట్టూ నడకదారి, ఫెన్సింగ్, బోటు షికారుతోపాటు ఫుడ్ కోర్టుల ఏర్పాటు ద్వారా సముదాయ ప్రాంతంగా తీర్చిదిద్దాలని తలపెట్టారు. అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం పనుల్ని అర్ధంతరంగా నిలిపివేసింది. అప్పటివరకు చేసిన రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. నడక దారిలోని టైల్స్ పగిలిపోగా.. ఫెన్సింగ్ విరిగింది. చెరువు చుట్టూ కంప చెట్లు పెరిగి కాలిబాట ఆనవాళ్లు కోల్పోయింది. కూటమి ప్రభుత్వం స్పందించి చెరువుకు పూర్వవైభవం తేవాలని స్థానికులు కోరుతున్నారు. - ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, అమరావతి

ముగిసిన క్షిపణి పరీక్షలు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేన కేంద్రంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ముగిశాయి. ఈ నెల ఒకటిన ఈ క్షిపణి పరీక్షలు ప్రారంభమయ్యాయి. భూతలం నుంచి సముద్రం పైన నిర్దేశిత గగనతలంలోని లక్ష్యాలపైకి క్షిపణులను విజయవంతంగా ప్రయోగించారు. ఆకాశ్ సహా ఇతర అత్యాధునిక క్షిపణులను పరీక్షించారు. దిల్లీ, తిరువనంతపురం నుంచి సూర్యలంక వచ్చిన వైమానికదళ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

కన్నవారి ఆశలు చిదిమేసి.. కన్నీరు మిగిల్చి..

వినుకొండ, నూజెండ్ల, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

వారంతా ఇంజినీరింగ్ చదువుతున్న యువకులు. ఉన్నత చదువులు పూర్తిచేసి కుటుంబాలకు అండగా ఉంటారని కన్నవారు ఆశలు పెట్టుకున్నారు. రోడ్డు ప్రమాదం వారి ఆశలను సమాధి చేసింది. మరికొన్ని గంటల్లో ఇళ్లకు వస్తారనుకున్న పిల్లలు ప్రమాదంలో దుర్మరణం చెందడం, చేతికంది వచ్చిన బిడ్డలు కానరాని లోకానికి వెళ్లడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదన గ్రామస్థుల కంట కన్నీరు పెట్టించింది.

యువకుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు

వాసు మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదన

గణపవరం వద్ద గురువారం రాత్రి కంటైనర్‌ను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన అయిదుగురిలో జిల్లాకు చెందిన వారు నలుగురున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను శుక్రవారం స్వగ్రామాలకు తరలించారు. విగతజీవులుగా కనిపించిన బిడ్డల్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరు యువకుల మరణంతో న్యూజెండ్ల మండలం ములకలూరు మూగబోయింది.

ఇంటికి రాకుండానే వెళ్లిపోయావా.. ములకలూరుకు చెందిన సుబ్బారావు, ఏఎన్ఎం కుమారి దంపతుల కుమారుడు యశ్వంత్ సాయి(19) చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయ్యప్ప మాల వేసుకుని శనివారం ఇరుముడి కోసం స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు. ఇంటికి రాకుండానే వెళ్లిపోయావా అంటూ తల్లిదండ్రులు విలపించారు.

ఒక్కడినీ తీసుకెళ్లావా దేవుడా.. ములకలూరుకు చెందిన వాసు (19) విజ్ఞాన్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను వెంకయ్య, నాగరాజు దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. ఆశలన్నీ అతనిపై పెట్టుకుని వ్యవసాయ పనులు చేసి చదివిస్తున్నారు. అయ్యప్పమాల వేసుకుని ఇరుముడి కోసం ఇంటికొస్తున్నాను. బిడ్డను తీసుకెళ్లిపోయావా దేవుడా అంటూ తల్లి రోదించడం కంటతడి పెట్టించింది.

విదేశాలకు వెళ్తానంటివే కొడుకా.. వినుకొండ మండలం శివాపురానికి చెందిన మేరుగు సుబ్బారెడ్డి, కృష్ణకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీకాంత్‌రెడ్డి (20) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఎంఎస్ చదివేందుకు విదేశాలకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు. ఇంతలోనే దారుణం జరిగింది. విదేశాలకు వెళ్లి కుటుంబానికి అండగా ఉంటావనుకుంటే దూరమయ్యావా కొడుకా అంటూ తల్లి విలపించడం చూపరుల గుండెలను పిండేసింది.

ఉద్ధరిస్తాడనుకుంటే విధికి కన్ను కుట్టిందమ్మా.. పిడుగురాళ్లకు చెందిన తాపీమేస్త్రీ శివారెడ్డి చిన్నా, నాగమణిలకు ఇద్దరు పిల్లలు. చిన్న కొడుకు మహేష్‌బాబు(20) విజ్ఞాన్ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో బిడ్డలను చదివిస్తున్నారు. బాగా చదివి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడి మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఉద్ధరిస్తాడనుకుంటే విధికి కన్ను కుట్టిందమ్మా అంటూ తల్లడిల్లిన తల్లిని ఓదార్చడం బంధువులకు సాధ్యం కాలేదు.

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్

GDCC BANK

పరిపాలనా కార్యాలయము : యన్.టి.ఆర్. సహకార భవన్, 2/13 బ్రాడీపేట, గుంటూరు.

నోటీసు

రిజర్వు బ్యాంకు వారి మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకు ఖాతాదారులందరూ తమ ఆధార్ మరియు పాన్ నెంబరును బ్యాంకుకు ఇచ్చి తమ ఖాతాలతో అనుసంధానం చేసుకోవలెను. అలా చేయని యెడల మీ బ్యాంకు ఖాతా లావాదేవీలు 15 రోజుల తర్వాత నుండి నిలిపివేయబడును.

NOTICE TO CUSTOMER

As per the Reserve Bank of India guidelines, all Bank customers have to submit their ADHAAR and PAN documents to the Bank, and to be linked their account within 15 days, failing which the accounts will be freezed.

ప్రదేశము : గుంటూరు. తేది : 05-12-25

సం/- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జిడిసిసి బ్యాంకు, గుంటూరు.

నల్లమలలో పులుల గణన

వెల్దుర్తి, న్యూస్‌టుడే: నల్లమల అటవీ ప్రాంతంలో పులుల లెక్కింపు ప్రారంభమైందని, విజయపురిసౌత్ రేంజ్ పరిధిలోని అన్ని బీట్లలో అటవీ అధికారులు మాంసాహార జంతువుల గణన చేపడుతున్నట్లు రేంజర్ సుజాత తెలిపారు. చిరుతలు, పెద్ద పులులు, ఎలుగు బంట్లు, రేసు కుక్కలు తదితరాల వివరాలు సేకరిస్తున్నామన్నారు. శాకాహార జంతువుల లెక్కింపు, చెట్లు, గడ్డిజాతుల వివరాలు సేకరించి నమోదు చేస్తామన్నారు. మూడు రోజుల నుంచి దావుపల్లి, గొట్టిపాళ్ల, గంగలకుంట పరిధిలో పెద్దపులి పాదముద్రలు సేకరిస్తున్నామని, గణన ద్వారా నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య, జీవ వైవిధ్యంపై స్పష్టమైన అంచనా వస్తుందని తెలిపారు.

కంటైనర్‌ను ఆపిందెవరు?

ప్రమాద కారణాలపై పోలీసుల విచారణ

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ: చిలకలూరిపేట బైపాస్ రహదారిపై ప్రమాదమెలా జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గురువారం జరిగిన ప్రమాదంలో అయిదుగురు విద్యార్థులు దుర్మరణం చెందడానికి కారణాల్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలాన్ని చూస్తే.. గతంలో ఎప్పుడూ అక్కడ ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేవు. సీసీ ఫుటేజీని పరిశీలించినప్పుడు.. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను ఒక కారు వచ్చి ఓవర్‌టేక్ చేసి, అందులో నుంచి ఓ వ్యక్తి బయటకు దిగి పక్కకు ఆపాలని సూచించినట్లు రికార్డు అయ్యింది. కారులోని వ్యక్తి కంటైనర్‌ను ఆపాలని సైగ చేయడం.. డ్రైవర్ అకస్మాత్తుగా స్లో చేయడంతో వెనుకనే వస్తున్న విద్యార్థులున్న కారు ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. అయితే బ్రేక్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేయడంతోనే ప్రమాదం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కంటైనర్ ముందున్న కారు తమది కాదని జిల్లా రవాణా అధికారి సంజీవ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సదరు కారు ఎవరిది? అందులో ఎవరున్నారు? కంటైనర్‌ను ఎందుకు ఆపాలనుకున్నారనే అంశాలపై చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలో అస్పష్టంగా కనిపించడంతో కారు నంబరు ఆధారంగా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్‌లో కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి వాహనాన్ని స్లో చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట బైపాస్ రహదారి ప్రారంభించిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనని పోలీసులు చెబుతున్నారు.

కంటైనర్ ముందు ఆగిన కారు (సీసీ ఫుటేజీ)

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆఫీస్ చిరునామా : జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద తన రిజిష్టర్డు ఆఫీసును మరియు శాఖా కార్యాలయాన్ని మాచర్ల వద్ద కలిగి, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిష్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీతలు/హామీదార్లు/ దిగువ తెలుపబడినవారు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదార్లు/తనఖా రుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిపిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) యొక్క నిబంధనలను గమనించవల్సిందిగా రుణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	ఎన్‌పిఎ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / తేది.22.11.2025 నాటికి బకాయి మొత్తం
Loan A/c No.: MCRL1TF2201310001 1. **గుండా సత్యనారాయణ,** తండ్రి : పాపయ్య, డి.నెం.13-1-214, 13వ వార్డు, సోమయ్య బజారు, మాచర్ల (పోస్ట్ & మండలం), గుంటూరు జిల్లా-522426. 2. **గుండా ప్రవీణ్ కుమార్,** తండ్రి : సత్యనారాయణ, డి.నెం.13-1-214, 13వ వార్డు, సోమయ్య బజారు, మాచర్ల (పోస్ట్ & మండలం), గుంటూరు జిల్లా-522426. 3. **వినుకొండ శేఖర్ బాబు,** తండ్రి : యోహాన్, డి.నెం.13-1-214, 13వ వార్డు, సోమయ్య బజారు, మాచర్ల (పోస్ట్ & మండలం), గుంటూరు జిల్లా-522426.	08.11.2022 / రూ. 17,00,000/-	22.11.2025 / రూ.40,35,851.06/- (అక్షరాల నలభై లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయల ఆరు పైసలు మాత్రమే)

స్థిరాస్తి షెడ్యూలు వివరములు : గుండా సత్యనారాయణ గారికి చెందిన ఆస్తి : గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, మాచర్ల సబ్ డిస్ట్రిక్ట్, మున్సిపల్ మున్సిపాలిటీ, బ్లాక్ నెం.13, మాచర్ల, డి.నెం.671/ఎ లోని 83.85 చ॥గ॥ల స్థల విస్తీర్ణంలో డోర్ నెం.13-1-214 మరియు అసెస్మెంట్ నెం.1022006214తో గల ఆర్‌సిసి భవనం. **హద్దులు: తూర్పు** : చిన్ని ప్రసాద్ గారి ఆస్తి - 14.03.1/2 అ॥లు, **దక్షిణం** : వేముల కాశీ విశ్వనాథం గారి ఆస్తి - 52.06 అ॥లు, **పడమర** : బజారు - 14.03 అ॥లు, **ఉత్తరం** : చీదెళ్ళ వెంకటేశ్వర్లు గారి ఇల్లు -52.06 అ॥లు., **పైన తెలిపిన 83.85 చ॥గ॥ల స్థల విస్తీర్ణంలో డోర్ నెం.13-1-214 మరియు అసెస్మెంట్ నెం.1022006214తో గల ఆర్‌సిసి భవనం (ప్లింత్ ఏరియా 448 చ॥అ॥లు) మాత్రమే. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.2316/2016, మాచర్ల ఎస్‌ఆర్‌ఓ ప్రకారం కలదు)**

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి గ్యారంటార్ల (వర్తించినచోట)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా రుణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ రుణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : మాచర్ల — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆలయాలకు మహర్దశ

రూ.12.45 కోట్లు విడుదల

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో 17 ఆలయాలకు మహర్దశ పట్టించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ఆలయాల అభివృద్ధి కమిటీలు, దేవాదాయ శాఖ అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు భక్తుల ఆదరణ కలిగిన ఆలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల్ని తాజాగా విడుదల చేసింది. తద్వారా దేవాలయాలకు పూర్వవైభవం రానుంది. 17 ఆలయాలకు కలిపి రూ.12.45 కోట్లు మంజూరుచేసింది. వీటికి ప్రజలు 33 శాతం సొమ్ము జోడించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం కేటాయించిన నిధుల సద్వినియోగానికి అవకాశం ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేశారు. వెంటనే పనులు చేపట్టేలా పరిపాలనాపరమైన అనుమతులిచ్చారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయిస్తున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ జీవీ శ్రీనివాస్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

దేవాలయాల వారీగా కేటాయింపులు ఇలా.. పిడుగురాళ్ల శివాలయం రూ.14 లక్షలు, యడ్లపాడు మండలం దింతెనపాడు చెన్నకేశవస్వామి రూ.1 కోటి, దండేశ్వరస్వామి రూ.83.33 లక్షలు, తిమ్మాపురం శ్రీచంద్రమౌళీశ్వరస్వామి రూ.56.25 లక్షలు, కొండవీడు శివాలయం రూ.50 లక్షలు, నరసరావుపేట పాండురంగస్వామి రూ.83.33 లక్షలు, రాజుపాలెం మండలం కొత్తపాలెం నాగలింగేశ్వరస్వామి రూ.50 లక్షలు, మొక్కపాడు కోదండరామస్వామి రూ.26.67 లక్షలు, నకరికల్లు మండలం గుండ్లపల్లి వేణుగోపాలస్వామి రూ.66.67 లక్షలు, సత్తెనపల్లి మండలం అబ్బూరు కనకదుర్గమ్మ రూ.66.67 లక్షలు, అచ్చంపేట మండలం చామర్రు లక్ష్మీశ్వరస్వామి రూ.80 లక్షలు, క్రోసూరు మండలం హసనాబాద్ సత్తెమ్మతల్లి రూ.66.67 లక్షలు, గురజాల మండలం చర్లగుడిపాడు వేణుగోపాలస్వామి రూ.1 కోటి, రెంటచింతల మండలం రెంటాల లక్ష్మీ చెన్నకేశవస్వామి రూ.1.46 కోట్లు, కారంపూడి మండలం పేటసన్నెగండ్ల సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి రూ.1.33 కోట్లు, బొల్లాపల్లి మండలం వెల్లటూరు వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.66.67 లక్షలు విడుదల చేశారు.

సూరీడు అండగా.. వెలుగులు తోడుగా..

నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైల్వే మార్గం నిర్మాణంలో భాగంగా రొంపిచర్లలో స్టేషన్ నిర్మించారు. భవనంపై సోలార్ పలకలు అమర్చారు. కరెంటు సరఫరా నిలిచిన వెంటనే ఆటోమేటిక్‌గా సౌర విద్యుత్తు అందేలా ఇంజినీర్లు వీటిని ఏర్పాటు చేశారు. తద్వారా స్టేషన్ పరిధిలో నిరంతర విద్యుత్తు అందుతోంది.

- న్యూస్‌టుడే, రొంపిచర్ల

(c) eenadu

బ్యాంకింగ్ సేవలపై అవగాహన తప్పనిసరి

విద్యార్థులతో తపాలాశాఖ సూపరింటెండెంట్ యల్లమందయ్య తదితరులు

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: విద్యార్థి స్థాయి నుంచే బ్యాంకింగ్ సేవలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని తపాలాశాఖ సూపరింటెండెంట్ యు.యల్లమందయ్య అన్నారు. స్థానిక డివిజన్ కార్యాలయంలో పది మంది కళాశాల విద్యార్థులకు ఐపీపీబీ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, పట్టభద్రులైన వారు బ్యాంకింగ్ రంగంలో అనుభవం, గావకాశాలు మెరుగుపడుతాయని సూచించారు. ఆయన ఫైనాన్స్, వినియోగదారులతో సమన్వయం, డిజిటల్ వెంట అసిస్టెంట్ సూపరింటెండెంట్ పాతిమా, ఐపీపీబీ బ్యాంకింగ్ సర్వీసులు, క్షేత్రస్థాయి పరిశీలన వంటి సీనియర్ మేనేజర్ మురళి, మేనేజర్ మహేష్, అంశాలపై పట్టుసాధించాలన్నారు. ఈ శిక్షణతో ఉద్యో సిబ్బంది గణేష్ ఉన్నారు.

సంక్షేమ నిధి.. శ్రామిక సిబ్బంది పెన్నిధి

నేడు హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం

ఎన్జీవో కాలనీ(నరసరావుపేట), న్యూస్‌టుడే

పోలీసు శాఖలో హోంగార్డుల పాత్ర కీలకం. శాంతి భద్రతల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడం, క్రమశిక్షణ, ధైర్యం, సేవాభావంతో విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయకులుగా పని చేసే శ్రామిక సిబ్బంది హోంగార్డులు. జిల్లాలో హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. విద్య, వైద్యం, కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తుంది.

చెక్కు అందిస్తున్న ఎస్పీ కృష్ణారావు

● ఉమ్మడి గుంటూరు రూరల్ జిల్లాలో మొత్తం 761 మంది గాను గుంటూరు 155, బాపట్ల 151, పల్నాడు జిల్లాకు 455 మంది హోంగార్డులను కేటాయించారు. వీరు శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేరవిభాగం, ఇంటెలిజెన్స్, ఎం.టి. విభాగం, జిల్లా పోలీసు కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. డిప్యుటేషన్‌లో 168 మంది హోంగార్డులు జైలు, అగ్నిమాపక శాఖ, కోస్టల్ సెక్యూరిటీ, రవాణాశాఖ, బ్యాంకు, మైనింగ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏపీఎస్పీ బెటాలియన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విభాగాల్లో పనిచేస్తున్నారు.

● ప్రతినెలా వీరి వేతనం నుంచి రూ.50 నగదు మినహాయించి, రూ.20 రాష్ట్ర సహాయనిధికి, రూ.30 జిల్లా హోంగార్డుల సంక్షేమ నిధికి జమ చేస్తున్నారు.

● హోంగార్డుల సంక్షేమ నిధి నుంచి వారి కుమార్తెల వివాహాలు, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఒక పర్యాయం ఇస్తారు. అంతేకాక విధి నిర్వహణలో ఉండి చనిపోతే రాష్ట్ర సహాయ నిధి నుంచి రూ.25 వేలు, మట్టి ఖర్చులకు రూ.10 వేలు తక్షణ సాయంగా కుటుంబసభ్యులకు అందిస్తారు. అలాగే విధి నిర్వహణలో ఉండి మరణించిన, ఉద్యోగ విరమణ పొందిన వారికి రూ.5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేస్తారు.

● మహిళా హోంగార్డులు గర్భందాల్చితే (ఇద్దరు పిల్లలకు) మూడు నెలలు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తారు.

● జిల్లాలో పనిచేసే హోంగార్డులకు నెలకు రెండ్రోజులు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు.

● ఇటీవల వచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు సివిల్ పోలీసుల్లో 15%, ఏపీఎస్పీలో 25% కోటా కల్పించారు. పోలీస్ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్ల వరకు పెంచారు.

పల్నాడు జిల్లాలో ఇలా..

సంవత్సరం	ఉద్యోగ విరమణ పొందిన వారి సంఖ్య	మరణించిన వారి సంఖ్య	మొత్తం ఇచ్చిన నగదు
2024	06	12	రూ. 90 లక్షలు
2025	09	06	రూ. 75 లక్షలు

మెగా పీటీఎం 3.0 విజయవంతం

98 శాతం విద్యార్థులు హాజరు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో మెగా పీటీఎం విజయవంతంగా సాగింది. చిలకలూరిపేటలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావడంతో పాఠశాలలు నూతన శోభను సంతరించుకున్నాయి. చిలకలూరిపేటలో శ్రీశారద జడ్పీ ఉన్నత పాఠశాలలో డీసీఎంతో పాటు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, డీఈవో చంద్రకళ అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే అరవిందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ముప్పాళ్ల జడ్పీ పాఠశాలలో, జడ్పీ ఉన్నత పాఠశాల శంకరభారతీపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో మోడల్ స్కూల్, కొత్తపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని బాలికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దుర్గిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవిందబాబు విద్యార్థులతో కలిసి ఆనందంగా నృత్యం చేశారు. కోలాటమాడారు.

పాఠశాలలు	1568
హాజరైన విద్యార్థులు	1.35 లక్షలు
హాజరైన తల్లులు	67403
తండ్రులు	47014
ఉపాధ్యాయులు	7898
ఎస్ఎంసీ సభ్యులు	19200
పూర్వ విద్యార్థులు	2079
దాతలు	1836
ప్రజాప్రతినిధులు	2377
అధికారులు, ఉద్యోగులు	1876
ఇతరులు	19983
ప్రత్యేక ఆహ్వానితులు	3387

రొంపిచర్ల: బాల్యవివాహ రహిత ఏపీ సాధిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్న బాలికలు, తల్లిదండ్రులు

3 లక్షలకు పైగా హాజరు

మెగా పీటీఎంలో భాగంగా 1568 పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు కలిపి 3లక్షలకు పైగా హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు.

రైతుల్లో ఉత్సాహం నింపేందుకే పోటీలు

ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

గురజాల, న్యూస్‌టుడే: పండుగ ఎద్దుల పోటీలతో రైతులకు భరోసాగా ఉండేందుకు, వారిలో ఉత్సాహం నింపేందుకు ఏటా క్రమం తప్పకుండా ఎద్దుల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఎద్దులను మేపడం కష్టమైన విషయమన్నారు. ఒంగోలు జాతి గిత్తలను అభివృద్ధి రైతులు చేస్తున్న పనులకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. గురజాల పాతపాటమ్మ తిరునాళ్ల పురస్కరించుకొని రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పులి కారి కాంతారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఐమ్మిగుంపుల లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు ఆకుల పిచ్చయ్య గుప్త, రైతు కమిటీ సభ్యుడు నెల్లూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సెల్‌టవర్ ఎక్కిన యువకుడు

ప్రేమ వ్యవహారమే కారణం?

సెల్‌టవర్‌పై రాజేష్

కనమర్లపూడి(శావల్యాపురం), న్యూస్‌టుడే: మండలంలోని కనమర్లపూడిలో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి పోలీసులను దాదాపు రెండు గంటల పాటు ఇబ్బందులకు గురిచేశాడు. స్థానికుల కథనం ప్రకారం యడ్లపాడు మండలం దింతెనపాడుకు చెందిన ఎం.రాజేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. అతను శావల్యాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆ యువతి ఉంటున్న గ్రామానికి వెళ్లి గొడవ చేయడంతో ఆమె కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన డిమాండ్‌ను పోలీసు అధికారులు సక్రమంగా పరిష్కరించలేదని ఆరోపిస్తూ ఆ యువకుడు శుక్రవారం సెల్‌టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ బాజీ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఎంత చెప్పినా వినకపోవడంతో సమాచారాన్ని రూరల్ సీఐ బొప్పన బ్రహ్మయ్య దృష్టికి తీసుకెళ్లారు. సీఐ టవర్ వద్దకు చేరుకుని అతనితో మైక్‌లో మాట్లాడారు. కిందకు దిగి వస్తే సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పడంతో అతను దిగొచ్చాడు. అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లి, ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చి, అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు స్టేషన్ వద్దకు వచ్చి ఆ యువకుడు తమ కుమార్తెను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని సీఐని విజ్ఞప్తి చేశారు. బొల్లాపల్లి ఎస్ఐ సమీర్, పట్టణ ఎస్ఐ కృష్ణారావు తదితరులు సీఐ వెంట ఉన్నారు.

ధర్మకర్తల మండలి ధరఖాస్తు నోటీసు, తేది.06.12.2025

గుంటూరు జిల్లా, తెనాలి పట్టణములోని వైకుంఠపురము నందు వేంచేసియున్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానమునకు శ్రీయుత కమీషనరు, దేవాదాయ ధర్మదాయ శాఖ, గొల్లపూడి వారి ఆదేశములు ఆర్.సి.నెం. సి.జి.-14021(31)/98/2025, తేది.04.12.2025 ప్రకారం ధర్మకర్తల మండలి సభ్యుల నియామకము కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి, సదరు దరఖాస్తులు ది.17.12.2025 లోపు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయము, వైకుంఠపురం, తెనాలి నందు అందచేయవలసినదిగా కోరటమైనది. మరిన్ని వివరములకు ఫోన్ నెం:94910 00731ను సంప్రదించగలరు.

శ్రీస్వామివారి సేవలో
ఆలయ సహాయ కమీషనరు మరియు
కార్యనిర్వహణాధికారి.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆఫీస్ చిరునామా : జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద తన రిజిష్టర్డు ఆఫీసును మరియు శాఖా కార్యాలయాన్ని వినుకొండ వద్ద కలిగి, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిష్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీతలు/హామీదార్లు/ దిగువ తెలుపబడినవారు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదార్లు/తనఖా రుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిపిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) యొక్క నిబంధనలను గమనించవల్సిందిగా రుణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	ఎన్‌పిఎ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / తేది.22.11.2025 నాటికి బకాయి మొత్తం
Loan A/c No.: VNKN3TF1807250001 1. ఎండ్లూరి శ్రీనివాసరావు, తండ్రి : చెన్నయ్య, డోర్ నెం.23-1352/1, ఫ్లాట్ నెం.411, సీతారామ టవర్స్, కారంపూడి రోడ్డు, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా - 522647. 2. ఎండ్లూరి శ్రీలత, భర్త : శ్రీనివాసరావు, డోర్ నెం.23-1352/1, ఫ్లాట్ నెం.411, సీతారామ టవర్స్, కారంపూడి రోడ్డు, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా - 522647. 3. బేతపూడి రామకృష్ణ, తండ్రి : అంజయ్య, డోర్ నెం. 30-142, ఎబిఎమ్ కాంపౌండ్, విరాట్ భవన్, వినుకొండ, పల్నాడు జిల్లా-522647.	31.10.2019 / రూ. 12,00,000/-	22.11.2025 / రూ.38,10,127/- (అక్షరాల ముప్పై ఎనిమిది లక్షల పదివేల నూట ఇరవై ఏడు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి షెడ్యూలు వివరములు : ఎండ్లూరి శ్రీలత గారికి చెందిన ఆస్తి : షెడ్యూలు-ఎ: పల్నాడు జిల్లా (పూర్వపు గుంటూరు జిల్లా), నరసరావుపేట రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, వినుకొండ సబ్ డిస్ట్రిక్ట్, వినుకొండ మున్సిపల్ ఏరియా, కారంపూడి రోడ్డు, వినుకొండ గ్రామం, డి.నెం.286/ఎ లోని ఎ.4.26 సెంట్లు విస్తీర్ణం మరియు తదుపరి సబ్ డివిజన్ ప్రకారం డి.నెం.286/ఎ4 లోని ఎ.2.17 సెంట్లు లోని 45500 చ॥లింకులు లేదా 2202.2 చ॥గ॥లు లేదా 1841.259 చ॥మీ॥ల విస్తీర్ణం గల స్థలం అందు నిర్మించిన డోర్ నెం.23-1352/1తో గల "సీతారామ టవర్స్" అను పేరు గల అపార్ట్‌మెంట్. హద్దులు: తూర్పు : వినుకొండ నుండి కారంపూడి హైవే రోడ్డు - 177 లింకులు, దక్షిణం : నల్లం సుబ్బారావు, శ్రీనివాసరావు మొ॥ వారి భూమి - 266 లింకులు, పడమర : ములక రామ తులసీ రెడ్డి మొ॥ వారి స్థలం - 173 లింకులు, ఉత్తరం : ములక రామ తులసీ రెడ్డి మొ॥ వారి స్థలం - 260 లింకులు.

పైన తెలిపిన 45500 చ॥లింకులు లేదా 2202.2 చ॥గ॥లు లేదా 1841.259 చ॥మీ॥ల విస్తీర్ణం గల స్థలం అందు నిర్మించిన "సీతారామ టవర్స్" అను పేరు గల అపార్ట్‌మెంట్. దీనిలో

షెడ్యూలు-బి: పైన తెలిపిన షెడ్యూలు-ఎ ఆస్తిలోని 1/55 వంతు అవిభాజ్యపు మరియు అనిర్దేశ్యపు వాటా స్థలం అనగా 32.1/2 చ॥గ॥లు లేదా 27.173 చ॥మీ॥లతో సదరు సీతారామ టవర్స్ అపార్ట్‌మెంట్ క్రింది అంతస్తు నందు గల ఫ్లాట్ నెం.101. హద్దులు: తూర్పు : ఓపెన్ టు స్కై, దక్షిణం : ఓపెన్ టు స్కై, పడమర : కామన్ కారిడార్, ఉత్తరం : ఓపెన్ టు స్కై.

పైన తెలిపిన హద్దులలోని సీతారామ టవర్స్ అపార్ట్‌మెంట్ క్రింది అంతస్తు నందు గల ఫ్లాట్ నెం.101 ప్లింత్ ఏరియా 959 చ॥అ॥లు, అసెస్మెంట్ నెం.1131015064, అన్నీ కామన్, జాయింట్ హక్కులు మరియు అన్నీ ఈజిమెంట్ హక్కులు, ఒక కార్ పార్కింగ్ ఏరియాతో మాత్రమే కలదు. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.2428/2015, వినుకొండ ఎస్ఆర్‌ఓ ప్రకారం కలదు).

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి గ్యారంటార్ల (వర్తించినచోట)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా రుణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ రుణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : వినుకొండ — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్‌క్యాష్) ✆ 87907 41166.

FINANCIAL SERVICES

నూతన ఇండస్ట్రీ ఏర్పాటుకు కావలసిన Term Loans Working Capital పాత GST Returns పై OD, CC, E.P.C Loans Distributers Expotersకి Loans ఇప్పించబడును. ✆ 94944 02285.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూపు, GNT, వృద్ధులకు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట, బేబి కేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 9154085588, 9154935588.

REAL ESTATE

GENERAL

అమరావతి సీఆర్డీఏ & బ్యాంకింగ్ ఆఫీసులకి, క్వాంటమ్ కంప్యూటర్స్‌కి 8km దగ్గర గ॥ 10500/-, హౌస్ 60 లక్షలు ఎకరం 80 లక్షలు 90523 45356.

LAND FOR SALE

GENERAL

1000 Sq.Yds CRDA allotted Villa plot for sale in Penumaka & KrishnayaPalem. Less than 1 km from the West Bypass road. Contact: 8179767425 for details. Serious parties only.

గుంటూరు- నరసరావుపేట రూట్ 26 KM, మేరికపూడి రెవెన్యూ, తారు రోడ్డుకు ఆనుకొని ఎకరా పొలం అమ్మబడును. రేటు: 50 లక్షలు. 90323 80696.

PLOT FOR SALE

GENERAL

605 Sqyrd (12.5 Cents), 10 Lakhs. 100 Acre Red Sandal Farm Land Venture @ Narasaroapet, Amaravathi. Ph: 9908228185.

Guntur, Kalyani Road 2nd lane (G.T.Road) Bishop Bungalow back side 400 Sq Yards for sale, East Facing Rs.80,000 per sq yard. Contact: 70324 73432.

గుంటూరు, పేరేచర్ల NRI గకాలేజ ప్రక్కన ORR కి మధ్య APCRDA ప్లాట్లుకలవు. ప్లాట్ కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఫ్రీ. 77290 75959, 99591 27008.

TO LET

COMMERCIAL

GNT, లక్ష్మీపురం 4వ లైనులో డా॥ లక్ష్మణస్వామి హాస్పిటల్ ఎదురుగా; రాయపాటి కన్సల్‌టెన్సీ ప్రక్కన బిల్డింగ్ 10 గదులు (5+5) -2సైడ్స్ పోర్షన్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్‌కు అద్దెకు. ✆ 9849285744 & 7331136733.

JOBS

Wanted Civil Engineer. Exp. in 3 Yrs. Work at Chirala. Qly: Diploma/ B.Tech/ M.Tech. Cont: Assetpri Constructions. Ph: 7416488208.

Wanted Qualified Primary Teachers, Helpers & Receptionist. English fluency is must. Montessori EM School, GNT. 8121400100.

Wanted Office asst. (male) Qua: Any Degree with Computer knowledge. Maxmuller Publication Guntur. 9494161313.

శ్రీ మౌర్య క్యాటరర్స్ నందు పనిచేయుటకు అనుభవం గల సూపర్‌వైజర్స్ (M/F) కావలెను. ✆ 90009 97781.

గుంటూరు సిటీలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు హౌస్ కీపింగ్ స్టాఫ్, రూమ్‌బాయ్స్ కావలెను. 81858 26270, 83097 92186.

రాఘవ ఆటో ఫైనాన్సియర్స్ గుంటూరు, మంగళగిరి నందు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. వయస్సు: 21-35 శాలరీ: 15K-16K, TA, ఇన్సెంటివ్స్. అర్హత: ఇంటర్ ఆపైన. టూవీలర్ తప్పనిసరి. అనుభవమున్న వారికి ప్రాధాన్యత. 91547 46824, 91540 67714.

తెనాలిలోని ప్రముఖ సంస్థకు Tallyలో అకౌంట్స్ చేయగలిగిన అకౌంటెంట్స్ (M/F) కావలెను. కొత్తవారికి కూడా అవకాశం. ✆ 98483 42241.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K. ✆ 8977639662, 8977639663.

చీరాల పట్టణంలో నూతనంగా ప్రారంభంకానున్న వజ్రపూర్ణ ఆర్గానిక్ స్టోర్ నందు పనిచేయుటకు మహిళలు కావలెను. ఆసక్తిగల వారు ✆ 98668 99390.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్, క్లాస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయి ఉండాలి. సంప్ర. ఫోన్ నెంబర్: ✆ 89784 80429.

అజయ్ టెక్స్‌టైల్స్, కొత్తపేట గుంటూరు. పనిచేయుటకు హెల్పర్స్ (యువకులు) కావలెను. అ॥ 10th/ ఇంటర్ పా/ఫె. జీతం: 10K 85558 93938.

గుంటూరు ఆయుర్వేదిక్ హాస్పటల్లో పనిచేయుటకు స్త్రీలు, పురుషులు కావలెను. 10th పాస్, జీతం: 15000 వరకు + బోనస్ ✆ 94408 70099.

గుంటూరు, హోల్‌సేల్ షాపులో పనిచేయుటకు మేల్ హెల్పర్స్ కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. అర్హత: 10th. 92464 81466.

పద్మప్రియ ఆటోఫైనాన్స్ నందు పనిచేయుటకు అనుభవం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ స్టాఫ్ కావలెను. 7లైను, గుంటూరువారి తోట, సాయికృష్ణ లాడ్జి ప్రక్కన, గుంటూరు. ✆ 93944 46449.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

మృతదేహాల అప్పగింత

శ్రమించిన పోలీసులు, వైద్యులు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: చిలకలూరిపేట బైపాస్ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను శుక్రవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాద విషయం తెలిసి చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బానాయుడు, నాదెండ్ల, యడ్లపాడు, పట్టణ ఎస్సైలు పుల్లారావు, శివరామకృష్ణ, రాజకుమార్‌లతోపాటు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయట తీసి ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి వరకు ఉండి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, మహేష్, అమృత వచ్చి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఉదయం 9గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉదయమంతా పర్యటన ఉన్నప్పటికీ యుద్ధప్రాతిపదికన పోలీసులు, వైద్యులు పనిచేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అదనపు డీజీపీ పరిశీలన

గణపవరం(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: చిలకలూరిపేట బైపాస్ రహదారిపై నాదెండ్ల మండలం గణపవరం పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ప్రాంతాన్ని ఏపీ రోడ్డు సేఫ్టీ అదనపు డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజేల శుక్రవారం పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనలో విద్యార్థులు ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదానికి కారణాలను చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్సై పుల్లారావు వివరించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.

బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం: ఎంపీ

నరసరావుపేట అర్బన్: జాతీయ రహదారిపై ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాదెండ్ల మండలం గణపవరం వద్ద రహదారి ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతులలో శ్రీకాంత్, వాసు, మహేష్, రామిరెడ్డి విజ్ఞాన్ విద్యాసంస్థల్లో, యశ్వంత్ చలపతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. గాయపడిన మరో విద్యార్థి కార్తిక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

యువకుల మృతి బాధాకరం: కొమ్మాలపాటి

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై తెదేపా జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారు కంటెయినర్‌ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన కార్తిక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అసోంలో రోడ్డు ప్రమాదం

వినుకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం

శాండిల్య (పాత చిత్రం)

వినుకొండ, న్యూస్‌టుడే: అసోంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వినుకొండకు చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో కొత్తపేటకు చెందిన కుంచాల శాండిల్య (23) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఇద్దరు మిత్రులతో కలిసి అసోం వెళ్లారు. శుక్రవారం ఉదయం వారు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ముందు వెళ్తున్న ఇద్దరు మిత్రులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. అతను రోడ్డుపై విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఏ కారణంతో అతను మృతి చెందాడో విషయం తెలియరాలేదు. విమానాల రద్దు కారణంగా మృతదేహాన్ని రోడ్డు మార్గాన వినుకొండ తీసుకొస్తున్నట్లు తెలిపారు. తండ్రి వెంకటరవి శావల్యాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో గణితం, తల్లి రమాదేవి నడిగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కుమారుడి మృతి సమాచారంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.

బ్రాయిలర్ ధరలు (కిలో రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 135, లైవ్ - 162, లైవ్ రిటైల్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.
కృష్ణా జిల్లా: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -130 లైవ్ రిటైల్ ధర 157 లైవ్ చికెన్ - 228, చికెన్ స్కిన్‌లెస్ - 259.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 148, 152, 158 లైవ్ చికెన్ - 274 చికెన్ స్కిన్‌లెస్ - 284.

91.9 FM Vijayawada

ఈఫ్‌ఎమ్ కార్యక్రమాలు శనివారం

కార్యక్రమం	ప్రసార వేళలు
ఉదయరాగం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజ్ స్ట్రీట్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

Union Bank of India

నల్లపాడు బ్రాంచి-19251
డి.నెం.1-70, వేణుగోపాలస్వామి గుడి రోడ్డు, నల్లపాడు,గుంటూరు-522005. ఫోన్ : 0863-2596216
Email: ubin0819255@unionbankofindia.bank

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తిపై)

రూలు 8(1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 ప్రకారం సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లపాడు బ్రాంచ్ యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారుడు సదరు చట్టంలోని సెక్షన్ 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఋణగ్రహీత : మెస్సర్స్ దాన్విక్ ట్రేడర్స్ (యజమాని: సిరిగిబత్తిన సుధాకర్) చిరునామా: డి.నెం.7-11-161/ఎ, 4వ లైను, కాకుమానువారి తోట, గుంటూరు-522002, మరియు హామీదారు: శ్రీమతి సిరిగిబత్తిన మహేశ్వరి, భర్త: సిరిగిబత్తిన సుధాకర్, నివాసము: డి.నెం.40-5-641/1, వార్డు నెం.22, అరుంధతి నగర్, 0 లైను, కొత్తపేట, గుంటూరు-522001, వారిని బకాయి సొమ్ము ది.05-09-2024 నాటికి రూ.30,32,041.82 పై॥ (అక్షరాల ముప్పై లక్షల ముప్పైరెండు వేల నలభై ఒక్క రూపాయలు మరియు పైసలు యనభై రెండు మాత్రమే) నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ది.05-09-2024న డిమాండు నోటీసు జారీచేయడమైనది.

బకాయిసొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4)తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూలు 8 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని ది.03-12-2025న స్వాధీనం చేసుకోవడమైనదని ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయడమైనది.

సదరు ఆస్తికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా బకాయి పడిన సొమ్ము 31-10-2025 నాటికి రూ.35,19,955.05 పై॥ (అక్షరాల ముప్పైఐదు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభైఐదు రూపాయలు మరియు పైసలు ఐదు మాత్రమే) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లపాడు బ్రాంచ్ వారి ఛార్జీకి లోబడి ఉంటాయని ఇందుమూలముగా ముఖ్యముగా ఋణగ్రహీతలను మరియు సాధారణ ప్రజానీకాన్ని హెచ్చరించడమైనది.

సదరు చట్టంలో సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ప్రకారం ఋణగ్రహీత తనఖా ఆస్తిని గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టిసారించవలసి ఉన్నది.

స్థిరాస్తుల వివరములు

గుంటూరు జిల్లా, చిలకలూరిపేట సబ్ జిల్లా, చిలకలూరిపేట మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా, పురుషోత్తపట్నం గ్రామ డి.నెం.362/1ఎ నందలి 0.20 సెంట్ల ఉత్తరం వైపు గల 484 చ॥గ॥ల (సమీప డోర్ నెం.37-33)కు సంబంధించిన యావదాస్తి. ఆస్తికి హద్దులు(దస్తావేజు ప్రకారం): తూర్పు: సర్కారు డొంక, దక్షిణం: సిరిగిబత్తిని సుధాకర్‌కు చెందిన ఆస్తి, పడమర: షేక్ నెహమత్ మియా మరియు ఇతరులకు చెందిన ఆస్తి, ఉత్తరం: షేక్ మౌలాలికి చెందిన ఆస్తి. ఈ హద్దుల మధ్య 484 చ॥గ॥లు లేదా 404.67 చ॥మీ॥ల విస్తీర్ణం గల స్థలం అన్ని సౌకర్యములు, అనుబంధములతో పాటు అన్ని సాధారణ మరియు హక్కులతో పాటు అనుభుక్తపు హక్కులతో కలదు.

స్థలం: నల్లపాడు — సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి
తేది: 03-12-2025 — యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లపాడు బ్రాంచి, గుంటూరు జిల్లా.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032

ఆఫీస్ అడ్రస్ : శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైను, ఇన్నర్ రింగ్ రోడ్, గోరంట్ల, గుంటూరు-522034. (వినుకొండ లోని మా శాఖ)

భౌతిక స్వాధీనత ప్రకటన రూలు 8(1) (స్థిరాస్తిపై)

రిఫరెన్స్: లోన్ అకౌంట్ నెం. VNKN3TF1203300001

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారుడు సదరు చట్టంలోని సెక్షన్ 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఋణగ్రహీతలు: 1) చీతిరాల లోకేశ్వరరావు, తండ్రి : సుబ్రహ్మణ్యం, డి.నెం.6/45, సతీష్ ఆటోమొబైల్స్, మెయిన్ బజార్, వివేకానంద స్కూల్, వినుకొండ (పోస్టు &మండలం), పల్నాడు జిల్లా-522647, 2) పందుల పుల్లయ్య, తండ్రి : అబ్రహం, డి.నెం.19-139, పాత క్రిస్టియన్ పాలెం, వినుకొండ (పోస్టు &మండలం), పల్నాడు జిల్లా-522647 మీ అందరూ చెల్లించవలసిన బకాయిసొమ్ము రూ.1,00,69,278/- (అక్షరాల ఒక్క కోటి అరవైతొమ్మిది వేల రెండు వందల డెబ్బైఎనిమిది రూపాయలు మాత్రము) మరియు కాంట్రాక్ట్యువల్ రేటు ప్రకారం తదుపరి జమకూడు వడ్డీ మరియు ఇతర ఖర్చులు నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ది.08-08-2022న డిమాండ్ నోటీసు జారీచేయడమైనది.

బకాయిసొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున ఈ దిగువ సంతకందారు మా కార్యనిర్వాహకుడి సహాయంతో సదరు చట్టములోని సెక్షన్ 13(4) ప్రకారం దిగువ పేర్కొన్న ఆస్తిని తేది.02-12-2025 న భౌతికంగా స్వాధీనత తీసుకున్నారు. ఎందుకనగా, దిగువ తెలిపిన తనఖా ఆస్తి ఖాళీ భూమి, కాబట్టి అధీకృత అధికారి ఈ రోజు అనగా తేది.02-12-2025 న నేరుగా భౌతికంగా స్వాధీనం చేసుకున్నారని ఋణగ్రహీతలకు ప్రత్యేకంగా మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయడమైనది.

సదరు ఆస్తికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా బకాయి పడిన సొమ్ము రూ. 1,00,69,278/- (అక్షరాల ఒక్క కోటి అరవైతొమ్మిది వేల రెండు వందల డెబ్బైఎనిమిది రూపాయలు మాత్రము) మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మరియు ఇతర ఖర్చులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జీకి లోబడి ఉంటాయని ఇందుమూలముగా ముఖ్యముగా ఋణగ్రహీతలను మరియు సాధారణ ప్రజానీకాన్ని హెచ్చరించడమైనది.

స్థిరాస్తి వివరములు

వినుకొండ యస్.ఆర్.ఓ లోని దస్తావేజు నెం.1643/2012 ప్రకారం ఆర్థిక సంస్థకు తనఖాపుంచబడిన షెడ్యూలు ఆస్తి చీతిరాల లోకేశ్వరరావుకు చెందినది.

పల్నాడు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, వినుకొండ సబ్ జిల్లా, వినుకొండ పంచాయతీ ఏరియా, వినుకొండ గ్రామము, డి.నెం.407/5 నందు ఎ.1.15 సెంట్లు, అందులో ఎ.0.30 సెంట్లు లేదా 0.121 హెక్టార్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు: తూర్పు: రైల్వే ట్రాక్, పడమర: పట్టి నరసింహారావు మొ॥ వారి యొక్క భూమి, ఉత్తరం : సుంకర కృష్ణ మొ॥ వారి యొక్క భూమి, దక్షిణం: 10 అ॥ల వెడల్పుగల బజారు. పైన తెలిపిన హద్దుల మధ్య ఎ.0.30 సెంట్లు లేదా 0.121 హెక్టార్ల విస్తీర్ణముగల భూమి అందులోని అన్ని అనుభుక్తపు మరియు నడకమార్గం మాత్రమే. (ఈ ఆస్తి వినుకొండ యస్.ఆర్.ఓ లోని దస్తావేజు నెం.698/2002 మరియు 1643/2012 కు అనుబంధంగా వుంటుంది).

తేది : 02-12-2025, ప్రదేశం: గుంటూరు — సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

ఎన్జీవో కాలనీ(నరసరావుపేట), న్యూస్‌టుడే: ఎన్జీవో కాలనీ విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో పలుచోట్ల మరమ్మతుల కారణంగా శనివారం నరసరావుపేట పట్టణంలోని ఎన్జీవో కాలనీ, ఎస్టేట్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు డీ-1 సెక్షన్ ఏఈ రవి తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

శిర్డీసాయి ఆలయంలో అఖండ జ్యోతి

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక పురుషోత్తమపట్నంలోని శిర్డీ సాయిబాబా మందిరంలో నిర్వహించిన దత్త జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం పాల్గొన్నారు. 9 కేజీల ఒత్తుల పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. అఖండ జ్యోతి వెలిగించారు. ఆలయ నిర్వాహక కమిటీ ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసింది. కార్యక్రమంలో యార్డు మాజీ ఛైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట

•నరసరావుపేట •వినుకొండ •చిలకలూరిపేట

ఎస్సీ కార్పొరేషన్ దుకాణాల తనిఖీలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: నరసరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేటాయించిన దుకాణ సముదాయాల్లో కార్పొరేషన్ అధికారుల బృందం శుక్రవారం తనిఖీలు చేశారు. పట్టణంలో మూడు ఎస్సీ దుకాణ సముదాయాలు ఉన్నాయి. వాటిల్లో 64 దుకాణాలు నుంచి రూ.20 లక్షల వరకు అద్దెలు కార్పొరేషన్‌కు రావాల్సి ఉంది. అద్దె వసూలులో భాగంగా దుకాణాలు ఎవరికి కేటాయించారు. ఎవరు ఉంటున్నారన్న అంశంపై తనిఖీ చేసి రెండు దుకాణాలకు సీల్ వేశారు. బకాయిలు ఉన్న వారు వెంటనే అద్దె చెల్లించాలని లేకుంటే ఇతర లబ్ధిదారులకు దుకాణాలను అప్పగిస్తామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? పట్టణంలో పండరీపురం వద్ద కందిమళ్ల కంపెనీ గేటు ఎదుట కాలువ పూడిపోయి మురుగు నీరు సక్రమంగా పారడం లేదు. దుర్వాసన వెలువడటంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. స్థానికులు ఇబ్బందిగా ఉంది. - వెంకట్రావు
✓ కాలువలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. దోమల నివారణ మందులు చల్లిస్తాం. - రమణారావు, పారిశుద్ధ్య అధికారి – న్యూస్‌టుడే, పండరీపురం(చిలకలూరిపేట పట్టణం)

ఆలయ నిర్మాణానికి విరాళం

దాతలకు రసీదు అందిస్తున్న కమిటీ నేతలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలో పులుపులవారి వీధిలోని శ్రీప రాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. రెడ్డి నరసింహ నిఖిల్‌కుమార్, నవ్య దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఆలయ కమిటీ నేతలకు శుక్రవారం అందజేశారు. కమిటీ నేతలు ఉన్నారు.

దాతల సహకారం అభినందనీయం

గోగులపాడులో టీఎల్ఎం గది ప్రారంభిస్తున్న దాతలు, హెచ్ఎం

రొంపిచర్ల, న్యూస్‌టుడే: గోగులపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు నరసరావుపేటకు చెందిన సత్యసాయి సేవా సంస్థ సభ్యులు మురారిశెట్టి గోపాలబాబు, కోట్ల బాలరామిరెడ్డి దంపతులు, గోగులపాడుకు చెందిన విశ్రాంత పంచాయతీ కార్యదర్శి చిమ్మినేని రవీంద్రబాబు రూ.లక్ష విలువ చేసే సైన్సు, గణితం, సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన టీఎల్ఎంలను శుక్రవారం అందజేశారు. వాటిని దాతలు ప్రారంభించారు. హెచ్ఎం హనుమంతరావు, దాతలు విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.

భోజన వసతికి నగదు అందజేత.. ఈనెల 15 నుంచి 19 వరకు పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగే సీనియర్ బాలికల జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర జట్టుకు రొంపిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. క్రీడాకారిణుల భోజనానికి అవసరమైన నగదును రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సమకూర్చగా ఆయన తరఫున రొంపిచర్ల డీసీ వైస్‌ఛైర్మన్ అంజయ్య, రామారావు తదితరులు నగదును హెచ్ఎం సుభాని, పీడీ సైదయ్యకు అందజేశారు.

అభినవ కృష్ణార్జునులు చంద్రబాబు, పవన్‌కల్యాణ్

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుల్లారావు, చిత్రంలో డీసీఎం పవన్

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రగతికి శ్రమిస్తున్న అభినవ కృష్ణార్జునులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. చిలకలూరిపేట శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోట్లాది అభిమానుల గుండె గుడిలో కొలువైన కథానాయకుడు ప్రజాక్షేత్రంలో, రుజువర్తన, అంకితభావం కలగలిసిన అద్భుతమైన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అని కొనియాడారు. అహంకారం ఏమాత్రం లేని వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న కృష్ణార్జునులకు ప్రధానమంత్రి మోదీ సహాయ సహకారాలు ఉండటం ప్రజల అదృష్టమన్నారు. పవన్ కల్యాణ్ రాకతో చిలకలూరిపేట కల నెరవేరిందన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి పవన్‌కల్యాణ్ విశేష కృషి చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా మంత్రి లోకేశ్ విద్యారంగానికి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు పవన్‌కల్యాణ్ అభిమానిగా 1998లో సుస్వాగతం సినిమా ప్రివ్యూ షో చూసిన తాను ఆ ఉత్సాహంతో పవన్‌కల్యాణ్ హీరోగా సినిమా నిర్మించాలని భావించి ఆయన్ను కలిసినట్టు చెప్పారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, తాను పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆలోచన చెప్పిన వెంటనే ఓకే చేశారన్నారు. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదన్నారు. శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో పుస్తకాలతో పాటు 25 కంప్యూటర్లు అందిస్తానన్న పవన్ గొప్ప మనస్సుకు ధన్యవాదాలు తెలిపారు.

మెరుగైన ఫలితాలు సాధిస్తాం

జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 84శాతం, ఇంటర్‌లో 82 శాతం ఫలితాలను సాధించామని కలెక్టర్ కృతికాశుక్లా అన్నారు. 2025-26లో పది, ఇంటర్ విద్యార్థులకు త్వరితగతిన సిలబస్ పూర్తిచేసి వంద రోజుల కార్యక్రమం చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. జిల్లా ఎక్సలెంట్ ప్రగతి అనే వినూత్న కార్యక్రమం ద్వారా 3 నుంచి 5వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏఐతో బోధన చదవడం, రాయడం నేర్పిస్తున్నామన్నారు. పిల్లల్లో 100 శాతం ఫౌండేషన్ లిటరసీ ఉన్న పాఠశాలలకు ప్రత్యేకంగా ప్రశంసా పత్రాలు జారీ చేస్తున్నామన్నారు. దీని ద్వారా పాఠశాలల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని నమ్మి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

వినతిపత్రం ఇచ్చేందుకు పత్తి రైతుల విఫలయత్నం

పవన్ కల్యాణ్ కాన్వాయ్ వద్ద గుమిగూడిన రైతులు, యువత

యడ్లపాడు, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం చిలకలూరిపేటలో 'మెగా పేరెంట్, టీచర్' సమావేశానికి వెళుతున్న క్రమంలో యడ్లపాడు మండలంలో ఉన్నవకు చెందిన పత్తి రైతులు పెద్ద సంఖ్యలో బోయపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వటానికి రైతులు సిద్ధంగా నిలుచున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో స్లాట్ విధానంలో పత్తిని సక్రమంగా కొనుగోలు చేయటం లేదని, దళారులు మాత్రం పత్తిని తక్షణమే అమ్ముకుంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ రాగానే రైతులు, యువత రోడ్డుపైకి దూసుకుపోయారు. కారులోనే నుంచే పవన్ కల్యాణ్ వారికి అభివాదం చేసి ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో రైతులు నిరుత్సాహంగా అక్కడి నుంచి వెనుదిరిగారు.

చిలకలూరిపేట ఎన్ఆర్‌టీ సెంటర్‌లో పవన్‌కల్యాణ్ కోసం ఎదురుచూస్తున్న మహిళలు

శ్వాసక్రియ నమూనాను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వివరిస్తున్న విద్యార్థిని

పాఠశాలలో కుంగ్‌ఫూ ప్రదర్శనలో భాగంగా పెంకులు పగులగొడుతున్న బాలికలు

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి, కలెక్టర్ కృతికా శుక్లా, డీఈవో చంద్రకళ

కాలువ చివరి భూములకు నీరందించాలి

నూజండ్ల, న్యూస్‌టుడే: కాలువ చివరి భూములకు నీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నీటి సంఘాల అధ్యక్షులు కోరారు. రవ్వారం పమిడిపాడు బ్రాంచ్ కెనాల్ హెడ్‌రెగ్యులేటర్ వద్ద ప్రకాశం, పల్నాడు జిల్లాల అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు శుక్రవారం సమావేశమయ్యారు. మోదెపల్లి, జమ్మలమడక, వేముల మేజర్ల చివరి భూములకు నీరు చేరడం లేదన్నారు. దీంతో పంటలకు ఆరుతడిగా కూడా నీరందడం లేదని వివరించారు. నిర్లక్ష్యంగా ఉంటే రైతుల మధ్య వివాదాలు పెరుగుతాయన్నారు. మోదెపల్లి, జమ్మలమడక మేజర్ల మధ్య వారబందీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. డీసీ ఛైర్మన్ నక్కా బుల్లీశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, డీఈలు వెంకటనారాయణ, పూర్ణచంద్రరావు, నీటి సంఘాల అధ్యక్షులు కాకాని వీరాంజనేయులు, సాంబయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత వైకాపాకు లేదు

నరసరావుపేట సెంట్రల్, రొంపిచర్ల, న్యూస్‌టుడే: రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. మండలంలోని గోనెపూడిలో శుక్రవారం రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోనెపూడిలో 830 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.1.13కోట్లు లబ్ధిచేకూరిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ పూనాటి శ్రీనివాసరావు, రంగిశెట్టి రామకృష్ణ, కడియాల తాండవ కృష్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రొంపిచర్ల మండలం ఆరెపల్లిలో ఆయన మాట్లాడుతూ పరకామణి దొంగతనం కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, మాజీ తితిదే అధికారులు ముఖ్య నిందితులుగా ఉన్నారని ఆరోపించారు. వైకాపా పాలనలో కల్తీ మద్యం బలవంతంగా అమ్మించి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు అందించిన గొర్రెపిల్లను ఎత్తుకొని ముందుకు సాగారు. సైకిల్ తొక్కి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపారు.

రొంపిచర్ల: ల్యాబ్‌లో ప్రయోగాలు చేసే విధానాన్ని చూపుతున్న ప్రిన్సిపల్ రవినాయక్

రొంపిచర్ల: సంతగుడిపాడు కస్తూర్బాలో ఆకట్టుకున్న బాలికల ప్రదర్శన

నరసరావుపేట: సైన్స్ నమూనాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి, ఎమ్మెల్యే అరవిందబాబు తదితరులు

ప్రభుత్వ బడుల దశ మారుతుంది

ఉత్సాహంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు

నరసరావుపేట సెంట్రల్, రొంపిచర్ల, వినుకొండ, ఎండుగుంపాలెం(చిలకలూరిపేట గ్రామీణ), యడ్లపాడు, శావల్యాపురం, ఈపూరు, నూజండ్ల, న్యూస్‌టుడే: మంత్రి లోకేశ్ అమలు చేస్తున్న సంస్కరణల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మార్పులు వచ్చాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే అరవిందబాబు, పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో వారు వేర్వేరుగా పాల్గొన్నారు. వినుకొండ మండలం కొత్తపాలెం పాఠశాలలో సరస్వతి విగ్రహానికి చీఫ్ విప్ జీవీ శంకుస్థాపన చేశారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల శంకరభారతీపురం పాఠశాలలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ నమూనాలను ఎమ్మెల్యే అరవిందబాబుతో కలిసి పరిశీలించారు. రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ డాక్టర్ రవినాయక్ పాల్‌ల్యాబ్, మ్యాథ్స్‌ల్యాబ్, లైబ్రరీ, క్రీడా ప్రాంగణం, వసతి సదుపాయాలపై తల్లిదండ్రులకు వివరించారు. సంతగుడిపాడు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ లీగల్ అధికారిణి జె.ప్రశాంతి, ప్రిన్సిపల్ బాలశౌరీలు పాల్గొన్నారు. పాఠశాలల్లో రంగోలి, టగ్‌ఆఫ్‌వార్, కుర్చీలాట నిర్వహించారు. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో గతేడాది 7, 8, 9, 10 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈపూరు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టరు రాపర్ల జగ్గారావు పాల్గొన్నారు. నూజండ్ల జడ్పీ, కస్తూర్బా, ఆదర్శ, ఉప్పలపాడు గురుకుల పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశంలో వారి పిల్లల ప్రగతిని వివరించారు.

నూజండ్ల: తెలుగుతల్లి సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు

వినుకొండ: విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

మాట్లాడి గెలిచారు

ఉత్సాహంగా 'ఈనాడు' ప్రతిభాపాటవ పోటీలు

విజేతలతో ప్రిన్సిపల్ తదితరులు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈనాడు ప్రతిభాపాటవ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై నరసరావుపేట రామిరెడ్డిపేటలోని నారాయణ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను చక్కగా వివరించారు. సెల్‌ఫోన్ అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. మితిమీరితే ప్రమాదమని, అనారోగ్యాలకు కారణమవుతుందని స్పష్టం చేశారు. పోటీలో రాణించిన విద్యార్థులు రుసుందార్ అస్ఫియా (9వ తరగతి) ఆర్.రక్షిత, సీహెచ్ సూర్యప్రతాప్ (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. విజేతలకు ప్రిన్సిపల్ ఎస్ఎం మహబూబ్‌బాషా, వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరి, డీన్ అనిల్ ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు.

గాంధీపేట (చిలకలూరిపేట గ్రామీణ): చిలకలూరిపేట మోడరన్ జూనియర్ కళాశాలలో ఈనాడు ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా కృత్రిమ మేధ(ఏఐ)తో భవిష్యత్తులో వచ్చే మార్పులు అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాసం పోటీలో విద్యార్థులు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థినులు రాయపూడి పావని (సీనియర్ ఎంపీసీ), చెన్నుపాటి లోకేశ్వరి, ఎం.జానకి లక్ష్మీ (జూనియర్ ఎంపీసీ) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ప్రిన్సిపల్ విష్ణు, క్యాంపస్ ఇన్‌ఛార్జి చేబ్రోలు శ్రీరాములు వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

చిలకలూరిపేట: బహుమతులు అందుకున్న బాలికలతో మోడరన్ కళాశాల ప్రిన్సిపల్ విష్ణు, ఇన్‌ఛార్జి శ్రీరాములు

ఆసుపత్రిలో ఎన్‌క్వాష్ సభ్యుల తనిఖీలు

సేవలపై వివరాల సేకరణ

ఆసుపత్రిలో తనిఖీ చేస్తున్న ఎన్‌క్వాష్ బృందం సభ్యులు

వినుకొండ, న్యూస్‌టుడే: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి (సీహెచ్‌సీ)ని ఎన్‌క్వాష్ (నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్) సభ్యులు శుక్రవారం సందర్శించారు. రోగులకు అందిస్తున్న సేవలు, వసతులపై ఆరా తీశారు. సమగ్రంగా రికార్డులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చిన కమిటీ సభ్యులు డాక్టర్ షరాంప్, డాక్టర్ సెంథమిజ్‌శెల్వీలకు వైద్యులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి ఆవరణలో రంగువల్లులు తీర్చిదిద్దారు. శుక్ర, శనివారం రెండ్రోజులు ఆసుపత్రిలో రికార్డులతో పాటు అందుతున్న సేవలను పరిశీలించి కమిటీ సభ్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఆసుపత్రికి కేంద్ర ఆరోగ్యశాఖ ర్యాంక్ కేటాయిస్తుందని వైద్య సిబ్బంది తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు తిమ్మాపురం విద్యార్థులు

ఎంపికైన విద్యార్థులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్‌లో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీలకు మండలంలోని తిమ్మాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం ఏవీ నాయుడు శుక్రవారం తెలిపారు. పలు జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు బి.ప్రవీణ్ (సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్), డి.సాగర్‌బాబు (సాఫ్ట్‌బాల్), వి.ప్రభాస్ (సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్), కె.అనిల్ (బేస్‌బాల్), మల్లికార్జున (సాఫ్ట్‌బాల్) ఎంపికైనట్లు తెలిపారు. వీరిని గ్రామ పెద్ద పావులూరి శ్రీనివాసరావు అభినందించారు.

చట్టు బజారులో వ్యక్తి మృతి

వినుకొండ, వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: పట్టణంలోని చట్టుబజార్‌లో శుక్రవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా బోసుబొమ్మ సెంటర్ వాసిగా గుర్తించారు. అతని సంబంధీకుల కోసం ఆరా తీస్తున్నామని తెలిపారు.

చికిత్స పొందుతూ అంగన్‌వాడీ కార్యకర్త..

ఈపూరు, న్యూస్‌టుడే: మండలంలో ఎర్రబాలెంకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త రాపర్ల రాజ్యలక్ష్మి (57), రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తూ నవంబరు 24న జంగమేశ్వరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె గాయపడ్డారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు.

వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు

వయ్యకల్లు(శావల్యాపురం), న్యూస్‌టుడే : వయ్యకల్లు సర్పంచి, సీనియర్ తెదేపా నేత గోనుగుంట్ల వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటని చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు అన్నారు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడకుండా పోటీలో నిలబడి విజేతగా నిలిచారన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట సొసైటీ అధ్యక్షుడు గడుపూడి విశ్వనాథం, గోపాళం శివయ్య, యరమాసు కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

రైతులను ఆదుకోవాలి

ఈపూరు, న్యూస్‌టుడే: రైతులను ఆదుకోవాలంటే కచ్చితంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు అన్నారు. ఈపూరులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం దిగుబడి, ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించిన లక్ష్యానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రభుత్వం రైతులకు రాయితీపై టార్పాలిన్ పట్టలు పంపిణీ చేసి డ్రయ్యర్ల ద్వారా ఆరబెట్టుకునే సౌకర్యం కల్పించాలన్నారు. చత్తీస్‌గఢ్, కేరళ తదితర రాష్ట్రాలు మద్దతు ధరకు బోనస్ అదనంగా చెల్లించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయని మన ప్రభుత్వం కూడా రైతులకు బోనస్ చెల్లించాలన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు కె.హనుమంతరెడ్డి, మేడికొండ దేవసహాయం పాల్గొన్నారు.

ఆక్రమిత భూముల స్వాధీనానికి చర్యలు

నూజండ్ల, న్యూస్‌టుడే: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోనున్నట్లు తహసీల్దార్ రమేష్‌కుమార్ తెలిపారు. ముక్కెళ్లపాడులో సర్వే నెంబరు 5/1లో 17.54 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

రాయితీ ఉంది త్వరపడదాం

అదనపు లోడు క్రమబద్ధీకరణకు 31 తుది గడువు

రొంపిచర్ల, కాకతీయనగర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే

గృహ వినియోగదారులు విద్యుత్తు లోడు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కిలోవాట్‌కు 50 శాతం రాయితీ ఇస్తోంది. తొలుత మార్చి 1నుంచి జూన్ 30 వరకు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వగా.. ఆశించిన మేర స్పందన లేకపోవడంతో డిసెంబరు 31వరకు పొడిగించింది. రొంపిచర్ల రూరల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కార్యాలయ పరిధిలో 51,096 గృహ విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. వీటిలో కనీసం 25 శాతానికిపైగా అంటే 12వేలకు పైగా వినియోగదారులు అదనపు లోడుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 719 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఏడీఈ బి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. క్రమబద్ధీకరణపై గ్రామాల్లో విద్యుత్తు సర్వీసుదారులకు అవగాహన కల్పించాలని ఇప్పటికే సిబ్బందికి సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

రాయితీ ఇలా..

అదనపు లోడు (కిలో వాట్లు)	పాత ధర (రూ.లలో)	తగ్గింపు ధర (రూ.లలో)	రాయితీ (రూ.లలో)
1	2,250	1,250	1,000
2	4,450	2,450	2,000
3	6,650	3,650	3,000
4	8,850	4,850	4,000
5	11,050	6,050	5,000

మండలం	సర్వీసులు	అదనపు లోడు దరఖాస్తులు
రొంపిచర్ల	15222	216
నకరికల్లు	15804	226
శావల్యాపురం	9897	92
ఈపూరు	10173	185

అవీ ఇవీ

నేటి నుంచి ఫ్లోర్‌బాల్ పోటీలు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: పట్టణంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో శనివారం నుంచి రెండ్రోజుల పాటు ఫ్లోర్‌బాల్ 19వ రాష్ట్ర స్థాయి సీనియర్ బాలబాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఛైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్, డైరెక్టర్ సబిత శుక్రవారం తెలిపారు. ఈ పోటీలకు 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పోటీలను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభిస్తారన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులను ఏపీ జట్టుకు ఎంపిక చేసి వారిని జనవరి 4 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రేఖా పూలేకర్, జిల్లా ఫ్లోర్‌బాల్ కార్యదర్శి కిషోర్‌బాబు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్ మొక్కల పెంపకంపై శిక్షణ

నాదెండ్ల(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : ఏపీ ఉద్యానశాఖ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో గోద్రెజ్ కంపెనీ సమన్వయంతో నాదెండ్ల మండలం ఇర్లపాడు, మండల కేంద్రం నాదెండ్ల గ్రామాలకు చెందిన రైతులకు ఆయిల్‌పాం సాగుపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యానాధికారి ఐ.వెంకట్రావు మాట్లాడుతూ ఆయిల్‌పాం మొక్కల పెంపకం, పంటలో నీటి యాజమాన్యం, వ్యాధుల ప్రారంభ లక్షణాల గుర్తింపు, పురుగుల నియంత్రణ పద్ధతులు, దిగుబడిని పెంచే ఆధునిక సాంకేతికత తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో చిలకలూరిపేట ఉద్యాన అధికారి ఆర్.శ్రీలక్ష్మి, కంపెనీ అధికారులు డాక్టర్ సుభాష్, జి.వి.రమణ, సూక్ష్మ నీటి అధికారి కె.సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యం కుటుంబానికి సంపద

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : మహిళల ఆరోగ్యమే కుటుంబానికి సంపద అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో పురపాలక కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన సఖి సురక్ష వైద్యసేవ పరీక్ష కేంద్రాన్ని లాంఛనంగా శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. డ్వాక్రా, మెప్మా విభాగాల్లో 35 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఈ సేవలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ మురళి, పురపాలక ఛైర్మన్ ఎస్‌కే రఫాని, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, మెప్మా సీఏఎం ఆరిఫ్ సుల్తానా యార్డు ఛైర్మన్ కరీముల్లా, తెదేపా సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు మార్గం ఆచరణీయం

రొంపిచర్ల, న్యూస్‌టుడే: ఏసుక్రీస్తు మార్గం ఆచరణీయమని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. గ్రేస్ రొంపిచర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీస్తు నేర్పిన క్షమాగుణం, ప్రేమతత్వం అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుతో కలిసి కేక్ కోశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ మొండితోక రాణి, ఎంపీడీవో మాధ్యూబాబు, నాగిరెడ్డి, జగ్గయ్య, ఎం.రామారావు, వడ్లమూడి కిషోర్, ఆయా గ్రామాల పాస్టర్లు పాల్గొన్నారు.

200 మందికి కంటి పరీక్షలు

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ నిజమైన పేదలకు సేవ చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య ఉద్దేశమని పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ పులిమెల రూబెన్ అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పేరూరిపాడులో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎల్.వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. పార్టీ విజయవాడ ఇన్‌ఛార్జి పర్వతనేని హరికృష్ణ, విశాఖపట్నం కన్వీనర్ అనిల్‌పాత్ర తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

సత్తెనపల్లి

•సత్తెనపల్లి •పెదకూరపాడు •మాచర్ల •గురజాల

బాల్య వివాహాలు నేరం

మహిళలకు అవగాహన కల్పిస్తున్న శ్రీలక్ష్మి

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తే తగిన చర్యలు తీసుకుంటామని గురజాల అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శ్రీలక్ష్మి అన్నారు. మండల పరిధిలోని గంగవరం సచివాలయంలో శుక్రవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో నష్టాలను వివరించారు. కార్యక్రమంలో మహిళలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

శిడిమాను అందజేత

గురజాల, న్యూస్‌టుడే : గురజాల పాతపాటమ్మ తిరునాళ్లను పురస్కరించుకొని ఊరేగించే శిడిమానును 1989-90 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు అందజేశారు. రూ.1.50లక్షలతో తయారు చేయించి ఆలయ ఈవో పూర్ణచంద్రరావుకు శుక్రవారం అప్పగించారు. కార్యక్రమంలో పెరుమాళ్ల మధు, షేక్ అమీర్, కట్టెబోయిన వాసు, శ్రీనివాసరెడ్డి, చింతా శేఖర్, కొత్త ప్రసాదు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

శిడిమాను ముందు పూర్వ విద్యార్థులు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? పట్టణంలోని తారకరామసాగర్ చెరువు వాకింగ్ ట్రాక్ వెంట ఉన్న విద్యుత్తు దీపాలు సగానికి పైగా వెలగట్లేదు. చీకటిలో పాములు, విషకీటకాల భయం వెంటాడుతోంది. సాయంత్రం నడక చేసేవారికి ఇబ్బందులు తలెత్తకుండా లైట్లు ఏర్పాటు చేయాలి. **- వాకర్స్, తారకరామసాగర్.**

✔ వాకింగ్ ట్రాక్‌పై ఏర్పాటుచేసిన విద్యుత్తు దీపాల్లో కొన్నింటిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. అన్ని దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **- మధుసూదనరావు, మున్సిపల్ డీఈ. -సత్తెనపల్లి, న్యూస్‌టుడే**

ఉన్నత లక్ష్యం.. చదువే అస్త్రం..!

☛ ఉత్సాహంగా పీటీఎం సమావేశాలు
☛ సందడిగా క్రీడా పోటీలు

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న యరపతినేని

మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ

న్యూస్‌టుడే, బృందం: సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల క్రీడా పోటీలు, వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయా పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. సమాజంలో ఏస్థాయిలో ఉన్నా, కుటుంబ నేపథ్యం ఏదైనా చదువుతో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి గొప్పవారైన కొందరు ప్రముఖుల గురించి వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. సమావేశాలు రోజంతా సందడిగా సాగాయి. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ❖ పులిపాడు ఉన్నత పాఠశాల, గంగవరంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఆర్డీవో మురళీకృష్ణ, డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. ❖ ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల్ని కూటమి ప్రభుత్వం తయారు చేస్తోందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడారు. ❖ దుర్గి జడ్పీపాఠశాలలో శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొని పిల్లల చదువులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.❖ బెల్లంకొండ మండలంలోని పాపాయపాలెం జడ్పీ పాఠశాలలో విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పాఠశాల విద్యార్థినులు కోలాటం, విద్యార్థులు ఆవిష్కరించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ❖ క్రోసూరు క్రోసూరు మోడల్‌స్కూల్‌లో ఎంపీడీవో రవికుమార్, ప్రిన్సిపల్ మేరిసుజన్, ఎంఈవో కృష్ణ తదితరులు మాట్లాడారు. ❖ అచ్చంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, బీఆర్ అంబేద్కర్, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన, టగ్‌ఆఫ్‌వార్ పోటీలు అలరించాయి. ఎంపీడీవో కె.శ్రీనివాసరావు, ఎంఈవో ప్రసాదరావు, స్నేహహస్తాలు ఫౌండేషన్ ప్రతినిధి భద్రయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ❖ పిడుగురాళ్ల పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల విద్యాలయంలో సీడీపీవో రాజేశ్వరి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కౌన్సిలర్ శ్రీనివాసరావు బాలికలు, తల్లీదండ్రుల చేత బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ❖ రాజుపాలెంలో విద్యార్థులు నృత్యాలతో అతిథులు, తల్లిదండ్రులను ఆహ్వానించారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.❖ మాచవరంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు.

❖ దాచేపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల నృత్యాలు అలరించారు.

వైజ్ఞానిక ప్రదర్శన తిలకిస్తున్న బ్రహ్మారెడ్డి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

ప్రతిజ్ఞ చేస్తున్న తల్లిదండ్రులు, బాలికలు

మహిళా శక్తికి ప్రతీక నాగమ్మ

నివాళులర్పిస్తున్న జంగా కృష్ణమూర్తి తదితరులు

దాచేపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు ప్రాంతానికి శౌర్యం, త్యాగం, స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచిన భారతదేశపు తొలి మహిళా మంత్రి నాగమ్మ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నాగమ్మ విగ్రహం వద్ద 14వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్నాడు చరిత్ర అభివృద్ధి కమిటీ ఛైర్మన్, తితిదే బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, పిడుగురాళ్ల జడ్పీటీసీ సభ్యులు జంగా కోటయ్య హాజరయ్యారు. నాయకులు నాగమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ యుద్ధంలో నాగమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, నాయకత్వ గుణాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆమె స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పుల్లారావు, దిలిప్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

భజన మందిరాలకు దరఖాస్తుల ఆహ్వానం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : జిల్లాలో భజన మందిరాల(బీఎం) ఏర్పాటుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ జీవీడీ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్టు ద్వారా వాటికి నిధులు సమకూరుస్తున్నారు. అర్హులు వెంటనే నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెంలోని శ్రీమహాకాళి అమ్మవారి దేవస్థానంలో, జిల్లా దేవాదాయశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిర్మాణ ప్రక్రియ పూర్తయ్యే వరకు దేవాదాయశాఖ కమిషనర్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. నిర్మాణ స్థలం లభ్యత, స్థల పరిస్థితులను అనుసరించి భజన మందిరాలను మూడురకాలుగా విభజించామన్నారు. ఆమేరకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

9న సత్తెనపల్లిలో ఉద్యోగ మేళా

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 9న పట్టణంలోని అచ్చంపేట రోడ్డు రైల్వేగేటు సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు తెలిపారు. పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు హాజరవ్వాలన్నారు. మరిన్ని వివరాలకు రామకృష్ణారెడ్డి, అంజిరెడ్డిలను చరవాణి నంబర్లు 8074393466, 9494986164లో సంప్రదించాలని కోరారు.

ఉద్యాన పంటల సాగుతో మేలు

మాచవరం, న్యూస్‌టుడే: ఉద్యాన పంటల సాగుపై మండలంలోని పిన్నెల్లి, మాచవరం రైతులకు అవగాహన కల్పించారు. ఆయా రైతు సేవా కేంద్రాల్లో, మిరప, ఆయిల్‌పామ్ సాగులో అవలంబించాల్సిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు వివరించారు. జంగమహేశ్వరపురం శాస్త్రవేత సైదా నాయక్ మాట్లాడుతూ మిరపలో నల్ల తామర పురుగు, తెల్లదోమ, నల్లి, పేనుబంక నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. డ్రిప్ పరికరాలు, సాగుకు ప్రభుత్వం అందించే రాయితీలపై పిడుగురాళ్ల ఉద్యాన అధికారి అంజలీదేవి మాట్లాడారు.

భరత్‌కుమార్‌కు జాతీయ పురస్కారం

పిడుగురాళ్ల: ఐఎంఏ పిడుగురాళ్ల శాఖ అధ్యక్షుడు, వైద్యుడు దూళిపాళ్ల భరత్‌కుమార్ జాతీయ పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఏటా దేశ వ్యాప్తంగా మెడిసిన్, మెడిసిన్ సేవలు, సంఘసేవ, నాయకత్వంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన శాఖాధ్యక్షులకు జాతీయస్థాయిలో పురస్కారాన్ని అందజేస్తారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వందవ జాతీయ సదస్సు ఈనెల 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతుందని, ఈ సదస్సులో పురస్కారాన్ని వైద్యుడు భరత్‌కుమార్ అందుకోనున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపికైనందుకు ఐఎంఏ కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.

మట్టి పరీక్షలపై అవగాహన

రెంటచింతల, న్యూస్‌టుడే: మానవాళికి అవసరమైన ఆహారంలో తొంభై శాతానికి పైగా భూమి నుంచే వస్తున్నట్లు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సెలీన్ అన్నారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లతోపాటు ఆరోగ్యానికి కావాల్సిన ఔషధ మొక్కలు భూమి నుంచే లభిస్తాయన్నారు. మట్టి పరీక్షలపై అవగాహన కల్పించారు. పాఠశాల డైరెక్టర్ మ.రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాండ్లు ఉంటేనే భరోసా

◆ వ్యవసాయాధికారి గంగాధర్ బాలాజీ
◆ ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులకు అవగాహన సదస్సు

మాట్లాడుతున్న వ్యవసాయాధికారి గంగాధర్ బాలాజీ

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మొక్కజొన్న సాగుచేసే రైతు తప్పనిసరిగా సంబంధిత కంపెనీ ఆర్గనైజర్ల నుంచి బాండ్లు పొందాలని వ్యవసాయాధికారి గంగాధర్ బాలాజీ అన్నారు. మండల పరిధిలోని రచ్చమల్లపాడు గ్రామంలో శుక్రవారం ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులకు సస్యరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ కంపెనీల నుంచి బాండ్లు ఉంటే పంట నష్టపోయినా, ఇతర నష్టాలు, డబ్బు లావాదేవీల్లో సమస్యలు వచ్చినప్పుడు బాండు రైతులకు ఉపయోగపడుతుందన్నారు. రబీలో మొక్కజొన్న సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ-పంట నమోదు చేసుకోవాలన్నారు. పంటను కత్తెర పురుగు, పచ్చపురుగు ఆశిస్తుందన్నారు. పంట కాపుకొచ్చే దశవరకూ ఆరుదఫాలు, కంకిదశకు వచ్చిన తర్వాత నీరు ఎక్కువగా అందించాలన్నారు. గింజ వృద్ధి చెందడానికి, మొక్క వ్యాధిని తట్టుకుని పెరగడానికి పొటాష్ ముఖ్యమన్నారు. కార్యక్రమంలో మల్లయ్య, సుబ్బయ్య, రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన సదస్సు చాలా ఉపయోగపడిందని రైతు నారపరెడ్డి తెలిపారు. మొక్కజొన్న పంట ఎదుగుదల దశలో ఏఏ మందులు పిచికారి చేయాలో బాగా వివరించారన్నారు. కొత్తగా మొక్కజొన్న సాగుచేస్తున్న తమలాంటి వారికి ఉపయోగపడిందని చెప్పారు. 12 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశానని, గతేడాది ఆర్గనైజర్లు బాండ్లు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడినట్లు మరో రైతు దాసు చెప్పారు. సదస్సు ద్వారా కచ్చితంగా బాండ్లు ఉండాలని తెలుసుకున్నానని తెలిపారు. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఇలానే మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు.

ప్రకృతి వ్యవసాయంతో భూసారం మెరుగు

బెల్లంకొండ (న్యూస్‌టుడే) : ప్రకృతి వ్యవసాయంతో భూసారం మెరుగుపడుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె బెల్లంకొండ రైతుసేవా కేంద్రంలో రబీ ప్రీసోయింగ్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రైతులకు శిక్షణ నిచ్చారు. మోడల్ మేకర్ షేక్.హజరాబీ వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

నిరుపయోగంగా సంపద కేంద్రం

బహుళ ప్రయోజనాలు ఆశించి నెలకొల్పిన చెత్త సంపద కేంద్రాలు చెత్త పాలయ్యాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యం నీరుగారుతోంది. సంపద సృష్టి కేంద్రాలు దిష్టిబొమ్మల్లా మారాయి. వీటిపై గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా చెత్త నుంచి సంపద తీసుకురావాలని తలచినా నిధులు కేటాయించకపోవడంతో కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. సేకరించిన చెత్తను కాలుస్తుండటంతో పరిసర ప్రాంతాలు, గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. **- పెదకూరపాడు, న్యూస్‌టుడే**

చిల్ల చెట్లు పెరిగి.. రూపు కోల్పోయి

పెదకూరపాడు తాగునీటి చెరువు పై స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఇటీవల రూ. 8లక్షలు కేటాయించి అభివృద్ధి చేసిన నడక మార్గం చిల్లచెట్లు, గడ్డి పెరిగి రూపు కోల్పోయింది. గుబురుగా గడ్డి పెరగటంతో నడకకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పాములు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో భయంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఆహ్లాదం పంచాల్సిన నడకమార్గం మందు బాబులకు అడ్డాగా మారింది. సీసా ఒప్పులు, గాజు పెంకులు గుచ్చుకుని గాయపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, ముళ్ల పొదలు, తీగలు, గడ్డిని తొలగించాలని కోరుతున్నారు. **- పెదకూరపాడు, న్యూస్‌టుడే**

పగటిపూట వెలుగులు

గ్రామంలో విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన వీధిదీపాలు పగటిపూట కూడా వెలుగుతున్నాయి. రాత్రి వెలిగించి ఉదయం ఆపకుండా వదిలేయడంతో లైట్లు పగలూరాత్రి తేడా లేకుండా వెలుగుతున్నాయి. రచ్చమల్లపాడు గ్రామంలోని ప్రధాన వీధిలో స్తంభాలకు లైట్లు పగటిపూట వెలుగుతుండగా 'న్యూస్‌టుడే' క్లిక్‌మనిపించింది. అధికారులు స్పందించి పగటిపూట లైట్లు వెలగకుండా చేయాలని, విద్యుత్తును ఆదా చేయాలని స్థానికులు కోరుతున్నారు. **- వెల్దుర్తి, న్యూస్‌టుడే**

సూచికలు కనిపించవు.. ప్రమాదాలు ఆగవు

మాచర్ల జాతీయ రహదారిపై వాహనాల వేగం పెరిగింది. ఇదే సమయంలో చోదకులకు నిబంధనలు తెలియడం లేదు. గురజాలలోని వాగ్దేవి కళాశాల ఎదురుగా, శివారులో, రెంటచింతల, మాచర్ల వంటి ప్రధాన రహదారుల్లో సుమారు ఆరు మూలమలుపులున్నాయి. ఇక్కడ వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెంటాలకు చెందిన ఆడెపు మరియబాబు జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి కిందపడిపోవడంతో మృతి చెందాడు. గురజాల శివారులోని మూలమలుపువద్ద ఆర్టీసీ బస్సును వెనుకనుంచి లారీ ఢీకొనడంతో గురజాలకు చెందిన ఇద్దరు గాయపడ్డారు. అధికారులు స్పందించి మూలమలుపుల వద్ద చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. **- గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: గుంటూరు**

ఘంటసాల పాటలు అజరామరం

క్రోసూరు (అచ్చంపేట) న్యూస్‌టుడే: ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు అజరామరమని ఘంటసాల సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాంసన్ అన్నారు. శుక్రవారం ఆయన క్రోసూరు అమరావతి బస్టాండ్‌కూడలిలో జరిగిన జయంతి కార్యక్రమంలో మాట్లాడారు. తొలుత ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మస్తాన్, పి.శ్రీనివాసరావు, జానీబాషా, రాజశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఎడ్ల ప్రదర్శన

గురజాల, న్యూస్‌టుడే : గురజాల పాతపాటమ్మ తిరుణాళ్లను పురస్కరించుకొని సీనియర్స్ విభాగంలో ఎద్దుల బండలాగు పోటీలు శుక్రవారం నిర్వహించారు. మొదటి బహుమతిని తెలంగాణాలోని హుజుర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి ఎడ్లజత, రెండో బహుమతి కడప జిల్లా మురగుడి గ్రామానికి చెందిన ఎం మహేశ్వరరెడ్డి, కృష్ణా జిల్లా పెద్దపులిపాక గ్రామానికి చెందిన గరికపాటి శ్రీధర్ ఎడ్లు దక్కించుకున్నాయి. మూడో బహుమతిని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరిలకు చెందిన ఎడ్లజత దక్కించుకున్నాయి.

పరిరక్షణ చట్టం అమలు చేయాలి

ఆందోళన చేస్తున్న న్యాయవాదులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని నాలుగు కోర్టుల్లో విధులను న్యాయవాదులు బహిష్కరించారు. తాలుకా కోర్టులోని న్యాయదేవత విగ్రహంవద్ద వారు ఆందోళన చేశారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, వీటిని ఖండించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్‌కుమార్ అన్నారు. మణిబాబు, జానీఖాజావలి, నరసింహరావు పాల్గొన్నారు.

మహాసభల విజయవంతానికి వినతి

కరపత్రాలు ప్రదర్శిస్తున్న సీఐటీయూ నాయకులు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: ఈనెల 31న విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం దగ్గర మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ నాయకులు మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ముప్పాళ్ల, 75త్యాళ్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని పలుదేవర్లపాడు, నార్నెపాడు గ్రామాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ సుచరిత తెలిపారు. * 75త్యాళ్లూరు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని బలుసుపాడు, కాశిపాడు, పరస, కంభపాడు గ్రామాల మధ్య ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రామకృష్ణ తెలిపారు.

కత్తి పల్లవికి అభినందన

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని గంగవరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న కత్తి పల్లవి ఇటీవల ఒంగోలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలో సిల్వర్ మెడల్ సాధించారు. శుక్రవారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాల్లో విద్యార్థినిని ఎమ్మెల్యే యరపతినేని అభినందించారు.

బాధితురాలికి ఆర్థిక సాయం

విజయపురిసౌత్: ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన విజయపురిసౌత్‌కు చెందిన వినుకొండ సిద్ధశ్రీకి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాలతో రూ.53,778 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్థానిక టీడీపీ నాయకులు బొల్లా వెంకటేశ్వర్లు శుక్రవారం అందజేశారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

క్రోసూరు(అచ్చంపేట) న్యూస్‌టుడే: దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఉచిత బస్సుప్రయాణం కల్పించిన సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి శుక్రవారం క్రోసూరు మండలం దొడ్లేరులో పాలాభిషేకం చేశారు.

అవీ ఇవీ

జగన్ క్షమాపణ చెప్పాలి

రెంటచింతల, దాచేపల్లి, న్యూస్‌టుడే : తిరుమల పరకామణి ఘటనపై మాజీ సీఎం జగన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంచికల్లు తిరునాళ్లల్లో శుక్రవారం రాత్రి కుంకుమ బండిని ప్రారంభించి మాట్లాడారు. కోర్టు తీర్పును కూడా జగన్ తప్పుపడుతున్నారన్నారు. * దాచేపల్లి పట్టణంలోని 3వ వార్డు మాదినపాడు బైపాస్ రోడ్ వద్ద కాపు కల్యాణమండపం నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో కాపు కల్యాణమండపం నిర్మాణ పనులు చేపట్టామని, ఖర్చు ఎక్కువైనా నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయ ప్రతిష్ఠను నీరుగార్చారు..

కారంపూడి, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను నీరుగార్చింది మాజీ సీఎం జగనేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని చింతపలిలో పర్యటించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య గృహంలో జరిగిన వేడుకలో పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో నూతన ఒరవడి

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ నూతన ఒరవడితో ముందుకెళుతోందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని రెండో వార్డులో శుక్రవారం ఏర్పాటుచేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల్ని వార్డు నాయకులు, కార్యకర్తలు తెలుసుకుని తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చూపిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు శ్రేణులంతా సన్నద్ధమవ్వాలని ఆయన కోరారు.

దాతల ఔదార్యం

రాజుపాలెం, న్యూస్‌టుడే: ఇనిమెట్ల జడ్పీ పాఠశాలకు ఉప్పలపాడు నుంచి ప్రతిరోజూ నడచి వెళ్తున్న విద్యార్థినులకు ముగ్గురు దాతలు ఔదార్యం చాటారు. ఉపాధ్యాయురాలు కవిత, గ్రామ పెద్దలు విశ్వేశ్వరరావు, శిలారబీలు కలిసి ఏడు సైకిళ్లను శుక్రవారం బాలికలకు అందజేశారు.

కనకదుర్గమ్మకు అభిషేకాలు

పిడుగురాళ్ల,న్యూస్‌టుడే: పట్టణంలోని భవానీనగర్ దగ్గర మాలధారులు కనకదుర్గమ్మకు అభిషేకాలు నిర్వహించారు. మాలధారులు వివిధ ద్రవ్యాలతో ఆలయ పూజారులు అభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని పూజలు చేశారు. భవానీ మాలధారులు భజన అలరించింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

క్రోసూరు(అచ్చంపేట) న్యూస్‌టుడే: క్రోసూరు మండలం ఊటుకూరు-అచ్చంపేట మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన గొర్రెపాటి చందు(20) గొర్రెపాటి బుల్లిబాబు కలసి ద్విచక్రవాహనంపై కస్తల గ్రామంలో వేడుకకు వెళ్లి వస్తున్నారు. ఊటుకూరు సమీపంలోని మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. చందు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. బుల్లిబాబు పక్కన ఉన్నపొలంలో పడిపోవటంతో స్వల్పగాయాలయ్యాయి. క్రోసూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఒకరు..

దాచేపల్లి, న్యూస్‌టుడే: దాచేపల్లి పట్టణం పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన షేక్ సుభాని (25) నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుభాని ద్విచక్ర వాహనంపై పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వస్తుంటంగా పట్టణ శివారులో బొలెరో వాహనం అదుపతప్పి ఢీకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ భాస్కర్ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

వాహనం అదుపుతప్పి గేదెను ఢీకొని..

దాచేపల్లి, న్యూస్‌టుడే: నడికుడి ఎస్టేట్ సమీపంలో గేదెను ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రెంటచింతల మండలం మంచికల్లు గ్రామానికి చెందిన దాసరి బాలగోపి (23) గురజాల పట్టణంలో ఓ రెస్టారెంట్ పని చేస్తుంటాడు. సొంత పనులు నిమిత్తం దాచేపల్లి పట్టణానికి వచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నాడు. వేబ్రిడ్జి వద్ద వాహనం అదుపుతప్పి గేదెను ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

దుర్గి: దుర్గిలో డీఎమ్ఎఫ్, ఉపాధి నిధులు సుమారు రూ. 70లక్షలలో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు శుక్రవారం శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు దృష్టిసారించారన్నారు.

గురజాల గ్రామీణం: పల్లెగుంత - గోగులపాడు రహదారి నిర్మాణానికి రూ.1.18 కోట్లు నిధులు మంజూరుకు యరపతినేని శ్రీనివాసరావు కృషిచేయడంతో పల్లెగుంత గ్రామానికి చెందిన తెదేపా నాయకులు జాస్తి ప్రకాశ్, వీరనారాయణ శుక్రవారం పనులు ప్రారంభించారు.

మహారాజశ్రీ సత్తెనపల్లి 2వ అదనపు సివిల్ జడ్జి కోర్టు
(జూనియర్ డివిజన్) సత్తెనపల్లి
ఓ.యస్.నెం: 335/2021
బిట్వీన్: తోట నరసింహారావు ... వాది
అండ్
చొప్పారపు వెంకటకృష్ణ ... ప్రతివాది
టు: చొప్పారపు వెంకటకృష్ణ, తండ్రి: వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి టౌన్ & మండలం, పల్నాడు జిల్లా.
పై నెంబరు గల దావాలోని వాది, మీరు అతని పేర ది: 20/05/2018 వ్రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు బాకీ చెల్లించనందున మీపై పై నెంబరు దావా దాఖలు చేసి అనేక మార్లు కోర్టుద్వారా దావా సమన్సు పంపినసూ మీరు తీసుకోనందున కోర్టువారు పేపరు ప్రకటన ద్వారా దావా సమన్సు జారీ చేయమని ఆదేశించినందున ఈ ప్రకటన జారీ చేయటమైనది. కావున మీరు ది: 23.12.2025 ఉదయం గం॥ 10.30 ని లగాయతు శ్రీ కోర్టువారి ఎదుట స్వయంగాగానీ, వకీలు ద్వారా గాని హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకొనగలరు. లేని యెడల మీ పరోక్షమున పై తెల్పిన దావా తీర్మానం చేయగలరని తెలియపరచటమైనది.
(కోర్టు వారి ఆదేశముల ప్రకారం)
వాయిదా: 23.12.2025
శ్రీ బి.అమరయ్యనాయక్, న్యాయవాది, సత్తెనపల్లి, పల్నాడుజిల్లా.

(c) eenadu

వైబ్ ఉంది బేబి..

పార్వతీపురం పట్టణంలో శుక్రవారం సినీ తారలు సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కథానాయికలు నిధి అగర్వాల్, రితికా నాయక్ 'వైబ్ ఉంది బేబి..' పాటకు స్టెప్పులేసి అలరించారు. అభిమాన నాయికలను చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

కొప్పులవెలమ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కొప్పులవెలమ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (06 డిసెంబరు 2025 శనివారం), రేపు (07 డిసెంబరు 2025 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

చదువుల గుడిలో.. బాలల మదిలో..

ప్రసంగిస్తున్న విద్యార్థి సాయిని అభినందిస్తున్న సీఎం, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే

★ ఇంటర్ ద్వితీయ ఏడాది విద్యార్థి ఎ.అక్షయ వ్యక్తిత్వ వికాసం, ఆరో తరగతి విద్యార్థి కె.సాయి నైతిక విలువల గురించి ప్రసంగించారు.

★ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న దివ్యశ్రీ, కుమారి 3డీ ప్రింటర్ పనితీరు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలనే మీ ఆలోచనకు మా చిరుకానుక అంటూ ముఖ్యమంత్రికి కార్డులను ఇచ్చారు. సీఎం స్పందిస్తూ.. నా ఆలోచనలకు మీరు దగ్గరగా ఉన్నారంటూ అభినందించారు. ఇంటర్ పూర్తి చేసేలోగా విద్యార్థులు జీవన నైపుణ్యాలు తెలుసుకోవాలని సూచించారు.

సమావేశానికి హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు

ఏంటి పిల్లలూ హౌ ఆర్ యూ.. అని సీఎం చంద్రబాబు పలకరిస్తూ అంతా బాగున్నారా, బాగా చదువుతున్నారా అని ప్రశ్నిస్తూ విద్యార్థుల్లో జోష్ నింపారు. మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం(మెగా పీటీఎం 3.0)లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి హాజరయ్యారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని విద్యార్థులే ముందుండి నడిపించారు. చంద్రబాబు, లోకేశ్ ప్రతి తరగతి గదిలోనూ ప్రదర్శనలు పరిశీలించి విద్యార్థులతో ఫొటోలు దిగి.. వారిని ఉత్సాహపర్చారు. - ఈనాడు, పార్వతీపురం, న్యూస్‌టుడే, పార్వతీపురం, భామిని, సీతంపేట, పాలకొండ

సీఎం ఇలా చేరుకున్నారు..

- సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో 10.50 గంటలకు భామిని, 11.11కు పాఠశాల వద్దకు చేరుకున్నారు.
- 11.39 గంటల వరకు విద్యార్థులతో ముచ్చటించి, వివిధ ప్రదర్శనలను తిలకించారు.
- మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రధాన వేదికపైకి చేరుకుని, 1.18కు ప్రసంగం ప్రారంభించారు. 2.07 గంటల వరకు కొనసాగింది.
- డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

★ గణిత, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం ప్రయోగాలను పరిశీలించారు. ఇవి మీకు ఉపయోగపడుతున్నాయా.. వాటిని ఎలా ఆవిష్కరిస్తారు వంటి అంశాలను బాలలను అడిగి తెలుసుకున్నారు.

★ పాఠశాలలోని క్రీడా గదిని పరిశీలించి.. అన్ని రకాల సామగ్రి ఉందా అని ప్రశ్నించారు. ఏ క్రీడల్లో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో కరచాలనం చేస్తున్న చంద్రబాబు

★ విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులను చూసి.. అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు.

★ విద్యార్థులు, తల్లులు సీఎం కాళ్లు మొక్కేందుకు సిద్ధమవ్వగా.. లేవండమ్మా అంటూ వారించారు. ఇటీవల డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుడు ముఖ్యమంత్రిని కలవగా బాగా చదువు చెప్పాలని సూచించారు.

విద్యార్థిని ప్రగతి పత్రం చూస్తూ..

సందడిగా మెగా తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశం

విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

బోధన బాగుందా..

బోధన సామగ్రి పిల్లలకు పనికి వస్తున్నాయా, లేదా? అన్నది ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పరిశీలించారు. వాటితో ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు పీటీఎం కార్యక్రమం నిర్వహించామని, ఈ పాఠశాలలో జరిగిందా, లేదా? అని మంత్రి లోకేశ్ విద్యార్థులను ఆరా తీశారు.

ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు సీఎం పరిశీలించారు. 'ఈ త్రైమాసికంలో మీ పాపకు మూడు మార్కులు తగ్గాయి.. ఇంటి వద్ద ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి' అని తల్లిదండ్రులకు సూచించారు.

★ వేదికపై విద్యార్థులు ఎస్.నిహారిక, వి.మురళి, వారి కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు, అరుణజ్యోతి కూర్చున్నారు.

★ విద్యాలయానికి రోడ్డు వేయాలని, భామినిలో ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్మించాలని పాఠశాల ఛైర్మన్ వి.రవికుమార్ కోరారు.

★ రాష్ట్ర సమగ్ర శిక్షా రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని చంద్రబాబు, లోకేశ్ పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలు పరిశీలించారు.

★ గత పీటీఎంలో వేదికపై మాట్లాడలేకపోయాయని.. ఈసారి బిడియం లేకుండా ప్రసంగిస్తానని అమ్మానాన్నకు మాట ఇచ్చానని, దాన్ని నెరవేర్చుతున్నానని ఇంటర్ విద్యార్థిని శోభారాణి చెప్పడంతో సీఎం, లోకేశ్ అభినందించారు.

నూతన ఆవిష్కరణ వివరిస్తున్న విద్యార్థి

పిల్లలే పెద్ద ఆస్తి

పిల్లలే తల్లిదండ్రులకు పెద్ద ఆస్తి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజారావు, సాయమ్మ దంపతులతో ఆయన మాట్లాడారు. మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారని ప్రశ్నించగా. . ఏడుగురిని బదులిచ్చారు. ఇంకా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా? అని సీఎం నవ్వులు పూయించారు. 'తల్లికి వందనం' ఆరుగురు పిల్లల పేరిట రూ.90 వేలు వచ్చిందని వారు చెప్పడంతో 'అదే మీకు పెద్ద ఆస్తి కదా..' అన్నారు. పిల్లలు చదువుకుని ఎదిగితే మీకే మంచి జరుగుతుందన్నారు.

★ ముస్తాబు, బాల్య వివాహాల నియంత్రణ, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర , వంద రోజుల ప్రణాళికలను విద్యార్థులు సభకు తెలియజేశారు. ప్రిన్సిపల్ జి.బాబూరావు పాఠశాల వార్షిక నివేదిక, ప్రగతి వివరించారు.

సీఎంకు స్వాగతం పలుకుతున్న కలెక్టర్, ఎస్పీ

కార్యక్రమంలో విద్యా శాఖ రాష్ట్ర కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్షా ప్రాజెక్ట్ రాష్ట్ర డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు పవార్ స్వప్నిల్ జగన్నాథ్, వైశాలి, తెదేపా పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి, డీఎస్పీ రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.బాబూరావు, ఎస్ఎంసీ ఛైర్మన్ వానపల్లి రవికుమార్ పాల్గొన్నారు.

ఆత్మరక్షణ విద్యలో పొందిన శిక్షణను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు

అభివృద్ధి ప్రదాత చంద్రబాబు

★ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

సీతంపేట, పాలకొండ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు పేరు తెచ్చిన ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు నాయుడు నిలుస్తారని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. భామిని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హామీలన్నీ అమలు చేసి పేద ప్రజల పక్షాన నిలుస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో చిరకాల స్వప్నంగా ఉన్న తోటపల్లి ఎడమకాలువకు మీ హయాంలో రూ. 190 కోట్లు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తే వాటిని సైతం గత పాలకులు రద్దు చేశారు.. అని ఎమ్మెల్యే అన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తామన్నారు.

సమస్యలు వివరించారు

గురువారం రాత్రి కార్యకర్తల సమావేశం అనంతరం బస చేసిన మంత్రి లోకేశ్‌ను జీసీసీ ఛైర్మన్ కె.శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, తెదేపా పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.భూదేవి, ఇతర నేతలు, కార్యకర్తలు కలిశారు. పలువురు తమ సమస్యలను వివరించారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు, లోకేశ్‌ను చూసేందుకు తెదేపా శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో భామిని జనసంద్రమైంది. మేడలపైకి ఎక్కి, పొలాలు, హెలిప్యాడ్ సమీపానికి వెళ్లి చూశారు.

విద్యార్థినులతో థింసా నృత్యం చేస్తున్న మంత్రి

బాలల బంగారు భవిత మనందరి బాధ్యత

సాలూరు, న్యూస్‌టుడే: విద్యార్థుల బంగారు భవితే మనందరి బాధ్యత అని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి థింసా నృత్యం చేశారు. పలు కార్యక్రమాలు తిలకించారు. వివిధ అంశాలపై సూచనలు చేశారు. బాలికల సంరక్షణ, బాల్యవివాహాలు అరికట్టడంపై అవగాహన కల్పించి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. పూర్వ విద్యార్థులు విశ్రాంత జిల్లా జడ్జి అలేఖ్‌ప్రతాప్ భంజ్‌దేవ్, ప్రిన్సిపల్ సత్యవతి, హెచ్ఎం జ్యోతి, పట్టణ తెదేపా అధ్యక్షుడు చిట్టి, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లక్ష్యం 550.. నమోదు 100

విశ్వకర్మ పథకంపై కొరవడిన అవగాహన

న్యూస్‌టుడే, సాలూరు

చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం అమలు చేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 550 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం విధించింది. దీనికోసం జిల్లాలో సాలూరు మండలంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఎంపిక చేశారు. గతేడాది సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా చేతి వృత్తిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 18 వృత్తుల వారికి గాను నాలుగు వర్గాల వారు మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. అధికారులు అవగాహన కల్పించకపోవడంతో కేవలం 100 మంది మాత్రమే దరఖాస్తు చేశారు.

- పాదరక్షల తయారీ శిక్షణకు 59, సహాయ బార్బర్ 33, కార్పెంటరీ 7, తాపీ పనికి ఒకరు ముందుకొచ్చారు.
- సెప్టెంబరులో 13 మందికి సాలూరు ప్రభుత్వ ఐటీఐలో మొదటి బ్యాచ్ శిక్షణ ఇవ్వగా, ప్రస్తుతం రెండో బ్యాచ్‌లో 14 మందికి ఇస్తున్న తర్ఫీదు శనివారంతో పూర్తికానుంది.
- అయిదు రోజుల తర్ఫీదులో రూ.4 వేలు శిక్షణార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆరో రోజు పరీక్ష పాస్ అయినవారికి ధ్రువపత్రం జారీ చేస్తారు.
- శిక్షణ కాలం పూర్తయిన 40 రోజుల్లో రూ.15వేలు విలువ చేసే పరికరాలు పోస్టల్ ద్వారా అందజేస్తారు.
- యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ధ్రువపత్రం పొందిన వారికి అతి తక్కువ వడ్డీకే రూ.లక్ష వరకు రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

పాదరక్షల తయారీపై శిక్షణ

అవగాహన కల్పిస్తాం..

విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తులవారు శిక్షణ పొందే అవకాశం ఉంది. ఆయా వృత్తులవారికి అవగాహన కల్పించి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తర్ఫీదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చేస్తాం. ప్రస్తుతం సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో కుల ధ్రువీకరణ, ఆధార్ పత్రాలు తీసుకెళ్లి పేర్లు నమోదు చేసుకోవచ్చు. – ఈశ్వరరావు, జిల్లా సమన్వయాధికారి

దరఖాస్తుల వివరాలు ఇవీ..

వృత్తి	లక్ష్యం	వచ్చినవి
కార్పెంటరీ	200	7
తాపీ పని	100	1
సహాయ బార్బర్	200	33
పాదరక్షల తయారీ	50	59

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న జేఎన్‌టీయూ జీవీ అధికారులు, కంపెనీ ప్రతినిధులు

ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోర్సులకు దోహదం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలు, స్వయం ఉపాధి కోర్సులు అందించేందుకు జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం హైదరాబాద్‌కు చెందిన టార్ఫ్ ఫిన్టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. శుక్రవారం విద్యాలయం ఉప కులపతి డా.వి.వి.సుబ్బారావు, రిజిస్ట్రార్ జి.జయసుమ, సంస్థ ఎండీ వైభవ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. పరిశ్రమ- విశ్వవిద్యాలయం అనుసంధానానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో విద్యాలయం డైరెక్టర్లు, ప్రధానాచార్యుడు రాజేశ్వరరావు పాల్గొన్నారు.

నేత్రపర్వం.. తెప్పోత్సవం

సాలూరు పట్టణంలోని పంచముఖేశ్వర స్వామి రుద్రయాగంలో భాగంగా శుక్రవారం బాలత్రిపుర సుందరి, పంచముఖేశ్వర స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. లింగానికి భస్మాభిషేకం, సప్త హారతి, జ్యోతిర్లింగార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సాలూరు

అలంకరణలో శివలింగం

బాలాత్రిపుర సుందరీ, పంచముఖేశ్వర స్వామి తెప్పోత్సవం

రైతన్నా.. నీకేం కావాలి?

మూస పద్ధతిలో సాగుకు స్వస్తి చెప్పాలని.. అసలు రైతులకు ఏం కావాలో తెలుసుకోవాలని కూటమి ప్రభుత్వం గత పది రోజులు 'రైతన్నా.. మీకోసం' కార్యక్రమాన్ని చేపట్టింది. అన్నదాత ప్రస్తుతం ఏ విధానాలు పాటిస్తున్నారు.. మరేం కావాలనుకుంటున్నారు.. మెరుగయ్యేందుకు ఏం చేయాలనుకుంటున్నారో సమాచార బృంద సభ్యులు సేకరించారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో వర్కుషాపు నిర్వహించారు. వీటిపై చర్చించి ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక సీజన్‌కు మాత్రమే వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేసేవారు.. కానీ ఒకేసారి మూడు సీజన్లకు సమగ్ర ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

సమగ్ర సర్వే..

జిల్లాలో 281 రైతు సేవా కేంద్రాలున్నాయి. జిల్లాలో 3.34 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉండగా, ఇందులో 2.33 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. ఇందులో ఖరీఫ్ సీజన్‌లో 1.90 లక్షల మేర వరి, 15 వేల ఎకరాల్లో పామాయిల్, 15 వేల ఎకరాలు- మొక్కజొన్న, పత్తి-20 వేల ఎకరాలు, చిరు ధాన్యాలు-2,800 ఎకరాలు, 5 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. గత పది రోజులపాటు బృందాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధే లక్ష్యంగా 'రైతన్నా.. మీకోసంలో' సమగ్ర సర్వే చేపట్టాయి. రైతులతో మాట్లాడి వ్యవసాయ పద్ధతులు, సాగు వివరాలు, సమస్యలు, ఆశయాలను తెలుసుకున్నారు.

మూడు సీజన్లకు ప్రణాళిక

ప్రభుత్వం మూడు సీజన్లకు సంబంధించి సాగు ప్రణాళిక సిద్ధం చేసే ఆలోచనతో వర్కుషాపులో 2025-26 రబీ, ఖరీఫ్, 2026-27 రబీకి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామ వ్యవసాయ అధికారి(వీఏఏ), సెక్టార్ల అధికారులతో ఏర్పాటైన బృందం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. సహజ పంటల సాగు విస్తీర్ణం ప్రోత్సహించడం, డ్రిప్ ఇరిగేషన్ అవసరాలు గుర్తించడం, ఇతర పంటలకు మారేందుకు రైతుల నుంచి తీసుకున్న సలహాలపై వర్కుషాపులో చర్చించారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ ప్రణాళికలు సిద్ధమవుతాయని, ఇది అన్నదాతలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి అన్నపూర్ణ 'న్యూస్‌టుడే'తో అన్నారు.

మనోళ్లు వెనుకబడ్డారు

లక్ష్యానికి దూరంగా ఆస్తి పన్నుల వసూళ్లు

ఆర్థిక సంఘ నిధులపై ప్రభావం

న్యూస్‌టుడే- రాజాం

పురపాలికలకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్నుపై ఆ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం నిధులకు ఆస్తిపన్నును ప్రామాణికంగా పరిగణిస్తుండడంతో లక్ష్యాలు సాధించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వసూళ్లలో వెనుకబడ్డారనే కారణంతో సాలూరు, పాలకొండల్లో 15వ ఆర్థిక సంఘం నిధులను ఇటీవల కేంద్రం నిలిపేసింది. ఈసారి ఈ ప్రభావం పడకూడదని ప్రణాళికలు అమలు చేస్తున్నా.. వసూళ్లు మాత్రం అలానే ఉన్నాయి.

మొండిబకాయిలను రాబట్టడంలో వెనుకబడినట్లు గుర్తించారు. విజయనగరం జిల్లాలో రూ.12.33 కోట్లు రావాల్సి ఉండగా.. ఇంతవరకు రూ.2.28 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.10.05 కోట్లు రావాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.1.52 కోట్లకు రూ.23 లక్షలు మాత్రమే సమకూరాయి. లక్ష్యం మేరకు వసూలు చేయాలని పురపాలిక ఆర్డీ రవీంద్ర అన్నారు. ఏప్రిల్ నెలలో చెల్లించినవారికి అయిదు శాతం రాయితీ ఇచ్చామని, బకాయిలుంటే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

రెండూ కలిపి లక్ష్యం: 2025-26 ఆర్థిక సంవత్సరం పన్నుతోపాటు మొండి బకాయిలను కలిపి లక్ష్యంగా పురపాకశాఖ నిర్ణయించింది. విజయనగరం జిల్లాలో రూ.55.71 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.22.43 కోట్లు, పార్వతీపురం మన్యంలో రూ.10.95 కోట్లు వసూలు కావాల్సింది రూ.4.78 కోట్లు వచ్చాయి.

వడ్డీ వర్తింపు ఇలా..

ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య ఒకసారి, అక్టోబర్- మార్చి మధ్య ఒకసారి ఏటా రెండు సార్లు పన్నులు చెల్లించాలి. తొలి అర్ధసంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడ్డీ రహితం. జులై నుంచి వడ్డీ వేస్తుంటారు. రెండో అర్ధసంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వడ్డీ ఉండదు. జనవరి నుంచి వడ్డీ వేస్తారు. 24 శాతం వరకు వడ్డీ పడుతుంది.

పాత బకాయిలతో కలిపి ఇలా.. (ఈనెల 5నాటికి)

పురపాలిక	అసెస్మెంట్లు	డిమాండ్ (రూ.కోట్లు)	వసూలు
పార్వతీపురం	13,550	5.86	2.67
పాలకొండ	7,622	2.13	0.91
సాలూరు	11,912	2.97	1.20

ఆస్తి విలువే ఆధారం

మునుపటిలో వార్షిక అద్దె విలువ ఆధారంగా పన్నులను నిర్ణయించేవారు. వైకాపా ప్రభుత్వం 2021- 22లో దీన్ని రిజిస్ట్రేషన్ల విలువ విధానంలోకి మార్చింది. పాత అసెస్మెంట్లపై అప్పటి వరకు ఉన్న పన్నుపై ఏటా 10- 15 శాతానికి తక్కువ కాకుండా పెంచుతున్నారు. కొత్త వాటికి ఆస్తి విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

బడుల్లో సంబరాలు.. అంబరాన చిన్నారులు

పాచిపెంటలో గిరిజన బాలికల థింసా నృత్యం

పాంచాలి పాఠశాల విద్యార్థులు వ్యర్థాలతో చేసిన గృహోపకరణాలు

స్వాగత ద్వారాలు ఆహ్వానం పలికాయి.. అలంకరణ పూలు సువాసనలు వెదజల్లాయి.. సైన్స్, క్రీడా, వస్తు ప్రదర్శనలతో ఆలోచింపజేశాయి.. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, బుర్రకథలతో చిన్నారులు అలరించారు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆటపాటలతో సందడి చేశారు.. వీటన్నింటికీ వేదికలయ్యాయి విద్యాలయాలు. ప్రభుత్వం శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్' (పీటీఎం 3.0)తో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

– న్యూస్‌టుడే బృందం

పెరుమాళి ఆదర్శ పాఠశాలలో డ్రగ్స్ వల్ల అనర్థాలపై బుర్రకథ ప్రదర్శిస్తున్న బాలికలు

కొదమ పంచాయతీ సిరివర పాఠశాలలో కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు భోజనం చేస్తూ..

నీటి నుంచి విద్యుత్తు తయారీ ప్రయోగం వివరిస్తున్న ఎస్.కోట పాఠశాల విద్యార్థిని

జీఎల్‌పురం పాఠశాలలో ఆటలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థుల తల్లులు

బాలలు.. రేపటి సమాజానికి పునాదులు

ప్రాజెక్టు గురించి తెలుసుకుంటున్న ఎస్పీ దామోదర్

విజయనగరం అయ్యన్నపేట, పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల ఆసక్తిని గమనించి, ఆయా రంగాల్లో వారు రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. శుక్రవారం నగరంలోని కస్పా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి విద్యార్థులు రేపటి సమాజానికి పునాదులన్నారు. ప్రభుత్వం మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో నైతికత పెరిగి, సన్మార్గంలో నడిచి, చదువులో రాణిస్తారన్నారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం విశాలాక్షి, సీఐ టి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘంటసాల తెలుగు జాతికే గర్వకారణం

నారాయణ దంపతులకు పురస్కారం ప్రదానం చేస్తున్న అతిథులు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ప్రముఖ గాయకుడు, గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గానం రసగంగా ప్రవాహమని, ఆయన తెలుగు జాతికే గర్వకారణమని ప్రముఖ సంగీత విద్వాంసులు బి.ఎ.నారాయణ అన్నారు. ఘంటసాల సంగీత, సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సీతం కళాశాలలో శుక్రవారం ఘంటసాల జయంత్యుత్సవాల్లో ఆయన మాట్లాడారు. తెలుగు పాటకు, భావానికి ప్రాధాన్యత ఇచ్చిన అమర గాయకుడు ఘంటసాల అన్నారు. తొలుత కార్యక్రమాన్ని డాక్టర్ సన్యాసమ్మ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది. ఇందులో భాగంగా బి.ఎ.నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారాన్ని సమాఖ్య అధ్యక్షుడు పి.సూర్యనారాయణ, గురుప్రసాద్, బార్ కౌన్సిల్ పూర్వ సభ్యుడు తమ్మన్నశెట్టి, శశిభూషణరావు ప్రదానం చేశారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	140	250	260

రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం

శ్రీనివాసరెడ్డిని సత్కరిస్తున్న సంస్థ రాష్ట్ర సభ్యుడు శ్రీనివాసరావు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రాధాన్య క్రమంలో రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బొబ్బిలిలోని పారాది, సీతానగరం వంతెనలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీతానగరం వంతెనను డిసెంబరులో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పారాది వంతెనను వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రధాన రహదారుల నిర్మాణం ప్రాధాన్య క్రమంలో చేస్తామని చెప్పారు. ఏపీఆర్డీసీ సభ్యుడు శ్రీనివాసరావు ఆయన్ను సత్కరించారు. ర.భ శాఖ ఎస్ఈ కె కాంతిమతి, డీఈ ఎ.అప్పాజీ, ఏఈ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.

గజరాజుల బీభత్సం

దత్తివలస వద్ద ప్రధాన రహదారి దాటుతున్న ఏనుగుల గుంపు

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలో ఎనిమిది కరిరాజుల గుంపు శుక్రవారం దత్తివలస, చింతలబెలగాం, పరజపాడులో సంచరిస్తున్నాయి. ఇవి వరి, అరటి పంటలు పాడు చేస్తున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చోదకులు, పాదచారులు, పంట పొలాలకు వెళ్లడానికి రైతులు భయపడుతున్నారు. ట్రాకర్లు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

పునఃపరిశీలనలో జాప్యం..

- ధ్రువపత్రాలు అందక లబ్ధిదారులకు అవస్థ
- 3,463 మందికి చేయని పరీక్షలు

అర్హుల గుర్తింపునకు శాపం!

న్యూస్‌టుడే, విజయనగరం
మయూరి కూడలి

దివ్యాంగులకు అందుతున్న పింఛన్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం చేపట్టిన సదరం ధ్రువపత్రాల పునఃపరిశీలనలో జాప్యం లబ్ధిదారులకు కష్టాలను తెచ్చిపెట్టింది. కొందరిని అనర్హులుగా గుర్తించారు. అయితే అర్హులు ధ్రువపత్రాలు ఇప్పటికీ అందక ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాల్లో ఫిర్యాదుల మేరకు అప్పటికి ఉన్న మొత్తం 34,819 మందికి చెందిన దివ్యాంగుల సదరం ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. కొందరిని అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం సచివాలయాల ద్వారా నోటీసులిచ్చింది. వీరికి తమ వైకల్యం శాతం నిరూపించుకోవాలని, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల కిందట అవకాశం ఇచ్చింది. ఇలా 6,963 మంది పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారు. రీసదరం శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని వీరికి నెలకిందట నోటీసులిచ్చింది. ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో ఇటీవల సమీక్షించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వైద్య, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలన్నారు.

సదరం పరీక్షలు చేస్తున్న వైద్యులు

ఇంకా 3,463 మంది..

విజయనగరం, ఎస్.కోట, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం ప్రాంతాల్లోని ప్రాంతీయాసుపత్రుల్లో ఆర్థో, మానసిక వైకల్యం, చెవిటి, మూగ, పక్షవాతం విభాగాల్లో సదరం పరీక్షలను బుధ, గురు, శుక్ర వారాల్లోనే వైద్యులు చేస్తున్నారు. ఇంకా 3,463 మందిని పరీక్షించాలి. రోజుకు 260 మందిని పరీక్షిస్తున్నారు. ఆలెక్కన ఈ నెలలో పూర్తయ్యేది ప్రశ్నార్థకమే.

ఎక్కడ లోపం...

దివ్యాంగులకు తొలి విడత నుంచి సదరం పరీక్షల్లో భాగంగా ఈఎన్‌టీ విభాగంలో 2,610 మందికి బీరా పరీక్షలు చేయాల్సి ఉందని పరిశీలించిన వైద్యులు సూచించారు. జిల్లాలో ఈ పరీక్షకు అవసరమైన సామగ్రి లేదని ఇటీవల కలెక్టర్ వద్ద చెప్పారు. ఘోషా, సర్వజన ఆసుపత్రిలో ఈ పరికరాలు ఉన్నా, పరీక్షలు చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. రెగ్యులర్ పరీక్షలకు మాత్రమే ఇక్కడ సరిపోతోందని వైద్యులు చెబుతున్నారు.

త్వరితగతిన ప్రక్రియ



వైద్య పరీక్షలు త్వరితగతిన పక్కాగా చేయాలని సిబ్బందికి సూచించాం. వైద్య పరీక్షల్లో ఆలస్యం కారణంగా ధ్రువపత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ఈఎన్‌టీ విభాగంలో ఈ సమస్య ఉంది. ఈ నెలాఖారులోగా అన్ని పూర్తి చేస్తాం. దళారులను నమ్మి మోసపోవద్దు. అర్హత ఉంటే ఎవరూ నష్టపోరు.

–శ్రీనివాస్, పీడీ, డీఆర్డీఏ, విజయనగరం

పుట్టగొడుగుల తయారీకి ప్రోత్సాహం

స్టాల్స్‌ను సందర్శిస్తున్న డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున

విజయనగరం అర్బన్, చీపురుపల్లి, న్యూస్‌టుడే: గుజరాత్‌లో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి, విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నారని, జిల్లాలోనూ ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఐఎంఎఐతో కలిసి నాబార్డ్ నిర్వహిస్తున్న 'ఎర్త్ సమ్మిట్- 2025'లో శుక్రవారం పాల్గొన్నారు. పుట్టగొడుగులను పిండిచేసి, పాలలో కలుపుకొని తాగేలా ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, ఉద్యాన పంటలతో చిన్నచిన్న ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇవన్నీ జిల్లాలో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయ రంగం, గ్రామాల అభివృద్ధి, మహిళల సంక్షేమం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

తెదేపాలో చేరిన 150 కుటుంబాలు

మంత్రి సమక్షంలో పార్టీలో చేరిన గ్రామస్థులు

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి పాలనకు ఆకర్షితులై మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన 150 కుటుంబాల వారు శుక్రవారం మంత్రి కొండపల్లి సమక్షంలో తెదేపాలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా మండలపార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, కొమ్మినేని శివ, అల్లు విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

సీఎంఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభం

మాల్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం పురపాలక, గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం పట్టణంలో శుక్రవారం సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను ఎమ్మెల్యే విజయచంద్ర రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కథానాయికలు నిధి అగర్వాల్, రితికా నాయక్ హాజరై, జ్యోతి వెలిగించారు. పట్టుచీరలతో ఫోజులిచ్చారు. అంతకుముందు షాపింగ్‌మాల్ యజమాని ఎం.వెంకటరమణ మాట్లాడుతూ 300 మంది యువతకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు.

EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

పేరు మార్పు

నేను అనగా క్రింది సంతకదారు పావని కుమారి కురపాటి (పాత పేరు) భర్త రాము తిప్పాన డోర్ నెం. 1-9-7, దేవిగుడి దగ్గర, నాగోజిపేట, విజయనగరం-535 001, ఆంధ్రప్రదేశ్ వారు తన పేరును పావని కుమారి కురపాటి (పాత పేరు)కు బదులు పావని కుమారి తిప్పాన (కొత్త పేరు)గా మార్చబడింది. ఇక నుంచి నేను పావని కుమారి తిప్పాన (కొత్త పేరు) భర్త రాము తిప్పానగా అన్ని అవసరాలకు పిలువబడును.

REAL ESTATE

LAND FOR SALE

గుర్ల మెయిన్ రోడ్ (2km) సమీపంలో 2 ఎకరాల భూమి అమ్మకానికి కలదు. విజయనగరం నుండి 12 కిమీ దగ్గరలో. ✆ 8790012309, 9908664019

PLOT FOR SALE

CMR Layout 267 Sq. yards for sale. South facing near to Vizag Road, VZM. C: 8497961518, 8639817088.

చెల్లూరు హైవే రోడ్డు 167 గ|| 58 ల|| & అయ్యన్నపేట జం|| 167 గ|| 78 ల|| ఇల్లు కట్టించి ఇవ్వబడును. ఈ నెలాఖరు వరకు ఆఫర్. C: 9701519395.

40x60 East Facing Plot in Padmavathi Nagar, Vizianagaram for sale. Cont No: 7036396917.

High way facing 261 Sq.Y Site (VMRDA Approved) Akshaya Nagar in Nelivada Vill, Bondapalli MD, VZM Dt. for sale.C:9676743732.

PLOTS FOR SALE

క్రిస్మస్, సంక్రాంతి పండుగుల సందర్భంగా లక్కీ ఆఫర్. ★ భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర రెడీ టు కన్‌స్ట్రక్షన్ కమర్షియల్ ప్లాట్స్. ★ విజయనగరం 5th బెటాలియన్ హైవే దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ VMRDA & RERA అప్రూవ్డ్ ప్లాట్. ★ డిసెంబర్ 14 లోపు కొనుగోలు చేసినవారికి 1 లక్ష విలువ గల రిజిస్ట్రేషన్ ఫ్రీ* ✆7330811149

విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టు& ఆనందపురం Google చుట్టుప్రక్కల ఇళ్ళ స్థలాలు బ్యాంక్‌లోన్‌తో కలవు. గరిమెళ్ళ శ్రీధర్ 9493640600, 9246678028.

విజయనగరం ప్రజయ్ విహార్, వి.టి.సగర్ R&B జంక్షన్ వద్ద అన్ని ఫేస్‌లలో ఉన్న స్థలములు అమ్మబడును. బ్యాంక్ లోన్, స్పాట్ రిజిస్ట్రేషన్. ✆ 9618119380.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

JOBS

Managers /Asst. G.M.s M/F, Age: 45 Years for Corporate Company. Preffered Rtd. VRS Officials Package: 95K /PM Decide During Personal Interaction As Per Norms. Contact: Sanjay Dy. GM, HR. Ph: 9989245662.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ M/F (200) కావలెను. జీ|| 18-40K + Inc. ✆ 9804454445, 9989360902.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

ఉచిత శిక్షణ, భోజనం మరియు వసతి సౌకర్యం & ఉద్యోగావకాశాలు. గాజువాకలో అర్హత: 10 ఆపైన. వయస్సు: 18-30. ✆ 9573366622, 9573366611.

టెలికాలింగ్ & Data Entry వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ ఆఫీసు చేయుటకు M/F కావలెను. 10th క్లాస్‌పైన, Age:18to35, జీతం:18to25K. ✆6305186209

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

భీమిలి తిమ్మాపురం & MVP కాలనీ గెస్ట్‌హౌస్ నందు పనిచేయుటకు రూమ్ బాయ్స్ కావలెను. Age 28 సం||లోపు. సెల్ : 7036488899.

డాక్‌యార్డ్‌లో పనిచేయుటకు హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. PVC తప్పనిసరి. జీ|| 16,000/- (26 రో) + PF. ✆ 8247036280, 9502686907.

FACULTY/ TEACHERS

VZMజిల్లాలో మండలాల వారీగా కొత్తగా ప్రారంభిస్తున్న The ABC Bridge ప్లేస్కూల్‌లో పనిచేయుటకు B.Ed, డైట్‌చేసిన మహిళలు కావలెను ✆ 8639457893

SECURITY GUARDS

జైగణేష్ సెక్యూరిటీసంస్థలో విశాఖస్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీగార్డ్స్ 150 మంది 8గం|| డ్యూటీ జీతం 18815/- PF, ESI సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11మంది (Ex -Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం:30,000/- యూనీఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

వైజాగ్ సిటీ, పైడిభీమవరం, విజయనగరం పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ కావలెను. రూమ్, భోజనం. జీతం: 20 వేలు, 36 వేలు. 9014709272.

విశాఖపోర్ట్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ (M) కావలెను. డ్యూ: 12 గం||. జీ: 25,000/-, వ|| 45 సం||లోపు 10th పాస్ & ప్రముఖ సెక్యూరిటీ సంస్థలో పనిచేయుటకు సెక్యూరిటీలో అనుభవం ఉన్న సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 7396869911, 9959925735.

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

రవీందర్ (పాతచిత్రం)

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: ఇంట్లో పంకాకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. దీనిపై రెండో పట్టణ సీఐ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. దాసన్నపేట గొల్లవీధికి చెందిన కె.రవీందర్(23) నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతను గత మూడేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబాలు అంగీకరించాయి. మూడు నెలలు ఆగాలని యువకుడి కుటుంబ సభ్యులు అడగగా, అమ్మాయి మాత్రం శుక్రవారమే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అతని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో రెండు వైపులా ఒత్తిడికి గురైన ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఉదయం గదిలో పంకాకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. పెళ్లి చేస్తామన్నా కానరాని లోకానికి వెళ్లిపోయాడని, చెల్లెళ్లకు ఎవరు వివాహాలు చేస్తారంటూ బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

అప్పలనాయుడు (పాతచిత్రం)

గజపతినగరం, న్యూస్‌టుడే: ట్రాక్టరులో ఇసుక లోడు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన కొర్నాన అప్పలనాయుడు(50) శుక్రవారం మృతి చెందారు. పురిటిపెంట సమీపంలోని నదిలో ట్రాక్టరుపై ఇసుక లోడు చేసి సర్దేందుకు పైకి ఎక్కే క్రమంలో విద్యుత్తు తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. తండ్రి మల్లయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

సీతానగరం, న్యూస్‌టుడే: ఎక్కడి నుంచి వస్తున్నాడో.. ఎక్కడికి వెళ్తున్నాడో.. తెలియదు.. ముందు ఉన్న వాహనాన్ని దాటేందుకు యత్నిస్తూ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొని దుర్మరణం చెందాడు. ఆయన వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్సై లక్ష్మణరావు వివరాల మేరకు.. సీతానగరం మండలం గుచ్చిమి గ్రామం వద్ద పార్వతీపురం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సును ఢీకొని, ముందు చక్రం కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు బస్సు చక్రం కింద ఇరుక్కుంది. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, ద్విచక్ర వాహనం నంబరు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

బాలికపై అత్యాచారయత్నం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: మండలంలోని సారిపల్లి పారిశ్రామికవాడ ప్రాంతంలో బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన బాలిక(17)ను పట్టణంలోని అయ్యన్నపేట లాల్‌బహదూర్ కాలనీకి చెందిన కృష్ణ వర్ధన్(21) ఈనెల 2న రైల్వే స్టేషన్ వద్ద బైక్‌పై ఎక్కించుకుని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి శీతల పానీయం తాగించాడు. అక్కడి నుంచి నెల్లిమర్ల పారిశ్రామిక వాడలోని టిడ్కో గృహ సముదాయానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి కుటుంబ సభ్యులకు చరవాణి ద్వారా సందేశం పంపింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో పరారయ్యాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి.గణేష్ తెలిపారు.

సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ థియరీ, ప్రయోగ పరీక్షలకు సంబంధించి కాలనిర్ణయ పట్టిక (టైమ్‌టేబుల్) విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ థియరీ 2026 మార్చి 2 నుంచి 13 వరకు, పదోతరగతి పరీక్షలు మార్చి 16 నుంచి 28 వరకు, ఇంటర్ ప్రయోగపరీక్షలు ఏప్రిల్ 11 నుంచి 18 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

అంతర కళాశాలల వాలీబాల్ పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభిస్తున్న వీసీ సుబ్బారావు

డెంకాడ, న్యూస్‌టుడే: విజయనగరం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు శుక్రవారం చింతలవలస లోని ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. జేఎన్‌టీయూ ఉపకులపతి వి.వెంకట సుబ్బారావు ప్రారంభించారు. ప్రతిభ చూపిన వారు ఈనెల 10 నుంచి 14 వరకు కాకినాడ జేఎన్‌టీయూలో జరగనున్న సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ వై.ఎం.సి.శేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, పీడీ రామచంద్రరాజు, క్రీడా సమన్వయకర్త అప్పలనాయుడు, పరిశీలకుడు కె.నాగరాజు పాల్గొన్నారు.

గతేడాది రూ.40.. ఈ ఏడాది రూ.120

ఉల్లికాడలకు పెరిగిన డిమాండ్

అమ్మకానికి సిద్ధంగా పంట

న్యూస్‌టుడే– రామభద్రపురం

సాగు విస్తీర్ణం తగ్గడం.. వేసిన పంటకు వర్షాల వల్ల నష్టం కలగడంతో ఈ ఏడాది ఉల్లికాడలకు భారీగా డిమాండు పెరిగింది. జిల్లాలో ప్రధాన మార్కెట్ రామభద్రపురంలో గతేడాది కిలో రూ.40గా ఉన్న ఉల్లికాడల ధర ఈ ఏడాది రూ.120కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

రామభద్రపురంలో 200 మంది రైతులు ఉల్లి సాగు చేపట్టారు. రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చిన వెంటనే వ్యాపారులు హుటాహుటిన కొనుగోలు చేస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాలకు వ్యానులపై తరలిస్తున్నారు. పంట దెబ్బతిన్నప్పటికీ మెరుగైన ఆదాయం వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం బాగుంది..

40 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేపట్టామని, పెట్టుబడి పోను రూ.30 వేలు ఆదాయం వచ్చిందని రైతు మామిడి గౌరమ్మ చెబుతున్నారు. ఇంత ఎక్కువ ధరకు ఎప్పుడూ విక్రయించలేదని, వర్షాలు ఇబ్బంది పెట్టినా నష్టం కలగలేదని రైతు మామిడి శంకరి అంటున్నారు.

ఇష్టంగానే కొనుగోలు చేస్తున్నారు..

ఉల్లి కాడలు ఏడాదిలో నవంబర్, డిసెంబర్ నెలల్లోనే దొరుకుతాయి. ఇష్టంతో కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు. సాగు తగ్గడం, వర్షాలకు కొంతమేర పాడైపోవడంతో ఉల్లికాడలకు డిమాండు పెరిగిందని, ప్రజలూ కొనుగోలుపై మొగ్గు చూపుతున్నారని రామభద్రపురం ఉద్యానశాఖ అధికారి పి.మోహన్ కృష్ణ పేర్కొన్నారు.

(c) eenadu

అదును చూసి.. చదును చేసి

పట్టణంలోని ప్రత్యామ్నాయ దారికి ఇరువైపులా డెబ్రిస్ వేసి చదును చేసి జాతీయ రహదారిని ఆక్రమిస్తున్నారు. 80 అడుగుల వెడల్పు ఉండే రహదారి ప్రస్తుతం సగానికి తగ్గింది. దుగ్గేరుగూడ మూడురోడ్ల కూడలి వద్ద ఆక్రమణదారులు దుకాణాలను ఏర్పాటు చేసే రోడ్డు ఆక్రమణ డెబ్రిస్ వేస్తున్నారు. దీంతో రాకపోకల సమయంలో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు చేపడతామని ఎన్‌హెచ్ డీఈ సత్యనారాయణ తెలిపారు. – న్యూస్‌టుడే, సాలూరు

ఎవరొచ్చినా.. లోపలకు వెళ్లనీయం!

సీతానగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. మండల పరిషత్తు కార్యాలయం ప్రధాన గేటు వద్ద శుక్రవారం తొమ్మిది కుక్కలు కాపు కాయడంతో లోపలికి వెళ్లే వారు భయాందోళన చెందారు. ఇక్కడి నుంచి తరిమితే పక్కన ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి, పీహెచ్‌సీకి వెళ్తుండటంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని వాపోతున్నారు. వాటిని దూర ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ప్రసాద్ అన్నారు. – న్యూస్‌టుడే, సీతానగరం

కానరాని వసతి.. ఇదే ఇక్కడి పరిస్థితి

గత ప్రభుత్వ హయాంలో లుంబూరు సమీపంలో 1,050 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక నివాసం ఉండేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. 150 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే కానీ నీరు పడదని లబ్ధిదారులు చెబుతున్నారు. రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయని, రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని పలువురు సగంలోనే నిర్మాణాలను నిలిపివేశారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ రత్నరాజ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పాలకొండ

అవగాహన లేక.. రోగాల రాక

కొత్త వ్యాధులు వ్యాప్తి చెందుతున్నా నేటికీ పలువురిలో అవగాహన లేక అపరిశుభ్రత దర్శనమిస్తోంది. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని అంపిలి గ్రామానికి వెళ్లే మార్గం వ్యర్థాలతో అధ్వానంగా కనిపిస్తోంది. రోడ్డు పక్కనే చెత్త, చెదారం వేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామని నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

జీవన ఎరువులతో భూసారం

సీతంపేట, న్యూస్‌టుడే: జీవన ఎరువుల వినియోగం ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని సీతంపేట వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త పి.వెంకటరావు అన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం దత్తత గ్రామమైన సీతంపేట మండలం వెంపలగూడలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు పచ్చిరొట్ట, ఆకు ఎరువు వంటివి ఉపయోగించడం మంచిదన్నారు. భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. మట్టి శాస్త్రవేత్త పి.సౌజన్య, వెలుగు సంస్థ సిబ్బంది నాగేశ్వరరావు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న శాస్త్రవేత్త వెంకటరావు

మీ మాట.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

? గంగాడ గ్రామ బీసీ కాలనీలో గొట్టపుబావి మరమ్మతులకు గురై 24 రోజులు దాటింది. అధికారులు పట్టించుకోవడం లేదు. - బీసీ కాలనీ వాసులు

★ బోర్ మెకానిక్‌ను పంపి, మరమ్మతులు చేయిస్తాం. - పుష్పరాజు, ఈవోపీఆర్డీ – న్యూస్‌టుడే, బలిజిపేట

? పాలకొండలోని గారమ్మకాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. -చంద్రశేఖర్, స్థానికుడు

★ చర్యలు చేపడతాం. - దేవీవరప్రసాద్, ఏఈ – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

చెరువు గట్టు శుభ్రం

స్పందనకు వందనం

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ పట్టణంలోని వెంకటరాయుడు కోనేరు చెరువు గట్టు ఎట్టకేలకు శుభ్రం చేశారు. 'ఈనాడు'లో ఈ నెల 3న 'అపరిశుభ్రత చెంత' శీర్షికతో చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ చర్యలు తీసుకున్నారు.

వణుకు.. గమ్యం చేరే వరకు!

ఇద్దవలస-తోటపల్లి మార్గంలో సాగునీటి కాలువ సమీప మలుపు వద్ద మూడేళ్ల క్రితం తీర్థయాత్రలకు వెళ్లి వస్తున్న బస్సు అదుపు తప్పి పడిపోయింది. సుమారు 18 మంది గాయాలపాలయ్యారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దగ్గరకు వచ్చే వరకూ వాహనాలు కనిపించని పరిస్థితి.

పార్వతీపురం-పాలకొండ ప్రధాన రహదారిలో తోటపల్లి బ్యారేజీ ఎదురుగా సుంకి గ్రామ సమీపంలోని మలుపు ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఆటో, బైక్ ఢీకొని తొమ్మిది మంది గాయపడ్డారు.

మన్యం జిల్లాలోని పలు మార్గాల్లో మలుపులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అయినా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదు. గత వైకాపా ప్రభుత్వం రోడ్ల పక్క, జంగిల్ క్లియరెన్స్ చేయకపోవడం, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సమస్య తీవ్రమైంది. పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రోజుకి 10 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు పట్టణం మీదుగా వెళ్తున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, గ్రామీణం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, సీతానగరం

ప్రమాదాలకు నెలవుగా మలుపులు

మరిపివలస గ్రామం వద్ద మలుపు ఇలా..

ఇక్కడ జాగ్రత్త సుమా..

పార్వతీపురం-పాలకొండ, పార్వతీపురం-విశాఖ ప్రధాన రహదారులు, గుమ్మలక్ష్మీపురం, రాయగడ, అలమండ మార్గాల్లో మలుపుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తోటపల్లి-నందివాని వలస మధ్య ఓ మలుపు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. రెండేళ్లలో నాలుగు పెద్ద ప్రమాదాలు జరిగి, నలుగురు మృతి చెందారు. ఎంతో మంది గాయపడ్డారు. అంతకుముందు ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. పార్వతీపురం నుంచి ఒడిశాలోని గుణుపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో జియ్యమ్మవలస మండలం గవరంపేట సమీపంలోని మలుపు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఢీకొని చాలా మంది ప్రయాణికులు ఆసుపత్రులపాలయ్యారు.

ప్రతిపాదనలు పంపాం

సూచికలు, హెచ్చరిక బోర్డుల కాలపరిమితి ముగిసింది. అవి ఇనుపవి కావడంతో కొన్నిచోట్ల దొంగల పాలయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాం. పరిశీలించి, అవసరం అయిన చోట సూచికలు ఏర్పాటు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి, ప్రతిపాదనలు పంపాం. – అప్పాజీ, డీఈఈ, ఆర్అండ్‌బీ

మన్యం జిల్లాలో.. 2025-జనవరి నుంచి ఆగస్టు వరకు రహదారి ప్రమాదాలు: 166 | మృతులు: 76 మంది | గాయపడ్డవారు: 214 మంది

తెరపై ఈనాడు

❖ శ్రీ సినిమా(ఎన్‌వీ): రాజు వెడ్స్ రాంబాయి, ఆంధ్ర కింగ్
❖ టీవీఆర్: దురంధర్

కూరగాయల ధరలు

పార్వతీపురం రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. (కిలో.. రూపాయల్లో) టమాటా: 42, వంకాయ: 35, బెండ: 34, బీర: 40, దొండ: 44, చిక్కుడు: 36, పచ్చిమిర్చి: 38, కాకర: 34, క్యారెట్: 58, బీట్‌రూట్: 50, ఉల్లి: 23, బంగాళాదుంప: 20, అల్లం: 80, వెల్లుల్లి: 65, క్యాప్సికమ్: 80, అరటి (అర): 10, ఆనపకాయ: 12 – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి

బలిజిపేట, గ్రామీణం, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్పీ సింహాచలం కోరారు. వంతరాం గ్రామం నుంచి చిలకలపల్లి మీదుగా బలిజిపేట బస్టాండ్ వరకు శుక్రవారం మధ్యాహ్నం వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులతో కలిసి తొమ్మిది కి.మీ సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం బలిజిపేట ఉన్నత పాఠశాల మైదానంలో ప్రభుత్వ జూనియర్, పీఎస్ఎన్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రైనీ ఎస్పీ అర్జున్, ఏఎస్పీ రమణ, ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, తెదేపా అరకు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు బి. రామ్మోహనరావు, ఎంఈవో సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

వేదికపై ప్రసంగిస్తున్న సింహాచలం

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కురుపాం గ్రామీణం: మొండెంఖల్లు ఉన్నత పాఠశాలకు చెందిన బిడ్డిక జాహ్నవిక, ఎస్.పార్థు కబడ్డీ రాష్ట్రస్థాయి అండర్-17, 14 విభాగాల్లో ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన పోటీల్లో ఉమ్మడి జిల్లా తరపున పాల్గొని, ప్రతిభ చూపారు. శుక్రవారం ఉపాధ్యాయులు అభినందించి, ఆర్థిక సహాయం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కె.నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు కె.ముత్యాలు, పీటీ బి.మాధవరావు తదితరులు ఉన్నారు.

మధ్యాహ్న భోజనంపై నిలదీత

నిర్వాహకులను ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఉడికీ ఉడకని అన్నం వల్ల పిల్లలకు కడుపు నొప్పి వస్తోందని, నాణ్యత లేని భోజనంతో ఇబ్బంది పడుతున్నారని కొంతమంది తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. శుక్రవారం పార్వతీపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు భోజనంపై నిర్వాహకులు, హెచ్ఎం ప్రసాద్‌పై ధ్వజమెత్తారు. అన్నం బాగుండటం లేదని హెచ్ఎం వద్ద ప్రస్తావించారు. అలా అని రాసి ఇవ్వాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్ఎం తెలియజేయడంతో రాసి ఇవ్వలేమని వారించారు. వంట, భోజనం తయారీపై ఇద్దరు ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తున్నారని, మరింత దృష్టి పెడతామని హెచ్ఎం సమాధానం ఇచ్చారు.

రుద్రభూమి పరిసరాలు బాగు

పాలకొండ గ్రామీణం: పాలకొండలో సత్యసాయి మందిరం సమీపంలోని రుద్రభూమిని పట్టణానికి చెందిన సామాజిక వేత్త దుంపల చిన్ని తన సొంత నిధులతో శుభ్రం చేయించారు. పూడికతో నిండిన పరిసరాలను రూ.20 వేలు వెచ్చించి శుభ్రం చేయించారు.

ప్రతిభ చూపారు.. ప్రశంస పొందారు

సాలూరు సత్యసాయి కాలేజీలో ప్రసంగిస్తున్న విద్యార్థిని

ప్రశంసా పత్రాలు అందించిన ప్రిన్సిపల్ ప్రసాదరావు తదితరులు

పాలకొండ: విజేతలతో ప్రిన్సిపల్ రవికిరణ్ తదితరులు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. సాలూరు పట్టణంలోని సత్యసాయి జూనియర్ కళాశాలలో 'కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో వచ్చే మార్పులు' అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఎం.వరుణ్‌కుమార్ (ఎంపీసీ), కె.సాయికృష్ణ (ఎంపీసీ), ఎన్.చంద్రిక (బైపీసీ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ప్రిన్సిపల్ ప్రసాదరావు, అధ్యాపకులు ప్రశంసా పత్రాలు అందించారు. పాలకొండ పట్టణంలోని సురేష్ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో మజ్జి కమల్‌ప్రేమ్ (9వ తరగతి), ఉరిటి సాయిజాహ్నవి (8వ తరగతి), డోల రేష్మ (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ప్రిన్సిపల్ రవికిరణ్, ఉపాధ్యాయులు బహుమతులు అందించారు. - న్యూస్‌టుడే, సాలూరు, పాలకొండ

వార్షిక కార్యాచరణ ప్రణాళిక

బలిజిపేట, న్యూస్‌టుడే: బలిజిపేట మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెలుగు గ్రామైక్య సంఘంలో చేపట్టాల్సిన అంశాలపై ఏపీఎం రామకృష్ణ మహిళలతో సమీక్షించారు. చిలకలపల్లి గ్రామ సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం డ్వాక్రా సంఘాల పరిధిలో పనిచేస్తున్న వీవో, వీవోఏలతో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామంలోని వెలుగు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు, చెల్లిస్తున్న వాయిదాలపై చర్చించారు.

ప్రగతి వివరించి.. దిశానిర్దేశం చేసి

సందడిగా మెగా పీటీఎం

గుమ్మలక్ష్మీపురంలో మాట్లాడుతున్న విప్ జగదీశ్వరి

ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం పండగ వాతావరణంలో జరిగింది. బడుల్లో మామిడి తోరణాలు, ముగ్గులతో తల్లిదండ్రులకు స్వాగతం పలికారు. విద్యార్థులు సాధించిన ప్రగతి, ఆరోగ్య పరిస్థితి, హాజరు తదితర అంశాలను ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేసి అందజేశారు. ప్రభుత్వపరంగా పాఠశాలలకు సమకూరిన క్రీడా, సైన్సు ల్యాబ్ పరికరాలు ప్రదర్శించి తల్లిదండ్రుల్లో ఉత్సాహం నింపారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెచ్ఎంలు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం సహపక్తి భోజనం ఏర్పాటు చేసి సంతోషంగా వీడ్కోలు పలికారు. కురుపాంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు, గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి పీటీజీ బాలికల పాఠశాల, కళాశాలలో విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం పట్టణం కేపీఎం ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బి.విజయ్ చంద్ర పాల్గొని.. విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. బలిజిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈవో సింహాచలం, పార్వతీపురం మండలం నర్సిపురం పాఠశాలలో ఏఎంసీ ఛైర్‌పర్సన్ గొట్టాపు గౌరి, పార్వతీపురం పట్టణ శివారులోని జ్యోతిరావు పులే బాలికల ఆశ్రమ పాఠశాలలో పాఠశాల ప్రత్యేకాధికారి కె.సత్యం, సీతానగరం మండలం నిడగల్లు ఉన్నత పాఠశాలలో ఎండీఎం ఏడీ రమాజ్యోతి, ఎంపీడీవో ప్రసాద్, కురుపాం జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ పి.లావణ్య, వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో ప్రత్యేకాధికారిణి డి.ఉషారత్నకుమారి, సీతంపేట బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ బి.ఆదినారాయణ పాల్గొని ప్రసంగించారు. – న్యూస్‌టుడే బృందం

చినమేరంగి జడ్పీ పాఠశాలలో విద్యార్థుల కోలాటం

పాలకొండలో తల్లుల పాదాలకు విద్యార్థుల వందనం

బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండల ఉప ఎంపీడీవో-2గా ఎం.వెంకటేశ్వరశర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గంట్యాడ మండలం నుంచి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. సిబ్బంది అభినందనలు తెలిపారు.

డిప్యూటీ ఎంపీడీవోగా..

సీతానగరం: సీతానగరం గ్రామ సచివాలయాల డిప్యూటీ ఎంపీడీవోగా ఎం.శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందించారు.

మంత్రికి పుస్తకం బహూకరణ

పాలకొండ గ్రామీణం: ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానం వివరిస్తూ తాను రచించిన 'విశ్వతేజ' పుస్తకాన్ని మంత్రి నారా లోకేశ్‌కు భామినిలో అందించినట్లు పాలకొండకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు కె.చౌదరినాయుడు తెలిపారు.

ఎన్ఆర్ఐ దాతృత్వం

గరుగుబిల్లి గ్రామీణం: ఉల్లిభద్రలో 60 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి పథక యంత్రం పాడైంది. దీంతో ఎన్ఆర్ఐ పట్టా సుధీర్ రూ.40 వేలు విలువచేసే శుద్ధజల యంత్రాన్ని కొనుగోలుచేసి అందజేశారు. శుక్రవారం ప్రారంభోత్సవంలో ఆయనను సత్కరించారు.

20 శాతం రాయితీ

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ నుంచి విజయవాడ వెళ్లే ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణికుల సౌలభ్యం కోసం టికెట్ ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సుస్థిర జీవనోపాధి సాధించేలా..

వీరఘట్టం: గ్రామీణ ప్రాంత ప్రజలు సుస్థిర జీవనోపాధి సాధించేలా అవసరమైన అవగాహన కల్పించాలని డీఆర్‌డీఏ డీపీఎమ్ రామ్మోహనరావు అన్నారు. స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జరుగుతున్న గ్రామ సంఘాల కార్యవర్గ సభ్యుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఏపీఎం కె.రాము, సీసీలు ఆనంద్, మురళీ పాల్గొన్నారు.

వ్యర్థాలు వేస్తే చర్యలు తప్పవు

పాలకొండ, న్యూస్‌టుడే: దుకాణదారులు వ్యర్థాలు ఆరుబయట వేస్తే చర్యలు తప్పవని నగరపంచాయతీ కమిషనర్ రత్నరాజ్ హెచ్చరించారు. పట్టణంలో శుక్రవారం పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ప్రత్యేకంగా చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకుని వ్యర్థాల సేకరణకు వచ్చే కార్మికులకు అందించాలన్నారు. ఆదేశాలు పాటించకపోతే జరిమానాలు తప్పవన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ హేమంత్, సిబ్బంది ఉన్నారు.

పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తున్న కమిషనర్ రత్నరాజ్

350 మందికి వైద్య పరీక్షలు

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో స్థానిక వడమ, ఇందిరానగర్ కాలనీల్లో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించి 350 మందికి సేవలు అందించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యుడు కె.రత్నరాజు, సిబ్బంది రమణమ్మ, జి.భారతి, త్రినాథరావు, నిరంజన్ ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు.

సేవలు అందిస్తున్న సిబ్బంది

క్విజ్‌లో విద్యార్థుల సత్తా

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రావివలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి సైన్స్ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు. కె.సాయిశరత్, కె.ప్రసన్న ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. విజేతలకు శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ డే సమావేశంలో ఎంపీటీసీ సభ్యుడు కె.భరత్ బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులు ఉన్నారు.

విజేతలతో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు

డీఎఫ్‌వో కార్యాలయానికి అదనపు గదులు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా అటవీశాఖ కార్యాలయానికి అదనపు భవనాల నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరయ్యాయని డీఎఫ్‌వో జీఏపీ ప్రసూన తెలిపారు. శుక్రవారం నిర్మాణ పనులను పరిశీలించి, మాట్లాడారు. 'జిల్లా ఏర్పడిన తర్వాత స్థానిక అటవీశాఖ అతిథి గృహంలో డీఎఫ్‌వో కార్యాలయ విధులు నిర్వహించాం. ఇక్కడ అతిథుల విశ్రాంతి, కార్యాలయ నిర్వహణకు ఇబ్బందిగా ఉండటంతో కూటమి ప్రభుత్వం అదనపు గదులు మంజూరు చేసింది. స్లాబు పనులు పూర్తయ్యాయి. పనులను అటవీశాఖ ప్రత్యేక ఇంజినీరింగు విభాగం పర్యవేక్షిస్తోంది. ఇది పూర్తయితే జిల్లా అటవీశాఖకు పూర్తి వసతులు లభిస్తాయని' డీఎఫ్‌వో జీఏపీ ప్రసూన తెలిపారు.

గందరగోళానికి గురిచేస్తే చర్యలు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజలను గందరగోళానికి గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మాధవరెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. శుక్రవారం భామిని మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ సమస్య రాలేదని వివరించారు. సీఎం పర్యటనతో జిల్లాలో వాహన చోదకులకు తిప్పలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం, వైరల్ కావడంపై స్పష్టత ఇచ్చారు. రవాణాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించామని వివరించారు.

బస్సు వచ్చిందోచ్..

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మండలం పెద్దపల్లంకివలసకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో స్థానిక గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ డిపో నుంచి దోనుబాయి- గుజ్జి వరకు తిప్పే బస్సును ఈ ప్రాంతం వరకు పొడిగించడంతో స్థానికులు సంబర పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, నాయకులకు కుప్పేశ్వరరావు, ఆనందరావు, భూషణరావు, తిరుమల తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

సేవా భావం అలవర్చుకోవాలి

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులంతా ఎన్ఎస్ఎస్ శిబిరాలతో గ్రామీణులను చైతన్యపరచడం అభినందనీయమని ప్రభుత్వ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా॥ ఆర్.రాజ్యలక్ష్మి అన్నారు. సుంకి, సంతోషపురంలో వారంరోజుల సేవాకార్యక్రమాల ముగింపు సభకు అతిథిగా హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించి, సేంద్రియ వ్యవసాయం, పంటమార్పిడి పద్ధతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు వివరించారు. సభలో సర్పంచి రవీంద్ర, వీవో డా.దీప్తి, యువత పాల్గొన్నారు.

విద్యార్థికి బహుమతి అందిస్తున్న డీన్ రాజ్యలక్ష్మి

(c) eenadu

ఈనాడు ప్రకాశం

శనివారం 6 డిసెంబరు 2025

చర్చిల్లో క్రిస్మస్ వెలుగులు

జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు, ఎస్ఎన్‌పాడు, కనిగిరి, కొండపి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, పల్లెల్లోని చర్చిలను సర్వాంగసుందరంగా అలంకరించారు. కనిగిరి పట్టణంలోని దుర్గం బాప్టిస్ట్ చర్చి (ఎంఐడీసీ), నక్కలతిప్ప చర్చి(కుమిలి)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. భారీ స్టార్లను ఏర్పాటు చేశారు. వీటిని పట్టణ వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. –న్యూస్‌టుడే, కనిగిరి

అటవీ రేంజ్ అధికారుల నియామకం

ఈనాడు కథనానికి స్పందన

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో రెండు అటవీ రేంజ్ అధికారుల పోస్టులను భర్తీ చేశారు. టైగర్ రిజర్వులో ఖాళీ పోస్టులపై 'ఈనాడు'లో గురువారం 'పులులకేదీ రక్షణ' శీర్షికన ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. పల్నాడు జిల్లాలోని డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న టి.సూర్యనారాయణకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ మార్కాపురం డివిజన్ గంజివారిపల్లె రేంజ్‌కు, అదే జిల్లాలో సాంకేతిక అధికారిగా పనిచేస్తున్న ఎం.వీరస్వామికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ గిద్దలూరు డివిజన్ బేస్తవార పేట రేంజ్‌కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మరిన్ని పోస్టులు భర్తీ చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

జిల్లాలోని వసతి గృహాల్లో మెరుగైన పర్యవేక్షణకు వాటిని అధికారులకు దత్తత ఇవ్వనున్నారు. కలెక్టర్ రాజాబాబు చొరవతో కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లోని వసతిగృహాల దత్తత రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఇక్కడ అమలు చేస్తున్నారు. –ఈనాడు, ఒంగోలు

వసతి గృహాల దత్తత.. అధికారులదే బాధ్యత

ప్రయోగాత్మకంగా జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అమలు

వసతిగృహాన్ని దత్తత తీసుకోవడమంటే సదరు అధికారి జేబు నుంచి పైసా ఖర్చు పెట్టే పని లేకుండా నిర్వహణతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు కావాల్సిన సమయం కేటాయించడమే ప్రధాన ఉద్దేశం. వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఇక్కడికి వచ్చి ఆహార పదార్థాల నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, ఏమేమి అవసరాలున్నాయో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు తెలియజేయాలి. పిల్లలతో మాట్లాడి కష్టపడి చదివితే ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలియజేయడం, చదవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించే విషయాలను వివరించి చెప్పాలి. [illegible] వారి మానసిక వికాసానికి దోహదం చేసేలా స్ఫూర్తిదాయకంగా తెలియజేయాలి. నెల రోజులకొకసారి తాము పరిశీలించిన అంశాలపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించాలి.

మద్దిపాడు వసతి గృహంలో మరుగుదొడ్ల పరిస్థితిపై ఆరా తీస్తున్న అధికారులు

62 మంది నియామకం

నాలుగు నియోజకవర్గాల్లో 62 ఎస్సీ, ఎస్టీ, బీసీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ, రహదారులు, భవనాలు, వ్యవసాయశాఖల ఇంజినీర్లు.. ఇలా గెజిటెడ్ అధికారులు మొత్తం 62 మందిని నియమించారు. ప్రస్తుతం మండల ప్రత్యేక అధికారులుగా ఉన్నవారిని బాధ్యులుగా చేశారు. తమ వంతు బాధ్యతగా పిల్లల సంక్షేమానికి పాటుపడాలనే ఉద్దేశంతో అధికారులకు దత్తత ఇస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్ పేర్కొన్నారు. ఏయే అంశాల్లో చొరవ తీసుకోవాలనే దానిపై ఇప్పటికే వారికి తెలియజేశామని, వర్క్‌షాప్ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా దిశానిర్దేశం చేశామని చెప్పారు.

మార్పునకు ప్రయత్నిస్తున్నాం

వసతి గృహాల్లో పరిస్థితులను ఇప్పటికే అధ్యయనం చేశాం. నిర్వహణ విషయంలో ఒక క్రమపద్ధతిలో వెళుతూ ఉంటే మంచి ఫలితాలొస్తాయి. పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో గెజిటెడ్ అధికారులకు దత్తత అప్పగించాం. ప్రయోగాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడతాం. – రాజాబాబు, కలెక్టర్

వాగుపై కబ్జా నాగులు!

- పేర్నమిట్టలో రూ.కోట్ల విలువైన భూముల అన్యాక్రాంతం
- సర్వేలతో కాలం వెళ్లదీస్తున్న రెవెన్యూశాఖ యంత్రాంగం

నిఘా

జిల్లా కేంద్రం ఒంగోలు నగర సమీపంలోని పేర్నమిట్టలో ఒంగోలు-కర్నూలు రహదారిని ఆనుకుని రూ.కోట్లు విలువైన వాగు పోరంబోకు ఆక్రమణకు గురైంది. ఆక్రమిత వాగులో రహదారులతోపాటు పెద్ద పెద్ద భవన నిర్మాణాలు సైతం వెలిశాయి. సర్వే సంఖ్య 215ఎ/1ఎ లో 4.62 ఎకరాల్లోని ఈ వాగు పోరంబోకు భూముల ఆక్రమణలపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇటీవల రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. ప్రధాన రహదారి నుంచి వాగు వరకు 4.62 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి హద్దులు సైతం నిర్ణయించారు.

–న్యూస్‌టుడే, ఎస్ఎన్‌పాడు

వాగు పోరంబోకు భూముల్లో నిర్మాణాలు

రెవెన్యూశాఖాధికారులు సర్వే చేసిన వాగు పోరంబోకు భూముల్లో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు, గృహాలు, దుకాణాలు, విద్యాసంస్థల గోడలు, భవనాలు సైతం వెలిశాయి. ఎవరికి వారు గతంలో రెవెన్యూశాఖాధికారుల ప్రమేయాలతోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అడిగేవారు లేకపోవడంతో ఏళ్లతరబడి ఇష్టానుసారంగా ఆక్రమించేశారు. వాగు పోరంబోకు భూమి విలువ రూ.10 కోట్లకుపైమాటే.

కబ్జాలతో ముంపు భయం

పేర్నమిట్టలోని ఒంగోలు-కర్నూలు రహదారి వెంట ఉన్న 4.62 ఎకరాల వాగు పోరంబోకు భూమిని ఎవరికివారు ఆక్రమించడంతో వర్షపునీరు, మురుగునీరు పోయేందుకు మార్గం లేకుండాపోయింది. చిన్నపాటి వర్షం కురిసినా రహదారిపై నీరు చేరుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే మోకాలు లోతున నీరు చేరి రాకపోకలు సైతం నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. మురుగునీటి నిల్వలతో స్థానికులతోపాటు వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు.

ఎంతో విలువైన ప్రభుత్వ భూమిపై రెవెన్యూ అధికారులు కేవలం సర్వేతోనే సరిపుచ్చుతారా లేక ఆక్రమణలు నివారిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వాగు పోరంబోకుతోపాటు ఎన్ఎస్‌పీ, డొంక పోరంబోకు, చెరువు ప్రాంతంతోపాటు చాలావరకు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి.

హద్దులు నిర్ణయించాం

వాగు పోరంబోకు భూములపై స్థానికుల ఫిర్యాదు మేరకు సర్వే చేపట్టాం. మొత్తం 4.62 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి హద్దులు నిర్ణయించాం. వీటిలో చాలా వరకు భవన నిర్మాణాలు జరిగాయి. వీటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటాం. –నారాయణరెడ్డి, తహసీల్దారు

ఈ బావికి వందనం!

చిత్రంలో కనిపిస్తోంది వై.పాలెం మండలం కొలుకుల గ్రామంలో మంచినీటి దొరువుగా పిలువబడే పెద్ద బావి. ఇది వందేళ్ల చరిత్ర గల తాగునీటి వనరు. దీనిని శ్రీకృష్ణదేవరాయల పాలనలో మంచినీటి కోసమని నిర్మించినట్లు ఇక్కడి పెద్దలు చెబుతుంటారు. నల్లమల అటవీ మీదుగా శ్రీశైలం వెళ్లే యాత్రికులు ఇక్కడ ఆగి బావినీటిని తాగి వెళుతుంటారని, మండు వేసవిలోనూ ఎండిపోదని, ఇప్పటికీ ఈ బావి నీటినే ప్రజలతోపాటు పశువులు సైతం తాగుతాయని గ్రామస్థులు తెలిపారు. వందేళ్ల చరిత్ర గల దొరువు చుట్టూ కంచె ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం

విద్యుత్తు బిల్లు.. గడువు దాటొద్దు!

జిల్లాలోని విద్యుత్తు సర్వీసులు

గృహాలు	11,91,599
వాణిజ్య	1,34,271
పరిశ్రమలు	32,080
ఇతర	4,963

ముక్కోసం

ఒక్క నెలే కదా అని విద్యుత్తు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారా.. అయితే జరిమానా చెల్లించక తప్పదు. ప్రతీ కరెంటు బిల్లుపై గడువు తేదీ ఉంటుంది.. దీంతో రీడింగ్ తీసిన సమయంలోనే బిల్లు చెల్లించడం ఉత్తమమని విద్యుత్తుశాఖాధికారులు సూచిస్తున్నారు. గడువులోగా చెల్లించని బిల్లులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఏ రోజైతే బిల్లు ఇస్తారో అప్పటి నుంచి 15 రోజుల్లోగా బిల్లు చెల్లించాలి.

ఒకవేళ గడువులోగా చెల్లించకుంటే కనెక్షన్‌ను బట్టి రూ.25 నుంచి రూ.150 వరకు జరిమానా విధిస్తారు. కేటగిరిల వారీగా తర్వాత బిల్లులో ఆటోమేటిక్‌గా అదనపు నగదు జనరేట్ అవుతుంది. రెండు నెలలైనా బిల్లు చెల్లించకుంటే మరో 15 రోజుల సమయం ఇచ్చి కరెంటు సరఫరా నిలిపివేస్తారు. కనెక్షన్ తొలగింపు సమయంలో కటింగ్ ఛార్జీల కింద రూ.75 వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. ఏదైనా విద్యుత్తు సమస్య ఉంటే 1912 టోల్‌ఫ్రీ నంబరుకు వినియోగదారులు సంప్రదించొచ్చు. –న్యూస్‌టుడే, అర్ధవీడు

చదువే పిల్లలకు ఇచ్చే ఆస్తి

కొణిజేడు పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తున్న మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు

ఒంగోలు నగరం, టంగుటూరు, పామూరు, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 2,317 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలోపాటు కేజీబీవీలు, హైస్కూలు ప్లస్ పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బృహత్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రగతి నివేదికలు అందజేశారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంస్కరణలపై ప్రజాప్రతినిధులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరించారు. టంగుటూరు మండలం కందులూరు, కొణిజేడు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సమావేశాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువే పిల్లలకు ఇచ్చే ఆస్తి అని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల ప్రగతి నివేదికలను పరిశీలించి తల్లిదండ్రులతో మాట్లాడారు. కొత్తపట్నంలోని కేజీబీవీలో జరిగిన సమావేశంలో జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు. నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల్లో జరిగిన సమావేశాలకు ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జులు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు హాజరయ్యారు. పామూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయా సమావేశాల్లో డీఈవో కిరణ్‌కుమార్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రామా గోపి, తదితరులు పాల్గొన్నారు.



పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల విన్యాసం

చెన్నకేశవ ఆలయం.. ఏకశిలా స్తంభాలయం!

శతాబ్దాల చరిత్ర గల మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం అనేక విశేషాలకు ఆలవాలం. ఆలయ మండపంలోని స్తంభాలన్నీ ఏకశిలతో తయారు చేసినవే. మండపం చుట్టూ ఉన్న చూరు మరో ఆకర్షణ. ఒక రాయిని మూడు ఒంపులుగా చెక్కడం ఇక్కడి ప్రత్యేకత. ఇలాంటి చూరు తిరుపతి, శ్రీశైలం ఆలయాల్లో మాత్రమే కనిపిస్తుంది. –న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

కొండలపై అనకొండలు!

అడిగేవారు లేరని, అడ్డుకునేది ఎవరని అక్రమార్కులు కొండలను కొల్లగొడుతున్నారు. చీకటి పడితే చాలు గ్రామాల్లో పొక్లెయిన్లు, టిప్పర్ల ధ్వనులతో మోత మోగిపోతుంది. నీకింత.. నాకింత.. అన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు పంచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మద్దిపాడు మండలం బూరేపల్లి, అన్నంగి గ్రామాల పరిధిలో సాగుతున్న అక్రమ తవ్వకాలతో కొంతకాలానికి ఇక్కడి కొండలు మాయం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
–ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, మద్దిపాడు

- మద్దిపాడు మండలంలో అక్రమ తవ్వకాలు
- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

కొండల తవ్వకాలు జరుగుతుందిక్కడే

గుండ్లకమ్మ నదిని ఆనుకుని పలు గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న కొండలు కరిగిపోతున్నాయి. మద్దిపాడు మండలం అన్నంగి, బూరేపల్లి గ్రామాల పరిధిలోని కొండలను కాసులే పరమావధిగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ కొంతమంది ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. అక్రమార్కులు భారీ పొక్లెయిన్లను పగటి పూట కొండకు సమీపంలో ఉంచడం గమనార్హం. రాత్రి 9 గంటల నుంచి తవ్వే పని మొదలుపెడతారని, తెల్లవార్లు కొనసాగిస్తారని గ్రామీణులు చెబుతున్నారు. టిప్పర్ల రాకపోకలతో వచ్చే శబ్దాలతో తాము నిద్రపోలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

వాటాలు.. అదనపు వసూళ్లు

అక్రమార్కులు నాయకులకు వాటాలిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఒక్కో టిప్పరుకు రూ.300 చొప్పున లెక్కేసి నెలాఖరులో ఆ మొత్తాన్ని నాయకులకు కప్పంగా కడుతున్నారు. కొంత అధికారులకు మామూళ్లుగా ఇస్తూ పని కానిస్తున్నారు. టిప్పరు మట్టి రూ.6,500కు విక్రయాలు జరుపుతున్నారు. ఒంగోలు, ఇతర ప్రాంతాలకు తరలించాలంటే దూరాన్ని బట్టి అదనంగా వసూలు చేస్తున్నారు. నిబంధనల ఊసేలేదు.. అడిగేవారు లేరని అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.

కొండలపై ఉన్న పచ్చని చెట్లను ధ్వంసం చేసి ఇష్టానుసారం తవ్వేయడం గమనార్హం. ఇప్పటికే కొండల అంచు వరకు తవ్వేసి చదును చేసేశారు. వీటి సమీపంలోని ప్రభుత్వ భూముల్లోనూ భారీగా మట్టి తవ్వకాలు చేపడతుండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి. వీటిలో పడి పశువులు చనిపోయే ప్రమాదం ఉందని పశువుల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొండలను చాలావరకు తవ్వేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజులకు ఇక్కడ కొండలు కనిపించకుండా పోయే పరిస్థితి ఉన్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది.

పశువులకు హాస్టల్స్!

నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ఒంగోలు మండలం యరజర్లలో నిర్మించిన మినీ గోకులం

పాడి ఉత్పాదకత పెంపులో భాగంగా పశువుల వసతి గృహాలు (యానిమల్ హాస్టల్స్) పేరిట మెగా గోకులాల ఏర్పాటుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు పాడి పశువుల సంరక్షణకు పాడి రైతులకు వారి సొంత స్థలంలో మినీ గోకులాలు మంజూరు చేశారు. ఇందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కేటాయించారు. తాజాగా స్థలం లేని రైతులు తమ పశువులను వసతిగృహాల్లో ఉంచి వాటి పోషణ చూసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. జిల్లాలో 8 నియోజకవర్గాలుండగా తొలి విడతగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆరు నెలలో వ్యవధిలో వసతిగృహాలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

ఒక్కో వసతిగృహంలో 30 పశువులు

ఒక్కో వసతిగృహం నిర్మాణ నిమిత్తం సుమారు అయిదెకరాల విస్తీర్ణం అవసరం. ఇందుకు ఎంపిక చేసిన ప్రాంతంలో పోరంబోకు, అనాదీనం, ప్రభుత్వ భూములేమైనా ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో రెవెన్యూశాఖాధికారులు గుర్తించి పశుసంవర్ధకశాఖకు కేటాయించనున్నారు. ప్రభుత్వ భూమి లేనిచోట ప్రైవేటు భూములను అయిదేళ్లపాటు లీజుకు తీసుకోనున్నారు. ఒక్కో వసతిగృహంలో సుమారు 30 పశువులకు వసతి కల్పించేవిధంగా ఎకరా స్థలంలో షెడ్డుతోపాటు పశువుల మేత, దాణా నిల్వ చేసేందుకు గదులు నిర్మించనున్నారు. మిగిలిన నాలుగెకరాల్లో గడ్డి పెంపకం చేపడతారు. ఒక్కో పశువుల వసతి గృహం నిర్మాణానికి ఉపాధిహామీ పథకం నుంచి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు.

నిర్వహణ బాధ్యత సంఘాలకే..

పశువుల వసతిగృహాల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక, రైతు సంఘాలు, సొసైటీలు, ఎఫ్‌పీవో సంస్థలకు అప్పగించనున్నారు. గ్రామాల్లో ఆసక్తి ఉన్నవారు తమ పశువులను అక్కడికి తరలిస్తే వాటికి దాణా, గడ్డి, నీరు అన్నీ నిర్వాహకులు చూసుకుంటారు. ఉదయం, సాయంత్రం వెళ్తే యజమానుల ముందే పాలు పితికి అప్పగిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహణకు అయ్యే ఖర్చు, కూలీలు, ఇతర వ్యయాలను లెక్కించి గోబర్ గ్యాస్, సేంద్రియ ఎరువు విక్రయాలతో జమ చేస్తారు. అదనపు ఖర్చులను యజమానులు చెల్లించాల్సి ఉంటుంది.

గొలుసుపై ఎందుకీ అలుసు?

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం, మార్కాపురం అర్బన్

మద్యం గొలుసు దుకాణాల అమ్మకాలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో ఎక్సైజ్ అధికారులు నీరుగార్చుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారం వెలుగుచూసిన ప్పటి నుంచి మద్యం గొలుసు దుకాణాల్లో అమ్మకాలపై ప్రభుత్వ కఠిన ఆంక్షలు విధించింది. ఈ ప్రభావం అక్టోబరులో మద్యం అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. ఎక్కడికక్కడ అమ్మకాలు తగ్గిపోవడంతో సగానికి సగం వ్యాపారం పడిపోయింది. ఒక్క నెల పకడ్బందీగా అమలు చేసిన అధికార యంత్రాంగం మెల్లమెల్లగా ఆంక్షలు అనధికారికంగా సడలిస్తోంది. దీంతో అక్టోబరుతో పోల్చితే నవంబరు అమ్మకాలు పెరగడం గమనార్హం.

నిబంధనలు కాదని: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి. తెల్లవారుజాము నుంచి దుకాణాలు తెరచేదాకా.. రాత్రి దుకాణాలు మూసేసిన అనంతరం ఎక్కడికక్కడ మద్యం గొలుసు దుకాణాల్లో జోరుగా వ్యాపారం సాగుతోంది. ఈ దందా నడిపేవారిపై ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

పడిలేచిన అమ్మకాలు: మార్కాపురం ఎక్సైజ్ డిపో పరిధిలో ఆరు సర్కిళ్లు, 64 మద్యం దుకాణాలున్నాయి. వీటి పరిధిలో నెలలో దాదాపు రూ.5 కోట్లపైనే అమ్మకాలు జరుగుతున్నాయి. సెప్టెంబరులో రూ.5.21 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, అక్టోబరులో రూ.2.49 కోట్లకు పడిపోయింది. తిరిగి నవంబరులో రూ.3.62 కోట్ల వ్యాపారం జరిగింది.

దానిమ్మ.. రైతు కంట చెమ్మ!

కరవు నేలలో రైతులను ఆదుకుంటున్న దానిమ్మ పంటకు కష్టాలు వెంటాడుతున్నాయి. గత వారం రోజులుగా మేఘాలు... ముసురుకుని చినుకులు, మంచు కురుస్తుండడంతో కాయలకు వైరస్ సోకి నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. వీటిని కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట కోత సమయంలో వాతావరణం దెబ్బతీస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 900 హెక్టార్లకుపైగా దానిమ్మ పంట సాగవుతోంది. ప్రధానంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కొండపి, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. వాతావరణం ప్రభావంతో కాయలకు వైరస్ సోకి నల్లగా మారడంతోపాటు ఒక కాయ నుంచి మరో కాయకు మచ్చలు మంగులా సోకుతుండటంతో అలాంటి వాటిని చెట్టు నుంచి కోసి అక్కడికక్కడే కాల్చేస్తున్నారు. ఏటా ఇదే సీజన్‌లో టన్ను ధర రూ లక్షన్నర వరకు పలుకుతుండగా, ప్రస్తుతం రూ. 70 వేలు మాత్రమే పలుకుతోంది. వాస్తవంగా నవంబరులో మంచి ధరలు పలికితేనే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఓపక్క వాతావరణం అనుకూలించక వైరస్‌తో నల్ల మచ్చలు సోకి ఎందుకు పనికిరాకుండా పోతున్న కాయలు, మరోపక్క ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

–న్యూస్‌టుడే, కనిగిరి

కొత్తూరులో రైతులు కాల్చేసిన వైరస్ సోకిన దానిమ్మ కాయలు

8న ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని గుంటూరు రోడ్డులో గల ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 8న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, శ్రీసిటీలోని ఎంఎన్‌సీ కంపెనీలు, హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారిని అప్రెంటిస్ శిక్షణకు ఎంపిక చేస్తారన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (06 డిసెంబర్ 2025, శనివారం), రేపు (07 డిసెంబర్ 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006,
9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఉదారత.. సేవాతత్పరత

చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు శివరాముడు రెడ్డియార్. ఈయనది తమిళనాడు రాష్ట్రం కొల్లిమలై నామకల్ ప్రాంతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకంలోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే నగదు రూపంలో ఇచ్చే కానుకలను ఆలయానికే ఖర్చు చేస్తుండడం విశేషం. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో రూ.1.70 లక్షలతో ఇనుప క్యూలైన్లు ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా ఆలయ సిబ్బందికి పండగలకు నూతన దుస్తులు కొనిస్తుంటారు. ఆలయానికి అవసరమైన సామగ్రిని కొనిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తన వంతు ప్రయత్నిస్తానని రెడ్డియార్ చెబుతున్నారు. –ఈనాడు, ఒంగోలు న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

పొగాకు... నీరుంటేనే బతుకు

గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాదైనా ఆ నష్టాలు పూడ్చుకునేందుకు సాగుకు సిద్ధం కాగా, వారికి మరోసారి కడగండ్లే మిగులుతున్నాయి. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో సాగవుతున్న పొగాకు పంట ఎదుగుదల లేకుండాపోవడంతో పంటను కాపాడుకునేందుకు ఇలా ట్యాంకర్ల సాయంతో నీరందించాల్సి వస్తోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. దీంతో ఖర్చు సైతం భారీగా పెరుగుతోందని వాపోతున్నారు.

–న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

(c) eenadu

గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు

రాయవరంలో ట్యాంకు శుభ్రతను పరిశీలిస్తున్న డీపీవో వెంకటేశ్వరరావు

మార్కాపురం గ్రామీణం: గ్రామాల్లో మంచినీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మార్కాపురం మండలం రాయవరంలో శుక్రవారం నిర్వహించిన జలరక్ష మాసోత్సవంలో ఆయన సిబ్బందికి సూచనలు చేశారు. మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి, క్లోరినేషన్ విధిగా చేయాలని తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ఆరోగ్యకర పరిసరాలు పెంపొందించాలన్నారు. సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి తడి, పొడి వ్యర్థాలను ఇంటిలోనే వేరుచేసి గ్రీన్ అంబాసిడర్లకు అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో సుబ్బారావు, గ్రామీణ నీటిపారుదల డీఈ లక్ష్మణ్, ఏఈ నాగరాజు, ఎంపీడీవో బాలచెన్నయ్య, పీడీవో పెద్దిరాజు, ఆరోగ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

బడి మాట.. ఉపాధికి బాట

❖ కేజీబీవీల్లో వృత్తి విద్యపై కోర్సులు

న్యూస్‌టుడే, బేస్తవారపేట:

విద్యార్థి దశలో నైపుణ్యాలు పెంపొందించుకోవడంతో పాటు బడి నుంచి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం అమలు చేస్తున్న బడుల్లో విద్యార్థినులకు కుట్లు, అల్లికలు, ట్రెడ్ వర్క్, పేపర్ క్రాఫ్ట్, పెయింటింగ్, బ్యూటీషియన్ కోర్సులు నేర్పిస్తున్నారు. కేజీబీవీల్లో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థినులకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న 10 రకాల ప్రత్యేక ఒకేషనల్ కోర్సులను ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్క పాఠశాలకు ప్రత్యేకంగా ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయులు (ఒకేషనల్ ట్రైనర్స్)ను ప్రభుత్వం నియమించింది.

తయారు చేసిన డెకరేషన్ వస్తువులను చూపుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థినులు

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో 28 కేజీబీవీలు ఉండగా ప్రస్తుతం 17 కేజీబీవీల్లో వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు 47 పీఎంశ్రీ పాఠశాలలు, 7 సమగ్ర శిక్ష పాఠశాలలు మొత్తంగా 71 పాఠశాలల్లో ఈ వృత్తి విద్యా కోర్సును అమలు చేస్తున్నారు. వీటిల్లో 14,327 మంది విద్యార్థినులు వారి అభిరుచికి అనుగుణంగా ఐటీ-ఐటీ సెల్ కోర్సు, బ్యూటీ, వెల్‌నెస్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఎలక్ట్రానిక్స్, రిటైల్, అగ్రికల్చర్, ఆటోమోటివ్, అపెరల్, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర 10 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు పొందుతున్నారు.

ప్రత్యేక వసతులపైనా దృష్టి

దీంతో పాటు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక వసతులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఉన్నత స్థాయి ప్రమాణాలతో ప్రయోగశాలలు ఏర్పాటుతో పాటు క్రీడా మైదానాల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటోంది.

విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగం

ప్రస్తుతం ఈ కోర్సులు చదువుతున్న విద్యార్థులతో పారిశ్రామిక సందర్శన కార్యక్రమాలు చేయిస్తున్నాం. సంస్థలకు పిల్లలను బృందాలుగా తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థినులకు ఈ కార్యక్రమంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

– కె.హేమలత, జీసీడీవో, ఒంగోలు.

మాట్లాడుతున్న ఒంగోలు-2 వేలం కేంద్రం నిర్వహణాధికారి తులసి

బోర్డు అనుమతి మేరకే పొగాకు సాగు చేయాలి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: బోర్డు అనుమతి మేరకే పొగాకు పంట సాగు చేయాలని ఒంగోలు-2 వేలం కేంద్రం నిర్వహణాధికారిణి తులసి సూచించారు. ఒంగోలు-2 వేలం కేంద్రం పరిధిలోని పోతవరం గ్రామంలో శుక్రవారం 'పొగాకు పంట నియంత్రణ-ఆవశ్యకత'పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది మార్కెట్ సంక్షోభం దృష్ట్యా రానున్న సీజన్‌కు పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించాలన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. నాణ్యమైన పొగాకు నారును సాగు చేయడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని వివరించారు. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువు వినియోగం వల్ల నాణ్యత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీసీ మేనేజర్ వినోద్, జీపీఐ మేనేజర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలో మెరుగైన వైద్య సేవలు

టంగుటూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. మండలంలోని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,245 మంది లబ్ధిదారులకు రూ.9.70 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించామన్నారు. సంజీవని పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ని డిజిటలైజేషన్ చేస్తామని, పేదల కోసం చంద్రబాబునాయుడు రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా పాలసీ తీసుకురానున్నట్లు వివరించారు.

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కు అందిస్తున్న మంత్రి స్వామి

భాజపా బలోపేతానికి కృషి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: భాజపా బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ పి.వి.శివారెడ్డి కోరారు. ఆయన శుక్రవారం గిద్దలూరు పురపాలకంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన ఊరు మన జెండా చేయవల అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున బరిలో నిలిచేవారి విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి డా.జె.వి.నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నరాల శ్రీనివాసరెడ్డి, దప్పిలి వినోద్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ పి.వి.శివారెడ్డి, భాజపా నాయకులు

ఏకేయూలో తొలిసారి ప్రీ- పీహెచ్‌డీ పరీక్షలు

ఒంగోలు నగరం: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో మొదటిసారి ప్రీ- పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు 11 రీసెర్చ్ విభాగాలకు చెందిన 52 మంది స్కాలర్లలో 50 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షల విభాగం అధికారి సోమశేఖర్ పాల్గొన్నారు. ❖ **స్పోర్ట్స్ బోర్డు సమావేశం:** ఏకేయూ ఉపకులపతి డీవీఆర్ మూర్తి అధ్యక్షతన శుక్రవారం స్పోర్ట్స్‌బోర్డు సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ తరఫున వివిధ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపిక, అంతర్ కళాశాల క్రీడల నిర్వహణ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, అథ్లెటిక్ పోటీలకు మైదానాల ఎంపికపై చర్చించారు. సమావేశంలో రిజిస్ట్రార్ హరిబాబు, ప్రిన్సిపల్, అధ్యాపకులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, పీడీలు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ప్రిన్సిపల్ నిర్మలామణి

ధర్నాలో నినాదాలు చేస్తున్న వీఆర్ఏ సంఘం నేతలు

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించండి

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం [illegible] మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా వీఆర్ఏల సమస్యలను [illegible]. కార్యక్రమంలో సంఘం నాయకులు జి.శ్రీనివాసులు, పి.జ్యోతి, సోమల చంద్ర, నాగేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

పొదుపు మహిళలకు ఉచిత వైద్య సేవలు

ఒంగోలు నగరం: మెప్మా ఆధ్వర్యంలో నగరంలోని పొదుపు సంఘాల మహిళల కోసం ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శుక్రవారం స్థానిక కబాడిపాలెం సీతా సొసైటీ భవనంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. మెప్మా జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీహరి నేతృత్వంలో జరిగిన కార్యక్రమాన్ని డీఆర్వో ఓబులేషు ప్రారంభించారు. జీజీహెచ్ నుంచి వైద్యనిపుణులు పాల్గొని వైద్యసేవలందించారు. ఉచితంగా రక్తపరీక్షలు చేసి, మందులు అందజేశారు. ఉన్నతస్థాయి చికిత్స అవసరమైన వారిని జీజీహెచ్‌కి రిఫర్ చేశారు. కార్యక్రమంలో సి.టి. మిషన్ మేనేజర్ సంతోష్‌కుమార్, సీవో, ఆర్‌పీలు పాల్గొన్నారు. నగరంలో అయిదు ప్రదేశాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, మహిళలు వినియోగించుకోవాలని ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు.

వైద్య శిబిరంలో బీపీ పరీక్ష చేయించుకుంటున్న డీఆర్వో శ్రీహరి

7న సీనియర్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపికలు

ఒంగోలు అంజయ్య రోడ్డు: ప్రకాశం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయం ప్రాంగణంలో సీనియర్స్ బాక్సింగ్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారని ప్రకాశం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ శుక్రవారం తెలిపింది. ఈ సందర్భంగా సీనియర్ బాక్సర్లు ఉదయం 9:30 గంటలకు తప్పనిసరిగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. ఎంపికయ్యే బాక్సర్లను విజయవాడలో ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్‌కు పంపిస్తారన్నారు. హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు సెట్లు, రెండు పాస్ పోర్ట్ ఫొటోలు, 10వ తరగతి సర్టిఫికెట్ జిరాక్స్‌లు రెండు తీసుకు రాలని తెలిపారు.

మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రేమ పేరిట బంధువుల అమ్మాయిని నమ్మించి మోసం చేసిన యువకుడిపై ఒంగోలు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఎం.విశ్వనాథ్ సమీప బంధువైన మైనర్ యువతిని ప్రేమ పేరిట వంచించాడు. చివరకు ఆమె గర్భవతి అని తెలియడంతో పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించాడు. ఈ ఉదంతంపై బాధిత యువతి ఒంగోలు పోలీసులకు 10 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యం వహించారని విమర్శలొచ్చాయి. తమ పరిధి కాదంటూ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఇంతలో నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితం ఆమె మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు నిందితుడు విశ్వనాథ్‌పై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

త్రిపురాంతకం: సాగర్ కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. త్రిపురాంతకం మండలం రాజుపాలేనికి చెందిన పెద్దపూడి సురేంద్రరెడ్డి(22) బుధవారం సాగర్‌కాలువలో జారి పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. కురిచేడు మండలం నాయుడుపాలెం సమీపంలో సాగర్ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న బృందం అక్కడ చేరుకుని వెలికితీశారు. తహశీల్దార్ కృష్ణమోహన్, ఎస్సై శివబసవరాజు మృతదేహాన్ని పరిశీలించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9701112824
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 8008535779

గుత్తేదార్లకు 24 గంటల్లో బిల్లుల చెల్లింపు

కమిషనర్, గుత్తేదార్లను కలిసిన ట్రెడ్స్ సంస్థ ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రెడ్స్ పథకం ద్వారా స్థానిక సంస్థల పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు 24 గంటల వ్యవధిలో బిల్లులు చెల్లించవచ్చని కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల ట్రెడ్స్ ప్రెసిడెంట్ ఐ.శ్రీనివాసులు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి కమిషనర్, ఇంజినీర్లు, గుత్తేదార్లతో సమావేశమయ్యారు. వివిధ కార్పొరేషన్లలో ఈ పథకం అమలు జరుగుతున్న తీరును వివరించారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో దీనిపై చర్చించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని గుత్తేదార్లకు తక్షణం బిల్లులు చెల్లించేందుకు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తారని తెలిపారు. ముందు సంస్థ బిల్లులు చెల్లిస్తుందని, తరువాత కార్పొరేషన్ తక్కువ వడ్డీతో వారికి చెల్లించడం జరుగుతుందన్నారు.

పొదిలికొండ అభివృద్ధికి రూ.1.66 కోట్లు మంజూరు

పొదిలి: రాష్ట్ర ప్రభుత్వం పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి (పొదిలి కొండ) అభివృద్ధికి రూ.1.66 కోట్లు మంజూరుచేసినట్లు దేవాదాయ శాఖ పొదిలి ఈవో నారాయణరెడ్డి చెప్పారు. ఈ నిధులతో దేవాలయాన్ని ఆధునీకరణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

పాల ఉత్పత్తితో ఆదాయాన్ని పెంచుకోవాలి

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: పాల ఉత్పత్తితో ఆదాయాన్ని పెంపొందించుకోవాలని ఏపీటీ సీవో బాలకృష్ణారావు అన్నారు. శుక్రవారం స్థానిక మండల వెలుగు కార్యాలయంలో పాల ఉత్పత్తిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈలతో 35శాతం రాయితీ కింద రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తితో జీవనోపాధిని పెంచుకొనేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్ ఏపీఎం సుబ్బారావు, పశువైద్యాధికారి అనూరాధ, మండల వెలుగు ఏపీఎం బాబూరావు, సీసీలు పాల్గొన్నారు.

కానుకలు లెక్కిస్తున్న సేవకులు, పాల్గొన్న అధికారులు

వల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.21.05 లక్షలు

టంగుటూరు, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీవల్లూరమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం అధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. మూడు నెలల వ్యవధిలో భక్తులు వివిధ రూపంలో చెల్లించిన కానుకలను లెక్కించగా.. రూ.21,05,056 లక్షల ఆదాయం లభించింది. బంగారం 32 గ్రాములు, వెండి 185 గ్రాములు సమకూరినట్లు ఈవో బి.రమేష్ తెలిపారు. పర్యవేక్షణ అధికారి సీహెచ్.వేణుగోపాల్, ఆలయ ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ బొజ్జా శ్రీనివాసులు, సభ్యులు వరికూటి సుమన్, రాజేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

❖ **భైరవకోనలో రూ.5,63,596**

సి.ఎస్.పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రం భైరవకోన హుండీ ఆదాయం రూ.5,63,596 వచ్చింది. దేవాదాయ శాఖ కందుకూరు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.వంశీకృష్ణారెడ్డి కోనలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబరు 17 నుంచి డిసెంబర్ 5 వరకు భక్తులు వేసిన కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మోటారు సైకిల్ దహనం చేసిన దుండగులు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : దుండగులు ఓ మోటార్ సైకిల్‌ను దహనం చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లుపల్లెకు చెందిన జంగాల రవి తన మోటారు సైకిల్‌ను గురువారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఇంట్లో రాత్రి నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం ఉదయం వాహనం కనిపించకపోవడంతో శివార్లలో వెతకగా.. పొలాల్లో పూర్తిగా కాలిపోయి ఉంది. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 135, రిటైల్ లైవ్ - 162, చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్- 267

నైతిక విలువలు అవసరం

కొత్తపట్నం, న్యూస్‌టుడే: సమాజంలో విద్యార్థులు జీవన నైపుణ్యాలతో పాటు నైతిక విలువలు కూడా నేర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం 3.0 మెగా పేరెంట్స్ డే సందర్భంగా మోటుమాల కేజీబీవీ స్కూల్‌లో మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. బాలికల విద్య ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేజీబీవీలను స్థాపించాయన్నారు. విద్యతో పాటు మంచి సంస్కారం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ఇష్టంగా చదివినప్పుడే ఆశించిన లక్ష్యం వైపు అడుగులు పడతాయన్నారు. బాలికలు ప్రదర్శించిన పిరమిడ్ పాట అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిణి పద్మావతి, తహసీల్దార్ శాంతి, కేజీబీవీ ప్రిన్సిపల్ మీరున్నీసా, ఏఎంఓ నాగేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.



మెగా పేరెంట్స్ డేలో విద్యార్థుల విన్యాసం

మాట్లాడుతున్న జేసీ రోణంకి గోపాలకృష్ణ

మొక్కలు నాటిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు

మొక్కలు పెంచితేనే నేల సంరక్షణ

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆవరణలో మొక్కలు నాటారు. వృక్ష జంతు శాస్త్ర విభాగాలు, యూత్‌రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ యామినీ అమ్మాజీ మాట్లాడుతూ మృత్తికను కాపాడుకోవాలంటే మొక్కలు పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అరుణకుమారి, వి.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

స్క్రబ్‌టైఫస్ జ్వరాలపై ఆందోళన వద్దు

సమావేశంలో పాల్గొన్న డీఎంహెచ్‌వో, వైద్యాధికారులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: స్క్రబ్‌టైఫస్ జ్వరాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో డాక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్‌లు శుక్రవారం ర్యాపిడ్ రెస్పాన్స్ టీము సభ్యులతో వెబ్ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్క్రబ్‌టైఫస్ విషయంలో ఆరోగ్యశాఖ సూచనలు తప్పక పాటించాలన్నారు. దీనికి అవసరమైన పరీక్షలు అన్ని ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వర్షాకాలంలో ఈ కేసులు ఎక్కువగా వస్తుంటాయన్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగిన చిగ్గర్‌మైట్ అనే కీటకం మనుషులను కుట్టినప్పుడు జ్వరం వస్తుందన్నారు. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు కుట్టడం వల్ల స్క్రబ్‌టైఫస్ జ్వరం వస్తుందన్నారు. రాత్రి సమయాల్లో ఈ పురుగులు మనుషుల్ని కుడతాయన్నారు. పొలం పనులకు వెళ్లేవారు రబ్బరుతో తయారు చేసిన షూ ధరించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయని, అందరూ చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు తెలిపారు.

గేట్లు శిథిలం.. ప్రవాహం నిరంతరం

❖ రెండు నెలలుగా ఎస్.ఎన్.పాడు చెరువుకు సాగరు నీరు

న్యూస్‌టుడే, సంతనూతలపాడు:

ఒంగోలు బ్రాంచ్ కెనాల్ (ఓబీసీ)నుంచి సంతనూతలపాడు పెద్ద చెరువుకు నీరు వచ్చే తూము వద్ద గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతులు చేయలేదు. దీంతో ఎప్పుడు వర్షం వచ్చినా అలుగుపారుతూ నీరంతా నేలపాలవుతోంది. ఇటీవల వచ్చిన వర్షాలు, తుపానులకు రెండు నెలలుగా సంతనూతలపాడు పెద్ద చెరువుకు సాగరు నీరు చేరుతూ నిరంతరం అలుగు పారుతూ వృథా అవుతోంది.

అలుగు పారుతున్న ఎస్.ఎన్.పాడు పెద్ద చెరువు

గతంలో ఇసుక బస్తాలు వేశారు

ఓబీసీపై తూము వద్ద గేట్లు దెబ్బతినడంతో గతంలో ఇసుక బస్తాలను వేశారు. చెరువుకు నీరు పెట్టే విషయంలో ఇసుక బస్తాలను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి తూములను బాగు చేయకపోవడం, కనీసం ఇసుక బస్తాలను వేయకపోవడంతో నిర్విరామంగా సాగరు నీరు చెరువుకు చేరుతోంది. దీంతో అలుగు పారి నీరు వృథాగా దిగువకు తరలుతోంది. మొంథా తుపానులో సైతం సాగరు నీరు, వర్షపు నీరు కలవడంతోనే కర్నూల్ రోడ్డుపై నీరు ప్రవహించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు వెంటనే స్పందించి చెరువుకు నీరు వచ్చే ప్రదేశం వద్ద ఇసుక బస్తాలను వేసి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

FINANCIAL SERVICES

నూతన ఇండస్ట్రీ ఏర్పాటుకు కావలసిన Term Loans Working Capital పాత GST Returns పై OD, CC, E.P.C Loans Distributers Expotersకి Loans ఇప్పించబడును. 94944 02285.

REAL ESTATE

ఇల్లు అపార్ట్‌మెంట్స్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కొరకు సంప్రదించం డి. మాచే నిర్మించబడే నిర్మాణాలకు 5సంవత్సరాలవరకు వారంటి లభించును. www.mistermason.in ✆6300923212

అమరావతి సీఆర్డీఏ & బ్యాంకింగ్ ఆఫీసులకి, క్వాంటమ్ కంప్యూటర్స్‌కి 8km దగ్గర గ॥ 10500/-, హౌస్ 60 లక్షలు ఎకరం 80 లక్షలు 90523 45356.

LAND FOR SALE

1000 Sq.Yds CRDA allotted Villa plot for sale in Penumaka & KrishnayaPalem. Less than 1 km from the West By-pass road. Contact: 8179767425 for details. Serious parties only.

PLOT FOR SALE

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పోస్టల్‌కాలనీ ప్లాటు711, శివాజీ నగర్‌లో ప్లాటు 14, 87, జనప్రియలో ప్లాటు150, మాధవ నగర్‌లో ప్లాటు నెం.104, అరుణోదయలో 79, 130, ప్రగతిలో 92, 103, BC ఎంప్లాయిస్ లో 99 ప్లాట్లు అమ్మబడును. 90324 46303, 70361 00568.

TO LET

COMMERCIAL

ఒంగోలు గుంటూరు రోడ్ రిజిష్టర్ ఆఫీసు ప్రక్కనగల KB బిల్డింగ్‌లో 1st ఫ్లోర్ (1300SFT) కమర్షియల్‌కు అద్దెకు ఇవ్వబడును. 91002 90022

JOBS

VEEDOL ENGINE OIL కంపెనీకి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీసు నందు ఒంగోలులో పనిచేయుటకు ERP TALLYలో అనుభవం గల అకౌంటెంట్ CUM ఆఫీసు ఇన్‌ఛార్జి కావలెను. ✆ 93346 69999.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

మాంటిస్సోరివారి బటర్‌ఫ్లై ప్లే స్కూలు, ఒంగోలు నందు LKG టీచర్స్ కావలెను. స్పోకెన్ ఇంగ్లీష్ తప్పనిసరి. వెంటనే సంప్రదించగలరు. సెల్: 99596 56999

వంట మనుషులు కావలెను. రోజు 20మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ చేయుటకు ఇద్దరు A1 ఫంక్షన్‌హాల్ ఒంగోలులో పనిచేయుటకు కావలెను. ✆ 98494 49012

అమరావతి ఇండస్ట్రియల్ స్పేర్స్ చీమకుర్తి (బుధవాడ) ఆఫీస్‌లో పనిచేయుటకు సేల్స్ & మార్కెటింగ్ నందు అనుభవం గల ఉద్యోగి కావలెను. 93530 49581.

SNIRD-TI మైగ్రెంట్స్- AP-SACS వారి సహకారంతో నిర్వహిస్తున్న ప్రాజెక్ట్, చీమకుర్తి నందు పనిచేయుటకు MPHW చదివిన Male/ Female హెల్త్‌వర్కర్స్ -1 కావలెను. బయోడేటా ఈ క్రింది ఈ మెయిల్ అడ్రస్‌కు 10వ తేదిలోపు పంపించవలెను. snirdruraldevelopment@gmail.com

SECURITY GUARDS

Secur Security Services టంగుటూరు పరిసర ప్రాంతాలలోకి సెక్యూరిటీ S.O.లు సెక్యూరిటీ A.S.O.లు & సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆9959598279

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం • గిద్దలూరు • యర్రగొండపాలెం

అలరించిన ఉపన్యాసాలు

కంభం : విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఉపాధ్యాయులు

కంభం, న్యూస్‌టుడే : స్థానిక ఆల్ఫా ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపన్యాస పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 'విద్యార్థులపై చరవాణి ప్రభావం' అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో ఎస్. గౌతమ్ (9వ తరగతి), వి.బిందుశ్రీ (8వ తరగతి), వి.గీతిక (9వ తరగతి) మొదటి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు సాధించారు. వారికి ఉపాధ్యాయులు మస్తాన్‌వలీ, భాగ్యలక్ష్మి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం పట్టణం: ప్రశంసాపత్రాలతో విజేతలు, రెడ్డి మహిళా కళాశాల సిబ్బంది

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రెడ్డి మహిళా కళాశాలలో శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 'కృత్రిమ మేధ(ఏఐ) వల్ల భవిష్యత్తులో వచ్చే మార్పులు' అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో సీహెచ్‌వీ.మహాలక్ష్మి, పి. భవానీ, ఎస్‌డి.రహీమున్నా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వీరికి కళాశాల ప్రిన్సిపల్ ఆర్.గాయత్రి, ఇతర సిబ్బంది బహుమతులు అందజేసి అభినందించారు.

నైపుణ్యంతోనే ఉద్యోగావకాశాలు

ఎంపికైన విద్యార్థులతో కిట్స్ అధ్యాపకులు

పెద్దారవీడు, న్యూస్‌టుడే: నైపుణ్యంతోనే ఉద్యోగావకాశాలు అందివస్తాయని కిట్స్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి అన్నారు. క్యాంపస్ ఉద్యోగ ఎంపికల్లో భాగంగా శుక్రవారం 17 మంది కొలువులు సాధించడం అభినందనీయమన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రంగనాయకులు, అనిల్‌కుమార్, ప్రసన్నమురళి, మనోహర్, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలకు పరిష్కారం

అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : ప్రజాదర్బార్‌లో వివిధ వర్గాల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం గిద్దలూరులోని నివాస గృహంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై 24 మంది అర్జీలు అందజేశారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వాటిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు స్వయంగా ఫోన్‌చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. పక్కా గృహాల కోసం, నివేశన స్థలాల కోసం పలువురు నివేదించారు.

కబడ్డీలో కాంతులీనుతూ..

☛ జాతీయస్థాయికి పేద విద్యార్థి

న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

అభిని అభినందిస్తున్న పాఠశాల సిబ్బంది

ఇటు చదువులతో పాటు అటు క్రీడల్లోనూ సత్తా చాటుతున్నాడు ఆ యువకుడు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతూ జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. పేదరికం వెంటాడుతున్నా..నిత్య సాధనతో కబడ్డీలో వెలుగులీనుతున్నాడు.

మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ముండ్లా అభి కబడ్డీలో ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. యర్రగొండపాలెం మండలం గుర్రపుశాలకు చెందిన అభి ప్రస్తుతం మార్కాపురంలో చదువుతున్నాడు. తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో పట్టణంలోని ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నాడు. చిన్ననాటి నుంచి తనకు ఇష్టమైన కబడ్డీలో సాధన చేస్తున్నాడు. పాఠశాల పీడీ దామోదర్‌రెడ్డి పర్యవేక్షణలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తర్ఫీదు తీసుకొని ప్రావీణ్యం సంపాదించాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఒంగోలు, కనిగిరిలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటాడు. గత నెలలో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించడంతో హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అక్కడ కూడా విజయమే లక్ష్యంగా నిత్యం సాధన చేస్తున్నాడు. కబడ్డీలో దేశానికి మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన 'న్యూస్‌టుడే'కు వివరించారు.

చంద్రబాబుతో జిల్లా కల సాకారం

సీఎం చిత్రపటానికి తెదేపా నాయకుల క్షీరాభిషేకం

జువ్వలేరు(పొదిలి), న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా కలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాకారం చేశారని వక్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జువ్వలేరులో తెదేపా మండల అధ్యక్షుడు దోర్నాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం,ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.

స్వామిత్వ సర్వేతో హక్కులు

గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీడీవో రంగనాయకులు

బేస్తవారపేట, న్యూస్‌టుడే: స్వామిత్వ సర్వే మండలంలోని పూసలపాడులోని సచివాలయం వద్ద శుక్రవారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రంగనాయకులు మాట్లాడుతూ... గ్రామంలో మొత్తం 1250 దరఖాస్తులు వచ్చాయని అందులో 145 చదివి వినిపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బేస్తవారపేట సొసైటీ బ్యాంక్ ఛైర్మన్ రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రంగస్వామి, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు, తదితరులు పాల్గొన్నారు.

ఈకేవైసీతో అక్రమాలకు అడ్డుకట్ట

పెద్దారవీడు, న్యూస్‌టుడే

పెద్దారవీడు: పనిచేస్తున్న ఉపాధి కూలీలు (పాతచిత్రం)

జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని పెద్దారవీడు, దోర్నాల, వైపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో 85 శాతం ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయి సిబ్బంది జాబ్ కార్డులను తనిఖీ చేసి, ఉపాధి కూలీలను పరిశీలించి ఈకేవైసీ చేశారు. వందల్లో బోగస్ కార్డులు, మృతి చెందిన వారి పేరిట కార్డులను ఏరివేస్తున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో యర్రగొండపాలెం, పెద్దారవీడు మండలాల్లో చురుగ్గా పూర్తిచేశారు. అర్హత ఉండి జాబ్ కార్డు రద్దయితే మరోసారి ఉపాధి హామీ కార్యాలయంలో అప్పీలు చేసుకోవచ్చని ఏపీవో సాంబశివయ్య తెలిపారు.

గత పాలనలో అక్రమాలు

అయిదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో చాలా వరకూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పలు సామాజిక తనిఖీల్లో అధికారులు గుర్తించారు. పనులకు రాకుండానే ఇళ్ల వద్ద ఉంటూ వేతనాలు తీసుకున్నట్లు గుర్తించి సిబ్బందిపై చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. మస్టర్లలో అప్పులు, వేతనాల చెల్లింపుల్లో అక్రమాలు, జాబ్ కార్డులో ఉన్న చిరునామాలో వేతనదారుడు ఉండకపోవడం, ఉద్యాన పంటల కోసం జాబ్ కార్డులను తీసుకోవడం వంటి అవకతవకలు జరిగేవి. ప్రస్తుతం ప్రతి జాబ్ కార్డును ఈకేవైసీ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం సర్వే చేపట్టి చాలా వరకూ పూర్తి చేసింది.

పర్యావరణ పరిరక్షణకు కృషి

కంభాలపాడు (పొదిలి): పొగాకు రైతులు పర్యావరణ పరిరక్షణ కోసం తప్పనిసరిగా మొక్కలు నాటాలని పొదిలి వేలం కేంద్రం నిర్వహణాధికారి గిరిరాజ్ కుమార్ కోరారు. శుక్రవారం కంభాలపాడు గ్రామంలో రైతులకు సాంకేతిక శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాన పొలంలో సకాలంలో అంతరసేద్యం చేయాలన్నారు. కాండం తొలుచు, పొగాకు లద్దెపురుగు నివారణకు ఫ్లూబెండిమైడ్ మందును పిచికారీ చేయాలన్నారు. కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన సంబంధ ఎరువులు అలవాటు చేసుకోవాలన్నారు. లద్దెపురుగు ఉద్ధృతిని తెలుసుకునేందుకు ఎర పంటగా బంతి నారును, ఇతర మొక్కలను రైతులకు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఐటీసీ, జీపీఐ, లీఫ్ టెక్నికల్ ప్రతినిధులు జి.వెంకట్రావు, యు.శ్రీనివాసరావు, పెంచల్‌కుమార్, క్షేత్రాధికారులు హెచ్.పి. బసవరాజు, రైతులు పాల్గొన్నారు.

రైతులకు మొక్కలు పంపిణీచేస్తున్న అధికారులు

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

మాట్లాడుతున్న ఎంపీడీవో ప్రసూనదేవి

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆహ్వాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ప్రసూనదేవి మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని చెంచు గిరిజన యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ కోఆర్డినేటర్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మండలంలోని ఎంపీడీవోగా పనిచేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి బదిలీపై వెళుతున్న ఎమ్.నాసర్‌రెడ్డిని ప్రస్తుత ఎంపీడీవో ప్రసూనదేవి, ఏవో పద్మనాభరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు శాలువా, పూలమాలలు వేసి సత్కరించారు.

బాధితురాలికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి, తెదేపా శ్రేణులు

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పలు గ్రామాల్లోని వారికి శుక్రవారం మార్కాపురం ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన 8 మందికి సుమారు రూ. 3,44,102 విలువగల చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అసంపూర్తి భవనాలతో అవస్థలు

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు - నేడులో భాగంగా తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు. నిధులు లేక వాటిని మధ్యలోనే నిలిపేశారు. దీంతో బ్రిటిష్ వారి కాలంలో పెంకులు, రేకులతో నిర్మించిన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. బడిలో సైన్సు ల్యాబ్‌లకు సంబంధించిన గదుల కొరత ఉంది. అక్కడ సుమారు 450 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సత్తార్ తెలిపారు. – కంభం, న్యూస్‌టుడే

గుంతలమయం.. ఔరంగాబాద్ మార్గం

కందులాపురం నుంచి ఔరంగాబాద్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్.కోట అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో పడి పలువురు గాయాల పాలవుతున్నారు. వాటిని పూడ్చించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిని బాగు చేయించేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు జేఈ పాపారావు తెలిపారు. - కంభం, న్యూస్‌టుడే

అసలే మలుపు.. ఆపై అధ్వానం

వై.పాలెం-పుల్లలచెరువు ర.భ.రహదారి తరచూ మరమ్మతులకు గురవుతోంది. 20 కి.మీ పొడవైన దారికి ఇటీవల దాదాపు రూ.2 కోట్లతో కొంత భాగం కొత్త లేయర్ తారువేశారు. మరికొన్నిచోట్ల గుంతలు పూడ్చారు. ఇటీవల వర్షాలకు కొన్ని మూల మలుపుల వద్ద రోడ్డు దెబ్బతింది. రోడ్డు గోతులు పడి ప్రమాదకరంగా మారింది.

- యర్రగొండపాలెం, న్యూస్‌టుడే

మేమున్నాం.. మీకు తోడుగా..

మార్కాపురం : 8008631313
గిద్దలూరు పట్టణం : 8008574135
యర్రగొండపాలెం : 8008552658

(10 AM TO 1 PM)

పెద్దారవీడు, న్యూస్‌టుడే

?: ట్యాంకులకు నీటిని సరఫరా చేసే మోటార్ మరమ్మతులకు గురై ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను పరిష్కరించగలరు.
– విష్ణువర్ధన్, మల్లవరం

✓: రెండు రోజుల్లో మోటార్ మరమ్మతులు చేయించి, నీళ్ల సరఫరా చేయిస్తాం.
– జాన్ సుందరం, ఎంపీడీవో, పెద్దారవీడు.

అయోడిన్‌పై విద్యార్థులకు అవగాహన

పొదిలి, న్యూస్‌టుడే: జాతీయ అయోడిన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఐజీడీ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఐజీడీ జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్, సిబ్బంది అయోడిన్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆకవీడు పాఠశాలలో విద్యార్థినుల నృత్య ప్రదర్శన

బడుల్లో వేడుక

వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు వేడుకలా జరిగాయి. విద్యార్థులు, తల్లిదండ్రులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.

బేస్తవారపేట : కొత్త మల్లాపురం పాఠశాలలో తల్లిదండ్రులకు పుష్పాలిచ్చి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

కలుషిత నీటికి కట్టడి

మార్కాపురం అర్బన్, న్యూస్‌టుడే: మార్కాపురం పట్టణంలో పలు వీధుల్లో మురుగు కాలువల్లో ఉన్న సాగర్ నీటి పైపులను శుక్రవారం తొలగించారు. 'కలుషిత జలం.. వ్యాధుల భయం' శీర్షికన 'ఈనాడు'లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా స్థాయి అధికారులు, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు స్పందించారు. విజయ టాకీస్ ప్రాంతంలోని డ్రైనేజీల్లో ఉన్న పైపులను బయటకు తీయడంతో కలుషిత జలాల సమస్య దూరమైంది. ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది అంజి నాయక్, కిరణ్ పాల్గొన్నారు.

ఈనాడు కథనానికి స్పందన

విద్యార్థుల భవితకు ప్రభుత్వం బాటలు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన 'తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల' ఆత్మీయ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖా మంత్రి లోకేశ్ వినూత్న మార్పులు తీసుకొస్తున్నారన్నారు. ఈ ఏడాది నుంచి పదో తరగతిలో విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధిస్తే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి రూ.లక్ష నగదును, విద్యార్థులకు ప్రోత్సాహకాలిస్తానన్నారు. ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఇతర పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

◗ కొనకనమిట్ల: గొట్లగట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు. గొట్లగట్టు పాఠశాలలో దివ్యాంగ విద్యార్థి సతీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రూ.5 వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి సుఖ్‌దేవ్, పరిటాల సుబ్బయ్య, పొదిలి ఏఎంసీ ఇమాంసా, సొసైటీ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మండల తెదేపా కన్వీనర్ బాబురావు, బాషాపతి నాయుడు, ఎంపీడీవో ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

◗ యర్రగొండపాలెం : విద్యా వ్యవస్థలో ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొచ్చిందని తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలో భోజనశాల నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించామన్నారు. కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తూ జవాబుదారీతనం పెంచినట్లు వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. ఏఎంసీ ఛైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల కన్వీనర్ చిట్యాల వెంగళరెడ్డి, ఎంఈవో ఆంజనేయులు, ఎంపీడీవో శ్రీనివాసులు, పీఏసీఎస్ అధ్యక్షులు వీరయ్య, మాజీ సర్పంచి సత్యనారాయణ గౌడ్‌తో పాటు హెచ్‌ఎం కాశింతో పాటు రసూల్ పాల్గొన్నారు.

◗ గిద్దలూరు పట్టణం: విలువలతో కూడిన విద్యను అందించాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కోరారు. ఆయన శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థిని రమ్యను అభినందించారు. నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్ యాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాలయ్య, కమిషనర్ ఎం.వి.రమణబాబు, తహసీల్దారు ఎం.ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.

◗ కంభం : వివిధ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ తులసమ్మ మాట్లాడారు. ఎంఈవోలు అబ్దుల్‌సత్తార్, శ్రీనివాసులు, సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



మాక్ అసెంబ్లీలో ప్రతిభను చాటిన విద్యార్థి రమ్యను అభినందిస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి

మార్కాపురం పట్టణం: మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి, చిత్రంలో ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి

◗ పొదిలి: శుక్రవారం పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన పీటీఎంలో ఆర్ఐవో కె.ఆంజనేయులు మాట్లాడారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కమిషనర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు కరిమూన్‌బీబీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బహుమతులు అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.

వై.పాలెం: మాట్లాడుతున్న తెదేపా నేత ఎరిక్షన్‌బాబు

లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించండి

కనిగిరి, న్యూస్‌టుడే: కేసులు పరిష్కారానికే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం కోర్టులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న లోక్ అదాలత్ జరగనుందని, రాజీకి అనుకూలమైన అన్ని కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, పామూరు సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, న్యాయవాదులు, బ్యాంకు, బీఎస్ఎన్ఎల్, మున్సిపల్ అధికార్లు పాల్గొన్నారు.

దస్తావేజులు పోయినవి

ప్రకాశం జిల్లా కంభం మండలం, కంభం వాస్తవ్యులు **సయ్యద్ అబ్దుల్ హాఫీజ్ S/o సయ్యద్ అబ్దుల్ ఖాదర్** యావన్మందికి తెలియజేయునది ఏమనగా 14-11-2025వ తేదిన ఇంటి నుండి బస్టాండ్‌కు వెళ్తుండగా రిజిస్టర్ లింకు దస్తావేజులు పోయినవి. దస్తావేజుల నెం. 872/2005 మరియు 873/2005 పోయినవి. కావున దస్తావేజులు ఎవరికైననూ దొరికిన యెడల నా అడ్రసు గానీ, సెల్ నెంబర్ 8897722675కి చేయగలరు. తగిన పారితోషకం ఇవ్వబడును.

3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

మిత్రులకు, శ్రేయోభిలాషులకు

భాగ్యశ్రీ బ్యూటీపార్లర్ వారి

3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ప్రొ॥ భాగ్యలక్ష్మి / బేస్తవారిపేటరోడ్, కంభం
భాగ్యశ్రీ బ్యూటీపార్లర్

(c) eenadu

కనిగిరి

•కనిగిరి •దర్శి •కొండపి

కృత్రిమ మేధ.. భవితకు బాట

విజేతలతో దర్శి గీతాంజలి జూనియర్ కళాశాల అధ్యాపకులు

దర్శి, న్యూస్‌టుడే: పట్టణంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం ఉపన్యాస పోటీలు జరిగాయి. కృత్రిమ మేధ (ఏఐ) వల్ల భవిష్యత్తులో వచ్చే మార్పులు అనే అంశంపై విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ప్రతిభ చూపి తొలి మూడు స్థానాల్లో నిలిచిన వై.రమ్య, ఎటీవీఎస్.ప్రదీప్‌రెడ్డి, కె.ఐశ్వర్యలకు కళాశాల డైరెక్టర్లు సుధాకర్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి, రమణారెడ్డి, ఆదినారాయణ చేతులమీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అధ్యాపకులు రవికుమార్‌రెడ్డి, ప్రసాద్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యా సామగ్రి పంపిణీ

పామూరు: పామూరుకు చెందిన స్వయం కృషి సేవాసంస్థ ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా బాలికల విద్యాలయంలో శుక్రవారం పదోతరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు షేక్ నాయబ్‌రసూల్ మాట్లాడుతూ.. బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెంటా వర సింహ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

కనిగిరి : 8008574114, (10 AM TO 1 PM)
దర్శి: 9848 671678, కొండపి: 96424 56296

?: మర్రిపూడి మండలం చిమట పంచాయతీ తుగుట్లవారిపాలెం బీసీ కాలనీలో బోరు పనిచేయక నీటికి ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి. -కోటిరెడ్డి, స్థానికుడు

✓మోటారుకు పంపించి మరమ్మతులు చేయిస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. -నాగూర్‌వలి, ఎంపీడీవో

?: హనుమంతునిపాడు మండలంలోని పాత నీలకంఠాపురం గ్రామానికి సాగర్‌నీరు రావడం లేదు. పైపులైన్ పొడిగించి నీటి సరఫరాను పునరుద్ధరించాలి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. -వి.వెన్నయ్య, గ్రామస్థుడు

✓సర్పంచికి సూచనలిచ్చి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. -శ్రీకాంత్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్

- న్యూస్‌టుడే, మర్రిపూడి, హనుమంతునిపాడు

తాగునీటి సరఫరా పునరుద్ధరణ

స్పందనకు వందనం

పీసీపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని తలకొండపాడు ఎస్సీ కాలనీలో తాగునీటి సరఫరా అయ్యే విద్యుత్తు బోరు మరమ్మతులకు గురైంది. ఈ విషయం స్థానికులు 'ఈనాడు-మేమున్నాం మీకుతోడుగా'కు తెలియజేశారు. దీనిని సర్పంచి తిరుపతమ్మ దృష్టికి తీసుకెళ్లగా మోటారుకు మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు.

వాటర్‌షెడ్ పనులతో ప్రత్యేక గుర్తింపు

పీసీపల్లి, న్యూస్‌టుడే: నీటిని సమర్థవంతంగా వినియోగిస్తేనే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డ్వామా పీడీ జె.జోసఫ్ కుమార్ తెలిపారు. మండలంలోని మురుగుమ్మిలో వాటర్‌షెడ్ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామ పరిసరాల్లో చేపట్టిన వాటర్ షెడ్ పథకం పనులు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో గ్రామానికి అవార్డు, నగదు పురస్కారం అందించిందని గుర్తు చేశారు. ఈ పథకంలో చేపట్టిన పనులను సంరక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకం ఒక గుర్తు మాత్రమే కాదు, నీటి భద్రత, స్థిరమైన పంటల కోసం భవిష్యత్తు తరాలకిచ్చే ఒక ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీవో నజీర్‌బాషా, మండల తెదేపా అధ్యక్షుడు వేమూరి రమయ్య, అధికారులు పాల్గొన్నారు.

మురుగుమ్మిలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, పాల్గొన్న అధికారులు, నాయకులు

జూడో.. బరిలో దిగితే తాడోపేడో!

పతకాలతో మెరుస్తున్న కామేపల్లి పాఠశాల విద్యార్థులు

విద్యార్థులకు జూడోలో తర్ఫీదు ఇస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు

న్యూస్‌టుడే, టంగుటూరు, జరుగుమల్లి

అరకొర వసతుల మధ్యే ఆ విద్యార్థులు క్రీడా సాధన చేసి పోటీల్లో పతకాల పంట పండిస్తున్నారు. రెండేళ్లలో ఆ పాఠశాల నుంచి 50 మందికి పైగా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాల, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తున్నారు. వారే జరుగుమల్లి మండలం కామేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఇటీవల జూడో పోటీల్లోనూ తమ ప్రతిభ చాటి ప్రశంసలు అందుకున్నారు.

రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు

నా పేరు ముప్పూరి సాయి శ్రీవల్లి. 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పటి వరకు రెండు సార్లు రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పతకాలు సాధించాను. జిల్లాలో వివిధ కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో మూడు వెండి, మూడు రజత పతకాలు సాధించాను. భవిష్యత్తులో క్రీడా కారిణిగా రాణించడమే నా ధ్యేయం.

అండర్-19 విభాగంలో..

నా పేరు పత్తి వంశీ. మాది కామేపల్లి. పదో తరగతి చదువుతున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. నాలో ప్రతిభను గుర్తించిన మా పీఈటీ సర్ కోటేశ్వరరావు 2 సంవత్సరాలుగా జూడోలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. రెండు సార్లు అండర్-19 విభాగంలో కాంస్య పతకాలు సాధించాను. జాతీయ స్థాయిలోనూ పతకాలు కైవసం చేసుకోవడమే నా లక్ష్యం.

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..

నా పేరు కట్టా వెంకట గంగాభవాని. మాది పైడిపాడు గ్రామం. 6వ తరగతి చదువుతున్నాను. ఏడాదిగా జూడోలో తర్ఫీదు పొందుతున్నాను. సత్యసాయి జిల్లాలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్-14 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని రాణిస్తున్నాను.

సిల్వర్ మెడల్ సాధించా..

నా పేరు కొత్తపల్లి నిఖిల్. రామచంద్రాపురం గ్రామం. ఆరో తరగతి చదువుతున్నాను. వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో జూడోలో రాణిస్తున్నాను. అండర్-14 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాను. త్వరలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాను. అందుకు మరింతగా సాధన చేస్తున్నాను. చదువులోనూ రాణిస్తున్నాను.

సమష్టి కృషితోనే పుదుగిరి అభివృద్ధి

మర్రిపూడి, న్యూస్‌టుడే: పుదుగిరిపై వెలసిన అహోబిల ఆలయ అభివృద్ధికి అందరు కలిసి కృషి చేయాలని మర్రిపూడి గ్రామస్థులు కోరారు. శుక్రవారం స్థానిక పడమరబజారులో సమావేశమైన వారు మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన దేవస్థానంలో ఏటా మార్గశిరలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు, దేవీశరన్నవరాత్రులు వేడుకల్లో ఉభయదాతలుగా స్థానికులే వ్యవహరిస్తున్నారన్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలోనే ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గిరిపై తీవ్ర క్షామ పరిస్థితుల్లో కొండపైన నీరు లేక పోవటంతో గ్రామస్థులంతా పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో మర్రిపూడి నుంచి పైపులైన్ ద్వారా కొండపైకి నీటిని సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బీవీఎస్ శాస్త్రి, సుబ్బారెడ్డి, మాలకొండారెడ్డి, నరసింహారావు, బసిరెడ్డి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అవసరం

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: పక్కా గృహాలు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఊసా వెంకటేశ్వర్లు కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించి ఇళ్లు లేని పేదలను కలిసి వారితో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలకు చెందిన వారే సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో పక్కాగృహాలు మంజూరు చేయించుకున్న లబ్ధిదారులు సకాలంలో బిల్లులు రాక, ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోక పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం కోలేక వివిధ దశల్లో పనులు ఆగిపోయిన తెలిపారు.

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

దర్శి, న్యూస్‌టుడే: ముండ్లమూరు మండలం ఈదరకు చెందిన తలుపోలు శ్రీరామ్మూర్తికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 53,786 సీఎం సహాయ నిధి చెక్కును శుక్రవారం దర్శిలోని తన నివాసంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అందజేశారు. ● జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటిని వృథా చేయొద్దని గొట్టిపాటి లక్ష్మి సూచించారు. దర్శి హ్యాపీహోమ్స్, 6వ వార్డులో జలసురక్ష మాసం అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆమె కోరారు.

లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించండి

కనిగిరి, న్యూస్‌టుడే: కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం కోర్టులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న లోక్ అదాలత్ జరుగుతుందని, రాజీకి అనుకూలమైన అన్ని కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, పామూరు సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, న్యాయవాదులు, బ్యాంకు, బీఎస్ఎన్ఎల్, మున్సిపల్ అధికార్లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ

పీఆర్సీని వెంటనే అమలు చేయాలి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం పీఆర్సీని వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.సాంబశివరావు డిమాండ్ చేశారు. మండలంలోని సి.నాగులవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం యూటీఎఫ్ సబ్ కమిటీ సమావేశం ఆ శాఖ మండల అధ్యక్షుడు ఎన్.వెంకటరామయ్య అధ్యక్షతన జరిగింది. 2010 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. పీఆర్సీ కమిటీని నియమించి ఉద్యోగులకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని, హై స్కూల్ ప్లస్‌లను బలోపేతం చేసి ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులుగా నియమించాలని, డీఏ బకాయిలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.నాగులవరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.డేవిడ్, యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ పాదుషా, నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సాంబశివరావు

చంద్రబాబునాయుడికి రుణపడి ఉంటాం

కనిగిరి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి రుణపడి ఉంటామని తెదేపా విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కందుల యల్లమంద పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాయితీ రుణ పథకం పునరుద్ధరణ, బహుళ అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించడం తదితర వరాలు ప్రకటించడం పట్ల శుక్రవారం స్థానిక అమరావతి మైదానంలో పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పాలకులు వచ్చినా దివ్యాంగులకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 7 వరాలు ప్రకటించి దివ్యాంగుల హృదయాల్లో నిలిచి పోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జలపాటి తిరుపతయ్య, సోమిశెట్టి శ్రీనివాసులు, బాబూరావు, మాల్యాద్రి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న తెదేపా విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకులు

హెచ్చరిక బోర్డులు లేక..!

తాళ్లూరు-ముండ్లమూరు ప్రధాన రహదారిలో పడమట బజారుకు సమీపానున్న నాలుగు మలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి. అక్కడ వేగ నిరోధకాలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వేగంగా వస్తున్న వాహనాలు ఎదురెదురుగా ఢీకొంటున్నాయి. ఇలా కొందరు వాహన చోదకులు ప్రమాదాలకు గరయ్యారు. నిత్యం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు అధిక సంఖ్యలో వాహనాల రద్దీ ఉంటుంది. ఈ విషయమై ర.భ.శాఖ ఏఈ ఆర్.స్రవంతిని సంప్రదించగా త్వరలోనే సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడ తామన్నారు.

-న్యూస్‌టుడే, తాళ్లూరు

రోడ్ల పక్కన చెత్త.. చిందరవందర

పామూరులోని ప్రధాన రహదారులు, కాలనీల్లో పందులు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధి రోడ్ల పక్కన మురుగు, చెత్త పేరుకుపోవడంతో పందుల సంచారం ఎక్కువైందని స్థానికులు తెలిపారు. చెత్త కుప్పలు, కుండీల వద్ద చేరి చిందరవందర చేస్తున్నాయని, దీనివల్ల దుర్వాసన, దోమలు వ్యాపిస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. స్థానిక మదన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద పందులు తిరుగుతున్న చిత్రమిది. దీనిపై పంచాయతీ అధికారులు మాట్లాడుతూ.. పెంపకందారులతో మాట్లాడి గ్రామంలో వాటిని వదలకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -న్యూస్‌టుడే, పామూరు

పొలానికి చీర.. పంటకు రక్ష

రైతులు సాగుచేస్తున్న వివిధ పంటలను అడవి జంతువులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో చుట్టూ చీరలు, వలలు కట్టి అన్నదాతలు తమ పంట చేలను కాపాడుకుంటున్నారు. కనిగిరి, వెలిగండ్ల, పామూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వరి, కంది, మినుము, అలసంద పంటలు వేశారు. కంచర్లవారి పల్లి వద్ద పొలం చుట్టూ రక్షణగా పాత చీరలు కట్టిన చిత్రమిది. -న్యూస్‌టుడే, కనిగిరి

మొంథా ప్రభావం.. దారిపై గాయం

ముండ్లమూరు- వేంపాడు గ్రామాల మధ్య అద్దంకి- దర్శి ప్రధాన రహదారి చిలకలేరువాగు చప్టాపై తారు లేచిపోయి గుంతలు ఏర్పడ్డాయి. మొంథా తుపాను కారణంగా చప్టాపై వరద ప్రవాహానికి మూడు చోట్ల గుంతలు పడ్డాయి. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ర.భ ఏఈ రఫీని వివరణ కోరగా.. రూ.35 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, మంజూరు కాగానే పనులు చేపడతామని తెలిపారు. -న్యూస్‌టుడే, ముండ్లమూరు

డ్రమ్ముల్లో నీటి నిల్వ వద్దు

తూర్పుగంగవరం పీహెచ్‌సీ పరిధిలో ఫ్రైడే డ్రైడేను పురస్కరించుకొని పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. వైద్యులు కె.మౌనిక, సీహెచ్.శ్రీకాంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పలువురి గృహాల వద్ద ఉన్న వ్యర్థ నీటిని పారబోయించారు. డ్రమ్ములు, టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాల్లో వ్యర్థ నీరు నిల్వకు వీల్లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈవో చంద్రశేఖరరాబు, హెచ్‌ఏ గోపీనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, తాళ్లూరు

అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండు

కనిగిరి: ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.వి.కొండారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. కనిగిరి మున్సిపాలిటీలోని మాచవరానికి చెందిన గురవమ్మ కేసులో ఆమెకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంలో తమ వైఫల్యాన్ని పోలీసులు కప్పి పుచ్చుకునేందుకు సీపీఎం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. సీపీఎం, ఐద్వా, సీఐటీయూ నాయకులు కేశవరావు, లక్ష్మీప్రసన్న, పిచ్చియ్యలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, నరేంద్ర, మాల కొండారెడ్డి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కొండారెడ్డి

ఆ రెండు గ్రామాలను విడదీయ వద్దని వినతి

కురిచేడు, న్యూస్‌టుడే: తమ రెండు గ్రామాలను కురిచేడు పంచాయతీలోనే కొనసాగించాలని కాటంవారిపల్లె, పేరుంబొట్లపాలెం గ్రామాల ప్రజలు పంచాయతీ కార్యదర్శి చాంద్‌బికి సంతకాలతో కూడిన అర్జీలను శుక్రవారం అందజేశారు. కురిచేడు పంచాయతీలో నుంచి కాటంవారిపల్లె, పేరుంబొట్లపాలెం గ్రామాలను విడదీయడంపై ఇటీవల ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. గ్రామాలను విడదీసే అంశంపై పంచాయతీ కార్యదర్శి చర్చించారు. అనంతరం కురిచేడు పంచాయతీలో నుంచి రెండు గ్రామాలను విడదీయాలని అధికారులు గ్రామసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదం తెలపలేదు. మూకుమ్మడిగా ఆ ఆమోదాన్ని తిరస్కరించినట్లు పంచాయతీ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. గ్రామాల ఆవిర్భావం నుంచి కురిచేడు పంచాయతీలోనే కొనసాగుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మా రెండు గ్రామాలను అందులోనే కొనసాగించాలని గ్రామసభకు వచ్చిన అధికారులకు విన్నవించుకున్నారు. సర్పంచి కేసనపల్లి క్రిష్ణయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తగదు

కనిగిరి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కనిగిరి డీఎస్పీ పైడి కాల్వ సాయి ఈశ్వర్ యశ్వంత్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సీఐ కార్యాలయ ఆవరణలో పలువురికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవర్తకు స్వస్థి పలికి సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. పూర్తిగా మారితే రౌడీషీట్ తొలగించేందుకు అవకాశం ఉందన్నారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై టి.శ్రీరామ్ పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: సింగరాయకొండ బాలయోగినగర్ కూడలి వద్ద శుక్రవారం నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బాలయోగినగర్‌కు చెందిన దంతం కౌశిక్ ఒంగోలులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. రోజూ కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళుతుంటాడు. ఈ క్రమంలో బాలయోగినగర్ కూడలి వద్ద నిలపగా సింగరాయకొండకు చెందిన మద్దసాని బ్రహ్మయ్య ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సులో కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఏవో ప్రసాదరావు, ఉపాధ్యాయులు

సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు

తాళ్లూరు, న్యూస్‌టుడే: నేలలు మన వారసత్వ సంపదని, భవిష్యత్తు తరాలకు ఉపయుక్తంగా ఉండేలా వాటిని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు తెలిపారు. అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం తూర్పుగంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలు పండిస్తూ భూసారం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన ఎరువులను అవసరమైన మేరకే ఉపయోగించాలని సూచించారు. హెచ్‌ఎం వైఎస్సార్కే. ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అమ్మానాన్నల బడిబాట!

సందడిగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు

కనిగిరి, కొండపి, దర్శి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎంలు సందడిగా సాగాయి. తమ పిల్లల చదువుల గురించి నేరుగా అమ్మానాన్నలు బడులకు వెళ్లి తెలుసుకున్నారు. వారికి ఉపాధ్యాయులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలబాలికల నృత్యాలు, వివిధ ప్రాజెక్టుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ● విద్యార్థుల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. సింగరాయకొండ గురుకుల పాఠశాలలో జిల్లా కోఆర్డినేటర్ జయ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఊళ్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను తల్లిదండ్రులు వినియోగించుకుని తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. ● కనిగిరి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన వసతులను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో డీడీవో శ్రీనివాసరెడ్డి, కస్తూర్బా పాఠశాలలో ఆర్డీవో జి.కేశవర్ధన్‌రెడ్డిలు హాజరయ్యారు. ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షులు డి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● పీసీపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సమావేశానికి ఎమ్మెల్యే ఉగ్ర హాజరయ్యారు. వందమంది విద్యార్థులకు రూ. 1.30 లక్షల విలువగల స్టడీ ఫైర్లను వ్యాపారవేత్త గోగడ శ్రీనివాసులు అందించారు. దాతను ఎమ్మెల్యే, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు అభినందించారు. ● చదవే మన జీవితాలను మారుస్తుందని తెదేపా దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ముండ్లమూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, సీఐ వై.రామరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు జడ్పీహెచ్ఎస్‌లో దాతలు చెంచురామయ్య, వెంకటేశ్వర్లు, ట్రైకం ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెని ఎండీ పాఠశాలకు రూ.1,50,000 విలువైన వస్తువులను బహూకరించారు. కంచర్ల మురళి, నలదల సుబ్బారావు, కొత్తపల్లి జాలయ్య రూ.లక్ష విలువ చేసే 20 సైకిళ్లను అందజేశారు. జరుగుమల్లిలో బి.నరసింగరావు రూ. 30,000 విలువ చేసే రెండు బీరువాలు, ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి 30 కుర్చీలను పాఠశాలకు అందజేశారు. ● దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే పాపారావు పాల్గొన్నారు. ● తాళ్లూరు కేజీబీవీలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు, మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● వెలుగువారిపాలెంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో దాతల సాయంతో చేసిన అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవాలు చేశారు. – న్యూస్‌టుడే, బృందం

సింగరాయకొండ గురుకుల పాఠశాలలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు

హెచ్‌ఎంపాడు పాఠశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థినులు

జరుగుమల్లి: చిర్రికూరపాడులో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ముండ్లమూరు: విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి

వితలాపురంలో విషాద ఛాయలు

తాళ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని వితలాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తెదేపా నాయకుడు మేడగం సుబ్బారెడ్డి కుమారుడు రామిరెడ్డి (20) చిలకలూరిపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు జిల్లాలోని లారా విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయ్యప్పమాల వేసుకున్న రామిరెడ్డి తన స్నేహితులతో కలిసి వినుకొండ మండలంలో భజనకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. దర్శి నియోజకవర్గ తెదేపా నాయకుడు కడియాల లలిత్‌సాగర్ వితలాపురం వచ్చి మృతుడి తండ్రి సుబ్బారెడ్డి, కుటుంబీకులను పరామర్శించారు. రామిరెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చరవాణి ద్వారా విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.


రామిరెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న లలిత్‌సాగర్, తెదేపా నాయకులు తదితరులు

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు •సంతనూతలపాడు

వసతి గృహాల్లో పరిశుభ్ర వాతావరణం అవసరం

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: వసతిగృహాల్లో పరిశుభ్రత వాతావరణం ఉండేలా చూడాలని ఎంపీడీవో సురేష్‌బాబు సూచించారు. శుక్రవారం స్థానిక ఎస్సీ వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల చుట్టూ పిచ్చిమొక్కలు లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

విద్యార్థితో మాట్లాడుతున్న ఎంపీడీవో సురేష్‌బాబు

నేడు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయ్ కుమార్ ఈనెల 6 శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని కమిషనర్ వై.రామకృష్ణయ్య తెలిపారు. రూ.5కోట్లకు పైగా విలువ గల వివిధరకాల పనులకు ఎమ్మెల్యే భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారని ఆయన చెప్పారు.

కనకదుర్గా భవానీ నగరోత్సవం

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వెలిసిన కనకదుర్గా భవానీ అమ్మవారి నగరోత్సవం ఈనెల 6న శనివారం జరుగుతుందని భవానీ భక్తబృందం వారు తెలిపారు. కలశాల ఊరేగింపు ఉంటుందన్నారు. నగరోత్సవంలో జ్యోతులు పట్టుకునేందుకు ఆసక్తిగల బాలికలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

రోడ్డు అధ్వానం.. వెళ్లాలంటే కష్టం

ఒంగోలు మండలం యరజర్ల-సర్వేరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న లింక్‌రోడ్డు అధ్వానంగా మారింది. ఆ రెండు గ్రామాలకు రాకపోకలు సాగించడంతోపాటు; చుట్టుపక్కల వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఈ మార్గానే ట్రాక్టర్లతోపాటు; ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లింక్‌రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడంతో గుంతల మయంగా మారింది. చిన్నపాటి వర్షం పడినా వాహన రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోంది. రైతుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

అల్లుకున్న నిర్లక్ష్యం.. పొంచి ఉంది ప్రమాదం

వర్షాకాలం ఆరంభమైతే డివిజన్లో తీగజాతి మొక్కలు సమీపంలో ఉన్న చెట్లతో పాటు విద్యుత్తు స్తంభాల పైదాకా ఎగబాగి తీగలపై పెరిగిపోతాయి. బలమైన గాలులు వీస్తే విద్యుదాఘాతం ఏర్పడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా మద్దిపాడు మండలం పారిశ్రామిక వాడ నిలుస్తోంది. ఇక్కడ హై వోల్టేజీ విద్యుత్తు స్తంభాల టవర్‌ను కంప చెట్లు అల్లుకు పోయాయి. గాలులకు తీగలు ఊగుతూ ఎక్కడ విద్యుదాఘాతం ఏర్పడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తీగలు సరిచేయాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మద్దిపాడు

కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొడదాం

కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఈ నెల 8, 9 తేదీలలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక నాయకులు కామ్రేడ్ బక్క శ్రీను అన్నారు. శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రంగాయపాలెం గ్రామం వలస పాలెంలో గోడ పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను లేబర్ కోడ్‌ల పేరుతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోడూరి కోటేశ్వరరావు, శ్రీరాములు, శేఖర్, కరుణ, రాము పాల్గొన్నారు.

జాతీయ నాయకుల చిత్రపటాలతో తల్లిదండ్రులు

జాతీయ నేతల చిత్రపటాల బహూకరణ

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు గెలాక్సీ గ్రానైట్ యజమానుల సంఘం కోశాధికారి చలువాది బదరీనారాయణ శుక్రవారం జాతీయ నాయకులు, తెలుగు సాహిత్య కవుల చిత్రపటాలను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వి.మోహన్ నరసింహం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిత్రపటాలతోపాటు మైకు అందజేశారు.

'లక్ష్మీపూజిత చదువు ఖర్చు భరిస్తా'..

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న పదోతరగతి విద్యార్థి లక్ష్మీపూజితను సత్కరించారు. ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జంపన కృష్ణకుమార్ విద్యార్థినికి రూ.2 వేలు బహుమతిగా ఇవ్వడంతోపాటు, ఎంతవరకు చదివితే అంతవరకు తాను ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో విద్యాకమిటీ ఛైర్మన్ వంశీరెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.

అంబేడ్కర్ వర్ధంతికి ఏర్పాట్లు

ఒంగోలుగ్రామీణం, కొత్తపట్నం: డా.బీఆర్.అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక హెచ్‌సీఎం కళాశాల, కోలాస్ హోటల్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్.లక్ష్మానాయక్ తెలిపారు. అలాగే కొత్తపట్నంలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామలింగం శంతారావు తెలిపారు.

ప్రజా దర్బార్‌కు 25 వినతులు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ తన కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను చేపట్టారు. నియోజక వర్గంలోని ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలకు అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పింఛను ఇలా పలు వాటికి సంబంధించి అర్జీలు వచ్చాయి. వీటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేత్రదానం గొప్పది

నాగులుప్పలపాడు: ఉప్పుగుండూరుకు చెందిన వాసవీక్లబ్ సభ్యులు గుండా పూర్ణ చంద్రరావు గురువారం రాత్రి మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి ఆయన నేత్రాలను వారి కుటుంబ సభ్యులు గుంటూరు శంకర్ వైద్యశాలకు అందజేశారు. వాసవీక్లబ్ జిల్లా వైస్ గవర్నర్ అమరా వేణు మాట్లాడుతూ అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని అన్నారు.

మహారాజశ్రీ ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జివారి కోర్టులో

GWOP No.21/2025

Between

పూండ్ల నాగరమ్యశ్రీ... పిటీషనర్

Vs

నిల్ రెస్పాండెంట్

పై నంబర్ కేసులో తన మైనర్ కుమార్తె పూండ్ల సేన సమన్విత సులోచన అను వారి [illegible]

... అడుగులు ఉత్తరం: 30 అడుగుల వెడల్పు గల రోడ్డు ఈ దిశ 68 అడుగులు. ఈ హద్దుల మధ్య 37 గదులు మరియు 29 అడుగులు (చదరపు). మొత్తం విలువ రూ.17,95,333/-

కోర్టువారి ఉత్తర్వుల మేరకు పిటీషనర్ తరపున న్యాయవాది

ఇట్లు/- Ch.V.Deepthi, B.Tech., B.L Advocate, Ongole.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం: 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు: 8247324766
కొత్తపట్నం: 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

ఒంగోలు అంజయ్య రోడ్డు, న్యూస్‌టుడే:

?: నగరంలోని శ్రీనివాస కాలనీ (సాయిబాబా నగర్)లో మంచి నీళ్లు దుర్వాసనతో వస్తున్నాయి. వీటిని తాగలేక ఇబ్బంది పడుతున్నాం. కనీసం వాడుకోవాలన్నా వీలుకావడం లేదు. నీళ్లు కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

– సోమయ్య, అంజి, ఒంగోలు

✓: సిబ్బందిని పంపించి పూర్తిగా పరిశీలిస్తాం. నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టి మంచి నీరు సరఫరా చేస్తాం. – నరసింహారావు, ట్యాప్ ఇన్‌స్పెక్టర్, ఒంగోలు

కొత్తపట్నం, న్యూస్‌టుడే:

?: కొత్తపట్నం జగనన్న కాలనీలో రాత్రీ పగలు అని తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతున్నాయి. అధికారులు స్పందించి రాత్రి వేళ సమయంలో మాత్రం వెలిగే విధంగా చూడాలని కోరుతున్నాం.

– రాఘవేంద్ర, విజయ్, కొత్తపట్నం

✓: సిబ్బందిని పంపించి పూర్తిగా పరిశీలిస్తాం. సమస్యను పరిష్కరిస్తాం.

– ధనలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి

మద్దిపాడు, న్యూస్‌టుడే:

?:మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పారిశ్రామిక వాడలో రహదారులపై గ్రానైట్ వ్యర్థాలను పోస్తున్నారు. దీనివల్ల ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. వ్యర్థాలను రహదారులపై పోయకుండా చర్యలు తీసుకుని ఇబ్బందులు తొలగించగలరు.

– ప్రవీణ్ కుమార్, మద్దిపాడు

✓: రహదారులపై గ్రానైట్ వ్యర్థాలను పోసేవారికి నోటీసులు అందజేసి నిబంధనలు విధిస్తాం. చెత్త పోయకుండా చర్యలు తీసుకుంటాం.

– సత్యనారాయణ, ఏపీఐఐసీ, కమిషనర్

?: గుండ్లాపల్లి జాతీయ రహదారి పక్కన మంచి నీటి పైపులు లీక్ అయి నీరు ఎక్కువగా రహదారి వెంట పోతోంది. దీంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి పైపులను మరమ్మతు చేసి వృధాను అరికట్టండి. – కొప్పోలు శ్రీను, గుండ్లాపల్లి

✓: మా సిబ్బందిని పంపి పైప్ లీకేజీలకు మరమ్మతులు నిర్వహించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి చర్యలు తీసుకుంటాం.

– బాబు, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్, మద్దిపాడు

స్పందనకు వందనం

ఒంగోలు కర్నూలు రోడ్డు, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలో సమతానగర్ ఒకటో లైన్‌లో ఖాళీ స్థలాల్లో చిల్లచెట్లు పెరిగి చిట్టడవిలా మారడంతో పరిసర నివాసితులు అవస్థలు పడుతున్నారని శుక్రవారం 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనికి శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాబ్జీ, శానిటరీ సెక్రెటరీ సుధాకర్ సూచనల మేరకు మేదర కార్మికులతో పెరిగిన చెట్లు తొలగించారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు

వైభవంగా అయ్యప్ప పడిపూజ

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: స్థానిక మంగమూరురోడ్డులో శుక్రవారం మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి భజన వైభవంగా జరిగింది. పూజల్లో వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అక్రమ కేసులు ఉపసంహరించాలి

మాట్లాడుతున్న కొండారెడ్డి

కనిగిరి: ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.వి.కొండారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. [illegible] ఈ అంశంలో తమ వైఫల్యాన్ని పోలీసులు కప్పి పుచ్చుకునేందుకు సీపీఎం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. సీపీఎం, ఐద్వా, సీఐటీయూ నాయకులు కేశవరావు, లక్ష్మీప్రసన్న, పిచ్చియ్యలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, నరేంద్ర, మాలకొండారెడ్డి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

బంగారు, డైమండ్ నగల ప్రదర్శన ప్రారంభం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని ట్రంక్‌రోడ్డులో గల ఎంఎస్ ఫంక్షన్ హాలులో శుక్రవారం పాన్ ఇండియా జ్యువెల్లరీ షో వారి ఆధ్వర్యంలో గోల్డ్, డైమండ్ ప్రదర్శన, విక్రయాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆయన సతీమణి నాగసత్యలతో కలిసి ప్రారంభించారు. సంస్థ నిర్వాహకులు సజ్జా అన్నపూర్ణ, నిరంజన్‌లు అతిథులకు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆభరణాలు, డైమండ్స్ గురించి వివరించారు. ప్రతి కొనుగోలుపై గోల్డుకాయిన్ ఉచితంగా అందిస్తున్నామన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల. పాల్గొన్న ఆయన సతీమణి నాగసత్య, నిర్వాహకురాలు అన్నపూర్ణ

ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు

చీమకుర్తి: చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ గ్రూపుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన నలుగురు విద్యార్థులకు తెదేపా వాణిజ్య విభాగం అధ్యక్షులు శిద్దా సుధాకర్ జయభారతి దంపతులు రూ.20వేలు ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జూనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన వారికి ఈప్రోత్సాహక బహుమతి అందజేశారు. మద్దిపాడు మార్కెట్ కమిటీ ఛైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాదు, మండల తెదేపా అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, మాజీ అధ్యక్షులు రావిపాటి రాంబాబు, గొల్లపూడి సుబ్బారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్ది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

నగదు బహుమతి అందజేస్తున్న సుధాకర్ దంపతులు

లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించండి

కనిగిరి: కేసులు పరిష్కారానికే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం కోర్టులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న లోక్ అదాలత్ జరగనుందని, రాజీకి అనుకూలమైన అన్ని కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, పామూరు సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, న్యాయవాదులు, బ్యాంకు, బీఎస్ఎన్ఎల్, మున్సిపల్ అధికార్లు పాల్గొన్నారు.

ఆదాయ వృద్ధికి పాల ఉత్పత్తి సాయం

మాట్లాడుతున్న ఏపీటీ సీవో బాలకృష్ణ రాజు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: పాల ఉత్పత్తితో ఆదాయాన్ని పెంపొందించుకోవాలని ఏపీటీ సీవో బాలకృష్ణరాజు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల వెలుగు కార్యాలయంలో పాల ఉత్పత్తిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాల ఉత్పత్తితో జీవనోపాధిని పెంచుకొనేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్ ఏపీఎం సుబ్బారావు, పశువైద్యాధికారి అనూరాధ, మండల వెలుగు ఏపీఎం బాబూరావు, సీసీలు పాల్గొన్నారు.

రూ.44.51 లక్షల సహాయనిధి చెక్కుల పంపిణీ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజక వర్గంలో ఆయా గ్రామాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.40,51,658 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన పేదలకు సహాయనిధి చెక్కులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులను తిలకిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

పీవీఆర్ స్కూల్‌లో పిల్లల ప్రగతిని తెలుసుకుంటున్న తల్లులు

తల్లిదండ్రులే తొలి గురువులు

❖ వాడవాడలా ఘనంగా మెగా పీటీఎం

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం: డివిజన్లో మెగా పీటీఎం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని తల్లిదండ్రుల ప్రాధాన్యం, చదువు అవసరం గురించి వివరించారు.

❖ పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో..

విద్యార్థుల ఎదుగుదలకు తల్లిదండ్రులే తొలి గురువులని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నతపాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హెచ్‌ఎం రాధిక అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో చదువే పిల్లలకు మంచి ఆస్తి అన్నారు. పీవీఆర్ స్కూలులో మధ్యాహ్న భోజనం సరిగా లేదని విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలో కొత్తవారికి వంట బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. ఇతర సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఎంఈవో టి.కిషోర్‌బాబు, స్థానిక కార్పొరేటర్ శైలజ, తెదేపా నగర అధ్యక్షుడు మదన్, కార్పొరేటర్ శాండిల్య, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపట్నం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువులో ముందు ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ సూచించారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పీటీఎంలో మాట్లాడారు. ఎంపీడీవో శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: పేదలకు చదువే ఒక ఆస్తి అని, చదువుతో జీవితాలను మారతాయని ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఏపీ గురుకుల పాఠశాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు.

❖ నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: నాగులుప్పలపాడులో ఎంపీడీవో తేళ్ల రవికుమార్, మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ మారెళ్ల వెంకట శేషయ్య, అమ్మనబ్రోలు ఉన్నత పాఠశాలలో మాజీ జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన : ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు మండలం అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం జరిగింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఉలిచిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో రాజశేఖర్ మాట్లాడారు.

చీమకుర్తి: పాఠశాలలో బోధనోపకరణాలను పరిశీలిస్తున్న డిప్యూటీ డీవో చంద్రమౌళేశ్వరరావు

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్

మద్దిపాడు: గుండ్లాపల్లిలో తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు



(c) eenadu

అక్షరానికి వసంతం

వీఆర్ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ

నగరంలో వీఆర్‌సీ తరహాలో దాతల సహకారంతో 15 పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నాం. వీఆర్ మున్సిపల్ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థ ఆధ్వర్యంలో మెటీరియల్ అందించి నీట్, ఐఐటీ విద్యా బోధన అందించనున్నాం.
– నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న విద్యార్థి సూచన బాగుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా. నాడు నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి.. ఈ స్థాయికి చేరా. క్రమశిక్షణ అలవరిచే క్రమంలో నాటి గురువులు బెత్తం దెబ్బలు నేటికీ గుర్తు.
– చేజర్లలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

పండగలా మెగా పీటీఎం 3.0

ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పేరెంట్ కమిటీ సభ్యులతో కళకళ లాడాయి. అక్కడ చదువుతున్న విద్యార్థుల మేధస్సును తెలుసుకునేందుకు.. వారికి ఆయా బడుల్లో అందుతున్న మౌలిక వసతులను పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్(మెగా పీటీఎం 3.0) సూపర్ సక్సెస్ అయింది. జిల్లా వ్యాప్తంగా 2,527 పాఠశాలల్లో, 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరులో జరిగిన కార్యక్రమాల్లో మేయర్ ఆర్.బాలాజీరావు, సమగ్రశిక్షా అభియాన్ ఏపీసీ డాక్టర్ డి.వెంకటసుబ్బయ్య, ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు. – నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే బృందం

సామాజిక మాధ్యమాల ప్రభావంతో 18 ఏళ్ల వయసులో తెలుసుకునే విషయాలను.. పదేళ్లకే తెలుసుకుంటున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో తరచూ మాట్లాడాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. తమ బిడ్డల నడవడికను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటూ ఉండాలి.
– చేవూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లా

చేజర్ల పాఠశాలలో ట్యాబ్‌ల వినియోగాన్ని వీక్షిస్తున్న మంత్రి ఆనం

సోమశిలకు 25,594 క్యూసెక్కుల వరద

అనంతసాగరం, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సోమశిల జలాశయానికి శుక్రవారం 25,594 క్యూసెక్కుల వరద వస్తుండగా- అదే సమయంలో 4, 5 క్రస్ట్‌గేట్ల ద్వారా 17,300 క్యూసెక్కులను పెన్నా డెల్టాకు విడుదల చేశారు. నీటి నిల్వ 74.055 టీఎంసీలకు, నీటి మట్టం 328.015 అడుగులకు చేరింది. రోజుకు సగటున 275 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

స్క్రబ్ టైఫస్ కలవరం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్ కేసుల వ్యాప్తి కలవరపెడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 59 నమోదవగా- ప్రస్తుతం నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అయిదుగురు చికిత్స పొందుతున్నారు. నల్లిని పోలిన చిగ్గర్ మైట్ కీటకం కాటు వల్ల ఈ వ్యాధి సోకుతుంది. రాపూరు ప్రాంతానికి చెందిన అయిదేళ్ల బాలిక స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చికిత్స పొందుతూ జీజీహెచ్ ఈ నెల నాలుగో తేదీ మృతి చెందిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా.. ఈ చిన్నారికి లివర్ సంబంధిత సమస్య కూడా తీవ్రతకు కారణమై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఆటలెలా.. ఆటవస్తువులిలా?

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం ప్రతి పాఠశాలకు క్రీడా వస్తువులు అందించింది. నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో క్రీడా వస్తువులు భవనం మెట్ల కింద ఉంచడంతో వర్షానికి తడిచి ఆడుకోడానికి వీలు లేకుండా తయారవుతున్నాయి. వాటిని వేరే గదిలో ఉంచి విద్యార్థులతో ఆటలాడించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
– ఈనాడు, నెల్లూరు

ముంపు ముప్పు.. ఏదీ కనువిప్పు!

శాశ్వత పరిష్కారంపై దృష్టి పెడితేనే ప్రయోజనం

ఈనాడు, నెల్లూరు: కార్పొరేషన్, న్యూస్‌టుడే: నెల్లూరు నగరాన్ని ముంపు ముప్పు వెన్నాడుతోంది. ఏటికేడు ఆ తీవ్రత పెరుగుతూనే ఉంది. శాశ్వత పరిష్కారం, ప్రత్యామ్నాయ పనులు మాత్రం కాగితాలు దాటడం లేదు. భారీ వర్షాల వేళ హడావుడి చేయడం.. ఆ తర్వాత మిన్నకుండిపోవడం షరా మామూలైంది. తాజాగా దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు.. ముఖ్యంగా గురువారం మధ్యాహ్నం గంటన్నరసేపు పడిన వానకు ప్రధాన రోడ్లన్నీ కాలువలను తలపించాయి. ప్రజలు అల్లాడిపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మేల్కోనకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు.

సర్వేలు సరే.. చర్యలేవీ?

2015లో నగరం భారీ ముంపునకు గురైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరులోనే ఉండి.. సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత మంత్రి నారాయణ 15 ప్రత్యేక అధికారుల బృందాలను గుంటూరు నుంచి తీసుకొచ్చారు. వారంతా నగరంలోని 14 పంట కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తే సరిపోతుందని తేల్చి చెప్పారు. మార్కింగ్‌తో పాటు రెండు రోజులు జేసీబీలతో హడావుడి చేశారు. తర్వాత ఏమైందో ఏమో.. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. తాజాగా రూ. 50 కోట్లతో కాలువలు అభివృద్ధి చేస్తామంటూ.. ఉన్నవాటిని కుదించేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెల్లూరులోని ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపు నీరు

రైల్వే అండర్ బ్రిడ్జిలతో..

కొద్దిపాటి వర్షానికే ఇబ్బందులు తలెత్తడానికి ప్రధాన కారణం రైల్వే అండర్ బ్రిడ్జిలే. వాటి స్థానంలో పై వంతెనలు నిర్మించాలని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. గురువారం మైపాడు రోడ్డు రైల్వేగేట్ దగ్గర నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు నగరంలోకి వెళ్లే వాహనాలు స్తంభించాయి. మినీ బైపాస్ నుంచి నగరంలోకి వచ్చేందుకు దారిలేక అవస్థలు పడుతున్నారు. – నాగేశ్వరరావు, నెల్లూరు

కారణాలెన్నో..

- ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, విజయమహల్ గేట్, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిల దగ్గర ఏటా నీరు నిలవడం. . మినీ బైపాస్, ట్రంకు రోడ్డుకు రాకపోకలు నిలిచిపోవడం మామూలైంది. మోటార్లతో తోడేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వర్షం పడినప్పుడే అవి పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. పొగతోటలో కాలువలన్నీ ఆక్రమణకు గురయ్యాయి.
- వరదలు వచ్చినప్పుడు.. వర్షపునీరు పెన్నానదిలోకి వెళ్లలేక.. వెనక్కు రావడంతో భగత్‌సింగ్ కాలనీ, గాంధీగిరిజన కాలనీ, పొర్లుకట్ట, జయలలిత నగర్, కిసాన్‌నగర్ తదితరాలు మునుగుతున్నాయి.
- వహాబ్‌పేట దగ్గరున్న పంట కాలువ ఆక్రమణలతో.. నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. మన్సూర్‌నగర్ సమీపంలోనూ ఇదే పరిస్థితి. మురుగునీరంతా ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
- ఆమంచర్ల నుంచి దిగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా వైఎస్ఆర్ నగర్, చంద్రబాబునగర్, ఆటోనగర్ మీదుగా వచ్చి చేరుతుంది. విజయవాడ-చెన్నై వెళ్లే జాతీయ రహదారి సమీపంలో అవుట్‌ఫాల్ సక్రమంగా లేక జాతీయ రహదారుల సంస్థ కార్యాలయం నుంచి అయ్యప్ప గుడి వరకు వర్షపు నీరు నిలుస్తోంది.
- దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ మాట్లాడుతూ.. 'నగరంలోని కాలువలపై ఉన్న ఆక్రమణలను గుర్తించి.. తొలగించేందుకు చర్యలు చేపడుతున్నాం. వర్షం పడినప్పుడు రోడ్డుపై నీరు నిలవకుండా ప్రత్యేక కార్యాచరణ చేపడతా'మని అన్నారు.

సార్టెక్స్ కార్డులు సరే.. లబ్ధిదారులు ఎక్కడ?

తిప్పి పంపేందుకు అధికారుల ఏర్పాట్లు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: చౌక దుకాణాల ద్వారా సరకుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం నూతన స్మార్ట్ కార్డులు జారీ చేస్తోంది. అందులో భాగంగానే సెప్టెంబరు నెలలో జిల్లాకు 7,10,998ని పంపింది. రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ పంపిణీకి నోచుకోనివి 75,282 ఉండగా.. అధికారులు వాటిని సరండర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సచివాలయాల ద్వారా... డీలర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 6,35,716 మందికి కార్డులు అందజేశారు. మిగిలిన 75,282కు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారా? లేరా? ఉంటే.. ఎక్కడున్నారన్నది తెలియని పరిస్థితి. పంపిణీకి ప్రభుత్వం నవంబరు 30 వరకే పౌరసరఫరాల శాఖకు గడువు విధించింది. పంపిణీ కాకపోతే.. కారణాలు నివేదించాలని ఆదేశించింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇష్టానుసారం మ్యాపింగ్..

వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మ్యాపింగ్ చేపట్టారు. నాడు ఈ ప్రక్రియ ఇష్టానుసారం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దఎత్తున తప్పులు దొర్లడం వాటికి బలం చేకూర్చింది. వాటిని సరి చేయకుండానే హడావుడిగా ప్రభుత్వానికి జాబితా పంపించారు. కొత్తకార్డులు ఇచ్చేశారు. ఆ క్రమంలో నెలకొన్న గందరగోళంతోనే పెద్ద సంఖ్యలో స్మార్ట్ కార్డులు మిగిలిపోయినట్లు చెబుతున్నారు.

వరద పాట్లు

దిత్వా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ప్రజలకు తీవ్ర ఇక్కట్లను మిగిల్చాయి. మనుబోలు మండలం వెంకన్నపాలెం సమీపంలో ఆర్అండ్‌బీ రోడ్డుపై పెద్దఎత్తున నీరు ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అత్యవసరం ఉన్నవారు అతి కష్టంపై ట్రాక్టర్లలో భయం భయంగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక కండలేరు వాగు ఉద్ధృతికి బద్దెవోలు అడ్డరోడ్డు సమీపంలోని సంగమేశ్వరాలయాన్ని వరదనీరు చుట్టుముట్టింది. – న్యూస్‌టుడే, మనుబోలు

అమ్మ అభయం.. భక్తుల తన్మయం

నెల్లూరు నగరం దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల ఉద్యాపన పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం వేదపారాయణం జరిగింది. కుంభ హారతులు ఇచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల విరాళాలతోనే ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

హోమ్ స్టేలు గుర్తించండి

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే : పర్యాటకాభివృద్ధికి హోమ్‌స్టేలు ఎంతో ఉపయోగకరమని జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జి.ఉషశ్రీ తెలిపారు. శుక్రవారం మెప్మా కార్యాలయంలో పీడీ లీలారాణి ఆధ్వర్యంలో ఆర్‌పీ, సీవో, సీఎంఎం, టీఈలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పర్యాటకులు స్థానిక ఇళ్లలో ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యం, ప్రాంతీయ రుచులను ఆస్వాదిస్తారన్నారు.

2 లేఅవుట్లు.. రూ.4.80 కోట్లు!

వెంకటేశ్వరపురం సమీపంలోని పేదల కాలనీలో నిర్మించిన ఇళ్లు

ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తేనే భారీగా స్వాహా
నాణ్యతపై దృష్టి పెడితే మరింత దోపిడీ వెలుగులోకి



లేఅవుట్లు	5	2
ఆప్షన్-3లో కేటాయించినవి	2554	2825
పూర్తయిన ఇళ్లు	1237	28
వివిధ దశల్లో	1317	2797
ఇప్పటివరకు చెల్లించింది (రూ.కోట్లలో)	38.57	33.12
వీటిలో		
నగదు (రూ.కోట్లలో)	28.28	22.91
మెటీరియల్ పేమెంట్ (రూ. కోట్లలో)	10.28	10.21
	వెంకటేశ్వరపురం	కొండ్లపూడి

ఈనాడు, నెల్లూరు: అధికారం ఉందని రెచ్చిపోయారు. వైకాపా నాయకులు చెప్పినదానికల్లా తలాడించారు. పేదలకు కట్టించే ఇళ్లలోనూ కక్కుర్తిపడ్డారు. స్టీలు, సిమెంట్, ఇసుక పక్కదారి పట్టించడంతో పాటు స్టేజ్ కన్వర్షన్ కాకుండానే డబ్బులు కట్టబెట్టారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టడంతో అక్రమార్కులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్రమంలో వెంకటేశ్వరపురం, కొండ్లపూడి లేఅవుట్లకు సంబంధించే 13 మంది గృహ నిర్మాణశాఖ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. అధికారులపై అందిన ఫిర్యాదులను పరిశీలిస్తేనే రూ. 4.80 కోట్లు దుర్వినియోగమైనట్లు తేలింది. అదే పూర్తిస్థాయిలో పరిశీలిస్తే.. నాణ్యతపై దృష్టిపెడితే.. దోపిడీ రెట్టింపుగానే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

పేదల సొమ్ముతో...

పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యతను కొందరు అధికారులు దుర్వినియోగం చేశారు. లబ్ధిదారులకు కేటాయించిన సిమెంట్, స్టీలు, ఇసుక పక్కదారి పట్టించడంతో పాటు నగదు స్వాహా చేశారు. గతంలో హౌసింగ్ నెల్లూరు ఈఈగా పనిచేసిన దయాకర్ ఇటీవల తిరుపతి పీడీగా పనిచేస్తూ సస్పెండ్ అయ్యారు. ఈయన హయాంలో వెంకటేశ్వరపురం లేఅవుట్‌లో రూ. 78.29 లక్షలు దుర్వినియోగం చేశారు. స్టీలు రూ. 21.03 లక్షలు, కొండ్లపూడి లేఅవుట్‌లో రూ.34.44 లక్షలు విలువ చేసే ఇసుక, రూ.6.60 లక్షలు చేసే సిమెంట్, అప్పట్లో ఇన్‌ఛార్జి డీఈగా పనిచేసిన మధుసూదన్‌రావు రూ.కోటి, ఇన్‌ఛార్జి పీడీగా ఎ.నాగరాజు రూ49.30 లక్షలు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. మిగిలిన వారు రూ.లక్షల్లో గుత్తేదారులకు అధికమొత్తంలో చెల్లించినట్లు ప్రస్తావించారు. వీరిలో కొందరు పేదల సొమ్ముతో ఇళ్లు కట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సదరు అధికారులపై రూపొందించిన ప్రాథమిక నివేదికను అవినీతి నిరోధకశాఖకు సిఫారసు చేయడంతో.. అక్రమార్కులు వణికిపోతున్నారు.

పరిశ్రమలు.. ప్రగతి చిహ్నాలు: కలెక్టర్

మాట్లాడుతున్న కలెక్టరు హిమాన్షు శుక్లా

గుడ్లూరు, న్యూస్‌టుడే: భారీ పరిశ్రమలు ప్రగతి చిహ్నాలని.. వాటితో అభివృద్ధి పరుగులు తీస్తుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. రామాయపట్నం సమీపంలో బీపీసీఎల్ పరిశ్రమ కోసం శుక్రవారం గుడ్లూరు మండలం చేవూరు వద్ద నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. చేవూరు, రావూరు, కావలి మండలం రుద్రకోట, చెన్నాయపాలెంలోని సుమారు 5,123 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌గా పరిశ్రమ ఏర్పాటవుతోందన్నారు. రావూరు, చేవూరులో సుమారు మూడు వేల ఎకరాల సేకరణ పూర్తయిందన్నారు. బీపీసీఎల్ పరిశ్రమ నిర్మాణంతో అనుబంధ పరిశ్రమలు, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భూములిచ్చిన రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని, స్థానిక యువత, మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు రైతు కూలీలు, మత్స్యకారులకు సహకరించాలని కోరారు. కంపెనీ శంకుస్థాపన సమయంలోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టి.. 42 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 12,500 మందికి ఉద్యోగాలు, మరో నాలుగు వేల ఒప్పంద ఉద్యోగాలు లభిస్తాయని బీపీసీఎల్ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న నాలుగు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ. . భూములు తీసుకుంటే తమ జీవనం ఎలా అని ప్రశ్నించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నివాస ప్రాంతాలను కూడా తీసుకుని.. మరోచోట పునరావాసం కల్పించాలని కోరారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు, రిజర్వు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, కావలి ఆర్డీవో చైతన్య, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పరిహారం పెంచాలి

మాకు ఎకరాకు రూ. 20 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఆ ధరకు మరో చోట భూమి రావడం లేదు. ప్రభుత్వం ఆలోచించి రూ. 40 లక్షలు ఇస్తే భూములు ఇస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
– రవి, చెన్నాయపాలెం

బాల్యం.. బలికానివ్వం!

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వంద రోజుల ప్రణాళిక

అధికారుల ఆధ్వర్యంలో చర్చ

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

- మైపాడుకు చెందిన 14 ఏళ్ల బాలికను కడపకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ప్రసవ సమయంలో నొప్పులు భరించలేకపోవడంతో పాటు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది.
- ఆర్థిక, సామాజిక పరిస్థితులు.. ఆచారాల పేరుతో కొందరు తల్లిదండ్రులు బాల్యంలోనే బాలికలకు వివాహాలు చేస్తుండగా- అనంతరం వారు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 36 బాల్య వివాహాలపై కేసులు నమోదయ్యాయి.

- దీంతో ఈ పరిస్థితులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' పేరుతో వంద రోజుల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తారు. వాటిపై ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తారు. అవకాశం ఉన్న చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి.. ఉపాధ్యాయులు, అధ్యాపకుల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఇదే అంశంపై బాలికలకు వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు నోటీసు బోర్డులు, తరగతి గదుల్లో ప్రత్యేక మెటీరియల్‌ను ప్రదర్శిస్తారు. మత పెద్దల సహకారంతో ప్రార్థనా మందిరాలు, కల్యాణ మండపాల వద్ద కూడా అవగాహన కల్పిస్తారు. పోలీసులు, వాలంటీర్లు, పంచాయతీ, మున్సిపల్ వార్డుల సభ్యులు, ఇతర అధికారుల సహకారం తీసుకుంటారు. పకడ్బందీగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ తెలిపారు.

సైబర్ వల దోచేశారిలా!

విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా మోసాలు

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

- ఇటీవల సీబీఐ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేసే ఓ శాస్త్రవేత్తకు వీడియో కాల్ చేశారు. పోలీసు దుస్తుల్లో కనిపించి మహిళలకు అసభ్యకర చిత్రాలు పంపిస్తున్నావని.. బెంగళూరులో కేసు నమోదైందని బెదిరించారు. రూ. 30 లక్షలు డిపాజిట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. రూ. 23 లక్షలు వేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీనిపై వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
- తాజాగా నవాబుపేట పోలీసు స్టేషన్‌లో డిజిటల్ అరెస్టు పేరుతో మోసపోయినట్లు కేసు నమోదైంది. సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుని ఓ వృద్ధుడి నుంచి రూ. 66.50 లక్షలు దోచేశారు. ఇక్కడా మహిళల అక్రమ రవాణాపై బెంగళూరులో కేసు నమోదైందని.. అరెస్టు వారెంట్ జారీ అయిందంటూ.. భయపెట్టారు. ట్రేడింగ్, పెళ్లి చూపులు, ఉద్యోగాల పేరుతో మోసాలు.. మహిళ అక్రమ రవాణా అంటూ బెదిరింపులు.. సీబీఐ అధికారులుగా పేర్కొంటూ డిజిటల్ అరెస్టులు.. ఇలా సైబర్ నేరగాళ్లు రోజుకో తీరుతో రెచ్చిపోతున్నారు. ప్రజల ఆందోళనను ఆసరా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలా కోల్పోతున్నది ఎక్కువగా ఉండగా.. రికవరీ మాత్రం తక్కువగా ఉంటోంది. ఉన్నత ఉద్యోగాలు చేసి.. ఉద్యోగ విరమణ పొందినవారు.. కుమారులు విదేశాల్లో స్థిరపడిన వారినే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. చోటు చేసుకుంటున్న పరిణామాలు.. నమోదవుతున్న కేసులు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి.

బ్యాంకు అధికారుల సమన్వయంతో...

డిజిటల్ అరెస్టులు అంటూ ఏమీ ఉండవని చైతన్యపరుస్తున్నాం. ఇటీవల కాలంలో బ్యాంకు అధికారులతోనూ సమన్వయ సమావేశం నిర్వహించాం. వారి సహకారంతో వయోవృద్ధులు పెద్దమొత్తంలో నగదు కోల్పోకుండా చర్యలు చేపట్టాం. అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరాం. – అజిత వేజెండ్ల, ఎస్పీ

ఈ ఏడాది ఇప్పటి వరకు...	సైబర్ కేసులు	నష్టపోయిన నగదు	ఫ్రీజ్ చేసిన మొత్తం	అవగాహన కార్యక్రమాలు
	72	రూ. 20.04	రూ. 3.1 కోట్లు	2,700

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 800 800 1790

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహానికి ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (డిసెంబరు 6, శనివారం) రేపు (డిసెంబరు 7, ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైళ్లను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు లేదా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఈ రోడ్డుపై ప్రయాణం సాధ్యమేనా?

మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిని ప్రయాణం నరకంగా మారింది. కొత్తకోడూరు, వెంకన్నపాలెం, నరుకూరు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

మెట్లు ఎక్కేదెట్లు?

నెల్లూరునగర పాలక సంస్థ బుజబుజ నెల్లూరు 26 డివిజన్‌లో మంచినీటి సరఫరాకు కట్టాలని పెద్ద ట్యాంకు నిర్మించారు. దాని పైకివెళ్లే మెట్ల రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. ప్రమాదకరంగా మారడంతో సిబ్బంది పైకి వెళ్లలేక పోతున్నారు. ట్యాంక్ శుభ్రం చేసే సమయంలో భయంతో పైకెక్కి, నామమాత్రం పనులు చేసి ప్రాణాలు చేతపట్టుకొని దిగిపోతున్నారు. అధికారులు వెంటనే మెట్ల రక్షణ గోడలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -ఈనాడు, నెల్లూరు

మంచు దుప్పటి

అయిదు రోజులుగా కురిసిన వర్షాలకు ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే శుక్రవారం ఉదయం తొమ్మిది వరకు కూడా మంచు తెరలు వీడలేదు. జాతీయ రహదారిలో ముందు వెళ్లే వాహనాలు కనిపించలేదు. కొందరు వాహనాలను పక్కన నిలిపిన తర్వాత బయలుదేరారు. - న్యూస్‌టుడే, వెంకటాచలం

సీఎస్సార్‌లో క్రీడా అకాడమీ స్థాపనకు సహకారం

వెంకటాచలం, ముత్తుకూరు, న్యూస్‌టుడే: వెంకటాచలంలోని దివ్యాంగుల ప్రాంతీయ సంయుక్త కేంద్రం (సీఆర్సీ) ప్రాంగణంలో ఇన్‌క్లూజివ్ స్పోర్ట్స్ అకాడమీ(ఐఎస్‌ఏ) స్థాపనకు ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ సంస్థ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్ (నిపిడ్) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ సీఈవో జయమేజయ మహాపాత్ర, నిపిడ్ డైరెక్టర్ రామ్‌కుమార్‌లు ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు. ఎస్‌ఈఐఎల్ సంస్థ సీఎస్సార్ నిధులతో స్టేడియం ఏర్పాటుతో పాటు శిక్షణ సౌకర్యాల కల్పన, శిక్షకుల నియామకం, అందుకు కావాల్సిన సామగ్రితో పాటు ఏడాది పాటు నిర్వహణకు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.

ఎంవోయూ పత్రాలు మార్చుకుంటున్న సంస్థల ప్రతినిధులు

సహస్రం.. సురభి నర్తనం

కళలకు వయసు అడ్డురాదని.. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆమె. ముదిమి మీద పడుతున్నా.. నాట్య గురువుగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. ప్రదర్శనలు ఇస్తున్నారు. వందలాదిమంది ఆమె శిష్యులు అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో స్థిరపడి.. ప్రతిభ చూపుతున్నారు. స్ఫూర్తిగా నిలిచిన మహిళే.. గాయత్రి.
-న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

నృత్యం నేర్పిస్తున్న గాయత్రి

నెల్లూరు నగరానికి చెందిన సురభి గాయత్రి (63) చిన్నప్పటి నుంచి నాట్యంపై ఆసక్తి పెంచుకున్నారు. స్వయంకృషితో నేర్చుకున్నారు. ఎన్నో విద్యాలయం నుంచి నృత్యంలో పట్టా అందుకున్నారు. తంజావూరులోని రంగనాయకి అమ్మాళ్ భరతనాట్యంలో శిక్షణ పొందారు. కాగా, కేంద్ర జాతీయ పురస్కార గ్రహీత పసుపర్తి ప్రసాద్ వద్ద నాట్యంలో మెలకువలు నేర్చుకున్నారు. భర్త ఉప్పల శివకుమార్ ఆడిటర్. ఆయన గాయత్రికి ప్రోత్సాహం అందించారు. మహారాష్ట్ర,

ముదిమిలోనూ నృత్య ప్రదర్శనలు

పంజాబ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే కాదు.. పుణ్యక్షేత్రాల్లో ప్రముఖ వేదికలపై పుట్టపర్తిలోనూ తన శిష్యబృందంతో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. ఒకేసారి 108 మంది విద్యార్థులతో శిరిడీలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. చెన్నై, బెంగళూరు వంటి మహానగరాల్లో తెలుగు మహాసభల్లోనూ ఆమెతోపాటు శిష్యబృందం ప్రదర్శనలు ఇచ్చింది.

ప్రత్యేక నృత్యరూపకాలతో గుర్తింపు

శిష్యుల కోసం మేరకు గురుకృప కళాక్షేత్రం పేరిట 1996లో ఓ సంస్థను ప్రారంభించారు. నృత్యరూపకాలకు ఆమె దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 106 మంది విద్యార్థులతో నాట్యంలో ప్రభుత్వ పరీక్షలు రాయించి ఉత్తమ విద్యార్థులుగా ప్రశంసాపత్రాలు అందుకునేలా చేశారు. ప్రత్యేక నృత్యరూపకాలకు రాష్ట్రంలో గుర్తింపు తీసుకొచ్చారు. అందులో కృష్ణం వందే జగద్గురు, మహిషాసురమర్దిని, శివోహం, అష్టలక్ష్మీ వైభవం తదితరం ఉన్నాయి. ఇప్పటివరకు వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చారు. చెన్నైలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు.

దుత్తలూరు-I వీఆర్వో సస్పెన్షన్

దుత్తలూరు, న్యూస్‌టుడే: దుత్తలూరు-1 ఇన్‌ఛార్జి వీఆర్వోగా పనిచేస్తున్న చింతలదేవు శ్రీనివాసులును జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తహసీల్దార్ నాగరాజు అన్నారు. వివరాల మేరకు.. గత ప్రభుత్వ హయాంలో ఏరుకొట్లు సచివాలయంలో వీఆర్వోగా విధుల్లో చేరిన శ్రీనివాసులు.. నాడు అర్హులైన వారికి పలు ప్రభుత్వ పథకాలు రాకుండా చేయడంతోపాటు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వీఆర్వోను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు అందాయని తహసీల్దార్ తెలిపారు.

పెన్నానదిలో దూకి మహిళ ఆత్మహత్య

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: గుర్తుతెలియని ఓ మహిళ బ్రిడ్జిపై నుంచి పెన్నానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మృతురాలికి సుమారు 50 సంవత్సరాలలోపు వయసు ఉంటుంది. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 94407 96306, 94407 96310 నంబర్లకు తెలియజేయాలని నవాబుపేట ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

BUCHIREDDYPALEM MUNICIPALITY - SPSR NELLORE DISTRICT

e-PROCUREMENT NOTICE

15th FC ADP 2nd Installment 2023-24 / ENG / MAE / 2025-26

No of Works : 05 Est.Contract Value : 28.83 Lakhs

Bid Document Downloading Start Date : 08-12-2025, 11:00 AM

Bid Document Downloading End Date : 24-12-2025, 05:00 PM

Further Details can be seen at e-Procurement market place in www.eprocurement.gov.in
Officer inviting Bids Municipal Commissioner Buchireddypalem Municipality, AP.
Sd/- D.Balakrishna, Municipal Commissioner, Buchireddypalem Municipality.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర: (3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	రూ.12,313
సవర ధర:	రూ.98,504
వెండి గ్రాము :	రూ.187.60

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	145
లేయర్	125
బ్రాయిలర్స్	260
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	284
లేయర్ మాంసం	212

జిల్లాలో 21న పల్స్‌పోలియో

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: జిల్లాలో ఈనెల 21న జరిగే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో వి.సుజాత కోరారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యాధికారులకు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ.. 0-5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. హైరిస్క్ ఏరియాలను పరిశీలించి అర్హులైన పిల్లలందరికీ వేసేలా చూడాలన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి ఉమామహేశ్వరి మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక ప్రకారం పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లను పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ పరిధిలో చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌ఏటీవో ఖాదరవలి, డీపీఎంవో సునీల్, డెమో కె.కనకరత్నం, ఎస్‌వో సహన, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సుజాత

వర్షం పడితే చర్చిలోనే పాఠం

మున్సిపాలిటీ పరిధిలోని ముక్కోడివారిపాలెంలో ఉన్న చర్చి వర్షం పడితే పాఠశాలగా మారిపోతోంది. సమీపంలో ఉన్న గల్లావారిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులున్నారు. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షం పడినప్పుడల్లా ఎక్కడ కూలుతుందేమోనని పిల్లలను చర్చిలోకి తీసుకెళ్తున్నట్లు ఉపాధ్యాయుడు రవీంద్ర తెలిపారు. మూడేళ్లుగా ఈ దుస్థితి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
– న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

కండలేరు స్పిల్‌వే నుంచి నీరు విడుదల

పొదలకూరు, న్యూస్‌టుడే: కండలేరు జలాశయం స్పిల్‌వే నుంచి ఎట్టకేలకు శుక్రవారం తెలుగు గంగ అధికారులు వాగుకు నీరు విడుదల చేశారు. జలాశయంలో 60 టీఎంసీలకు చేరువ కాగా గురువారం జిల్లా కలెక్టరు హిమాన్షుశుక్లా నీటిని విడుదల చేసేందుకు వచ్చి గేట్లు తెరచుకోకపోవడంతో వెళ్లిపోయారు. రాత్రికి స్పిల్‌వే వద్దకు చేరుకున్న గంగ చీఫ్ ఇంజినీరు వరప్రసాద్ జనరేటర్ తెప్పించి గేట్లు తెరిపించారు. ఉదయం ఎనిమిది గంటలకు 500 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేశారు. ఎక్కువ పరిమాణంలో విడుదల చేస్తే కట్ట కింద ఉన్న పర్వతాపురం, వావింటపర్తి, అంకుపల్లి, వెంకటాపురం గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని విడుదల చేశారు.

దిగువ కాలువకు విడుదలైన నీరు

రైతులకు ఉచితంగా విత్తనాలివ్వండి

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సోమిరెడ్డి లేఖ

వెంకటాచలం: దిత్వా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఉచితంగా వరి విత్తనాలు సరఫరా చేయాలని కోరుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు శుక్రవారం లేఖ రాశారు. 'తుపాను నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది. వర్షాలు అన్ని ప్రాంతాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పొదలకూరు, ముత్తుకూరు, టీపీ గూడూరులతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత సమాచారం మేరకు 20 మండలాల్లోని 204 గ్రామాల్లో 16132 మంది రైతులు నష్టపోగా.. 2116 హెక్టార్లలో నారుమడులు, 6546 హెక్టార్లలో వరినాట్లు దెబ్బతిన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోనే 1045 హెక్టార్లలో నారుమడులు, 3844 ఎకరాల్లో వరి నాట్లు, 80 హెక్టార్లలో వేరుసెనగ దెబ్బతిన్నట్లు సమాచారముంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో త్వరితగతిన నష్టాలను అంచనా వేసి.. నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేసి ఆదుకోవాలని' కోరారు.

The schemes and promotions offered by ABHI SUZUKI are independently created and provided by us. They are not issued, endorsed or affiliated with Suzuki Motorcycle India pvt limited. Any misunderstanding or confusion regarding the origin or terms of these schemes is unintentional. We encourage customers to clarify any concerns they may have with our dealership directly. Dealership reserves the right to withdraw schemes/offers either partially or completely at any point of time to any customer. We appreciate your trust and patronage. Finance scheme, rate of interest and loan approval through preferred financer partners at their sole discretion. Financer(s) can withdraw this scheme anytime without prior notice.

అభి సుజుకి

రిత్విక్ ఎన్‌క్లేవ్, GNT రోడ్, కరెంట్ ఆఫీస్ సెంటర్, దర్గామిట్ట, నెల్లూరు.
ఫోన్: 91000 89855, 99661 99640, 96760 92217

అన్నమయ్య సర్కిల్, మిని బైపాస్ రోడ్డు, నెల్లూరు.
ఫోన్ : 91543 39429, 9154339430

అరటి.. ఈ ధరేంటి?

జిల్లాలో అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక వైపు ధరల పతనం, మరోవైపు తెగుళ్లతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలేదని వాపోతున్నారు. కనీస మద్దతు ధర కల్పించడంలో ఉద్యాన శాఖ అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతిసెంటర్)

జిల్లాలోని ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, కలువాయి, వింజమూరు తదితర మండలాల్లో రైతులు అరటి పంట సాగు చేస్తున్నారు. జిల్లాలో 3,710 ఎకరాల్లో బంగ్లా, అమృతపాణి, పచ్చ అరటి రకాల పంటలు సాగు చేస్తున్నారు. నాలుగు వారాల నుంచి వ్యాపారులు కుమ్మక్కై ధరలు అమాంతం తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అన్నదాతల వద్ద కిలో బంగ్లా రూ.7, అమృతపాణి కిలో రూ.10, పచ్చఅరటి కిలో రూ.10కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. ఎకరంలో పంట సాగు చేయాలంటే లక్ష రూపాయల వరకు

తెగుళ్ల బెడద

ధరల పతనానికి తోడు తెగుళ్ల బెడద ఎక్కువైంది. పనామా వైరస్‌తో అరటి గెలలు సక్రమంగా వృద్ధి చెందడం లేదని రైతులు చెబుతున్నారు. ఎన్ని పురుగుమందులు పిచికారి చేసినా తెగుళ్లను అరికట్టలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తెగుళ్ల కారణంగా అరటి పండ్లు సన్నగా వస్తున్నాయని తెలిపారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యాన శాఖ అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని వారు మండిపడుతున్నారు.

భారీగా నష్టపోతున్న సాగు రైతులు

ఖర్చు అవుతోందని, ధరలు తగ్గడంతో కనీసం పెట్టుబడులు కూడా రావడంలేదని వాపోయారు.

ఎకరాకి రూ.40వేల నష్టం

రెండు ఎకరాల్లో అరటి సాగు చేశా. రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఎకరాకి రూ.40వేల వంతున నష్టం వచ్చింది. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
– వెంకట రమణయ్య నాయుడు, రైతు, జగదేవిపేట, ఇందుకూరుపేట

● అరటి ధరలు జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తగ్గాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉంది. - సుబ్బారెడ్డి, జిల్లా ఉద్యానాధికారి

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SHRIRAM Finance)

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032, వెబ్‌సైట్: www.shriramfinance.in.
బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.14/16, 1వ అంతస్తు, ఐసిఎస్ రోడ్డు, గూడూరు,తిరుపతి - 524101

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడి వారి **రిజిస్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు సమోదు కాబడినదని తెలియజేయడ మైనది. బ్రాంచ్ కార్యాలయము: గూడూరు**

ఈక్రింద పేర్కొన్న రుణగ్రహీత /సహరుణగ్రహీతలు / గ్యారంటీదారులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌ఎల్) వారి వద్ద రుణ సౌకర్యము పొంది ఉన్నారు. రుణ సౌకర్యము పొందిన తర్వాత సదరు రుణగ్రహీతలు/ గ్యారంటీదారులు రుణము మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు.కావున సదరు అకౌంట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు అనుసరించి నిరర్థక ఆస్తులుగా వర్గీకరించబడినది. తదుపరి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌ఎల్) యొక్క అధీకృత అధికారి గారు సెక్యూరిటీ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా చట్టం, 2002 నిబంధన క్రింద సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (సదరు యాక్ట్) మరియు దాని ద్వారా ఆపాదించబడిన అధికారాలను బట్టి రూలు 3తో చదువబడిన సెక్షన్ 13(2) ప్రకారం సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నియమాల (పేర్కొన్న నియమాలు) ను అనుసరించి ఋణగ్రహీత / గ్యారంటీదారులు /తనఖాదారులకు డిమాండ్ నోటీసును మరియు దానిపై అంగీకరింపబడిన వడ్డీ రేటుతో పాటు ఉత్పన్నమగు ఖర్చులు, ఇతర ఛార్జీలను నోటీసు అందుకున్న 60 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరి వున్నారు.

వారు చివరగా తెలిపిన అడ్రసుకు జారీ చేసిన సదరు నోటీసు వారికి చేరక రిటర్న్ అయినది. కావున ఇందుమూలముగా పబ్లిక్ నోటీసు ద్వారా వారికి సదరు విషయము తెలియజేయడమైనది. సదరు చట్టములో సెక్షన్ 13 యొక్క సబ్‌సెక్షన్(8) ద్వారా రుణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా

1) **దేవరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి,** తండ్రి బాలక్రిష్ణారెడ్డి, మెట్టు, తిమ్మారెడ్డి వాగు- 524413, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
2) **దేవరెడ్డి అనిత** భర్త చంద్రశేఖర్‌రెడ్డి, మెట్టు, తిమ్మారెడ్డి వాగు- 524413, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
3) **లింగారెడ్డి మల్లికార్జునరెడ్డి,** తండ్రి నారాయణరెడ్డి, ముసీం వీది, కోట మండలం- 524411, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

ఎన్‌పిఏ తేది: **30.11.2018** డిమాండ్ నోటీసు తేది: **11.11.2025**
ఋణ మొత్తం రూ.**8,00,000** (ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: **VENKGTF1711230001**
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ.**23,69,848/-** (ఇరవై మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

దేవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి బాలక్రిష్ణారెడ్డి పేరున వున్న పత్రంనెం. 1524/2017, తేది: 14.12.2017 ప్రకారం స్థిరాస్తి వివరములు:- నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, కోట సబ్ జిల్లా, కోట మండలం, గూడలి గ్రామ పంచాయతీ మరియు గ్రామ లెక్కదాఖలా, మెట్ట సర్వేనెం.229-1బిలో ఎ.1.01 సెంట్లు, సర్వే నెం.231-1లో ఎ.2.20 సెంట్లు, సర్వే నెం.239-2బిలో ఎ.0.22 సెంట్లు, సర్వే నెం.231-2ఎ లో ఎ.2.92 సెంట్లు మరియు సర్వేనెం.232-1బి లో ఎ.1.16 సెంట్లు వెరశి మొత్తం విస్తీర్ణం ఎ.7.51 సెంట్లలోని శ్రీ సాయి బాబు ఎన్‌క్లేవ్ ప్లాటు నెం.20 స్థలానికి కొలతలు: తూర్పు నుండి పడమర: 63అ. మరియు ఉత్తరం నుండి దక్షిణం: 40అ. వెరశి 35అంకణములు లేదా 280 చ.గ అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా. హద్దులు: తూర్పు : ప్లాటు నెం.31, పడమర: 25అ. వెడల్పు గల లేఅవుట్ రోడ్డు, ఉత్తరం: ప్లాటు నెం.19, దక్షిణం: ప్లాటు నెం.21

ఈ పరిస్థితులలో రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి రుణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి రుణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి,
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
ప్రదేశం: వెంకటగిరి

EENADU Classifieds

BUSINESS SERVICES

తాకట్టులో ఉన్న బంగారం విడిపించి అదే రోజు మార్కెట్ ధరకి కొనబడును. Contact ✆ 9063177739, 8008195434.

REAL ESTATE

HOUSE FOR SALE

నెల్లూరు సత్యనారాయణపురం, SVR స్కూల్ దగ్గర 8 అం||ల 2 ఫ్లోర్ల ఇల్లు (తూర్పు, పడమర) సింగిల్ బెడ్‌రూం, అటాచ్డ్ బాత్‌రూమ్స్ అమ్మబడును. Contact ✆ 8074671040

PLOT FOR SALE

ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి వెంకయ్యస్వామి సన్నిధిలో 32 ఎ||ల గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అప్రూవ్డ్ నుడా & తుడా కమర్షియల్ ప్లాట్స్ తక్కువ ధరలో. ✆ 9346948665

TO LET

Commercial Shed for lease/Rent at Kottur 2000 sft in 100 Ankanams. Contact Number: 9959993730

COMMERCIAL

నెల్లూరు మినిబైపాస్ రోడ్, GPR కళ్యాణ మండపం ప్రక్కన కమర్షియల్ ఆఫీసులకు / షోరూంలకు అద్దెకు ఇవ్వబడును. Contact ✆ 90105 59955, 70320 88809

JOBS

నెల్లూరు హైవే దగ్గర గల ప్రముఖ రెస్టారెంట్‌లో పనిచేయుటకు అనుభవంగల వెయిటర్స్, కెప్టెన్స్ (Male/Female) కావలెను. జీతం: 18,000/-. ✆ 9858598555

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

ప్రముఖ కంపెనీలో ప్యాకింగ్ మిషన్ వద్ద ప్యాకింగ్ చేయుటకు మహిళలు కావలెను. నారాయణరెడ్డిపేట (డేవిస్ పేట) నెల్లూరు. Contact ✆ 9100574129,7675974297

Secur Security Services: నెల్లూరు నారాయణరెడ్డి పేట పరిసర ప్రాంతాలలోకి సెక్యూరిటీ ASOలు, సె.గార్డ్స్, లేడీ గార్డ్స్ కావలెను. ✆ 8074801447

ఫోర్స్ మోటార్స్ కంపెనీ షోరూం నందు పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అమృత మోటార్స్, బుజబుజనెల్లూరు. ✆ 9581299916, 9492934103

నెల్లూరు సిటీలో ప్రముఖ హాస్పిటల్‌లో హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. జీ|| 13,000/-, 4 వీక్లీ ఆఫ్స్. PF, ESI. Contact ✆ 9441699083, 8247036280.

DRIVERS

ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు డ్రైవర్స్ (గూడ్స్ వెహికల్) కావలెను. సంప్ర: 8309556900, 8309683533. అయ్యప్పగుడి దగ్గర, ఉడ్‌కాంప్లెక్స్, నెల్లూరు.

గూడ్స్ ఆటో, Tata Aceకి అనుభవం, లైసెన్స్, బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లు కావలెను. శ్రీ దుర్గా ఫుడ్స్, నెల్లూరు. Cont: 79815 40612

SECURITY GUARDS

నెల్లూరు సిటీలో ప్రముఖ హాస్పిటల్‌లో సెక్యూరిటీగార్డ్స్ కావలెను. జీ|| 15,000/-, 4 వీక్లీ ఆఫ్స్, PF, ESI. ✆ 9441699083, 8247036280.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పంట నష్టాలు ప్రభుత్వానికి నివేదిస్తాం

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని సీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రవిచంద్ర ప్రసాద్ తెలిపారు. మండలంలోని పేడూరు, వరిగొండ, మల్లికార్జునపురం, తోటపల్లిగూడూరు గ్రామాల్లో దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. మండలంలో ఆరు వేల ఎకరాల్లో నారుమడులు, 150 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయని గుర్తించామని తెలిపారు. దెబ్బతిన్న నారుమడులు కాపాడుకునేందుకు వాడాల్సిన ఎరువులపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు లలితా శివజ్యోతి, విజయ్‌కుమార్ నాయక్, ఏవో శిరీషారాణి తదితరులు పాల్గొన్నారు.

పేడూరులో దెబ్బతిన్న పైరును పరిశీలిస్తున్న సీఎన్‌ఎఫ్ డీపీఎం రవిచంద్ర ప్రసాద్

కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, నామినీలుగా పని చేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా గుర్తించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కె.పెంచల నరసయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డీఆర్వో విజయకుమార్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలంగా తక్కువ వేతనంతో వీఆర్‌ఏలుగా పని చేస్తున్నారని, ఎనిమిదేళ్ల నుంచి ఒక్కరూపాయి కూడా వేతనం పెంచలేదన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని 17 నెలలుగా ప్రభుత్వానికి వినతులు అందిస్తున్నా.. ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లచ్చయ్య, ఓబులేసు, నాయకులు ఫరీదు, భాస్కర్, చిరంజీవి, పెంచలయ్య, మస్తాన్, పద్మ, పుల్లమ్మ పాల్గొన్నారు.

ధర్నాలో వీఆర్‌ఏలు

మనవడి కోసం వెళుతూ తిరిగిరాని లోకాలకు

కోవూరు: మనవడిని ఇంటికి తీసుకొస్తానని వెళ్లిన తాతను లారీ మృత్యు రూపంలో కబళించిన హృదయ విదారక ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసులు కథనం మేరకు... బుచ్చి మండలం రేబాలకు చెందిన ఇబ్రహీం (55) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని కళాశాలలో ఆయన మనవడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఉదయం మనవడిని ఇంటికి తీసుకొస్తానని ద్విచక్రవాహనంపై బయల్దేరారు. పోతిరెడ్డిపాలెం పెట్రోలు బంకు సమీపానికి వచ్చేసరికి సిమెంటు లారీ బైకును వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఇబ్రహీం తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కావలి

•కావలి •ఉదయగిరి •కందుకూరు

జలాశయం నుంచి సాగునీరు విడుదల

ఉదయగిరి, న్యూస్‌టుడే: మండలంలోని గండిపాళెం జలాశయం నుంచి సాగునీటిని శుక్రవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విడుదల చేశారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 8 వేల ఎకరాల ఆయకట్టు భూములకు 45 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీరు వృథా కాకుండా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యుత్తు అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకోవాలి

కావలి, న్యూస్‌టుడే: విద్యుత్తు లోడ్ క్రమబద్ధీకరణకు ఈనెలాఖరులోగా 50శాతం రాయితీ వర్తిస్తుందని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కే రాఘవేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన కావలిలో డివిజన్‌స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పుల్లారెడ్డినగర్ 33-11కేవీ ఉపకేంద్రాన్ని సందర్శించారు. సిబ్బందికి సూచనలు చేశారు. ఈఈ విజయ్, డీఈలు రవి కుమార్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

హమ్మయ్య.. చక్కదిద్దారు

స్పందనకు వందనం

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు మండలం అక్కచెరువుపాడు దళితవాడలో నడిరోడ్డుపై వేలాడుతున్న విద్యుత్తు తీగలను శుక్రవారం స్థానిక డిస్కం ఏఈ జడ రాయ, సిబ్బంది చక్కదిద్దారు. తీగలు వేలాడుతుండటంతో నవంబరు 30న 'ఈనాడు'లో 'పొంచి ఉన్న ప్రమాదం' అనే శీర్షికన చిత్ర వార్త ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు.

విద్యాసామగ్రి వితరణ

దాత అందజేసిన స్టడీ మెటీరియల్‌తో ఉపాధ్యాయులు, విద్యార్థులు

ఉదయగిరి, న్యూస్‌టుడే: బిజ్జంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం కొండాపురం మండలం సత్యవోలు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ పొందే షన్ ఆదిరెడ్డి రామకృష్ణారెడ్డి రూ. 25 వేలు విలువ చేసే స్టడీ మెటీరియల్, ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి లక్ష్మి, రమణమ్మ, ప్రధానోపాధ్యాయుడు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. వరికుంటపాడు తూర్పుబోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.10 వేలు విలువచేసే సీలింగ్ ఫ్యాన్లు, మినరల్ వాటర్ క్యాన్లను పావులూరి మధు వితరణ చేయగా మాధవరావు టేబుళ్లు, కుర్చీలు అందించారు. మరికొంతమంది 300 మందికి సరిపడా మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేశారు. కాకొల్లువారిపల్లె పాఠశాలలో కాకొల్లు వెంకటరత్నం రూ. 10 వేలు, బి.ఆనంద్ రూ. 5 వేలు అందజేశారు.

లింగసముద్రం : గత విద్యా సంవత్సరంలో లింగసముద్రం ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సింకరాజు మెమోరియల్ ట్రస్టు తరఫున కదిరి పార్థసారథి రూ.50వేల నగదు బహుమతులు అందజేశారు. మరో పూర్వ విద్యార్థి కదిరి వెంకట్రావు పదిలో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు రూ. 7500, 5వేలు చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మాధవరావు పాల్గొన్నారు.

డిప్యూటీ ఎంపీడీవోగా రమేష్‌రెడ్డి

వరికుంటపాడు, న్యూస్‌టుడే: స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో(ఈవోపీఆర్‌డీ)గా పాలుగుళ్ల రమేష్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కంభం మండలంలో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు.

దాసరిపల్లిలో నేత్ర శిబిరం

ఉదయగిరి : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేత్ర బస్సు శిబిరాన్ని శుక్రవారం దాసరిపల్లిలో నిర్వహించారు. 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 220 మందికి అద్దాలు పంపిణీ చేశారు. మాజీ సర్పంచి సయ్యద్ జమృతతాపమొహిద్దీన్, టీడీపీ యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాసులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

దివ్యాంగుల హక్కులను కాపాడడం అందరి బాధ్యత

వింజమూరు : దివ్యాంగుల హక్కులను కాపాడడం మనందరి బాధ్యత అని ఎంఈవో-2 మధుసూదనరెడ్డి అన్నారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవిత కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఎస్పార్ట్ రాజా మెత్తలు చెప్పిన విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆటల పోటీల్లో గెలిచిన వారికి ప్రోత్సాహకాలు అందించారు. ఎంఈవో-1 రమేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా మహాసభను జయప్రదం చేయండి

ఉదయగిరి : నెల్లూరులో ఆదివారం నిర్వహించనున్న ఆవాజ్ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని మండల ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు షేక్ నాయబ్ శుక్రవారం తెలిపారు. మహాసభకు ముస్లిం మైనార్టీ నాయకులు, కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రహదారులు అధ్వానం..

ప్రయాణిస్తే నరకం

ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం.. నిత్యం అవస్థలమయం.. అన్నట్లుగా ఉంది పరిస్థితి. పంచాయతీ, ర.భ, జాతీయ రహదారులు వేటికవే దారుణంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షం కురిసినా.. అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రజలు జంకుతున్నారు. కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో రోడ్ల దుస్థితిపై కథనం.

దెబ్బతిన్న రోడ్డు

కావలి: కావలి సమీపంలో ఎన్‌హెచ్16 నుంచి చెన్నాయపాలెం- పెద్దపట్టపుపాలెనికి వెళ్లే రహదారి ఇది. అయిదు కి.మీ రోడ్డు కాగా.. రెండు కి.మీ మేర దెబ్బతింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. త్వరలోనే బాగుచేసేందుకు కృషి చేస్తామని ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు.

దారంతా.. బురద

వింజమూరు: దేవత మహల్ కూడలి నుంచి వింజమూరు బైపాస్ రోడ్డుకు వెళ్లే రహదారి వర్షాలకు దెబ్బతింది. జీబీకేఆర్ గిరిజన కాలనీ వాసులు, విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం వర్షం తగ్గినా కాలు మోపే వీలులేక బైపాస్ రోడ్డుకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీ కార్యదర్శి కె. రామారావు తెలిపారు.

చిన్నపాటి వర్షానికే..

దుత్తలూరు: దుత్తలూరు గుండా వెళ్లే జాతీయ రహదారి167బీజీపై గుంతలు ఉండడంతో చిన్నపాటి వర్షం కురిసినా అడుగులోతునా నీరు నిలుస్తుంది. గతంలో తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేయడంతో సమస్య పునరావృతమైంది. వెంటనే మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని జాతీయ రహదారులశాఖ డీఈ నాగిరెడ్డి తెలిపారు.

తప్పని ఇబ్బందులు

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు-విశ్వనాథరావుపేట మధ్య కిలోమీటరుకుపైగా ఉన్న ర.భ రోడ్డు గుంతలతో నిండిపోయింది. ఆరు నెలలుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. తాజాగా వచ్చిన భారీ వర్షాలకు మరింత పెద్దవయ్యాయి. జలదంకి, దగదర్తి, బోగోలు మండలాలకు చెందిన ప్రజలు ఇటుగా ప్రయాణాలు చేస్తుంటారు. నిత్యం సుమారు 500 ద్విచక్రవాహనాలు, 150 భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు దుస్థితి ప్రత్యక్షంగా చూసి కూడా చక్కదిద్దలేకపోయారని ప్రజలు వాపోతున్నారు.

చిత్తడిగా మారడంతో..

వలేటివారిపాలెం: వలేటివారిపాలెం బస్టాండు కూడలి నుంచి లింగసముద్రం వైపు వెళ్లే మార్గంలోని ర.భ రోడ్డు వర్షాలకు చిత్తడిగా మారింది. ఇరువైపులా మట్టి రోడ్డుపైకి చేరి బురదమయమవుతోంది. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బంగారం దుకాణాల్లో జీఎస్టీ అధికారుల సోదాలు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రెండు ప్రధాన బంగారు దుకాణాల్లో శుక్రవారం జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. తపాలాశాఖ కూడలి సమీపంలోని దుకాణంలో సోదాలు నిర్వహిస్తున్న విషయం బయటకు రావడంతో పట్టణంలోని మిగిలిన బంగారు దుకాణాలన్నీ కొద్దిసేపు మూత వేశారు. ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశమైంది.

అగ్ని ప్రమాద బాధితులకు సాయం

కావలి, న్యూస్‌టుడే: అల్లూరు మండలం సింగపేటలో ఇటీవల అగ్నిప్రమాదంతో ఇల్లు కాలిపోగా.. బాధిత గిరిజన కుటుంబానికి రెడ్‌క్రాస్ ప్రతినిధులు నూతన దుస్తులు, దుప్పట్లు, వంటపాత్రలు అందజేశారు. శుక్రవారం కావలి రెడ్‌క్రాస్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ విపత్తుల నిర్వహణ విభాగ కన్వీనర్ జనిగర్ల మనోహర్, బాధ్యులు రవిప్రకాష్, హరి, ప్రసన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి : 80080 51666, 91548 46698
కందుకూరు:70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: గుడవల్లూరులో పొలాల్లోకి వెళ్లే మార్గం అధ్వానంగా ఉంది. ఐదువైపులా ఉన్న కంపచెట్లను తొలగించి సమస్య పరిష్కరించాలి. **- పోటిబండ్ల వెంకట నరసింహం**

సమాధానం: సమస్య నా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- వీఆర్వో మాలకొండయ్య, - న్యూస్‌టుడే, కొండాపురం**

? జంపాలవారిపాలెం బీసీ కాలనీలో వీధిదీపాలు మరమ్మతులకు గురయ్యాయి. **- శ్రీనివాసులు**

✓ పరిశీలించి సిబ్బందితో మరమ్మతులు చేయిస్తాం. **- మాధవరావు, పంచాయతీ కార్యదర్శి, లింగసముద్రం - న్యూస్‌టుడే, లింగసముద్రం**

? పోకూరు పంచాయతీ పరిధిలోని కమ్మరిపాలెంలో వీధి దీపాలు పగలు నిరంతరాయంగా వెలుగుతున్నాయి. **- వెంకటేశ్వర్లు, స్థానికుడు**

✓ పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. **- చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి - వలేటివారిపాలెం, న్యూస్‌టుడే**

? మండలంలోని కమ్మపాలెం ప్రధాన వీధిలో మురికినీటి కాలువ నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. **- వినయ్‌యాదవ్, స్థానికుడు**

✓ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **- నరేష్, పంచాయతీ కార్యదర్శి, గుడ్లూరు,**

? పట్టణం బాలక్రిష్ణారెడ్డినగర్‌లో వర్షాల కారణంగా మట్టిరోడ్డు బురదతో నిండి దారుణంగా ఉన్నాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు తప్పడంలేదు. **- ఎస్.రాజేష్**

✓ త్వరలో రానున్న పురపాలక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్డు, మురుగు కాలువ తప్పకుండా నిర్మిస్తాం. ఇబ్బందులు లేకుండా చూస్తాం. **- జి.శ్రావణ్‌కుమార్, కావలి, పురపాలిక కమిషనర్, కావలి, న్యూస్‌టుడే:**

? బిట్రగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. వాడకు నీటికి సైతం ఇబ్బంది పడుతున్నాం. **- శ్రీహరి, విద్యార్థి**

✓ పరిశీలిస్తాం. తాగునీటి పథకం ద్వారా నీరందించే ప్రయత్నం చేస్తాం. ఇబ్బంది లేకుండా చూస్తాం. **- శ్రీనివాసరావు, ఏఈ**

? పట్టణంలోని కేసరగుంటకాలనీలో రోడ్డు వెంట పిచ్చిమొక్కలు మొలిచి ఇబ్బందికరంగా ఉంది. వెంటనే వాటిని తొలగించి సమస్య పరిష్కరించాలి. **మాలకొండయ్య, స్థానికుడు**

✓ పరిశీలిస్తాం. సిబ్బందిని పంపి వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతోపాటు మొక్కలు తొలగిస్తాం. **- అనూష, కమిషనర్.**
- కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే:

శుద్ధజల కేంద్రం.. నిరుపయోగం

కొకుటూరు పంచాయతీలోని చెర్లోపాలెంలో శుద్ధజల కేంద్రం సుమారు ఏడు నెలల నుంచి పని చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి సమీపంలో రామన్నకుంట దగ్గర తాగునీటి బావి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి నాగదుర్గను వివరణ కోరగా సమస్యను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. **- న్యూస్‌టుడే, వలేటివారిపాలెం**

లైట్ కాదు.. నీటి పరిమాణాన్ని లెక్కించే పరికరం

లైట్‌లా కనిపిస్తున్న ఈ వస్తువు నీటి పరిమాణాన్ని కొలిచే శాటిలైట్ యంత్రం. రాళ్లపాడు జలాశయం కొత్త స్పిల్‌వే సమీపంలోని గేట్ల వద్ద నీటి పరిమాణాన్ని లెక్కించేందుకు శాటిలైట్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఇది యాంటీనా ద్వారా పనిచేస్తుంది. ప్రాజెక్టుకు చెందిన ఒక్కో గేటు నుంచి ఎన్ని క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నది. ఎంత నీరు వచ్చి చేరుతుంది. నిల్వ ఎంత ఉంది. అనే విషయాన్ని గణాంకాలతో వివరిస్తుంది. అధికారులకు వర్షాకాలంలో ఈ యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. **- న్యూస్‌టుడే, లింగసముద్రం**

ఈ ఫలరాజు లోకల్ కాదు

ఉలవపాడు జాతీయ రహదారిపై ఆరునెలల ముందుగానే మామిడి పండ్లు దర్శనమిచ్చాయి. అయితే స్థానికంగా లభించే ఉలవపాడు మామిడి మాత్రం కాదు. అనంతపురం జిల్లా నుంచి తెచ్చామని అమ్మకందారులు తెలిపారు. మండలంలోని చాగొల్లు, వీరేపల్లి, తెట్టు గ్రామాల వద్ద వాహనాల్లో తీసుకుని వచ్చి జాతీయ రహదారిపక్కన ఉంచి కేజీ రూ. 250నుంచి రూ. 350 వరకు అమ్మకం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉమ్మకాపు రావడంతో కాయలు పక్వానికి వచ్చి ఇలా సీజన్‌కు ముందుగానే వస్తుంటాయని స్థానిక రైతులు తెలిపారు. **- న్యూస్‌టుడే, ఉలవపాడు**

నూతన కమిటీ ఎన్నిక

ఏపీ నాన్ గెజిటెడ్- గెజిటెడ్ సంఘం వింజమూరు తాలూకా యూనిట్‌ను మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం కావలి తాలూకా అధ్యక్షులు శివ సత్యనారాయణ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. వింజమూరు తాలూకా అధ్యక్షులుగా వెలుగోటి మధు, సహాధ్యక్షులుగా ఎం. కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా కె. పద్మ, కె. శ్రీనివాసులు రెడ్డి, ఎం. వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా కె. రామారావు తదితరులు ఎన్నికయ్యారు. **- న్యూస్‌టుడే, వింజమూరు**

బస్సు వేళల్లో మార్పులు చేయాలి

వరికుంటపాడు, న్యూస్‌టుడే : విద్యార్థుల సౌకర్యార్థం బస్సు వేళల్లో మార్పు చేయాలని సర్పంచి కొండెపోగు దిలీప్‌కుమార్ తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాలకు గువ్వాడి, కాంచెరువు, టి. బోయమడుగుల, టి. చెన్నంపల్లి, జడదేవినుంచి సుమారు 130 మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నడుపుతున్న ఆర్టీసీ బస్సు సాయంకాలంసమయంలో 6.30 గంటల ప్రాంతంలో వస్తుండటంతో ఇళ్లకు చేరుకునేందుకు 8గంటలు అవుతోందన్నారు. బస్సువేళల్లో మార్పు చేయాలని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.

బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా!

ఉదయగిరి, న్యూస్‌టుడే: పెళ్లయిన నాలుగు నెలలకే అత్తింటి వారు తమ బిడ్డను చంపేశారని వారిని కఠినంగా శిక్షించాలంటూ ఓ మహిళ ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను వేడుకుంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయగిరిలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు ఎమ్మెల్యేకు తెలిపిన వివరాల మేరకు.. ఉదయగిరికి చెందిన షేక్ కుబ్రాను తల్లిదండ్రులు లేకపోతే బంధువులందరం కలిసి నాలుగు నెలల క్రితం దుత్తలూరు మండలం నందిపాడు గ్రామానికి చెందిన మహమ్మద్‌రఫీకి ఇచ్చి ఆగస్టులో వివాహం చేశాం. భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక కుబ్రా గత బుధవారం అనుమానాస్పదంగా మృతిచెందింది. అత్తింటి వారే చంపేసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నట్లుగా చిత్రీకరించారు. ఆమె శరీరంపై గాయాలు సైతం ఉండటంతో వారే చంపినట్లు తెలుస్తుందని వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎమ్మెల్యేను వారంతా వేడుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్సై ఆదిలక్ష్మితో మాట్లాడి సమగ్ర విచారణ చేయాలని సూచించారు.

లాటరీ పేరిట టోకరా!

కావలి, న్యూస్‌టుడే: లాటరీలో కారు గెలుచుకున్నావంటూ ఓ మహిళను నమ్మబలికి రూ.లక్షలు దోచిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు కావలి పట్టణానికి చెందిన జి.పార్వతికి ఇటీవల గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసింది. 'మీకు లాటరీలో కారు' బహుమతిగా వచ్చిందని నమ్మబలికింది. అయితే కారు కావాలంటే ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దాంతో బాధితురాలు పలు విడతలుగా ఆమె తెలిపిన ఫోన్ నంబర్‌కు రూ. 6.1లక్షల వరకు ఫోన్‌పే ద్వారా చెల్లించారు. ఆ తరువాత సదరు మహిళ నుంచి స్పందన లేకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కావలి ఒకటో పట్టణ ఎస్సై ఎస్.సుమన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కందుకూరు పట్టణం : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో వాహన చోదకులిద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. మండలంలోని విక్కిరాలపేట రోడ్డులో అదే గ్రామానికి చెందిన చలమయ్య, లక్ష్మి దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికిచెందిన శ్రీను, కొండమ్మ దంపతులు కూలి పని కోసం జరుగుమల్లి మండలం పైడిపాడు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈఘటనలో చలమయ్య, శ్రీనులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రథమచికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్‌కు పంపారు.

వేడుకగా మెగా పీటీఎం

కలిగిరి ఉన్నత పాఠశాలలో హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు.. చేవూరులో పుస్తక ప్రదర్శనను పరిశీలిస్తున్న కలెక్టరు హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే ఇంటూరి

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శనను పరిశీలించారు. అల్లూరు నగర పంచాయతీ పరిధి

కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో శుక్రవారం పాఠశాలలు, కళాశాలలో మెగా పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యా విధానాలు, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించారు. విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హక్కులను తెలియజేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గుడ్లూరు మండలంలోని చేవూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో లోని నార్తుమోపూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డి.వి. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని వెంగళరావునగర్ శ్రీపొట్టిశ్రీరాములు పురపాలకోన్నత పాఠశాలలో కలెక్టర్‌తో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే పాఠశాల సమస్యల గురించి వివరించగా కలెక్టర్ స్పందిస్తూ రూ. 10లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, దగదర్తి మండలంలోని అనంతవరం ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు పాల్గొన్నారు.

- కావలి, ఉదయగిరి, కందుకూరు, 'న్యూస్‌టుడే' బృందం

మెగా పీటీఎం సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి.. విద్యార్థులతో ఎమ్మెల్సీ రవిచంద్ర

KMW Hero బైక్ సర్వీస్
Opp: బృందావనం హౌసింగ్ కాలని, ట్రంకురోడ్డు, కావలి.
10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
11 సం॥ల హీరో హోండా షోరూంలో అనుభవం గడించి కంపెనీ నందు ట్రైనింగ్ పొందిన మెకానిక్‌లతో బైక్ సర్వీస్. మా కస్టమర్ దేవుళ్ళ ఆదరాభిమానాలతో 11వ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ...
టి.బాలకృష్ణ (బాలు), సెల్ : 99631 93211

డా॥ B.R. అంబేడ్కర్ వర్ధంతి
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డా॥ B.R.అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ... ఆయన అడుగు జాడల్లో..
S. మల్లి, అడ్వకేట్
నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు
వి.ఎన్.ఆర్. పేట, ఇందిరా కాలనీ, బోగోలు (మం), నెల్లూరు జిల్లా.
What'sapp - 78158 36129, 94404 64245

బ్యాంక్ ఆఫ్ బరోడా
बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda
కావలి బ్రాంచి, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా.

ఋణగ్రహీతకు బకాయి తిరిగి చెల్లించమని అడ్వాన్స్ నోటీసు

డియర్ సార్ / మేడమ్,
ఋణగ్రహీత: శ్రీమతి పొట్లూరి శారద, భర్త: మధు, డి.నెం: 7-8-54, కాతంరెడ్డి వారి వీధి, వాయునందన ప్రెస్, కావలి, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్-524201.

రీ: మీ బంగారు ఆభరణాల లోన్ అకౌంట్ నెం. 37130600015582
ఎన్.పి.ఏ తేది: 20.08.2023, బకాయి మొత్తం: ది. 20.08.2025 నాటికి రూ. 1,93,458.29/- + వర్తించని మరియు సర్వీసు చేయని వడ్డీ + ఏవైనా ఉంటే ఇతర ఛార్జీలు, వడ్డీ రేటు: 2% సంవత్సరానికి.

మేము మీకు తెలియజేయునది ఏమనగా, మీరు గడువు తేదీలోగా బకాయిలు చెల్లించనందున, పైన పేర్కొన్న మీ ఋణ ఖాతా పైన పేర్కొన్న తేదీలలో నిరర్థక ఆస్తిగా (NPA) పరిగణించబడింది.
అందువల్ల, పైన పేర్కొన్న తేదీలలో నిరర్థక ఆస్తిగా మారిన పైన పేర్కొన్న మొత్తాలు మరియు వర్తింపజేయని వడ్డీని, ఆ తేదీ నుండి చెల్లింపు వరకు పైన పేర్కొన్న వార్షిక వడ్డీ రేటుతో, అదనపు వడ్డీతో కలిపి, సంబంధిత నోటీసు తేదీ నుండి 21 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరడమైనది.
మీరు మా వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని బహిరంగ వేలం లేదా ప్రైవేటు ఒప్పందం ద్వారా విక్రయించుకోవచ్చు. ఇతర వివరాల కోసం దయచేసి: బ్రాంచ్ మేనేజర్, కావలి బ్రాంచి, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వారిని సంప్రదించండి.
తేది: 05-12-2025, స్థలం: కావలి బ్రాంచి మేనేజర్

ప్రకటన

IN THE COURT OF THE HONOURABLE XIV ADDITIONAL DISTRICT & FAMILY JUDGE AT VIJAYAWADA

F.C.O.P. (DIVORCE) No.1273/2024

Between:
Gandham Sailaja, W/o Gutti Prabhakar, D/o. Late Gandham babu Rao, Aged 36 Years, House-wife, residing at Door No:19-13/5-6, 5th lane, Old Raja Rajeswaripeta, Vijayawada, NTR District. ..... Petitioner

AND

Gutti Prabhakar, S/o Late. Daniel, Aged 38 Years, Occ: Police Constable, R/o Church Street, BOGOLU, Bitragunta Post, Nellore District-524143 ...... Respondent

F.C.O.P. (DIVORCE) No.1273/2024 లో రెస్పాండెంట్ హాజరు నిమిత్తం పై కోర్టు వారు ది.19.12.2025 వ తేదికి వాయిదా వేసియున్నారు. కావున పై తెలిపిన రెస్పాండెంట్ పైన తెలిపిన కోర్టు వారి ఎదుట ది.19.12.2025 న ఉదయం గం.10.00ని॥లకు స్వయంగా గాని, వకీలు ద్వారా గాని హాజరు అయ్యి తమ ఆక్షేపణలు తెలుపుకొనగలరు లేని పక్షంలో మీకు పరోక్షముగా కోర్టు వారు తీర్మానించెదరు.

వాయిదా తేది : **19.12.2025** (శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
ఇట్లు
CHANDRAGIRI SATYANARAYANA
Advocate, Gandhi Nagar, Vijayawada.
Cell: 7013064144

అరకొర పనులు.. తప్పని అవస్థలు

వింజమూరు, న్యూస్‌టుడే: రహదారి వేసిన నాలుగు నెలలకే గోతులు పడ్డాయి. స్థానిక ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాల వద్ద బాలాజీనగర్, వేదగాయత్రి అయ్యప్ప ఆలయాల్లో సమీపంలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ, పంచాయతీ నిధుల ప్రతిపాదనలతో పనులు చేపట్టారు. రెండు చోట్ల 350 నుంచి 400 మీటర్ల దూరంలో సిమెంట్ రోడ్డు వేసేందుకు తొలుత కంకర చిప్స్ వేశారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. ఈ లోగా ఈ రోడ్డు కూడా దెబ్బతింది. దీంతో రాకపోకలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. నాసిరకంగా అతి తక్కువ ఖర్చు చేసి పనులు మమ అనిపించి అధిక మొత్తంలో బిల్లులు చేసుకుంటున్నారని ఆ ప్రాంతాల వాసులు ఆరోపిస్తున్నారు. పీఆర్ ఏఈ తిరుమలయ్య మాట్లాడుతూ చిప్స్ వేసినందుకు రూ. 3.5 లక్షల వంతున ఎంబుక్ రికార్డ్ చేశామన్నారు. నిధుల కొరతతో సిమెంట్ రోడ్డు వేయలేదన్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి కె. రామారావు మాట్లాడుతూ ఎంబుక్ చేసినా ఆ పనులకు ఇంకా బిల్లులు చెల్లించలేదన్నారు. గోతులు పడిన ప్రదేశం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఉద్దేశం ఉన్నతం.. ఆచరణ నామమాత్రం

మొక్కుబడిగా పొలం పిలుస్తోంది కార్యక్రమం

న్యూస్‌టుడే, దుత్తలూరు: రైతులకు పంటల సాగులో విలువైన సూచనలు ఇవ్వడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహించి సాగును లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే వ్యవసాయాధికారులు, సిబ్బంది తప్ప వాటి అనుబంధశాఖల అధికారులు హాజరుకాకపోతుండటంతో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో నామమాత్రంగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది మండలాలుండగా ఈ ప్రాంతాల్లో అధికంగా 4500 ఎకరాల్లో పొగాకు, 1750 ఎకరాల్లో వరి, సుమారు ఆరు వందల ఎకరాల్లో పచ్చిసెనగ, మినుము, 300 ఎకరాల వరకు పసుపుతోపాటు పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఇవి కాక వందల ఎకరాల్లో నిమ్మ, బత్తాయి తోటలున్నాయి.

పర్యవేక్షణ లేకపోవడంతో..

రైతులకు సకాలంలో తగిన సలహాలు ఇచ్చి అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం ప్రతి మండలంలో మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల వంతున వారంలో నాలుగు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఒక్కో మండలానికి నెలకు రూ. 10 వేల వరకు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. వ్యవసాయాధికారులతోపాటు ఉద్యాన, బిందు సేద్యం, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది. వీరందరూ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను రైతులకు వివరించాలి. వాస్తవంగా గత నెల 4వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వరకు పక్కాగా అమలు చేయాలని మార్గదర్శకాలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు తప్ప మిగిలిన ఏశాఖ అధికారులు కూడా పాల్గొనటం లేదు. దీంతో కార్యక్రమం సక్రమంగా జరగటంలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

పకడ్బందీగా నిర్వహిస్తాం:

పొలం పిలుస్తోంది కార్యక్రమానికి వ్యవసాయశాఖతోపాటు వాటి అనుబంధ శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలి. ప్రభుత్వం ఆ విధంగా ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటాం.
- సత్యవాణి, జిల్లా వ్యవసాధికారిణి

కోవూరు
• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

చెరువుకు నీరు వదలొద్దని సాగుదారుల ఆందోళన

కలువాయి, న్యూస్‌టుడే: కలువాయి చెరువు సోమశిల, కండలేరు ప్రవాహ కాలువ నుంచి అధికారులు శుక్రవారం నీటిని మళ్లిస్తున్నారని సమాచారం రావడంతో రైతులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇప్పటికే చెరువు పూర్తిస్థాయిలో నీరు చేరి అలుగు పారుతోందని ఇక వదలొద్దని విన్నవించారు. వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెరువు అలుగులు పారడంతో నీరు పొలాల వద్దకు చేరి నారుమడులు మునిగిపోయాయని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తెలుగు గంగ కలువాయి డివిజన్ జేఈ వినోద్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాలువ నుంచి కలువాయి చెరువుకు మూడు వేల క్యూసెక్కులు, చవటపల్లి చెరువుకు 1800 క్యూసెక్కులు నీటిని వదులుతున్నామని పేర్కొన్నారు.

కొమ్మలపూడిలో ఆర్పీఎఫ్ ఎస్సై తనిఖీలు

మనుబోలు: రైల్వే సొత్తు భద్రతే లక్ష్యంగా పర్యవేక్షిస్తున్నామని గూడూరు ఆర్పీఎఫ్ ఎస్సై గుల్జార్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొమ్మలపూడి రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. వరదల నేపథ్యంలో స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైలు పట్టాలపైకి రైతులు పశువులను తోలరాదని సూచించారు. రైల్వే సామగ్రి చోరీకి గురికాకుండా చర్యలు చేపట్టామని, ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్పీఎఫ్ ఏఎస్సై వీవీ స్వామి, సిబ్బంది ఉన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) కోవూరు :79950 67034, సర్వేపల్లి : 80085 73980, ఆత్మకూరు: 8008573949

సమస్య: విడవలూరు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లే మార్గంలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. – స్థానికులు
సమాధానం: సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. – జగదీశ్, పంచాయతీ కార్యదర్శి

? కోవూరు పట్టణ పరిధిలోని నిక్కులలవారి వీధిలో చెత్త పేరుకుపోయి, దోమలు ప్రబలుతున్నాయి. – స్థానికులు
✓ సిబ్బందికి చెప్పి చెత్త తొలగిస్తాం. – శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ

? పొదలకూరు రూరల్ పరిధిలోని వినాయక మాన్యంలో విద్యుత్తు స్తంభాలు నేలవాలి ప్రమాదకరంగా ఉన్నాయి. – పెంచలయ్య
✓ సిబ్బందికి చెప్పి ఇబ్బందులు లేకుండా చూస్తాం – శ్రీనివాసులు.డిస్కం.ఏఈ

? పొదలకూరు పట్టణంలోని రైతుబజార్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వెంటనే వాటిని శుభ్రం చేయాలి. – నారాయణ, స్థానికుడు.
✓ పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తాం. – యశ్వంత్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి

? తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ కొత్తకోడూరు రోడ్డు అధ్వాన్నంగా ఉంది. – సుధాకర్, స్థానికుడు
✓ మరమ్మతులుచేపడతాం. –రమేశ్,పీఆర్ ఏఈ

? తోటపల్లిగూడూరు మండలం ముంగలదొరువు గ్రామ సమీపంలో రోడ్డు పైనే వ్యర్థాలు, చెత్త వేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో దుర్గంధంగా మారుతోంది. – రమణయ్య
✓ సమస్య పరిశీలించి రోడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో

? సంగంలో సాయినగర్ ప్రాంతంలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో వర్షపు నీటి నిల్వ ఎక్కువగా ఉండడంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. – సుధాకర్, సంగం.
✓ దోమల బెడద లేకుండా ఆయిల్ బాల్స్ వేయిస్తాం. –నరసయ్య, పంచాయతీ కార్యదర్శి

? మర్రిపాడు మండలం ఇర్లపాడులోని వీధుల్లో మురుగు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. –రమణయ్య, స్థానికుడు
✓ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపడతాం. – నాగేశ్వర ప్రసాద్, ఎంపీడీవో

? బుచ్చి పురపాలక పరిధిలోని రామచంద్రాపురం ప్రధాన రోడ్డులో వీధి దీపాలు కొన్ని రోజులుగా వెలగడం లేదు. – రాజేశ్
✓వేయిస్తాం. –బాలకృష్ణ, పురపాలక కమిషనర్

? కొడవలూరు మండలంలోని రేగడిచెలిక గిరిజనకాలనీలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. – శీనయ్య, స్థానికుడు
✓ దోమల నివారణ చర్యలు చేపడతాం. – వెంకటసుబ్బారావు, ఎంపీడీవో

? ఇందుకూరుపేట మండలం గంగపట్నం-రామునిపాలెం గ్రామాలకు పశువైద్య సహాయకులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. – సురేశ్, స్థానికుడు.
✓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నియమిస్తాం. – నాగేంద్రబాబు, ఎంపీడీవో

ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకోండి

మనుబోలు, న్యూస్‌టుడే: జిల్లాలో ఆక్వా సాగుచేస్తున్న రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మత్స్యశాఖ జేడీ శాంతి అన్నారు. శుక్రవారం తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీలు పొందాలంటే రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అన్నారు.

క్లోరినేషన్ నీటినే తాగాలి

మనుబోలు, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయభాస్కర్ అన్నారు. కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆయన వెంట ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ కనకనాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాకపోకల పునరుద్ధరణ

సైదాపురం, న్యూస్‌టుడే: సైదాపురం మండలంలోని పలు మార్గాల్లో శుక్రవారం సాయంత్రం వరద ఉద్ధృతి తగ్గడంతో వాహన రాకపోకలను పునరుద్ధరించారు. సైదాపురం సమీపంలోని కైవల్య నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈమార్గంలో వాహనాలు వెళ్లకుండా నిలిపేశారు. సాయంత్రం వరద ప్రవాహం తగ్గడంతో ఈమార్గంలో వాహనాలు నడిచాయి. తురిమెర్ల సమీపంలోని పిన్నేరువాగుకు కండలేరు పికప్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల నిలిపి వేశారు. దీంతో సైదాపురం-పొదలకూరు మార్గంలో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి. మూడురోజుల వాగుల్లో నీరు చేరిందని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయండి

చేజర్ల: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆత్మకూరు ఆర్డీవో పావని సూచించారు. కుటుంబాల వారీగా ఓటర్లను అనుసంధానించే విధానం చేజర్లలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వివరించారు.. 2002 జాబితాకు.. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో పేర్లు సరిపోల్చి ఒక యూనిట్‌గా చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు మస్తానయ్య, ఆర్ఐ సతీష్, బీఎల్వోలు పాల్గొన్నారు.

వీడని ముంపు.. గ్రామాలకు ముప్పు

కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, వెంకటగిరి బృందం, న్యూస్‌టుడే: అయిదురోజులు కురిసిన వర్షాలు.. రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. శుక్రవారం వర్షం లేకున్నా వరద కొనసాగుతుంది. కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలు ముంపులోనే ఉన్నాయి. వెంకటాచలం మండలం ఇస్కపాళెం, నిడిగుంటపాళెం, ఇడిమేపల్లి తదితర వరద నీరు వీధులు, ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ● మనుబోలు మండలంలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు పల్లెలను చుట్టుముట్టాయి. చంద్రమౌళినగర్ గిరిజనకాలనీలో గృహాల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కండలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెంకన్నపాలెం, బద్దెవోలు, పిడూరుపాలెం, కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాలకు మూడు రోజులుగా రాకపోకలు స్తంభించాయి. కొమ్మలపూడి వద్ద పొట్టేళ్ల వాగు ప్రవాహంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంకటాచలం మండలం చవటపాలెం మీదుగా వెళుతున్నారు. ● మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం వద్ద నీటమునిగిన పొలాలను, రహదారిపైకి చేరిన ప్రవాహన్ని తెదేపా సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలో సుమారు 10,694 ఎకరాలు నారుమడులు, 3,260 వరినాట్లు దెబ్బతిన్నాయన్నారు. ● సంగంలో దెబ్బతిన్న వరి పంటను ఏవో శశిధర్ పరిశీలించారు. వర్షం తగ్గిన వెంటనే రక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ● అనంతసాగరం మండలంలో 700 ఎకరాల్లో వరి నారుమడులు, 35 ఎకరాల్లో మినుము పంట దెబ్బతిన్నట్లు ఏవో శైలజా కుమారి తెలిపారు. సంజీవనగరంలో ఆమె తన సిబ్బందితో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ● విడవలూరు, కోవూరు మండలాల్లో నారుమళ్లు, నాట్లు వేసిన పొలాలు నీట మునిగాయి. ముంపు తగ్గకపోవడంతో కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడవలూరులోని వడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో వేసిన వరినాట్లు నీట మునిగాయని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ● సైదాపురం మండలంలోని ఊటుకూరు, గిద్దలూరు, తురిమెర్ల, సైదాపురం, కమ్మువారిపల్లి గ్రామాల్లో పంటలను ఏవో హైమావతి పరిశీలించారు. నారుమడులు దెబ్బతిన్న రైతులకు విత్తనాలను అందిస్తామని ఆమె తెలిపారు. ● తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు, పేడూరు, వరిగొండ, మల్లికార్జునపురం, మాచర్లవారిపాలెం తదితర గ్రామాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో వరిపైరు నీట మునిగింది. దీంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వ్యవసాయం మొదలుపెట్టిన వెంటనే నష్టం భరించలేకపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంకన్నపాలెంలో నీటమునిగిన సచివాలయం, విద్యుత్తు ఉపకేంద్రం

వెంకటాచలం మండలం ఇస్కపాళెంలో..

అనంతసాగరంలో పరిశీలిస్తున్న ఏవో, రైతులు

పేడూరు వద్ద నీట మునిగిన పైరు

మనుబోలు సమీపంలో పరిశీలిస్తున్న సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

పొదలకూరు రామ మందిరం ప్రధాన వీధిలో ఇలా..

విడవలూరులో నీటమునిగిన నారుమడులు

పెరమన రహదారిపై ప్రవాహం

కోవూరు చెరువు కట్టకు మరమ్మతులు చేయిస్తాం

కోవూరు, కొడవలూరు, న్యూస్‌టుడే: కోవూరు చెరువు కట్టను పటిష్ఠ పరిచేలా రూ.10 లక్షలతో మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. చెరువు కట్ట, కలుజును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోవూరు చెరువు పరిసర ప్రాంతాలు ముంపునకు గురవడంతో అక్కడ నివసిస్తున్న గిరిజనులను ఆమె పరామర్శించారు. గుమ్మళ్లదిబ్బ హైస్కూల్ పునరావాస కేంద్రంలో ఉన్న వారికి భోజన వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. కట్టపై ఉన్న 70 కుటుంబాలకు పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని వారిని అక్కడికి తరలించి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టను బాగుచేయాలని ఆదేశించారు. రాజగోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.● వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నార్తురాజుపాళెం జడ్పీహెచ్ఎస్‌కు రూ.15 లక్షలు ఇస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఏవైతే అవసరమో అతిత్వరగా అందిస్తామన్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. ఎంఈవోలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కలుజు వద్ద పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

వీఎస్‌యూలో వైద్య విభాగం ఏర్పాటు

వెంకటాచలం, న్యూస్‌టుడే: విద్యార్థులు, సిబ్బంది, సమీప గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యసేవలందించేందుకు విశ్వవిద్యాలయంలో వైద్య విభాగం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలను అంతర్జాతీయ దంత వైద్య కళాశాల(ఐసీడీ) సౌత్‌జోన్ తరపున డిప్యూటీ రీజెంట్ డాక్టర్ కన్నన్ శుక్రవారం వీఎస్‌యూ అధికారులకు విరాళంగా అందజేశారు. వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో మెడికల్, సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు అత్యవసరమైన సమయంలో ఐసీడీ నుంచి అందిన విరాళం ఉపయోగపడుతుందన్నారు. వైద్యులు కన్నన్ మాట్లాడుతూ... వైద్య సేవల కోసం ప్రతి వారం ప్రత్యేక దంత బృందంతో వచ్చి సేవలందిస్తామని హామీ ఇచ్చారు.

పరికరాలు, మందులు అందజేస్తున్న ఐసీడీ సభ్యులు

రహదారి ఛిద్రం.. రాకపోకలు కష్టం

ఇటీవల కురిసిన వర్షాలకు పొదలకూరు మండలంలో పలు చోట్ల ఆర్ అండ్‌బి రోడ్లు ధ్వంసమయ్యాయి. పొదలకూరు టైలర్స్ కాలనీ వద్ద రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. రాకపోకల సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో గుర్తించకుంటే ప్రమాదాలు జరుగుతాయని ర.భ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

ఇలాగైతే నీరు పట్టేదెలా

కోవూరు పట్టణంలోని బజారు కూడలిలో ఉన్న చేతిపంపునకు కొందరు ఫ్లెక్సీ తాడు కట్టారు. నాలుగు రోజులుగా బజారు కూడలి, గమళ్లపాళెం, వడిపాళెం పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. స్థానికులు బోరు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దానికి కట్టేయడంతో నీరెలా పట్టుకోవాలని వాపోతున్నారు. పంచాయతీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని మండలాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోవూరు

పాఠశాల సమీపంలో దుర్గంధమయం

విడవలూరులోని జడ్పీ హైస్కూల్ వీధిలో మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో వీధుల్లోకి ప్రవహిస్తోంది. దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలపై బండలు వేయడంతో మురుగు నీరు పోయేదారి లేక పాఠశాలకు వెళ్లే మార్గంలో నిలుస్తోంది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పంచాయతీ సిబ్బంది పరిశీలించి కాలువల్లో పూడిక తీయాలని పలువురు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, విడవలూరు

వ్యాధులు ప్రబలుతున్నా పట్టదా..

ఏఎస్‌పేటలో పందుల సంచారం ఎక్కువగా ఉంది. షఫాబావి, ఆనకట్ట, దర్గా కూడళ్లలో పందుల సంచారంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆందోళన చెందుతున్నారు. దర్గా పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో అవి వస్తున్నాయన్నారు. పంచాయతీ, ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి వ్యాధులు ప్రబలకముందే దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ పందుల యజమానులతో మాట్లాడి తరలించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. – న్యూస్‌టుడే, ఏఎస్‌పేట

గుంతలమయం

తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి నుంచి అనంతపురం గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. భారీ వర్షాలకు పెద్ద గుంతలుపడడంతో పాటు వర్షపు నీరు చేరింది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. ఏమాత్రం అదుపుతప్పినా పడిపోక తప్పదు. ద్విచక్రవాహనం వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

తిరుపతి జిల్లాలో కలపొద్దు

జాతీయ రహదారిపై బైఠాయించిన అయ్యప్ప స్వాములు

కలువాయి, న్యూస్‌టుడే: కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని మండలంలో అయ్యప్పస్వామి దీక్ష స్వీకరించిన భక్తులు పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులు వెంకటరెడ్డిపల్లి కూడలి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంత సమయం పాటు వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తామనే ప్రకటన వచ్చేంత వరకు తమ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

ప్రమాదమని తెలిసినా నిర్లక్ష్యమేనా..!

తెగిన విద్యుత్తు తీగల వద్ద సీపీఎం నాయకుల నిరసన

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: రోడ్డుపై తెగి పడిన విద్యుత్తు తీగలతో ప్రమాదమని తెలిసినా డిస్కం ఏఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నాయకులు మారుబోయిన రాజా అన్నారు. మండలంలోని నరుకూరులో శుక్రవారం నేలపై పడిన 11 కేవీ విద్యుత్తు తీగలు పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ తరచూ విద్యుత్తు తీగలు తెగి పడుతుండటంతో స్థానికులు ప్రాణభయంతో ఆందోళన చెందుతున్నారని వాపోయారు. ఏఈకి పలుమార్లు చెప్పినా ప్రభుత్వం మంజూరు చేస్తే మారుస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కం ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన నెల్లూరు- ముంబయి జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనంమేరకు... రేబాలకు చెందిన గుమ్మయ్య(55) శుక్రవారం రోడ్డు దాటుతుండగా బుచ్చి వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై సంతోష్‌రెడ్డి కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదువే ఆయుధం.. భవితకు సోపానం

తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, వెంకటగిరి బృందం, న్యూస్‌టుడే: విద్యార్థులు నిరంతర పరిశోధనతో విజ్ఞానాన్వేషణ చేయాలని మంత్రి ఆనంరామనారాయణరెడ్డి సూచించారు. ప్రస్తుతం నడుస్తున్న ఏఐ సాంకేతికతను మించి, గ్రహాంతర, ఖగోళ పరిశోధనలు రానున్న తరానికి అవసరమని చేజర్లలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో ఆయన వివరించారు. ● తోటపల్లిగూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ● వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్ఐవో వరప్రసాద్ రావు హాజరై మాట్లాడారు. ● కొడవలూరు మండలంలోని గండవరం జడ్పీహెచ్ఎస్‌లో జరిగిన కార్యక్రమానికి పౌరసరఫరాలశాఖ రాష్ట్ర డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు. సొంత నిధులతో విద్యార్థులకు 80 సైకిళ్లు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పలువురు సన్మానం చేశారు. ● ఆత్మకూరు మండలం వాసిలి జడ్పీ ఉన్నతపాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయుడు వెంకయ్యనాయుడు పాఠశాలకు కంప్యూటర్ ఇన్వర్టర్ల ఏర్పాటుకు రూ. 50 వేలు ఆర్థికసాయం అందజేశారు. ● కోవూరు మండలంలోని టీఎన్‌సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గౌస్‌బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ● విడవలూరు మండలం వావిళ్లలో విద్యార్థుల తల్లులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ● సంగం, ఏఎస్‌పేట, ఇందుకూరుపేట, అనంతసాగరం, బుచ్చి, ముత్తుకూరు మండలాల్లో పండగ వాతావరణంలో జరిగింది. ● పొదలకూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు పూర్వవిద్యార్థి శ్రీనివాస ప్రసాద్ కలర్ ప్రింటర్ అందజేశారు. ● తోటపల్లిగూడూరు మండలంలోని సౌత్‌ఆములూరు ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ మద్దిన రామయ్య, మంజులమ్మ దంపతులు రూ.6.5 లక్షలతో నిర్మించిన వేదికను విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ● పొదలకూరు రాంనగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ● గోనుపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాలకు తెదేపా నాయకుడు రాజారెడ్డి 30 కుర్చీలను అందజేశారు.

వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని సన్మానిస్తున్న విద్యార్థులు

సంగంలోని బాలికల గురుకుల పాఠశాలలో... అక్కంపేట ఉన్నత పాఠశాలలో... పొదలకూరులో ప్రింటర్ అందిస్తున్న పూర్వ విద్యార్థులు.. ఆత్మకూరులో విరాళం అందజేస్తున్న ప్రవాస భారతీయుడు వెంకయ్యనాయుడు

ఉచితంగా సౌర విద్యుత్తు పరికరాల ఏర్పాటు

సిబ్బందితో మాట్లాడుతున్న డిస్కం సంచాలకులు గురవయ్య

సంగం, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్తు త్వరలో అందుబాటులోకి వస్తుందని డిస్కం డైరక్టరు గురవయ్య అన్నారు. సంగం డిస్కం కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. వారికి పూర్తి ఉచితంగా సౌర విద్యుత్తు పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటిని అమర్చేందుకు అవసరమైన కంపెనీలను ఖరారు చేసే టెండర్ల ప్రకియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని, మార్చి నెలాఖరుకు గణనీయమైన పురోగతి లభిస్తుందన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న నియంత్రికలను తిరిగి అమర్చడంలో జాప్యం ఏర్పడిందని, తిరిగి ఆ పరిస్థితి రాకుండా సంబంధిత వ్యవస్థను బలోపేతం చేస్తామని వివరించారు. త్వరలో డిస్కంలో నియామకాలు జరుగుతాయని, ఫలితంగా సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఆర్డీఎస్ఎస్ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం సేకరించిన వివరాల మేరకు కేవలం 70 శాతం మంది వినియోగదారులు మాత్రమే సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. డీఈఈ రమేశ్ చౌదరి, బుచ్చి ఏడీఈ సతీష్, సంగం సెక్షన్ అధికారి మన్మథరావు తదితరులు హాజరయ్యారు.

వైద్య సిబ్బంది పరిశీలన

మందులను పరిశీలిస్తున్న వైద్యాధికారి అశోక్

సంగం, న్యూస్‌టుడే: సంగం కొండపై మందులను వైద్యాధికారి అశోక్ తన సిబ్బందితో కలసి శుక్రవారం పరిశీలించారు. అక్కడ కాలం చెల్లిన వాటితోపాటు, పనికి వచ్చే మందులున్నాయని.. అయితే సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్కడ పరుపు, కొన్ని దిండ్లు కూడా ఉన్నాయన్నారు. మందులను గుంతలో పూడ్చేస్తామన్నారు.

కండలేరు జలాశయాన్ని జిల్లాలోనే కొనసాగించాలి

పొదలకూరు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాకు జీవనాడిగా ఉన్న కండలేరు జలాశయాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భాజపా నాయకులు అన్నారు. శుక్రవారం పొదలకూరులోని పలువురు భాజపా నాయకులు తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.

చిన్నారులకు ఆహ్లాదం.. కూటమి ప్రభుత్వ సహకారం

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్, ముత్తుకూరు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చడంతో పాటు కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచారు. మూడేళ్లుగా కేంద్రాలకు ఆట వస్తువులు రాకపోడంతో.. ఆటపాటలతో ఆహ్లాదకరంగా సాగాల్సిన చదువులు అసౌకర్యాల మధ్య సాగుతున్నాయి. గతంలో ఇచ్చినవి మూలన పడ్డాయి. అద్దె, భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో సరియైన స్థలం లేక పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు.

మర్రిపాడులో సిబ్బందికి అందజేస్తున్న పర్యవేక్షకురాలు

సర్వేపల్లి నియోజకవర్గంలో వివరాలు		
మండలం	కేంద్రాలు	చిన్నారులు
పొదలకూరు	97	1246
మనుబోలు	50	919
వెంకటాచలం	77	976
ముత్తుకూరు	73	1123
టీపీగూడూరు	82	1277

● కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని గత వైకాపా పాలనలో కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు మంజూరైనా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా వదిలేశారు. అద్దె చెల్లిస్తూ అరకొర వసతుల మధ్య కొనసాగుతోంది. కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గుతోంది. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది... ఆట వస్తువుల కొరతపై దృష్టి సారించింది. సెప్టెంబరులో సిబ్బంది కొరత ఉన్న చోట భర్తీ చేశారు. తాజాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 3974 కేంద్రాలకు ఆట వస్తువులను అందజేశారు.

● సూపర్‌వైజర్ జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ పొదలకూరు మండలంలోని కేంద్రాల్లో నెలకొన్న ఆట వస్తువుల కొరత కారణంగా పలువురు చిన్నారులు కేంద్రాలకు దూరమయ్యారన్నారు. ప్రభుత్వం స్పందించి వాటిని అందజేయడంతో కార్యకర్తలకు పంపిణీ చేశామన్నారు. దీంతో చిన్నారులు ఆట వస్తువులతో ఉత్సాహంగా ఆడుకుంటున్నారని పేర్కొన్నారు.

(c) eenadu

నెల్లూరు
•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

నీటి నిల్వలతో వ్యాధులు ప్రబలే అవకాశం

నెల్లూరు(నవాబుపేట): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉన్నాయని, దీనివల్ల కీటక జనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జిల్లా సహాయ మలేరియా అధికారి వి.నాగార్జునరావు పేర్కొన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా నగరంలోని సుబేదారుపేట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని కామాక్షినగర్ కట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటింటా లార్వా సర్వే నిర్వహించారు. నెల్లూరు అర్బన్ యూనిట్ అధికారి శ్యాంసన్‌బాబు, హెల్త్ అసిస్టెంట్లు సుభాన్ బాషా, వార్డు హెల్త్ సెక్రటరీ ప్రతిమ, ఆశా కార్యకర్త కృష్ణవేణి పాల్గొన్నారు.

రైతులను ఆదుకోవాలి

నెల్లూరు(విద్య): జిల్లాలో తుపాన్ కారణంగా జిల్లా రైతులు నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంగయ్య అన్నారు. శుక్రవారం ఆ సంఘ కార్యాలయంలో రైతుసంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ప్రతివారం ప్రజాదర్బార్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నెల్లూరురూరల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని రూరల్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కార్యాలయంలో ఉదయం పది నుంచి 12 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, భానుశ్రీ, మనుబోలు శ్రీధర్‌రెడ్డి, పెంచలనాయుడు, జలదంకి సుధాకర్, సాబీర్‌ఖాన్ పాల్గొన్నారు.

ఆదాయ వనరులు సమకూరేలా కృషిచేయండి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ప్లానింగ్ కార్యదర్శుల లాగిన్లలో ఉన్న ఎల్ఆర్ఎస్ పాటర్న్స్ పరిశీలించి వెంటనే తదుపరి అనుమతి కోసం అధికారులకు పంపాలని నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. శుక్రవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో పట్టణప్రణాళిక విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరపాలకసంస్థకు ఆదాయ వనరులు సమకూరేలా ప్రతి కార్యదర్శి పని చేయాలన్నారు. సిటీప్లానర్ రఘునాథరావు, అసిస్టెంట్ సిటీప్లానర్ సతీష్, సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, టీపీబీవోలు, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

దత్తత.. సేవా ఘనత
చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో సభ్యులుగా చేరి సమాజ సేవలో భాగస్వాములవుతున్నారు. కళాశాల ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం.. మొక్కలు నాటడం చేస్తున్నారు. హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులపై చైతన్య ర్యాలీలు చేపడుతున్నారు. విద్యా సంస్థల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ సొసైటీ, కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న గ్రామాలు దేవరపాళెం, వైఎస్ఆర్ నగర్, కొత్తూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాశాలలో 1280 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. ఇక్కడ నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో దానిలో 100 మంది విద్యార్థినులు సభ్యులుగా ఉండి సేవల్లో పాల్గొంటున్నారు. వీరికి తోడు ఎన్‌సీసీ, నేవీలో 200 మంది విద్యార్థులు సభ్యత్వం తీసుకొని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు

గ్రామాల్లో సేవలు
– పి.భానుశ్రీ, ఎంఎల్‌టీ కోర్సు

సామాజిక సేవలో పాలుపంచుకోవడం ద్వారా సమాజంలో మన బాధ్యత ఏంటో తెలిసి వచ్చింది. మంచి పరిణామం. డీకే కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ద్వారా ఏటా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

పేదల స్థితిగతులు తెలిశాయి
– బి.లావణ్య, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం

గ్రామాలకు వెళ్లడంతో పేదల జీవన విధానంతో పాటు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలిశాయి. ప్రత్యక్షంగా సేవలో పాల్గొనడం వల్ల సమాజంపై అవగాహన కలిగింది. మురికివాడల్లో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం.

పరిసరాలపై అవగాహన
– ఎం.నాని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, తృతీయ సంవత్సరం

సేవలపై ఆసక్తితో ఎన్ఎస్ఎస్ యూనిట్‌లో చేరా. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి దారి చూపాలని నిర్ణయించుకున్నా. పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకొని గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.

ఉపన్యాసంలో మెరిసి.. బహుమతి సాధించి..

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: నగరంలోని బాలాజీనగర్ గీతాంజలి హైస్కూల్లో శుక్రవారం 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు 'ప్రతిభా పాటవ పోటీలు' జరిగాయి. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై ఉపన్యాస (స్పీచ్) పోటీలు నిర్వహించారు. పి. దీపిక ప్రథమ, ఎస్ పవిత్ర ద్వితీయ, శ్రీగాయత్రి ప్రియ తృతీయ బహుమతులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ వై.వెంకటరమయ్య, ఉపాధ్యాయులు లక్ష్మి, జయశ్రీ, లక్ష్మీశారద, వేణు బహుమతులు ప్రదానం చేశారు.

బహుమతులతో గీతాంజలి హైస్కూల్ విద్యార్థినులు

పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల సీఐలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌడీలు, గంజాయి బ్యాచ్‌లు, భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. రూరల్ ఎమ్మెల్యేగా తాను, తమ పార్టీ నాయకులు ఎవరూ పోలీసు విధి నిర్వహణలో జోక్యం చేసుకోమని, ఎవరైనా జోక్యం చేసుకుంటే వినాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులకు తేల్చి చెప్పారు.

మాట్లాడుతున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నిర్వాసితులకు తాత్కాలికంగా ఇళ్లు

పత్రాలను అందిస్తున్న కమిషనర్ నందన్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: స్థిర నివాసాలు కోల్పోయిన ఆక్రమణదారులకు అల్లీపురంలోని టిడ్కో ఇళ్లను తాత్కాలిక ప్రాతిపదికన మంజూరు చేస్తున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నగరంలోని కళ్యాణి ఫిలిమ్స్, ఎస్2 సినిమా హాలు వద్ద కాలువలపై ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. శుక్రవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌సెంటరులో నిర్వాసితులకు తాత్కాలిక ప్రాతిపదికన ఇళ్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన గృహాల మంజూరు పత్రాలను అందించారు. భవిష్యత్తులో నిర్వాసితులకు టిడ్కో గృహాల్లో శాశ్వతంగా వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి

మాట్లాడుతున్న డీకే కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి.. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్ అరుణమ్మ

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జేసీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని దర్గామిట్ట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన మాట్లాడారు. స్థానిక కార్పొరేటర్ అహల్య, నాయకులు సునీల్, ప్రధానోపాధ్యాయిని జ్యోతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దర్గామిట్టలోని బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని వీఆర్‌సీ మున్సిపల్ హైస్కూల్, స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్, ఏసీ నగర్‌లోని మున్సిపల్ స్కూల్, మూలాపేటలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి నారాయణ పాల్గొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు.

జూనియర్ కళాశాలల్లో..

నెల్లూరు(ఏసీ నగర్): డీకే ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రమణారెడ్డి, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కొండయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమణారావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

● **నెల్లూరుగ్రామీణం:** అల్లీపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

● **నెల్లూరు(నగరపాలకసంస్థ):** విద్యలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసేందుకు మంత్రి లోకేశ్ శ్రమిస్తున్నారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. జెండావీధిలోని పీఎన్ఎం హైస్కూలులో పీటీఎంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ తహసీన్, నాయకులు జాఫర్ షరీఫ్, ఇంతియాజ్, జమీర్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీధర్

మత్తు పదార్థాలతో అనర్థం

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కొత్తూరు కేంద్రీయ విద్యాలయంలో డీకే ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం, వాటివల్ల వచ్చే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి కన్యాకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆక్రమణల తొలగింపు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలో ఆక్రమణలపై నగరపాలకసంస్థ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాలువలు, రోడ్డు మార్జిన్లను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్నారు. 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డికాలనీ, బృందావనం, ఎస్2 సినిమా హాలు రోడ్డు ప్రాంతాల్లో కాలువలు, రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో పొక్లెయిన్‌ల సహాయంతో పూర్తిగా తొలగించారు. కార్యక్రమంలో సిటీప్లానర్ రఘునాథరావు, ఏసీపీ వేణు, టీపీబీవో సురేంద్ర, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు కృష్ణ, నిసార్, వాణి, ఛైన్‌మెన్లు పాల్గొన్నారు.

యంత్రంతో తొలగిస్తున్న భవనం

రూ.4.90 కోట్లతో ప్రధాన రహదారి అభివృద్ధి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: మాదరాజుగూడూరు గ్రామంలోని ప్రధాన రహదారి పనులకు రూ. 4.90కోట్లతో శంకుస్థాపన చేయనున్నట్లు తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరురూరల్ నియోజకవర్గం పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామ ప్రధాన రహదారిని ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రూ. 3.50కోట్లతో కృష్ణపట్నంరోడ్డు రామలింగాపురం నుంచి ధనలక్ష్మీపురం వరకు నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ ఛైర్మన్ శ్రీధర్‌రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు విజయ్‌కుమార్, సర్పంచి సీహెచ్ వెంకటేశ్వర్లు యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

In the Court of the Principal Junior Civil Judge : Nellore
O.S.No. 594 / 2024
1.Shaik Chand Basha
2. Shaik Rameeja - Plaintiffs
Vs
1. Shaik Haseena and 2 Others - Defendants
Notice to 2nd Defendant
Shaik Rafi S/o Babu Saheb, residing at Subedarpet, Nellore, SPSR Nellore District.
పై నెంబరున వాదులు దావా షెడ్యూలు దాఖలా ఆస్తికి సంబంధించి పర్మినెంటు ఇంజక్షన్ కోరుతూ పై తెలిపిన కోర్టులో మీపై దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో 2వ ప్రతివాది అయిన మీకు నోటీసు నిమిత్తం తేది 22-12-2025కి వాయిదా వేసి యున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేని యెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
షేక్ అన్వర్ బాషా, B.Com., LLB., వాదుల తరపు అడ్వొకేట్, నెల్లూరు

In the Court of the III Addl. Junior Civil Judge: Nellore
O.S.No.141/2023
Canara Bank, Brindavanam Branch, Nellore City, rep. by its Branch Manager - Plaintiff
Vs
1. G.Venkatesh and another - Defendants
Notice to 1st Defendant
G.Venkatesh, D.No.27/1/252, Shop No. 2, Main Road, Opp: SBI, Balaji Nagar, Nellore-2.
పై నెంబరున వాది మీ నుండి లోన్ బాకీ రాబట్టు కొనుటకు పై తెలిపిన కోర్టులో మీపై దావా దాఖలు చేసి యున్నారు. సదరు దావాలో మీకు నోటీసు నిమిత్తం తే 10-12-2025దికి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపు కోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
Sk.Yasdani, B.Com., L.L.B., వాది తరపు అడ్వకేట్, నెల్లూరు.

మూడు రోజులుగా ముంపులోనే..

నెల్లూరు రూరల్ మండలం గుండ్లపాలెం సచివాలయ పరిధిలోని సాయిబాలాజీ గార్డెన్ మూడు రోజులుగా ముంపులోనే ఉంది. దిత్వా తుపాన్ ప్రభావంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది. కాలనీ ముంపునకు గురికాగా, ఇప్పటికీ రహదారులపై ఒకటిన్నర అడుగుల నీరు నిలిచి ఉంది. దీంతో కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

రహదారిపైనే వ్యాపారం

నగరంలో అత్యంత ప్రధానమైన జీఎన్‌టీ రోడ్డు మార్జిన్లను ఆక్రమించి కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ట్రక్కు ఆటోలను అడ్డుగా పెట్టి పండ్ల వ్యాపారాలు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వాసుపత్రి ఎదురుగా బస్సు షెల్టరు ముందు నడిరోడ్డుపై వ్యాపారం చేస్తుండటంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

సర్వీసు రోడ్డుకు అడ్డుగా డ్రమ్ములు

జాతీయ రహదారిపై బుజబుజనెల్లూరు వద్ద సర్వీసు రోడ్డులోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా డ్రమ్ములను ఏర్పాటు చేశారు. దీంతో ద్విచక్రవాహనాలు, కార్లు జాతీయ రహదారిపైనే వెళ్లాల్సి వస్తోంది. నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. సర్వీసు రోడ్డులోకి ద్విచక్ర వాహనాలు, ఆటోలను అనుమతిస్తే ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉంది. – న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

గాలి వీస్తే.. కూలిపోతా!

నెల్లూరు నగరంలోని ఏకేనగర్ వెళ్లే మార్గంలో హీరో షోరూం భవనం పక్కనే భారీ చెట్టు ఎండిపోయింది. ఈదురు గాలులకు కూలిపోయే ప్రమాదం ఉంది. ఏకేనగర్‌కు నిత్యం వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని స్థానికులుకోరుతున్నారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

మహారాజశ్రీ నెల్లూరు 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
E.P No. 40/2022
O.S. No. 449/2019
తిరుమూరు నిరంజన్ రెడ్డి .... డిక్రీ హోల్డర్ / వాది
Vs
పైడిమర్రి రంగనాయకులు .... జడ్జిమెంట్ డెటార్ / ప్రతివాది
వేలం ప్రకటన
పై నెంబరు E.P. లో డిక్రీ హోల్డర్ పై కేసులోని డిక్రీ బాకీని రాబట్టుకొనుటకు జడ్జిమెంట్ డెటార్ తాలూకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని బహిరంగ వేలం వేయుటకు గాను పై కోర్టు వారు నిర్ణయించినారు. కావున తే 15-12-2025 దిన ఉ॥ గం॥ 10-30 ల నుండి సాయంత్రం 5-00 గంటల లోపల పై వారి కోర్టులో బహిరంగ వేలంపాట జరుపబడును. కావున పాటదారులు ఎవ్వరైన వేలం పాటలో పాల్గొనవచ్చును.
SCHEDULE OF THE PROPERTY
SPSR Nellore District Registration, Nellore Sub Registration, now in Stonehouse Pet Sub-Registration, Nellore Municipal Corporation Limits, Nellore Bit-2, Balaji Nagar, Block No.22, an extent of 25 ankanams of site together with a residential building bearing municipal D.No. 27-2-103, within the following boundaries: **East** : Municipal Road, **South** : Own wall of this house, **West** : Own wall of this house. **North** : Property of Nellore Krishna Reddy.
Within the above said property an extent of 25 Ankanams of Site together with a residential building with all easementary rights.
Decree Holder Value : 25,00,000/-
Maket Value : Rs. 40,39,360/-
Amina Value : Rs. 30,00,000/-
S. Srinivasa Murthy, B.A., B.L., Advocate for Decree Holder, Nellore.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: వైఎస్సార్‌నగర్‌లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వర్షాలకు నీరు నిలబడటంతో వాటిలో తిరుగుతూ ఇళ్లలోకి వస్తున్నాయి. వ్యాధులు ప్రబలుతున్నాయి. – శారదమ్మ

సమాధానం: పందులను నగరానికి దూరంగా తరలించేందుకు చర్యలు చేపడతాం.
– డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? కొత్తూరు అంబాపురంలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – లక్ష్మి, స్థానికురాలు

✓ సిబ్బందిని పంపి వెంటనే కాలువలను శుభ్రం చేయిస్తాం. – డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి

? నగరంలోని 16వ డివిజన్ గుల్లపాళెం బాలకృష్ణారెడ్డి లేఅవుట్‌లో ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇబ్బందిగా ఉంది. – కోదండరామిరెడ్డి

✓ పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం.
– నందన్, నగరపాలక సంస్థ కమిషనర్

? భక్తవత్సల నగర్ ఎన్జీవో కాలనీలో నంబర్ 6/బి3 స్తంభానికి వీధి దీపం వెలగడం లేదు. రాత్రివేళ రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.
– అంజనీదేవి, స్థానికురాలు

✓ విద్యుత్తు దీపం ఏర్పాటు చేయిస్తాం.
– ముజాహిద్దీన్, నగరపాలక సంస్థ డీఈ
– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్, నవాబుపేట)

యువతకు శిక్షణ ప్రారంభం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: యువతకు బ్యాంకింగ్ రంగంపై అవగాహన కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌బీఐ మార్కెటింగ్ హెడ్ అంజాద్ బాషా తెలిపారు. ఎస్‌బీఐ లైఫ్, పిపల్ ట్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మూలాపేటలో బ్యాంకింగ్ లిటరసీ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నైపుణ్యాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. నెల రోజులపాటు శిక్షణ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ అధికారి ప్రసాద్, పిపల్ ట్రీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్, ప్రాజెక్టు హెడ్ సురేష్‌రెడ్డి, సెంటర్ హెడ్ వెంకటరత్నం పాల్గొన్నారు.

సర్వీసు రోడ్డును పునరుద్ధరించాలని ఆందోళన

నెల్లూరు(మార్కెట్ సెంటర్): నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం కలుజు వద్ద వెంటనే సర్వీసు రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు తిరుపాల్ నాగయ్య, వెంకటరమణయ్య, క్రిష్ణయ్య, వీరరాఘవయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నాయీ బ్రాహ్మణులపై వివక్ష తగదు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా మార్కాపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని నాయీ బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. నవాబుపేటలోని నాయీ బ్రాహ్మణ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంక్షిప్త సమాచారం

ఎన్ఎంయూ రాష్ట్ర మహాసభ 12న

నెల్లూరు(మార్కెట్ సెంటర్): ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర మహాసభ ఈ నెల 12న విజయవాడలో జరగనుంది. మహాసభకు హాజరుకావాలని కోరుతూ శుక్రవారం ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డికి యూనియన్ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. యూనియన్ నాయకులు రమణరాజు, జానా వెంకటేశ్వర్లు, పెంచలరెడ్డి, చెంచయ్య, మురళీమోహన్, బాబు, శ్రీహరి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

బలవంతంగా భూములు లాక్కోవడం తగదు

నెల్లూరు(విద్య): అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

7న ఆవాజ్ జిల్లా మహాసభలు

నెల్లూరు(విద్య): ఆవాజ్ జిల్లా ఐదో మహాసభలను విజయవంతం చేయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో మహాసభల గోడ ప్రతులు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో గృహాల కమ్యూనిటీ హాల్‌లో మహాసభలు జరుగుతాయన్నారు. ముందుగా వెంకటేశ్వరపురం సెంటర్ నుంచి ర్యాలీ ఉంటుందని తెలిపారు.

దిత్వా ప్రభావం.. తేరుకోని గ్రామీణం
రాకపోకలకు ఆటంకం

న్యూస్‌టుడే, నెల్లూరుగ్రామీణం

నెల్లూరు రూరల్ ప్రాంతంపై దిత్వా తుపాన్ ప్రభావం చూపింది. భారీ వర్షాలతో చెరువుల్లో నీటి మట్టాలు ప్రమాదకరస్థాయికి చేరాయి. ఎక్కడ కట్టలు తెగుతాయోనని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పొట్టేపాళెం కలుజు వద్ద పెద్దఎత్తున నీరు ప్రవహిస్తోంది. కలుజుకు ఆనుకుని ఏర్పాటు చేసిన మట్టి కట్ట శుక్రవారం తెగిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం భారీ వాహనాలు కలుజు మీదుగా రాకపోకలు సాగించాయి. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు నిలిచిపోయాయి. ములుమూడి కలుజు వద్ద చెరువు నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. సౌత్‌మోపూరు- ములుమూడి మధ్య రామన్న చెరువు నుంచి రెండు చోట్ల నీరు ప్రవహిస్తూనే ఉంది. దీంతో కొత్త, పాత ఎల్లంటీలు, సజ్జాపురం, గొల్లకందుకూరు తదితర గ్రామాలకు చెందిన ద్విచక్ర వాహనదారులు, ప్రజలు సౌత్‌మోపూరు, ఆమంచర్ల మీదుగా నెల్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. జొన్నవాడ, సౌత్‌మోపూరు రోడ్లు దెబ్బతిన్నాయి.

పొట్టేపాళెం కలుజు వద్ద తెగిన మట్టి కట్ట

నీట మునిగిన నారుమడులు: గ్రామీణ మండల పరిధిలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. 15గ్రామాల రైతులు నష్టపోయారు. 10 వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు 400 ఎకరాల్లో సాగుచేసిన నారుమడులు నీట మునిగే ఉన్నాయి. నష్ట వివరాలను ఏడీఏ శ్రీదేవి, మండల వ్యవసాయాధికారి నాగమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ శాఖ సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 250 ఎకరాల్లో నారుమడులు, 500 ఎకరాల్లో వరిపైరు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు తయారు చేసింది. సౌత్‌మోపూరు, నారాయణరెడ్డిపేట తదితర చోట్ల చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరడం, నూలు తడిచిపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. వర్షం కారణంగా నష్టపోయిన రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.

తోపుడు బండ్లపై దూసుకెళ్లిన కారు
ఇద్దరికి గాయాలు

నెల్లూరు (నేర విభాగం): కారు ఢీకొని ఇద్దరు పండ్ల వ్యాపారులకు గాయాలైన ఘటన శుక్రవారం ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి వీఆర్సీ సెంటరు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు కారు నడుపుకొంటూ బయల్దేరాడు. నెహ్రూ విగ్రహం వద్ద ఆటో అడ్డురాగా ఆయన బ్రేక్ బదులుగా ఎక్స్‌లేటరు తొక్కాడు. దీంతో కారు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న తోపుడు బండ్లపై దూసుకెళ్లి అవుట్‌పోస్టును ఢీకొని ఆగిపోయింది. ఘటనలో తోపుడు బండ్లపై పండ్లను విక్రయిస్తున్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కారు నడుపుతున్న వ్యక్తి, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

జూద స్థావరంపై పోలీసుల దాడులు

నెల్లూరు(నేర విభాగం): నెల్లూరు నగరం కుక్కలగుంట కృష్ణమందిరం వీధిలోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంతపేట ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య, నగర డీఎస్పీ ఐడీ పార్టీ సంయుక్తంగా శుక్రవారం రాత్రి జూద కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకుడు సుబ్బారావుతో పాటు ఆరుగురు జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 26,100 నగదు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ సేవలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సహకారశాఖకు నిర్దేశించిన జిల్లా, రాష్ట్ర స్థాయి లక్ష్యాలను వంద శాతం సాధించాలని జిల్లా సహకారశాఖాధికారి గురప్ప పేర్కొన్నారు. సహకార శాఖ సిబ్బంది, పీఏసీఎస్ సంఘాల సీఈవోలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 71 పీఏసీఎస్ సంఘాల్లో కంప్యూటీకరణ పనులు పూర్తి అయ్యాయన్నారు. వీటిలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా సంఘ వ్యవహారాలు నిర్వహించాలన్నారు.

తెరపై ఈనాడు



ఎం.I సినిమాస్: స్క్రీన్. 1 తేరే ఇష్క్ మె (హిందీ), బిజినెస్ మాన్ (తెలుగు) స్క్రీన్.2 ఆంధ్రా కింగ్ తాలుకా (తెలుగు) స్క్రీన్.3 రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు) **స్పైస్.సినిమాస్:** స్క్రీన్.1 బిజినెస్ మాన్ (తెలుగు) స్క్రీన్. 2 జూటోపియా 2.3డీ (తెలుగు, ఇంగ్లిష్) స్క్రీన్. 3 రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు), రివాల్వర్ రీటా (తెలుగు) స్క్రీన్. 4 తేరే ఇష్క్ మె (హిందీ) స్క్రీన్.5.. ఆంధ్రా కింగ్ తాలుకా (తెలుగు) **రెయిన్ సినిమా:** స్క్రీన్.1. జూటోపియా 2..3డీ (తెలుగు, ఇంగ్లిష్), రివాల్వర్ రీటా (తెలుగు) స్క్రీన్.2. ఆంధ్రా కింగ్ తాలుకా (తెలుగు) స్క్రీన్.3. తేరే ఇష్క్ మె (హిందీ) స్క్రీన్.4. రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు), రివాల్వర్ రీటా (తెలుగు)

డా॥ బి.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి కళాభారతి
చేనేత, హస్తకళా మేళా
అఖిల భారత హస్తకళా, చేనేత వస్త్ర ప్రదర్శన & అమ్మకం
EXHIBITION CUM SALE
మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం
మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.
కొద్దిరోజులు మాత్రమే

(c) eenadu

వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

సత్సంబంధాల వేదిక మెగా పీటీఎం

లేపాక్షి, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం 3.0 విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా, పాఠశాలల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. లేపాక్షి ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు వీవీసీ గిరి అధ్యక్షతన నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను పరిశీలించి... వాటి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు, ప్రగతిపై తరగతి గదిలో తల్లిదండ్రులతో సమీక్షించారు. ప్రతి పిల్లవాడి అభ్యసన పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమన్వయంతో పిల్లల చదువు మెరుగు పరచవచ్చన్నారు. బడి అభివృద్ధి, మౌలిక వసతులపై సలహాలు, సూచనలు స్వీకరించి... ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని పిల్లలను ఉన్నత శిఖరాలు అందుకునేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఎంఈవోలు నాగరాజునాయక్, కుల్లాయప్ప, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తదితరులు ఉన్నారు.

11న రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక

రామగిరి, న్యూస్‌టుడే: రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి సంజీవయ్య తెలిపారు. దీంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంటోంది. ఇక్కడ ఎంపీపీగా ఉన్న మీనగ నాగమ్మ మృతి చెందడంతో అప్పటి నుంచి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం.. తిరిగి వాయిదా పడటం పరిపాటిగా మారింది. ఇప్పటికే నాలుగుసార్లు ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా సభ్యులు పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. మొదటిసారి ఎంపీపీ ఉప ఎన్నికల నిర్వహించినప్పుడు ఘర్షణ చోటుచేసుకోవడంతో మొదలైన వాయిదాలపర్వం షురూ అయింది. వైకాపా సభ్యులు గైర్హాజరు కావడంతో ప్రతిసారి వాయిదాపడుతూ వస్తోంది. అప్పట్లో క్యాంపు రాజకీయాలు కొనసాగాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేయడం, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడం వంటి చర్యలు చూసి... ఈసారైనా సజావుగా జరిగేనా అన్న చర్చ నడుస్తోంది.

మడకశిర దశ మారుతోంది!

■ అభివృద్ధి, సౌకర్యాల మెరుగుకు అడుగులు

ఈనాడు, పుట్టపర్తి, న్యూస్‌టుడే, మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం అంటేనే.. వెనుకబాటు గుర్తుకు వస్తుంది. ఇక్కడ పని చేయడానికి ఉద్యోగులు అయిష్టంగా ఉంటారు. కనీస సౌకర్యాలుండవు.. అరకొరగా రవాణా వ్యవస్థ.. అంతంతమాత్రంగానే అభివృద్ధి. దశాబ్దాల వెనుకబాటు సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు విమానాశ్రయం ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు కలిసొస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మడకశిర ముఖచిత్రం మారబోతోంది.

హరేసముద్రం సమీపంలో కొనసాగుతున్న రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు

భారీ పరిశ్రమల స్థాపనకు చర్యలు

మడకశిర సమీపంలో ఏపీఐఐసీ 1,600 ఎకరాల భూమి సేకరించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో భారీ పరిశ్రమలు పెట్టేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ సంస్థ రూ.1,430 కోట్లతో ఆయుధ ఉత్పత్తులు, మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. ఎవరెస్టు స్టీల్ బిల్డింగ్స్ కంపెనీ రూ.250 కోట్లతో ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్ పరికరాలను తయారు చేయనుంది. మూతబడిన గార్మెంట్ పరిశ్రమ తిరిగి తెరుచుకోవడంతో 2 వేల మందికి ఉపాధి లభిస్తోంది.

రెవెన్యూ డివిజన్‌తో తగ్గిన దూరాభారం

కర్ణాటక సరిహద్దున ఉండే మడకశిరను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించింది. గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంతం నుంచి రైతులు పెనుకొండకు వెళ్లాలంటే దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. జిల్లా కేంద్రమైన పుట్టపర్తికైతే ఒక్కరోజులో వెళ్లి తిరిగిరాలేని పరిస్థితి. ప్రస్తుతం స్థానికంగానే రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తుండటంతో అమరాపురం, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల ప్రజలకు ఎంతో ఉపశమనం లభించింది.

అమరాపురానికి కృష్ణాజలాలు

గత 15 ఏళ్లుగా రైతులు ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు రెండ్రోజుల కిందట అమరాపురం చెరువుకు విడుదల చేశారు. సముద్రమట్టానికి 2 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా నీటిని తీసుకురావడం రైతులకు వరమే. వాటితో చెరువులను నింపితే భూగర్భజలాలు పెరిగి సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి.

వక్క సాగు ప్రత్యేకం..

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ ప్రాంత రైతులు 7 వేల ఎకరాల్లో వక్క పంటను సాగు చేస్తున్నారు. పండించిన వక్కను కర్ణాటక రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చుల భారం, దళారుల చేతిలో మోసపోయేవారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వక్క మార్కెట్‌తో పాటు ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇప్పటికే అమరాపురంలో స్థల పరిశీలన చేశారు.

ఏడాదిలో రైల్వేలైన్ పూర్తి

రూ.1,050 కోట్ల వ్యయంతో రాయదుర్గం-తుమకూరు రైల్వేలైను నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ప్రస్తుతం పెరిగిన వ్యయం రూ.2,496 కోట్లతో పనులు చేపట్టారు. వచ్చే ఏడాది డిసెంబరులోపు మడకశిర రైలు కూతవేసేలా కేంద్రమంత్రి సోమన్న హామీ ఇచ్చారు. ఇప్పటికే మూడుసార్లు పర్యటించి పనులు వేగవంతం చేయించారు. హరేసముద్రం సమీపంలో రైల్వేస్టేషన్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీనివల్ల రాయదుర్గం, కళ్యాణదుర్గం, పావగడ, మడకశిర, తుమకూరు, బెంగళూరుకు సులభంగా వెళ్లొచ్చు.

సంగీత కచేరీ నిర్వహిస్తున్న భక్తబృందం

ముగిసిన సింగపూర్ భక్తుల పర్తియాత్ర

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలను స్ఫూర్తిగా తీసుకుని సేవ, ప్రేమతత్వాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాలని సింగపూర్‌కు చెందిన విశ్రాంత అధ్యాపకులు కందా రూబీ అన్నారు. శుక్రవారం సాయికుల్వంత్ మందిరంలో సింగపూర్ భక్తబృందం సత్యసాయి కీర్తనలు ఆలపించింది. ఈ సందర్భంగా రూబీ సత్యసాయితో తమకున్న అనుబంధాన్ని వివరించారు. సాయి సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగిన సింగపూర్ భక్తుల పర్తియాత్ర ముగిసింది.

ఎస్కేయూలో తక్షణ ప్రవేశాలు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వివిధ పీజీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను తక్షణ ప్రవేశాలు (స్పాట్ అడ్మిషన్లు) ద్వారా భర్తీ చేస్తున్నట్లు అడ్మిషన్ల డైరెక్టర్ ఆచార్య నరసింహం తెలిపారు. ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. పీజీసెట్‌లో అర్హత సాధించిన వారు, పీజీసెట్ రాయని విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందవచ్చన్నారు. కోర్సు ఫీజు పూర్తిగా ఆ రోజే చెల్లించాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

భక్తిశ్రద్ధలతో భూతప్పల ఉత్సవం

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భూతప్పల ఉత్సవం, జ్యోతుల పరస వేలాది మంది భక్తుల నడుమ వైభవంగా జరిగింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. జ్యోతులను వివిధ పూలతో విశేషంగా అలంకరించి స్వామి వారి ఆలయాల చుట్టూ గోవిందనామ స్మరణతో ప్రదక్షిణలు చేసి.. జ్యోతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులపై నడుచుకుంటూ వస్తున్న భూతప్పలు

స్వాములను ఊరేగింపుగా భక్తరపల్లికి తీసుకువస్తూ..

ఉత్సవమూర్తుల ఊరేగింపు

జిల్లడగుంట ఆంజనేయస్వామి ఆలయం నుంచి లక్ష్మీనరసింహ, ఆంజనేయ ఉత్సవమూర్తులను అలంకరించి ఊరేగింపుగా భక్తరపల్లిలోని మండపానికి తీసుకువచ్చారు. అక్కడ భూతప్పలకు నైవేద్యం పెట్టారు. భక్తులు తడిదుస్తులతో పూలు, పండ్లు, అగరబత్తులు చేతపట్టుకుని 200 మందికిపైగా భూతప్పలు వచ్చేదారిలో అడ్డంగా పడుకున్నారు. భక్తులపై భూతప్పలు కాలుమోపుతూ, నృత్యం చేస్తూ నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం భక్తులు నరసింహస్వామి ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత పంజుపూజ నిర్వహించారు.

మంచు కమ్ముకుంది.. రాకపోకలు జాగ్రత్త

పలు ప్రాంతాల్లో వేకువజామున పొగమంచు కమ్మేస్తోంది. జాతీయ రహదారులతోపాటు పట్టణాల్లోని పలుదారుల్లో రాకపోకలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఎదుటి వాహనాలు, మనుషులు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని నిదానంగా ముందుకు సాగాల్సి వస్తోంది. ఉదయం 7 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఏమాత్రం ఆదమరిచినా ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉరవకొండ ప్రాంతంలో శుక్రవారం పొగమంచు కమ్మేయడంతో స్థానికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తం

■ జ్వరపీడితుల నమూనాలు పరీక్ష

■ ఆందోళన అనవసరమంటున్న అధికారులు

అనంతపురం (శ్రీనివాస్ నగర్), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 'స్క్రబ్ టైఫస్' జ్వర మహమ్మారి కలకలం రేపుతోంది. మూడేళ్ల క్రితమే ఇలాంటి జ్వరం బయటపడినా.. ప్రచారంలోకి రాలేదు. ప్రస్తుతం తెరపైకి వచ్చి జ్వరపీడితుల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అనంత నగరం, రాప్తాడు ప్రాంతాల్లో ఆరు కేసులు నమోదు అయ్యాయి. గత 15 రోజుల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు కేసులను గుర్తించారు. ఇరు జిల్లాల్లో ఎవరూ భయపడాల్సిన పనే లేదు. ఒకవేళ పాజిటివ్ కేసులు వచ్చినా సత్వరమే చికిత్సలు అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ఇందుకు సంబంధించి మందులు సైతం సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు.

విస్తృత ప్రచారానికి సన్నద్ధం: మూడేళ్ల క్రితమే ఈ తరహా జ్వరం ఛాయలను గుర్తించారు. 2023లో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తర్వాత 2024లో ఆ సంఖ్య 13కు పెరిగింది. తరువాత ఆరు పాజిటివ్ కేసులు వచ్చినా వారందరూ పూర్తిగా కోలుకున్నారు. అయినా ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన శిబిరాలను నిర్వహించాలని ఆరోగ్య శాఖ సంకల్పించింది. విద్యాసంస్థలు, వసతిగృహాలు, గ్రామ సభలు, సచివాలయాల్లో.. విస్తృత ప్రచారం చేపడుతున్నామని అనంతపురం డీఎంహెచ్‌ఓ ఈబీదేవి చెప్పారు. అన్ని విధాలా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.

కీటకం కుడితే..

ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ జ్వరం సోకుతోంది. జిల్లాలోనూ జ్వరాలు సోకే కాలం ఇదే. సాధారణ జ్వరంలా భావించకుండా.. సత్వరమే సమీప పీహెచ్‌సీ, సీహెచ్‌సీ.. వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లిని పోలిన 'చిగ్గర్ మైట్' అనే చిన్నపాటి కీటకం కుట్టడంతో ఈ జ్వరం వస్తుంది. ఇదేమీ అంటువ్యాధి కాదు. అనంతపురం వైద్యకళాశాలలో నమూనాలను పరీక్షిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వైద్యులను అప్రమత్తం చేశారు. ప్రాథమిక దశలోనే జ్వరాన్ని నయం చేసుకోడానికి వీలుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

స్మార్ట్ రేషన్‌కార్డులు పొందకుంటే వెనక్కే!

■ ఈనెల 15 వరకు గడువు

బుక్కపట్నం, న్యూస్‌టుడే: ప్రభుత్వం పేదలకు చౌకదుకాణాల సరకులు అందిస్తోంది. ఈక్రమంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించింది. వాటిని లబ్ధిదారులకు ఆగస్టు నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు సరఫరా చేసింది. వారు తమ పరిధిలోని కార్డుదారులకు అందజేసే బాధ్యత అప్పగించింది. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వద్దకు వెళ్లి ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా వేలాదిగా కార్డులు పంపిణీ కాకుండానే మిగిలి పోయాయి. ప్రభుత్వం ఈనెల 15నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. మిగిలిపోయిన వాటిని తిరిగి కమిషనరేట్‌కు పంపాలని ఆదేశాలున్నాయి. గడువు సమీపిస్తున్నా కార్డులు తీసుకోవటం లేదు.

జిల్లాలో డివిజన్ వారీగా ఇలా..

రెవెన్యూ డివిజన్	మొత్తం కార్డులు	పంపిణీ	పెండింగ్
పెనుకొండ	2,29,940	2,08,531	21,409
ధర్మవరం	1,33,372	1,21,860	11,512
పుట్టపర్తి	96,615	86,716	9,899
కదిరి	1,03,101	94,043	9,058

51 వేలకు పైగా..

జిల్లాలోని 5,63,028 మందికి స్మార్ట్ కార్డులు వచ్చాయి. అందులో 5,11,150 పంపిణీ చేశారు. ఇంకా నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 51,878 మిగిలి ఉన్నాయి. లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందన ఉండటం లేదని సచివాలయ సిబ్బంది, డీలర్లు చెబుతున్నారు.

గడువు దాటితే రుసుం చెల్లించాలి

- వంశీకృష్ణరెడ్డి, డీఎస్‌ఓ

ప్రభుత్వం విధించిన గడువు ఈనెల 15 లోపు స్మార్ట్ రేషన్ కార్డులను పొందాలి. లేదంటే కమిషనరేట్‌కు పంపుతాం. కార్డులు రద్దు చేస్తారన్న ఆందోళన అవసరం లేదు. సచివాలయాల్లో రూ.200 రుసుం చెల్లించి, చిరునామాతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సదరు చిరునామాకు కమిషనరేట్ నుంచి నేరుగా లబ్ధిదారుకు పంపుతారు.

దక్షిణ భారత టీటీ పోటీలకు ఎంపిక

హర్షవర్ధన్‌రాజు నాగూర్

కదిరి, న్యూస్‌టుడే : దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల టేబుల్ టెన్నిస్ పోటీలకు కదిరి క్రీడాకారులు ఎంపికైనట్లు పీడీ నరసింహాచారి తెలిపారు. ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇటీవల శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్ కళాశాలల టీటీ పోటీల్లో తలపడ్డారన్నారు. వీరిలో హర్షవర్ధన్‌రాజు, నాగూర్, శేషాద్రి కుమార్, భార్గవమణి ఉత్తమ ఆటతీరుతో విజేతలుగా నిలిచినట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ చాటిన హర్షవర్ధన్‌రాజు, నాగూర్ దక్షిణ భారతదేశ అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో ఎస్కేయూ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ నెల 25 నుంచి 28 వరకు చెన్నైలోని అమిత్ విశ్వవిద్యాలయంలో ఈ పోటీలు జరుగుతాయని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ది ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ మరియు కల్చరల్ సొసైటీ
ప్లాట్ నెం.56, డోర్ నెం.54-16-1/18సి, రోడ్ నెం.2, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, లయోలా కాలేజి రోడ్, విజయవాడ - 520008
టెండరు ప్రకటన
టెండరు ప్రకటన నెం.419/ ఎ.పి. శిల్పారామం/ బోటింగ్ టెండర్/ ఎటిపి / 2025 తి.05-12-2025
శిల్పారామం, అనంతపురము వద్ద లీజు ప్రాతిపదికన "బోటింగ్ చెరువులో బోటింగ్" ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం సమర్థులైన మరియు అర్హత కలిగిన ఏజెన్సీల నుండి టెండర్లు ఆహ్వానించబడుతున్నాయి. పైన పేర్కొన్న టెండరు పత్రాన్ని AP SACCS website: https://shilparamam.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. టెండరు ధరఖాస్తును విజయవాడ శిల్పారామంలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం నుండి రూ.3,000/- ధరఖాస్తు ధర ఏదైన షెడ్యూలు వాణిజ్య బ్యాంక్ నుండి "Chief Executive Officer, the APSACCS" పేరు మీద పొందిన డి.డి. విజయవాడలో చెల్లుబాటు అగునట్లు చెల్లించి పొందవచ్చును. టెండరు షెడ్యూల్ జారీ తేది.06.12.2025. టెండర్లు సమర్పించడానికి చివరి తేది.22.12.2025 మధ్యాహ్నం 3 గంటలు. మరిన్ని వివరాలకు విజయవాడలోని పరిపాలన అధికారి మొబైల్ నెంబరు: 88866 52023 ను సంప్రదించగలరు.
సం/- ముఖ్య కార్యనిర్వహణ అధికారి

మట్టి జారితే.. వంకలో పడాల్సిందే..

అనంతనగరంలో ఇస్కాన్ ఆలయం వెనక తడకలేరు వంక పక్కన మల్లు స్వరాజ్యం నగర్ ఉంది. ఇక్కడ మూడు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో ఎక్కువగా జాతీయ రహదారి పక్కన కూలి పనులకు వెళ్లేవారు ఉన్నారు. జాతీయ రహదారి వైపు పోవాలంటే తప్పనిసరిగా తడకలేరు వంక దాటాల్సిందే. ఇక్కడ చిన్న వంతెన నిర్మించాలని డిమాండ్ ఉంది. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీ వారే స్వయంగా తాడిచెట్ల కాండాలను వంకకు అడ్డుగా వేసి దానిపైన మట్టి వేసి రాకపోకలు కొనసాగిస్తున్నారు. నడవడానికి, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ మార్గంలో ఆటోలు, పెద్ద వాహనాలు ప్రయాణిస్తే అది కూలిపోయే ఆస్కారం ఉంది. మట్టి క్రమంగా అటూ ఇటూ జరిగి ప్రమాదకరంగా మారింది.

- ఈనాడు అనంతపురం



(c) eenadu

ఇక అంతా ఆన్‌లైనే!

విద్యారంగం బలోపేతానికి సర్కారు చర్యలు

న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా పాఠశాలలకు 'సమగ్ర శిక్షా అభియాన్' ఆధ్వర్యంలో ఇటీవల నూతన కంప్యూటర్లతోపాటు ఇతర సామగ్రి, 5జి జియో రూటర్లు అందించారు. వీటితో విద్యా సంబంధ కార్యకలాపాల నిర్వహణతోపాటు విద్యార్థులకు అవసరమైన ఆన్‌లైన్, డిజిటల్ బోధన ఇతరత్రాలకు అవకాశం కలుగుతోంది.

సమాచారం నిక్షిప్తానికి ఏర్పాట్లు

గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయికి స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల నుంచి నివేదికలు పంపించాలంటే ఉపాధ్యాయులు, సిబ్బంది సమీపంలో ప్రైవేట్ ఇంటర్‌నెట్ కేంద్రాలకు వెళ్లి సొంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం పాఠశాలలకే కంప్యూటర్లు రావడంతో ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది జిల్లా, రాష్ట్రస్థాయికి ప్రతిపాదనలు, నివేదికలు పంపడానికి స్థానికంగాఏ వీలుగా కలుగుతోంది. అంతేకాకుండా వీటి ద్వారా బడులు, విద్యార్థుల వివరాలు ఇతరత్రా సమాచారం సమగ్రంగా సేకరించి నిక్షిప్తం చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. పాఠశాలల అవసరాలతోపాటు విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు మార్గం సుగమం కలిగింది.

ఉమ్మడి అనంత జిల్లాలో ఇలా..

స్కూల్ కాంప్లెక్స్ ఉన్నత పాఠశాలలు: 360

ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో బడులు: 8 నుంచి 15

ఉపాధ్యాయుల సంఖ్య: 60 నుంచి 90

విద్యార్థులు: సుమారు 1000 నుంచి 3000

సోమలాపురం పాఠశాలలో వివరాలు నమోదు చేస్తున్న ప్రధానోపాధ్యాయిని అనురాధ

సేవల్లో వేగం పెరిగింది

ఇటీవల పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయడంతో సంబంధించిన అన్ని పనులు సకాలంలో చేసుకోగలుగుతున్నాం. ప్రతినెల జరిగే సమావేశాలకు సంబంధించిన ఫార్మాట్లు తయారు చేసేందుకు, ఉన్నతాధికారులకు నివేదికలు పంపేందుకు వీలు పడుతోంది. కొన్ని చోట్ల ప్రాంతాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు లేక పోవడంతో ఉపాధ్యాయులే ఆ పనులు చేయాల్సి వస్తోంది.

- అనురాధ, హెచ్‌ఎం, రాయదుర్గం క్లస్టర్ పాఠశాల

7న జిల్లా జూనియర్, క్యాడెట్ జట్ల ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి జూనియర్స్, క్యాడెట్ విభాగాల్లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఈ నెల 7న నిర్వహించనున్నట్లు జిల్లా జూడో సంఘం కార్యదర్శి గోవిందు తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు అనంత క్రీడాగ్రామంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహించి అందులో ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 19 నుంచి 21 వరకు కర్నూలులో నిర్వహించనున్నారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు తమ ఆధార్‌కార్డుతో హాజరు కావాలని ఆయన సూచించారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

వాల్మీకి/బోయ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు వాల్మీకి/బోయ కుల అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', వాల్మీకి/బోయ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబరు 06న), రేపు (ఆదివారం, డిసెంబరు 07న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు (శనివారం) ఉదయం 6 గంటలకు స్వామివారి సాధారణ దర్శనం. 7 నుంచి 9 గంటల మధ్య అభిషేకం, స్వర్ణకవచ సేవలు. 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాన్ని మరింత పొడిగిస్తారు.

అండర్-17 జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు వినయ్

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్ ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఈయన త్వరలో జాతీయస్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. హెచ్‌ఎం సురేష్‌బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసన్న లక్ష్మీ, సునీల్ తదితరులు వినయ్‌ని అభినందించారు.

నాగలింగం కుటుంబాన్ని ఆదుకుంటాం

మంత్రి అచ్చెన్నాయుడు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన చిల్లా నాగలింగం అప్పుల బాధ తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. నాగలింగం తనకున్న 83 సెంట్లు వ్యవసాయ భూమితో పాటు మరో మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి సాగు చేశారు. వ్యవసాయంతోపాటు మండలంలోని అరటి పంటను కొనుగోలు చేసి బెంగళూరుకు ఎగుమతి చేస్తూ వ్యాపారం చేసేవారన్నారు. 2021-24 మధ్య కాలంలో అరటి పంటకు సరైన ధరలు పలకకపోవడం, ఎగుమతి చేసిన పంటను కొన్నవారు డబ్బులివ్వకపోవడం రైతు ఆర్థిక పరిస్థితి చితికిపోయారన్నారు. అప్పులకు పెరిగిన వడ్డీలు, వ్యాపారం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడంతో మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడం దురదృష్టకరమని, కారణం ఏదైనా సరే రైతు కుటుంబాన్ని ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. నాగలింగం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

శవ రాజకీయాలు వైకాపాకు అలవాటు

వైకాపా నాయకులు శవ రాజకీయాలు చేయడంపై మంత్రి మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన అప్పుల బాధతో జరిగిన ఈ విషాద మరణాన్ని అరటి పంటకు గిట్టుబాటు రాకపోవడాన్ని వక్రీకరించి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఇలాంటి రాజకీయ ప్రయత్నాలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.

కనులపండువగా వీరభద్రస్వామి రథోత్సవం

గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: తాళ్లకెర వీరభద్రస్వామి రథోత్సవం శుక్రవారం కనులపండుగగా సాగింది. వందల సంఖ్యలో భక్తుల సమక్షంలో రథోత్సవం సాగింది. రథంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపుగా పాదగట్ట వరకు లాగారు. మధ్యాహ్నం పాదగట్ట నుంచి దేవాలయం వరకు జనసందోహం నెలకొంది. రథోత్సవం ఎదుట కోలాటాలు, నందికోలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదాలు అందించారు.

అలంకరణలో వీరభద్రస్వామి.

భక్తజనం మధ్య స్వామి రథోత్సవం

భాజపా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా సౌభాగ్య

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండకు చెందిన దగ్గుబాటి సౌభాగ్య భాజపా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శుక్రవారం ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు శుక్రవారం ఎంపిక పత్రాన్ని అందించారు. పార్టీ అధిష్ఠానం కల్పించిన అవకాశంతో మహిళా సాధికారత దిశగా కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వైభవంగా ఆసే ప్రదర్శన

పెనుకొండ, న్యూస్‌టుడే : బాబయ్యస్వామి గంధం, ఉరుసుమహోత్సవం సందర్భంగా గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆసే(బాబయ్య స్వామి చేతికర్ర)ను వంశపారంపర్య ముతవల్లి తాజ్‌బాబా, పీఠాధిపతి నజర్‌హుస్సేనీ ప్రదర్శించారు. అనంతరం దర్గాలో ప్రదక్షిణలు నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆసేను పెద్దసంఖ్యలో ప్రజలు దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు.

ఆసే చూపుతున్న బాబయ్యస్వామి దర్గా వంశపారంపర్య ముతవల్లి తాజ్‌బాబా, తదితరులు

శిశుగృహలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అనుబంధ శిశుగృహకేంద్రంలో ఖాళీగా ఉన్న 11 పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి తెలిపారు. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులన్నారు. ఒప్పంద, పార్ట్‌టైం ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తామన్నారు. మేనేజర్, సోషల్ వర్కర్, నర్సు, డాక్టర్, చాకీదార్ పోస్టులు ఒక్కొక్కటి ఉండగా, ఆయా పోస్టులు మాత్రమే ఆరు ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి విద్యార్హత, జీతం, ఇతరత్రా వివరాలన్నీ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ఈ నెల 8 నుంచి 14 లోపు భర్తీ చేసిన దరఖాస్తులను తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. విద్యార్హత, కుల, అనుభవ పత్రాలపై గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ సంతకాలు చేయించాలన్నారు.

దుగుమర్రి వీఆర్‌వో వెంకోబారావుపై వేటు

నార్పల, న్యూస్‌టుడే: రైతును లంచం డిమాండు చేసిన దుగుమర్రి వీఆర్‌వో వెంకోబారావును కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేశారు. మూడు రోజుల క్రితం సదరు వీఆర్‌వో రంగాపురం గ్రామానికి చెందిన రైతు నాగార్జున, కుళ్లాయప్ప భూమిని మ్యూటేషన్ చేయడానికి చరవాణిలో రూ.38 వేలు లంచం డిమాండు చేశారు. వీఆర్‌వో మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, పత్రికల్లో కథనాలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా రైతును సస్పెండ్ చేశారు. దీంతోపాటు సదరు వీఆర్‌వోకు ఛార్జ్‌మెమో ఇచ్చారు. రైతులను ఇబ్బందులు గురిచేసిన వీఆర్‌వోపై కలెక్టర్ చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మిడ్‌నైట్ కార్నివాల్ ప్రారంభం

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: చంద్రగిరి-రేణిగుంట జాతీయ రహదారిపై దామినేడు సమీపంలో ఉన్న క్వెిన్ ఆటో మోటార్స్‌లో మిడ్‌నైట్ కార్నివాల్‌ను శుక్రవారం ఆ షోరూం అధినేత ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంజీ మోటర్స్ కొనుగోలుపై అనేక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారుల్లో లక్కీడీప్ ద్వారా గెలుపొందిన ఇద్దరిని లండన్ ట్రిప్‌నకు పంపుతామన్నారు. ఈ అవకాశం తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూల్‌లోని తమ షోరూంలలో అందుబాటులో ఉందని, కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

దేవరకొండపై అరుదైన పునుగుపిల్లి మృతి

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : బుక్కరాయసముద్రంలోని దేవరకొండపై శేషాచలం అడవుల్లో ఉండే అరుదైన పునుగుపిల్లి కళేబరం భక్తులకు శుక్రవారం కంటపడింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పునుగుపిల్లిని పరిశీలించి, మృతికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. పవిత్రమైన దేవరకొండపై నెమళ్లు, గద్దలు, అరుదైన పాములు, నక్కలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇటీవల కొందరు వేటగాళ్లు కొండపై జంతువులను వేటాడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునుగుపిల్లి మృతికి వేటగాళ్లే కారణమా? లేక ఇతర జంతువులు దాడిచేసి చంపాయా? అనే కోణంలో అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పునుగుపిల్లిని కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

అరకొరగా నష్టపరిహారం ఇచ్చారని రైతు ఆత్మహత్యాయత్నం

పవర్‌గ్రిడ్ టవర్ల ఏర్పాటుతో..

తాడిపత్రి, న్యూస్‌టుడే: రూ. లక్షలు విలువ చేసే పంట పొలాలను తొలగించి అరకొరగా నష్టపరిహారం అందించి పవర్ గ్రిడ్ టవర్లను ఏర్పాటు చేయడంపై ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడిపత్రి మండలంలోని యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ అనే రైతుకు సంబంధించిన కరివేపాకు పొలంలో పవర్ గ్రిడ్ వారు టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి నష్టపరిహారం కేవలం రూ.30వేలు మాత్రమే అందించారని, తాను కష్టపడి సాగు చేసిన పంటను అమ్మితే రూ. లక్షలు వస్తాయని పవర్‌గ్రిడ్ సంస్థతో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రూ.30 వేలే చెల్లిస్తామని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి గంగాధర్‌ను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు.

చికిత్స పొందుతున్న గంగాధర్

రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోను : జేసీ

అనంతపురం జిల్లాలో పవర్ గ్రిడ్ టవర్లను ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతూ పవర్ గ్రిడ్‌కు సంబంధించిన టవర్లను ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఒకటిన్నర ఏడాది నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పవర్ గ్రిడ్ అధికారులు వైఎస్సార్ కడప జిల్లాలోని రైతులకు అందించిన ధరలను అనంతపురం జిల్లాలో కూడా ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

రాప్తాడు, న్యూస్‌టుడే: రాప్తాడు మండలం చిన్మయనగర్‌లో ఓ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పదోతరగతి చదువుతున్న ముగ్గురు స్నేహితులు కలసి స్కూల్ హాస్టల్ వద్ద ఉండగా.. వార్డెన్ చూసి తల్లిదండ్రులకు విషయం తెలిపారు. శుక్రవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి చూడగా కనిపించ లేదు. హాస్టల్ నుంచి లగేజీ తీసుకొని బయటకు వెళ్లిన వారు తిరిగి హాస్టల్‌కు గానీ ఇంటికి గానీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉరేసుకొని చేనేత కార్మికుడి ఆత్మహత్య

కృష్ణమూర్తి

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన నీలూరి కృష్ణమూర్తి (60) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో శుక్రవారం ఇంట్లో మగ్గం తీరుకు తాడు బిగించి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మగ్గం నిర్వహణ, కుటుంబ పోషణ, ముగ్గురు కుమార్తెల వివాహాలకు ఆయన రూ.10లక్షల వరకు అప్పులు చేశారు. కుమారుడు వెంకటరమణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. నడుము నొప్పితో బాధపడుతున్న కృష్ణమూర్తి 8 నెలలుగా సక్రమంగా మగ్గం నేయలేక, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య నాగలక్ష్మి ఉదయం స్నానాల గదిలోకి వెళ్లిన సమయంలో మగ్గం తీరుకు తాడు బిగించి ఉరేసుకొని బలవన్మరణం పొందారు. సమాచారం అందుకున్న ధర్మవరం 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు 2వ పట్టణ సీఐ రెడ్డెప్ప కేసు నమోదు చేశారు. కృష్ణమూర్తి మృతదేహానికి ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు.

ఇటుకలు మీదపడి బాలుడి దుర్మరణం

మహేష్

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.హనుమాపురానికి చెందిన బాలుడు మహేష్(8)పై ఇటుక పెళ్లలు పడటంతో మృత్యువాత పడినట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఎం.హనుమాపురం గ్రామానికి చెందిన ఆనంద్- మారెక్క దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ శుక్రవారం కొత్తగా కట్టించుకుంటున్న ఇంటి గోడకు నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు గోడ ఇటుకలు జారి మీదపడటంతో బాలుడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. హుటాహుటిన తల్లిదండ్రులు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

చోరీ ఘటనలో ముగ్గురి అరెస్టు

నిందితుల అరెస్టు చూపుతున్న విడపనకల్లు పోలీసులు

విడపనకల్లు: విడపనకల్లు మండల కేంద్రంలోని రాసులమ్మ కాలనీలో గతనెల 27న రైతు మల్లికార్జున ఇంట్లో చోరీ జరిగిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి, లక్ష నగదు రికవరీ చేసినట్లు విడపనకల్లు ఎస్సై ఖాజాహుసేన్ పేర్కొన్నారు. రైతు మల్లికార్జున కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లి సాయంత్రం వచ్చేలోగా దొంగలు బిరువాలోని రూ.లక్ష నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించగా.. చీకలగురి గ్రామానికి చెందిన దొంగలు కొత్తపల్లి చంద్ర, కొత్తపల్లి సురేంద్ర, కొత్తపల్లి చంద్రమోహన్‌లు అనుమానితులుగా తేలారు. శుక్రవారం వారిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరుపరచగా జడ్జి 15 రోజులు రిమాండు విధించినట్లు ఎస్సై తెలిపారు.

పింఛన్లు ఇప్పిస్తామంటూ మోసం.. ఒకరి అరెస్టు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: అధిక పింఛన్ ఇప్పిస్తామని మభ్యపెడుతూ నగదు కాజేస్తున్న వ్యక్తిని రామగిరి సర్కిల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సర్కిల్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు. . రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన సాకే శివయ్య తాను కలెక్టరేట్‌లో పని చేస్తున్నానని, వైకల్య శాతం పెంచేలా చేసి దివ్యాంగ, ఇతర పింఛన్లు ఇప్పిస్తానని లబ్ధిదారులకు ఫోన్ చేసి నమ్మబలికేవాడు. ఈ క్రమంలో రామగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు అక్టోబరులో ఫోన్‌చేసి మీ అబ్బాయి తలసీమియాతో బాధపడుతున్నాడని, వైకల్య శాతం పెంచి పింఛన్ రెట్టింపయ్యేలా చేస్తానన్నాడు. అందుకు రూ.30 వేలు డిమాండ్ చేశాడు. శ్రీనివాసులు పలు దఫాలుగా రూ.24 వేలు శివయ్యకు ఫోన్ పే ద్వారా పంపించాడు. బాధితుడు రామగిరి పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు మండలంలోని పలువురి నుంచి ఇదే విధంగా నగదు వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై అక్టోబరు 18న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌గేట్ గ్రామ పరిసరాల్లో తచ్చాడుతున్న శివయ్యను గుర్తించి అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇతడిపై అనంతపురం పోలీస్‌స్టేషన్‌లో సైతం మరో కేసు నమోదైంది.

పిల్లలతో సహా వివాహిత ఆత్మహత్యాయత్నం

తప్పిన ప్రాణాపాయం

కనగానపల్లి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది పిల్లలకు పురుగు మందు తాపి తను కూడా అదే మందు తాగి వివాహిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘనట కనగానపల్లి మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి మహిళ తన భర్తతో కలిసి వ్యవసాయ పనులు చేస్తుండేది. కొద్దిరోజుల నుంచి తన భర్త కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా, రోజూ గొడవపడేవారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తిన వారికి వైద్య సేవలను అందించకుండా నిర్లక్ష్యం వహించడంతో మనస్తాపానికి గురై ఇంటిలో 8 ఏళ్ల బాలిక, 5 ఏళ్ల బాలిక, 3 ఏళ్ల బాలుడికి గడ్డి మందు తాపి తాను అదే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం సర్వజన వైద్యశాలకు తరలించి వైద్యసేవలను అందిస్తున్నారు. చికిత్స అనంతరం తల్లితోపాటు పిల్లలకు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు పేర్కొన్నారని కుటుంబ సభ్యులు వివరించారు.

హత్య కేసు ఛేదన

● నలుగురు నిందితుల అరెస్టు ● ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియుడు, మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు తెలిపారు. బుక్కపట్నం మండలం మరాల రిజర్వాయర్‌లో హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. పోలీసుల విచారణలో హతుడు నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన రామనోల్ల రామప్పగా తేలింది. నిందితులు గంగాభవాని, వడ్డె గంగాద్రి, విష్ణు, సుదర్శన్‌ను పోలీసులు రెడ్డిపల్లి గ్రామ శివారులోని గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద అదుపులోకి తీసుకున్నారు. రామప్ప భార్య గంగాభవానీకి వంకరకుంటకు చెందిన వడ్డె గంగాద్రితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రామప్ప ఆమెను తరచూ కొడుతుండేవాడు. ఆ దెబ్బలు భరించలేక ప్రియుడు గంగాద్రితో భర్తను చంపాలని, డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పింది. గంగాద్రి తమ గ్రామానికి చెందిన విష్ణుతో సుపారి కుదుర్చుకున్నాడు. ఒప్పందం మేరకు జులై 7న విష్ణు సుదర్శన్ అనే వ్యక్తితో కలిసి గంగాద్రి వద్దకు వెళ్లారు. ముగ్గురు కలిసి అదేరోజు రాత్రి ద్విచక్ర వాహనంలో రెడ్డిపల్లిలోని గంగాభవాని ఇంటికి వెళ్లారు. ఇంట్లో నిద్రిస్తున్న రామప్ప తలపై విష్ణు ఇటుకపెళ్లతో మోది, మీద కూర్చొని గొంతు అదిమి పెట్టాడు. గంగాభవాని భర్త రెండు కాళ్లు పట్టుకుంది. సుదర్శన్ రగ్గుతో రామప్ప ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం నిందితులు రామప్ప మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకొని, ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే వాహనం పంక్చర్ అవడంతో ఆటో మాట్లాడుకున్నారు. అందులో వెళ్లి మరాల డ్యామ్‌లో శవాన్ని పడేశారు. హత్య కేసును ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గ్రామీణ సీఐ సురేష్, ఎస్సై కృష్ణమూర్తి, పోలీసు సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్, డీఎస్పీ విజయ్‌కుమార్ అభినందించారు.

eENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీకు కారు ఉందా? ఎందుకు ఇంట్లో నిలబెట్టారు. హ్యాపీ Car ఇక్కడ అనంతపురంలో మీ కారుని జోడించి, నెలకు 32,000/- వరకు సంపాదించండి. కాల్: 6301174565.

FOOD

ATP విద్యుత్‌నగర్ సర్కిల్ ఎ.పి.ఓ. ఎదురుగా బాలాజీ హోమ్ ఫుడ్స్ ప్రారంభమైంది. పిండి వంటలు ఆర్డర్ కోసం సంప్రదించండి: వెంకటేశ్వరరెడ్డి. సెల్: 9885763347.

REAL ESTATE

FLAT FOR SALE

3BHK, 2BHK ఫ్లాట్స్ ఆధునిక సౌకర్యాలతో అందుబాటు ధరలో అనంతపురం నడిబొడ్డున నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ నందు కలవు. ఫ్లాట్స్ మాత్రమే కలవు. 7416560179, 9515651111

JOBS

ఒమేగా హాస్పిటల్ నందు వృద్ధులు/ పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K ✆ 8977639662, 8977639663

Mypatta కంపెనీ నందు పని చేయుటకు Office Boy కావలెను (9.00 Am to 07.00 Pm) అర్హత Inter, బేసిక్ ఆఫీస్‌వర్క్ తెలిసుండాలి. శాలరీ (9000-11000) ✆ : 9000088636.

టెలికాలింగ్ & Data Entry వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ ఆఫీసు చేయుటకు M/F కావలెను. 10th క్లాస్‌పైన, Age: 18 to3 5, జీతం: 18 to 25K. ✆ 8464016870

MARKETING/ SALES

అనంతపురం G-Studio నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులు/ స్త్రీలుకావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాముఖ్యత కలదు. సంప్రదించండి. ✆ 9151590605.

ప్రముఖ కంపెనీలో FoodProducts మార్కెటింగ్ చేయుటకు అనుభవం కలిగిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్/ సేల్స్ ఆఫీసర్స్ కావలెను. ✆ 7989017385, 9030019533.

FACULTY/ TEACHERS

Wanted Faculty Skills-Java, .net, Python. Salary 15000 to 25000 Work - Relocation Contact Details: 9949263337.

Wanted Teachers to Teach Maths, Physics Classes 8 to 10 in ATP. 3 yrs Experience & Residential Preferred Send CV to 9346511313.

Wanted Experienced Female Staff For Science and English Subject (3 to 5 Classes) to Work in Blossoms School, Aravind Nagar, ATP. Mob: 9030777676.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు Classifieds 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

ప్రముఖ ఆర్థోపెడిక్ & రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ ఇప్పుడు మన అనంతపురంలో

ఉచితంగా చూడబడును (ప్రతి నెల రెండవ శనివారం)

13-12-2025

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

Dr. R.Kartheek
MBBS, MS (Ortho),
Fellowship in Joint Replacement Surgery,
Fellowship in Knee Surgery (Netherlands),
Fellowship in Hip Preservation and Tumor Surgery (Switzerland)
Consultant Joint Replacement, Arthroscopy and deformity Correction Surgeon

ఎవరు సంప్రదించాలంటే?
● మోకాళ్ళు, తుంటి నొప్పులు మరియు మోకాళ్ల మార్పిడి చికిత్స
● కీళ్ల మార్పిడి చికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ మరియు చీము పట్టినవాళ్ళు
● క్రీడలు మరియు లిగమెంట్ ఇంజూరీవాళ్ళు, ఎముకల క్యాన్సర్ వాళ్ళు
● వంకరగా & దీర్ఘకాలికంగా ఎముకలు అతకని (Non-union) వాళ్ళు

కార్తీక్ ఆర్థో క్లినిక్
మహా డయాగ్నొస్టిక్ ప్రక్కన, సాయినగర్ 3వ క్రాస్, అనంతపురం.

అపాయింట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి
సెల్: 7075202551

(c) eenadu

హిందూపురం

సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న ఎంపీడీవో హరికృష్ణ

విధుల్లో బాధ్యతగా రాణించాలి

టేకులోడు (చిలమత్తూరు), న్యూస్‌టుడే: గ్రామ సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి బాధ్యతగా పని చేయాలని ఎంపీడీవో హరికృష్ణ సూచించారు. శుక్రవారం టేకులోడు సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఉద్యోగులు ఉదయం, సాయంత్రం వేలిముద్రాలను కచ్చితంగా వేసేలా చూసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి పనులు పూర్తి చేయాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గంగపూజ

గ్రామ వీధుల్లో అయ్యప్ప స్వామి భక్తుల ప్రదర్శన

సోమందేపల్లి, న్యూస్‌టుడే : సోమందేపల్లిలో అయ్యప్ప స్వామి భక్తులు శుక్రవారం గంగ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప భక్తులు కఠిన నియమాలతో తమ దీక్షను ముగించి ఇరుముడితో శబరిమలకు వెళ్లేముందుగా ఏటా గంగ పూజ చేపట్టడం ఆనవాయితీ. ఈసందర్భంగా గురుస్వాములు సజ్జప్ప, కుళ్లాయప్ప, జయచంద్రారెడ్డి, సుధీర్ తదితరుల ఆధ్వర్యంలో మాల ధారణ భక్తులు తెల్లవారు జామున గ్రామ చెరువు కట్టవద్ద ఉన్న ఊటబావి వద్దకు చేరుకొని బిందెలో నీరు తీసుకొచ్చి మొదట ఊరువాకిలి అనంతరం చౌడేశ్వరి దేవి, ఆంజనేయస్వామి, పెద్దమ్మ, శివాలయం తదితర చోట్ల గంగతో ఆలయాల్లో అభిషేకం, పూజలు చేశారు. అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులతో కలసి విశేష పూజలు చేపట్టారు. ముస్లిం మైనార్టీ నాయకులు అయ్యప్ప భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు.

పురపాలకం.. పల్లెకన్నా అధ్వానం!

☛ అనుసంధాన రోడ్ల సమస్య ☛ పడకేసిన పారిశుద్ధ్యం

కొల్లకుంట నుంచి సింగిరెడ్డిపల్లికి వెళ్లే అనుసంధాన రోడ్డు దుస్థితి

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే : పురపాలక పరిధిలో పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న విలీన గ్రామాల అనుసంధానరోడ్లు అధ్వానంగా ఉన్నాయి. 15 ఏళ్ల కిందట వేసిన మట్టిరోడ్లు ప్రస్తుతం దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోందని చోదకులు వాపోతున్నారు. ప్రధానంగా కొట్నూరు, కొల్లకుంట, సింగిరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్ల సమస్యతో పాటు పారిశుద్ధ్య వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది.

పురపాలక సిబ్బంది నిత్యం కాలువలను శుభ్రం చేస్తున్నా ఆయా పనులు తూతూమంత్రంగా ఉండటంతో వీధుల్లో అపరిశుభ్రత పేరుకుపోయింది. ఇక్కడి దుర్గంధం కారణంగా ప్రజలు తరచూ అనారోగ్యాలకు గురవుతున్నా సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. దోమలు బెడద తీవ్రంగా ఉన్నందున రాత్రిళ్లు కంటికి కునుకులేకుండా పోతోందని జనం వాపోతున్నారు.

పురపాలిక: హిందూపురం
జనాభా: 8, 612 | **నివాస గృహాలు :** 2,145
శివారు కాలనీలు: కొట్నూరు, కొల్లకుంట, సింగిరెడ్డిపల్లి

పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం

ఆయా విభాగాల అధికారులతో మాట్లాడి మౌలిక సదుపాయలు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో వేసి గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు సహకరించాలి.

\- మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్

ఇవిగో ప్రధాన సమస్యలు

- కొట్నూరులో ప్రధానరోడ్డు లోతట్టుగా ఉన్నందున వర్షం వస్తే ఇరుపక్కల ఉన్న ఇళ్ల పరిసరాల్లోకి నీరు చేరుతోంది.
- చెరువు కట్టపై ఖాళీగా ఉన్న స్థలాల్లో వ్యర్థాలను పడేయడంతో అపరిశుభ్రత ఎక్కువగా ఉంది.
- సింగిరెడ్డిపల్లిలో దేవాలయాలు, పాఠశాలలు, నివాసగృహాల సమీపంలో డ్రైనేజీల పక్కన పిచ్చిమొక్కలు పెరిగాయి. పరిసరాల్లో విషపురుగుల బెడద తీవ్రంగా ఉంది.
- కొల్లకుంటలో మురుగుకాలువలను శుభ్రం చేయడం లేదు. గ్రామ శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. ప్రధానంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే మట్టిరోడ్లలో గుంతలు ఏర్పడ్డాయి.

'పది' విద్యార్థుల పరీక్ష ఫీజు ఎమ్మెల్యే చెల్లింపు

మడకశిర, న్యూస్‌టుడే : నియోజకవర్గంలోని 3 వేల మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష రుసుం రూ.3.60 లక్షలు ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు చెల్లించారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష రుసుం చెక్కులను పంపిణీ చేశారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులపై రుసుం భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.

వెంకన్న భక్తుల పాదయాత్ర

కాలినడకన పాదయాత్రగా బయలుదేరిన భక్తులు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ప్రతి వ్యక్తి శ్రీనివాసుడి స్మరణతో ముందుకు వెళ్లితే ఎటువంటి ఇబ్బందులు రావని గతిస్త్వం తిరుమల పాదయాత్ర నిర్వాహకుడు శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని గతిస్త్వం తిరుమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో శుక్రవారం 120మంది భక్తులు స్థానిక నానెప్పనగర్‌లో ఉన్న అనంతపద్మనాభస్వామి ఆలయంలోని ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో శ్రీదేవి,భూదేవి సమేతుడైన శ్రీనివాసుని ఉత్సవమూర్తులను పూజించి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. యాత్ర వారం రోజుల పాటు కొనసాగుతుందని భక్తులు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: దిన్నేహట్టి బీసీ కాలనీలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. **- సిద్దగంగప్ప**

సమాధానం: వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. **-అశ్వర్థ, సర్పంచి, మండలపల్లి**

సమస్య : తిమ్మలాపురం ఎస్సీకాలనీలో మురుగు ప్రవహిస్తోంది. **-తిప్పేస్వామి**

సమాధానం: హరితరాయబారుల ద్వారా తొలగిస్తాం. **-రంగస్వామి, సర్పంచి, తాళికెర**

-న్యూస్‌టుడే, గుడిబండ

సమస్య: పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న సూగూరు ఆంజనేయస్వామి ఆలయం వెళ్లే రహదారి పక్కన ఉన్న కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయింది. **-నవీన్‌కుమార్**

సమాధానం: పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తా. **-శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

–న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం

వీరకేతమ్మకు ప్రత్యేక పూజలు

పుష్పాలంకరణలో వీరకేతమ్మ

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే : పట్టణ సమీపంలోని వీరకేతమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, దీపారాధన, ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. కొల్లాపురమహాలక్ష్మి, జల దుర్గమ్మ, పులేకమ్మ, కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో సప్తమ శుక్రవార వాసవీమాతను వెండిరథంలో ఆర్యవైశ్య మహిళలు సంకీర్తనలు ఆలపిస్తూ ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జేవీకే రాము, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

సీఐటీయూ మహాసభలు జయప్రదం చేయండి

లేపాక్షి, న్యూస్‌టుడే: జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే అఖిల భారత సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రతినిధులు శ్రీనివాసులు, ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక నంది విగ్రహం వద్ద మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఆశా కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు రాధ, అంగన్‌వాడీ నాయకులు ధనమ్మ, భాగ్యమ్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

గోరంట్ల : మాట్లాడుతున్న రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ సురేష్

గుడిబండలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంఎస్‌రాజు

హిందూపురం : విద్యార్థులతో మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్ రమేశ్‌కుమార్

అగళి : సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

మెగా పీటీఎం.. విద్యార్థి భవితకు దిక్సూచి

హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా పీటీఎం 3.0 సమావేశాలకు విశేష స్పందన వచ్చింది. పాఠశాలల్లో జరిగిన ఆయా కార్యక్రమాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల ప్రగతికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని ముఖ్యఅతిథులు పేర్కొన్నారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. **-న్యూస్‌టుడే బృందం**

చిలమత్తూరు పొట్టిశ్రీరాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్న విద్యార్థులు

హిందూపురం : అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆనందకుమార్

సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

పెనుకొండ, న్యూస్‌టుడే : మండలంలోని వెంకటగిరిపాళ్యం, రాంపురం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రాథమిక సహకార గొర్రెల పెంపకం దారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వెంకటగిరిపాళ్యం అధ్యక్షుడిగా జీకే రామాంజినేయులు, ఉపాధ్యక్షుడిగా టి.జయరాముడు, ఐదుగురు డైరెక్టర్లు, రాంపురంలో అధ్యక్షుడిగా ఎస్. గణేశ్‌నాయక్, ఉపాధ్యక్షుడిగా ఏఎస్. ముత్యాలునాయక్, ఐదుగురు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయా గ్రామాల తెదేపా నాయకులు నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించారు.

నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను సత్కరించిన తెదేపా నాయకులు

వాడీవేడిగా సహకార గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు

రొద్దం, న్యూస్‌టుడే : ప్రాథమిక సహకార గొర్రెల పెంపకం దారుల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నా ఓటరు జాబితాలో ఎక్కువ శాతం మంది అనర్హులకు సంబంధించిన ఓటర్లే ఉన్నారని, ఈ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ తెదేపా నాయకులు అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న వైకాపా నాయకులు, ఓటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై ఎస్ఐ వీరాంజనేయులు స్పందిస్తూ ఇరువురినీ చెదరగొట్టారు. శ్రీమారుతి ప్రాథమిక సహకార గొర్రెల పెంపక దారుల సంఘానికి మొత్తం 90 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఓటర్లు మాత్రమే పాల్గొనేవిధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇంకా అర్హులుగా ఉన్న 40మందిని కొత్త ఓటర్లగా నమోదు చేయాలని పలువురుడిమాండ్ చేశారు. 30 సంవత్సరాల నుంచి ప్రాథమిక సహకార గొర్రెల సంఘం అధ్యక్షుడిగా ఒకే కుటుంబానికి అవకాశాన్ని కల్పిస్తున్నారంటూ అధికారుల వద్ద తెదేపా నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో తెదేపా, వైకాపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. ఎం.కొత్తపల్లి, తురకలాపట్నం గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు. రొద్దం, కొగిర గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా కొనసాగించి ముగించారు.

తురకలాపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఓటర్లను సముదాయిస్తున్న ఎస్సై

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

మడకశిర, న్యూస్‌టుడే : ఆర్థికంగా స్థోమత లేని పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి 106 మంది లబ్ధిదారులకు రూ.40.62 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బారు

నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకే ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఉపాధ్యాయుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం

లేపాక్షి, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నంత సమయం చరవాణాలను పక్కన పెట్టి విద్యార్థులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్యాంసుందర్ సూచించారు. శుక్రవారం లేపాక్షి ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం ముగింపు తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించేందుకు వెళ్తున్న సమయంలో ఉపాధ్యాయులందరూ చరవాణిలో మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించిన కలెక్టర్ వారిని సుతిమెత్తగా మందలించాడు. చరవాణి ఎప్పుడు వాడాలో... ఎప్పుడు వాడకూడదో తెలుసుకోవాలని సూచించారు.

పోటీలతో మనోవికాసం

నారాయణ ఉన్నత పాఠశాలలో విజేతలతో ఏవో, ప్రధానోపాధ్యాయులు

హిందూపురం, న్యూస్‌టుడే : హిందూపురంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ల ప్రభావం' అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 9వ తరగతి చదువుతున్న కృతిక ప్రథమ, 8వ తరగతికి చెందిన అక్షిత ద్వితీయ, 7వ తరగతి చదువుతున్న కార్తిక్‌రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి అకడమిక్ డీన్లు జగదీశ్, తౌసిఫ్, పాఠశాల ఏవో ముత్యాలన్న, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.

21న పల్స్ పోలియో

సోమందేపల్లి, న్యూస్‌టుడే : అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఈనెల 21న పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారులు ఆయేషా,ఓంకార్, పీహెచ్ఎన్ పార్వతి తెలిపారు. శుక్రవారం పీహెచ్‌సీలో మండలంలోని ఆరోగ్య, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఎమ్ఎల్‌హెచ్‌పీలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షకులు రవీంద్రతో కలిసి నిర్వహించారు. 21న పోలియో కేంద్రాల్లో చుక్కల మందు వేయాలని, వేయించుకోని వారిని గుర్తించి, 22, 23న ఇంటింటా సిబ్బంది వెళ్లి సక్రమంగా వేయాలన్నారు.

కంప చెట్లు తొలగించండి

గోరంట్లలోని పోలీసు నివాస గృహాలకు ఆనుకుని ఉన్న వీధిలో విపరీతంగా కంపచెట్లు పెరిగి రోడ్డుకు సగం వరకు కప్పేశాయి. దీంతో వాహన రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు వీధులకు చెందిన వారు ఆమార్గంలో ప్రయాణాలు సాగించాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందిని పంపి చెట్లు తొలగించి సమస్య పరిష్కరిస్తామన్నారు.

-న్యూస్‌టుడే, గోరంట్ల

స్క్రబ్ టైఫస్‌పై అవగాహన

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కదిరేపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి పీహెచ్‌సీ డాక్టర్ నరేశ్, అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మీనాయక్, మలేరియా సబ్‌యూనిట్ అధికారి షమీవుల్లా హాజరై మాట్లాడారు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంటమాలజిస్టు బాలాజీనాయక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

కురుబల సమస్యలు పరిష్కరించాలని వినతి

పెనుకొండ, న్యూస్‌టుడే : కురుబలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుడికట్ల పూజారులు శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుడికట్ల పూజారులకు దూప,దీప నైవేద్యాల మంజూరు కోసం వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీచేయడం పట్ల పూజరులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సవితను సత్కరించారు.

పొంచి ఉన్న ప్రమాదం

రొళ్ల మండలంలోని హొట్టేబెట్ట ప్రాంతం ఆంజనేయస్వామి దేవాయం ఎదురుగా 544ఈ జాతీయ రహదారి పక్కన వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. రైతు గతంలో పొలంలో బావిని తవ్వి పంటపొలాలకు నీటిని ఉపయోగించేవారు. గత ఐదేళ్ల కిందట జాతీయ రహదారి రెండు వరసల దారిగా మార్చి రక్షణ గోడ నిర్మించడం మరిచారు. బావివద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈవిషయంపై ఎంపీడీవో నాగేశ్వరశాస్త్రి దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, రొళ్ల**

వృద్ధులకు కాస్మొటిక్స్, పండ్లు పంపిణీ

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్‌టుడే: మండలంలోని కొడిగెనహళ్లి బింధూనగర్‌లోని ప్రశాంతి మందిరం(వృద్ధాశ్రమం)లోని వృద్ధులకు శుక్రవారం పుట్టపర్తి మండలం అప్పవాండ్లపల్లి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు కాస్మొటిక్స్, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయన భార్య సావిత్రమ్మ 9వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

వృద్ధులకు కాస్మొటిక్స్, పండ్లు పంపిణీ చేస్తున్న లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు

'గోమాత' తల్లితో సమానం

గోరంట్ల, న్యూస్‌టుడే : గోవును సంరక్షించడమంటే తల్లిని గౌరవించినట్లేనని వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలోని అచలానంద ఆశ్రమ స్వామీజీ విరజానంద స్వామి పేర్కొన్నారు. గుమ్మయ్యగారిపల్లిలోని మారెమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గోశాలను స్వామీజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మారెమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పూజారి దేవీస్వామి పర్యవేక్షణలో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్, విజయవాడకు చెందిన గ్రామవికాస్ రాష్ట్ర సంయోజక్ తిరుపతయ్య, స్థానిక నాయకులు, వివిధ ప్రాంతాలకు చెందిన స్వామీజీలు పాల్గొన్నారు.

NAME CHANGE

I, **Ambekar Satheesh Mythri** (Old Name) D/o Ambekar Subramanyam Satheesh residing at D.No. 5-1209-5, Dwarakamai Nagar, Somandepalli. changing my Name as **AMBEKAR MYTHRI** D/o A.S.SATHISH (Father), H.RAJYALAKSHMI BAI (Mother). I am being called **AMBEKAR MYTHRI** for all purpose.

BEFORE THE HONOURABLE FAMILY JUDGE AT VELLORE

FC O.S.No. 04 of 2025

Aneesur Rahman Katib Mohamed, Aged 49 Years, S/o. Habibur Rehman K.M. ...Plaintiff

-Versus-

Mrs. Mubeen Taj Reshma Khaze Syeda, Age 47 years, D/o. Zahiruddin Khaze Syed ...Defendant

To
Mrs. Mubeen Taj Reshma Khaze Syeda, Age 47 years, D/o. Zahiruddin Khaze Syed, 1-10-33, Abadpet, Hindupur, Andhra Pradesh – 515 201.

You are hereby informed that the above case is pending adjudication before the Hon'ble Family Court at Vellore. You are hereby summoned to appear on 18-12-2025 at 10.00.A.M. either in person or through an authorized advocate. Take further notice that failure to appear on the scheduled date shall result in the proceedings being taken Ex-parte against you. The Court will then determine the matter solely on the basis of the material available on record, without any further opportunity of hearing.This notice is issued under the instruction of the Hon'ble Family Court, Vellore.

U. MOHAMMED IMRAN FAIZ, B.A. LL.B., Advocate,
No.532, 1st Floor, 41st Street, Advocate, Phase -2, South Avenue Road, Sathuvachari, Vellore. Cell : 9944331713

యువకుడికి తీవ్రగాయాలు

అగళి, న్యూస్‌టుడే: మండలంలోని నరసంబూది గ్రామానికి చెందిన భీమన్న కుమారుడు గోవిందరాజు శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంలో అగళి నుంచి తన స్వగ్రామానికి వెళ్తూ అయ్యప్పస్వామి అలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈఘటనలో గోవిందరాజు తలకు త్రీవ గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రున్ని సమీపంలోని అగళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో 108లో కర్ణాటకలోని శిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో 24గంటలు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పట్ల శనివారం ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తామని నరసంబూది గ్రామస్థులు హెచ్చరించారు.

కదిరేపల్లిలో కోతుల బెడద

వానర గుంపు

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని కదిరేపల్లి బస్టాండులో కోతుల బెడద అధికంగా ఉంది. వీటి కారణంగా వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు హడలిపోతున్నారు. ఇక్కడ బేకరీలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జీల అంగళ్లు, కూరగాయల దుకాణాల నిర్వాహకులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. తినుబండారాలతో పాటు విలువైన వస్తువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. గత నెల రోజుల క్రితం ఓ హోటల్ నిర్వాహకురాలి బ్యాగులో ఉన్న రూ.60వేల విలువచేసే బంగారు నగలను కోతులు ఎత్తుకెళ్లి ఎక్కడో పడేశాయి. ఎట్టకేలకు అవి దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ద్విచక్రవాహనాల బ్యాగుల్లో..

బస్టాండులో ద్విచక్రవాహనాలు నిలిపి పొరపాటున పక్కకు వెళ్తే ట్యాంకు కవర్లు, సైడ్‌బ్యాగులు వెతికి అందులోని వస్తువులు ఎత్తుకెళ్లి ఎక్కడో పడేస్తున్నాయి. గత రెండేళ్ల క్రితం కేవలం పది ఉన్న కోతులు ప్రస్తుతం వాటి సంఖ్య 50కి పెరిగింది. వీటి చేష్టల కారణంగా స్థానిక వ్యాపారులతో పాటు బస్టాండుకు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చేతిలో కవర్ కనిపిస్తే దాడులు చేసి లాక్కెళ్తున్నాయి. సంబంధిత అటవీశాఖ అధికారులు చొరవ తీసుకుని కోతులను కట్టడి చేసి అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. ఈ విషయమై అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చాంప్లానాయక్‌ను వివరణ కోరగా కోతుల విషయమై పంచాయతీ అధికారులే చర్యలు చేపట్టాలని, అటవీశాఖ అధికారులు కూడా ఏం చేయలేరని చెప్పారు.

అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

అక్షర ఆంధ్ర పుస్తకాలను వాలంటీర్లకు అందిస్తున్న వయోజనా విద్య అధికారులు

లేపాక్షి, న్యూస్‌టుడే : మండల వ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించి వారికి ఇంటి పట్టునే చదవడం, రాయడం వంటి ప్రాథమిక అంశాలను నేర్పి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే 'ఉల్లాస్- అక్షర ఆంధ్ర' లక్ష్యమని వయోజన విద్య జిల్లా నోడల్ అధికారి జనార్దన్‌గౌడ్ అన్నారు. స్థానిక నందీ సమాఖ్య భవనంలో శుక్రవారం ఎంపీడీవో నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంపై వాలంటీర్లకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 1907 మంది నిరక్షరాసులను గుర్తించి వారిని డీఆర్‌డీఏ, డ్వామా సహకారంతో 2026 ఫిబ్రవరి వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. అనంతరం మార్చి 2026న పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందించనున్నట్లు వివరించారు. వయోజనవిద్య పర్యవేక్షకులు వరప్రసాద్, ఏపీఎం నాగమణి, ఏపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం • కదిరి •రాప్తాడు

డ్రగ్స్ రహిత సమాజమే ముద్దు

పోస్టరు ప్రదర్శిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈగల్ ఆర్ఎస్ఐ ఎస్సై శ్రీహరి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం జరిగిన మెగా పీటీఎంలో డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలపై ఈగల్ బృందం అవగాహన కల్పించింది. ఎస్సై మాట్లాడుతూ గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం, అమ్మకాల గురించి తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. తొలుత డ్రగ్స్ వద్దంటూ రూపొందించిన పోస్టరు ప్రదర్శించారు.

ప్రిన్సిపల్‌పై తల్లిదండ్రుల అసంతృప్తి

మండలంలోని సీజీ ప్రాజెక్ట్ వద్దనున్న గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ మేరీ మార్గెట్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులు, కూటమి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మెగా పీటీఎం ముగిసిన తర్వాత ప్రిన్సిపల్ మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని, నాణ్యత లోపించిందని, ఈ విషయాన్ని బయటకు చెబితే మందలిస్తున్నారని తల్లిదండ్రులు, కూటమి నాయకులు మండిపడ్డారు. పీటీఎం నిర్వహణలోనూ నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. -న్యూస్‌టుడే, తనకల్లు

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: సైదాపురంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వీధుల్లో మురుగు పారుతూ ఇబ్బందిగా మారింది. **-రాంప్రసాద్, సైదాపురం**
సమాధానం: మా దృష్టికి రాలేదు. అర్జీ ఇస్తే పరిశీలించి డ్రైనేజీ సదుపాయం కల్పిస్తాం.
సమస్య: కుటాగుళ్ల ప్రధాన మార్గంలో వీధిదీపాలు వెలగడం లేదు. -రమేష్, స్థానికుడు
సమాధానం: సిబ్బందిని పంపించి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం.
(పై సమస్యలకు మున్సిపల్ ఏఈ సందీప్ సమాధానమిచ్చారు.) -న్యూస్‌టుడే, కదిరి

ట్యాంకుపై చెట్టు తొలగింపు

స్పందనకు వందనం

బత్తలపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని లింగారెడ్డిపల్లిలోని నీటి ట్యాంకుపై మొలిచిన మొక్క చెట్టుగా మారింది. ట్యాంకు గోడలు చీలడంతో నీరు నిల్వ లేకుండా పోతోందని గ్రామస్థులు వాపోయారు. దీనిపై న్యూస్‌టుడే స్థానిక ఈఓఆర్డీ క్రిష్టప్పకు సమాచారం ఇచ్చింది. స్పందించిన ఆయన శుక్రవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులను పంపించి ట్యాంక్‌పై చెట్టును తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. త్వరలోనే ట్యాంక్‌కు మరమ్మతులు చేయించి నీరు నిల్వ ఉండేలా చూస్తామనడంతో గ్రామస్థులు ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు.

కోరం లేక ఆగిన సంఘం ఎన్నిక

ముదిగుబ్బ: గొర్రెల సొసైటీ సంఘం ఎన్నిక కోరం లేక నిలిచినట్లు ఎన్నికల అధికారి గురునాథ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపల్లిలో శుక్రవారం గొర్రెల పెంపకం సొసైటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం 24 మంది సభ్యులకుగాను ఒకరే హాజరవంతో కోరం లేదని ఆపేశారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

పేదింటి బిడ్డలు.. క్రీడల్లో దిట్టలు

హ్యాండ్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపిక

షమీరాజాస్మిన్, స్వప్న, ఆదర్శిని

కదిరికి చెందిన షమీరా జాస్మిన్ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు షాహీదా, ఖాజా. భవన నిర్మాణ కార్మికుడైన ఖాజా తను కుమార్తెను క్రీడల్లో ప్రోత్సహించారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌లో విశేషంగా రాణించి జాతీయ జట్టుకు ఎంపికైంది.

- ఇదే పాఠశాల విద్యార్థిని స్వప్న అమ్మానాన్నలు రేవతి, వేణు తినుబండరాల తయారీ దుకాణంలో పనిచేస్తున్నారు. ఆమె చదువుతో పాటు ఆటల్లో రాణిస్తూ జాతీయ జట్టులో చోటు సాధించింది.
- మరో విద్యార్థిని ఆదర్శిని తల్లిదండ్రులు సరస్వతి, శ్రీనివాసులు. తండ్రి ద్విచక్రవాహనాల వాటర్ సర్వీస్ సెంటర్‌లో, తల్లి మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నారు. అమ్మానాన్నల కష్టానికి తగ్గట్టుగా చదువు, ఆటలో రాణిస్తున్న ఆదర్శిని హ్యాండ్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపికైంది.

రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు నిరూపిస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పీడీ ఉపాధ్యాయుల దన్నుతో ఆటల్లో మెలకువలు అందిపుచ్చుకుని విశేషంగా రాణిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారి గురించి తెలుసుకుందాం రండి..- న్యూస్‌టుడే, కదిరి పట్టణం

పంచ్ కొడితే పతకమే



బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న **రోషిణి** స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కరాటే పోటీల్లో సత్తా చాటింది. మండల, జిల్లా స్థాయి పోటీల్లో పతకాలు కొల్లగొట్టింది. రాజమండ్రిలో జరిగిన అంతర్‌జిల్లాల పోటీల్లో రజత పతకం సొంతం చేసుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈమె తండ్రి బాబ్జాన్ ఆటోడ్రైవర్. అమ్మ అమ్మజాన్ గృహిణి. మేనమామ చాంద్‌బాష క్రమం తప్పకుండా ప్రాక్టీస్ తీసుకెళుతూ ప్రోత్సహిస్తున్నారు.

జిమ్నాస్టిక్స్‌లో మెరుపులు

తొమ్మిదో తరగతి చదువుతున్న **తస్మియా** జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. తల్లిదండ్రులు ఆరిఫ్, మాబున్నీ చిరు వ్యాపారం చేసుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. కష్టతరమైన జిమ్నాస్టిక్స్‌లో వివిధ స్థాయిల్లో సత్తాచాటిన తస్మియా కాకినాడలో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో విశేష ప్రతిభచూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలోనూ విజయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రతిభాపాటవ పోటీల్లో సత్తా


విజేతలను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని బ్లూమూన్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అన్న అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో చక్కగా మాట్లాడిన మేఘన, నిత్యశ్రీ, అక్షయ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు ఉపాధ్యాయులు రామాంజులరెడ్డి, శ్రీధర్, మనోహర్, మధు బహుమతులు అందజేసి అభినందించారు.

ఇన్‌ఛార్జి ఏపీఎం బాధ్యతల స్వీకారం

నల్లచెరువు, న్యూస్‌టుడే: మండల ఇన్‌ఛార్జి ఏపీఎంగా కె.జయంతి శుక్రవారం వెలుగు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తున్న ఏపీఎం రమణప్ప పీడీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ మండలంలోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించేలా అవగాహన కల్పిస్తామన్నారు. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు.

7న ఇంజినీరింగ్‌లో ఉచిత ప్రవేశాలకు పరీక్ష

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉచిత ప్రవేశాలకు 7న సాయి ప్రూడెంట్ ప్రతిభా పరీక్ష జరుగుతుందని ప్రిన్సిపల్ హేమచంద్ర తెలిపారు. ఆయన శుక్రవారం పరీక్షలకు సంబంధించిన గోడ ప్రతులు విడుదల చేసి మాట్లాడారు. 15 ఏళ్లుగా ఈ పరీక్ష ద్వారా ప్రతిభావంత పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 500 మంది విద్యార్థులకు ఉచిత విద్య, వసతి అందించామన్నారు. 7న ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగుతుందని, నిరుపేద విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు చరవాణి సంఖ్య 9100974530ను సంప్రదించాలని కోరారు.

ప్రశాంతంగా గొర్రెల సహకార సంఘాల ఎన్నికలు

చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి మండలం హర్యాయాన్‌చెరువు గ్రామంలో శుక్రవారం గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బెల్లం గంగమ్మ, తులసమ్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కనగానపల్లి మండలం మండలం కొండపల్లి, దాదులూరు, కేఎన్ పాళ్యం, భానుకోట గ్రామాల్లో ఎన్నికలను నిర్వహించారు. కొండపల్లి గొర్రెల సంఘం అధ్యక్షుడిగా జయరామ్, ఉపాధ్యక్షురాలిగా రమాదేవి, దాదులూరు అధ్యక్షుడిగా గంగాధర్, ఉపాధ్యక్షుడిగా భయన్న, భానుకోట అధ్యక్షుడిగా ఉమాపతి, ఉపాధ్యక్షుడు గోపాల్, కేఎన్ పాళ్యం అధ్యక్షుడిగా లక్ష్మిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నారాయణప్పను ఏకగ్రీంగా ఎంపిక చేసినట్లు చెప్పారు.

చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యం


విద్యార్థులకు టార్పాలిన్లు అందజేస్తున్న తెదేపా నాయకులు

రామగిరి, న్యూస్‌టుడే: చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఉన్నత చదువులను చదవించాలని కస్తూరిబా, ఆదర్శపాఠశాల, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు సౌమ్యలత, సర్వేశ్వరి, అమీనాబేగం తెలిపారు. శుక్రవారం రామగిరి మండలంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పేరూరు గురుకుల పాఠశాలలో చిత్రలేఖనంతో అలరించారు. గ్రామీణ పేదరికం విద్యతోనే నిర్మూలన సాధ్యమని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్నారు. రామగిరి ఆదర్శపాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి మాజీ ఎంపీపీ రంగయ్య టార్పాలిన్లు వితరణ చేశారు. స్థానిక తెదేపా నాయకులు చేతుల మీదుగా వీటిని ప్రిన్సిపల్‌కు అందజేశారు.

పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలి


చెన్నేకొత్తపల్లి: వృథా వస్తువులతో తయారు చేసిన కళాకృతులను ప్రదర్శిస్తున్న కస్తూరిబా విద్యార్థినులు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలని తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీఓ బాలకృష్ణుడు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్‌కుమార్, కస్తూరిబా విద్యాలయ సమావేశంలో ఎంపీడీఓ బాలకృష్ణుడు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
కనగానపల్లి: పిల్లల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలని డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేశు, మార్కెట్‌యార్డు ఛైర్మన్ సుధాకర్ నాయుడు, మండల కన్వీనర్ యాతం పోతలయ్య, ఎంఈఓ అరుణమ్మ పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం మండలవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు.

ప్రతి అర్జీకి పరిష్కారం చూపాల్సిందే


అనంతగ్రామీణం: వృద్ధురాలి నుంచి అర్జీ స్వీకరిస్తున్న ఎమ్మెల్యే సునీత

ప్రజావేదికలో ఎమ్మెల్యేల సూచన

అమడగూరు (ఓబుళదేవరచెరువు), న్యూస్‌టుడే: ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అన్నారు. ఆమె శుక్రవారం అమడగూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. అమడగూరు, ఓడీసీ మండలాల్లో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ఆ శాఖ అధికారులు న్యాయబద్ధంగా పరిష్కారం చూపాలన్నారు. తొలుత నల్లమాడ, ఓడీసీ మండలాల ప్రజలు ఆమె దృష్టికి సమస్యలు తెచ్చారు.
తపోవనం (అనంత గ్రామీణం): ప్రజల సమస్యలు అధికారులు పరిష్కరించినప్పుడే ప్రజాదర్బార్ లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గ్రామీణ మండలం సిండికేట్ నగర్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆమె పాల్గొని వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ఆయా శాఖల అధికారులు సమస్యలకు పరిష్కారం చూపకపోతే కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. గ్రామీణ మండలంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు.
ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం వద్దనున్న తెదేపా కార్యాలయంలో ప్రజాదర్బార్ జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ప్రజలతో వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, గృహాలు, పింఛన్లు మంజూరు చేయాలంటూ పలువురు ఆయనను కోరారు. స్పందించి ఆయన అర్జీలను రెవెన్యూ, పురపాలక, గృహనిర్మాణ అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారించేలా చేస్తామని హామీ ఇచ్చారు.

అర్హులకు ఇళ్ల పట్టాలివ్వరా?

మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు మధు

ధర్మవరం న్యూస్‌టుడే: అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఎప్పుడిస్తారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు ప్రశ్నించారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట సీపీఐ ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కార్మికుల సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో పట్టణంలోని సర్వే నం.650-2లో అనర్హులకు పట్టాలు ఇచ్చారన్నారు. అందులో వైకాపా నాయకుల పేర్లున్నాయని, విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం వీఆర్వో విశ్వనాథ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీపీఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, నాయకులు రమణ, శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి, కార్యదర్శి వెంకటనారాయణ, కార్మికులు సంఘం ప్రతినిధులు గోవిందరాజు, లక్ష్మీనారాయణ, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

43 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని గూడ్స్ షెడ్‌కొట్టాల వద్ద శుక్రవారం బొలెరో, ఆటోలో అనుమతి లేకుండా తరలిస్తున్న 43 క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను సీఎస్‌డీటీ చెన్నకేశవ నాయుడు పట్టుకున్నారు. బియ్యం తరలింపుపై అందిన సమాచారంతో ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి కొట్టాలకు చేరుకున్నారు. లోకేశ్ అనే వ్యాపారి కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. అనంతరం వాహనాలను ధర్మవరం రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల గోదాముకు తరలించారు.

ధ్రువపత్రాలకు ఎదురుచూపులు

రామగిరి, న్యూస్‌టుడే: రామగిరి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ రవి కుమార్ వ్యక్తిగత కారణాలతో గత నెల 28 నుంచి కార్యాలయానికి రాకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ తహసీల్దార్ రవి భార్య ఆత్మహత్య అనంతరం ఆయన కార్యాలయానికి రాలేదు. అప్పటి నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు, రైతులు, లబ్ధిదారులు కులధ్రువీకరణ, మ్యుటేషన్, భూసమస్యల పరిష్కారం కోసం 100 పైన దరఖాస్తులు వచ్చాయి. తహసీల్దార్ లేకపోవడంతో అవన్నీ పరిష్కారం కాకపోవడంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

11న వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ

ధర్మవరం న్యూస్‌టుడే: పట్టణంలో 11న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహావిష్కరణను మంత్రి సత్యకుమార్ యాదవ్ చేస్తారని భాజపా రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు. ఆయన శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. దేశానికి విశిష్ట సేవలందించిన వాజ్‌పేయీ విగ్రహాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. అనంతరం విగ్రహ ఏర్పాటు పనులను భాజపా జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్‌బాబు తదితరులు పరిశీలించారు.

పదవులను బాధ్యతగా భావించాలి


ఎమ్మెల్యే, కూటమి నేతల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులు

కదిరి గ్రామీణం, కదిరి పట్టణం, న్యూస్‌టుడే: పదవులను బాధ్యతగా భావించి ప్రజలకు ఉత్తమ సేవలందించినప్పుడే న్యాయం చేసిన వారమవుతామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శుక్రవారం కుమ్మరవాండ్లపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి భైరవప్రసాద్ అధ్యక్షతన ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. హాజరైన ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. యార్డులో చేపట్టనున్న అభివృద్ధి పనులకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఛైర్‌పర్సన్ జనసేనకు చెందిన మేకలచెరువు అనసూయ, వైస్‌ఛైర్మన్ తెదేపా నాయకుడు కొమ్మినేని గంగయ్య నాయుడు, 13మంది డైరెక్టర్లతో యార్డు కార్యదర్శి జగదీష్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్‌పర్సన్ దిల్షాదున్నీసా, స్వచ్ఛభారత్ రాష్ట్ర డైరెక్టర్ పర్వీన్ బాను, భాజపా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెస్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయానికి నేల సంరక్షణే ప్రాణాధారం

రామగిరి, న్యూస్‌టుడే : నేల అనేది వ్యవసాయానికి ప్రాణాధారమని రామగిరి వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ అన్నారు. శుక్రవారం ప్రపంచ నేల దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంటల ఉత్పాదకత పెరుగుతుందని, రసాయన ఎరువులను నియంత్రణలో వాడటం, సేంద్రియ పదార్థాలను పెంచడం, నేల పరీక్షలకు అనుగుణంగా కర్బనాలను పెంచి నేలను రక్షించుకోవాలన్నారు. విద్యార్థుల్లో నేల ప్రాముఖ్యం, నేల రక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడానికి కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అన్నారు.

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

తలుపుల, న్యూస్‌టుడే: తలుపుల మండలం వేపమానిపేట పంచాయతీ శ్రీకృష్ణనగర్ క్వార్టర్స్‌కు చెందిన పి.రామాంజి (34) అనే వ్యక్తి శుక్రవారం చేపల వేటకు వెళ్లి చనిపోయినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. పెద్దన్నవారిపల్లి కొత్తచెరువు కింద ఉన్న తాటిమానుమడుగులో చేపలు పట్టడానికి దుస్తులతో దిగిన రామాంజి జమ్ముగడ్డితో కూడిన బురదలో కూరుకుపోయి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రామలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఏపీఎన్జీవో సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక


ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి తాలూకా ఏపీఎన్జీవో సంఘం కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక్కడి సాయి ఆరామంలో ఎన్నికల అధికారి ఈశ్వరయ్య, సహాయ అధికారి శంకర్, ఎన్నికల పర్యవేక్షణాధికారి శంకర నారాయణ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. తాలూకా అధ్యక్షుడిగా దేవేంద్ర, హాడక్ అధ్యక్షుడిగా మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా శంకరరావు, ప్రభాకర్, సురేష్‌బాబు, ఆనంద్‌నాయక్, కవితమ్మ, ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా శివయ్య, సురేష్, నాగేంద్ర, ఆరుణ, అన్నపూర్ణమ్మ, కోశాధికారిగా మల్లికార్జున రెడ్డి, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది.

నీళ్లు లేక.. మరుగుదొడ్లకు వెళ్లలేక

ఆర్టీసీ బస్టాండులో ఇదీ పరిస్థితి

మూతబడిన మహిళల మరుగుదొడ్డు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ పురపాలిక పరిధిలోని ఆర్టీసీ బస్టాండులో ఏడేళ్ల క్రితం స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద రూ.లక్షలు వెచ్చించి మహిళా, పురుష ప్రయాణికుల కోసం అన్ని వసతులతో మరుగుదొడ్లు నిర్మించారు. ఓ ఏడాదిపాటు వాటి నిర్వహణ సక్రమంగా సాగింది. అనంతరం నీళ్లు లేక అధ్వానంగా మారాయి. అత్యవసర వేళల్లో మలమూత్ర విసర్జనకు వెళితే నీళ్లలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండు ఆవరణలో ఉన్న 'పే అండ్ యూజ్' మరుగుదొడ్లకు వెళ్లి నగదు చెల్లించి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహిళలకు ఉచిత ప్రయాణం' పథకంలో భాగంగా అతివలు అధిక సంఖ్యలో వస్తుండటంతో బస్టాండు రద్దీగా మారింది. మరోవైపు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ వంటి నగరాలకు దూర ప్రయాణం చేయడానికి వచ్చే వృద్ధులు, మహిళలు, చిన్నారులు సరిపడినన్ని మరుగుదొడ్లు లేక నానాఅవస్థలు పడుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మించిన వాటికి నీటి వసతి లేదు. కొందరు అత్యవసరాన్ని ఆపుకోలేక మూత్రవిసర్జనకు వెళుతుండడంతో భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఇకనైనా అధికారులు స్పందించి మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

విద్యతోనే ఉత్తమ భవిత సాధ్యం

మెగా పీటీఎంలో వక్తలు


కదిరి: ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి, న్యూస్‌టుడే: బాగా చదువుకుంటే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. తమ పిల్లల విద్యా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు తల్లిదండ్రులకు ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉన్నప్పుడే ఉత్తమ బోధన అందించగలరన్నారు. సమావేశంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, ఛైర్‌పర్సన్ దిల్షాదున్నీసా, వైస్‌ఛైర్మన్ రాజశేఖరాచారి, కమిషనర్ కిరణ్‌కుమార్, ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓబుళరెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేష్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ: ముదిగుబ్బలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎంలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై వక్తలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
అమడగూరు (ఓబుళదేవరచెరువు): అమడగూరులోని జడ్పీ ఉన్నత, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల్లో నిర్వహించిన పీటీఎంల్లో మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, ఎమ్మెల్యే సింధూరరెడ్డి పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల తమ పిల్లలు ఎలా చదువుతున్నారో అప్పుడప్పుడు పాఠశాలలకు వచ్చి తెలుసుకోవాలన్నారు.
బుక్కపట్నం: మండలంలోని పాఠశాలల్లో జరిగిన పీటీఎంలకు ఆర్డీఓ సువర్ణ హాజరై పలు సూచనలు చేశారు. పాముదుర్తిలో జరిగిన సమావేశంలో పూర్వ విద్యార్థి కృష్ణమూర్తి ఐదో తరగతిలో మొదటి స్థానం పొందిన విద్యార్థికి ప్రతి ఏటా రూ.1000 నగదు ప్రోత్సాకాన్ని అందిస్తానని ప్రకటించారు. అగ్రహారంలో గ్రామస్థులు పాఠశాల అభివృద్ధికి రూ.50వేల విరాళాన్ని ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు.
నల్లచెరువు, తనకల్లు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన పీటీఎంలకు ఎమ్మెల్యే కందికుంట హాజరై మాట్లాడారు. పిల్లలను తల్లిదండ్రులు బాగా చదివించాలన్నారు. ఆదర్శ పాఠశాలలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆత్మీయ సమావేశంలో తెదేపా కన్వీనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. తనకల్లులో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కందికుంట పాల్గొన్నారు. సీజీ ప్రాజెక్ట్ వద్దనున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విద్యార్థుల నడత, చదువు, ఎస్ఏ-1లో వచ్చిన మార్కుల గురించి వివరించారు.
కదిరి గ్రామీణం: మండలంలోని యర్రదొడ్డి ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీఓ పోలప్ప పాల్గొన్నారు. పట్నం పంచాయతీ రాచువారిపల్లి తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త షణ్ముఖం క్రిష్టప్ప విద్యాసామగ్రి అందించారు.

ధర్మవరం, ధర్మవరం పట్టణం, తాడిమర్రి: ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పీటీఎంలో ప్రిన్సిపల్ వనితావాణి, అధ్యాపకులు విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వేణుగోపాల్, సభ్యుడు వేణుగోపాల్ చేపట్టనున్న ప్రగతి పనులపై చర్చించారు. పట్టణంలోని పలు పాఠశాలలో జరిగిన సమావేశాలకు జేసీ మౌర్య భరద్వాజ, ఆర్డీఓ మహేశ్ హాజరై పలు సూచనలు చేశారు. బీఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. తాడిమర్రిలోని కేజీబీవీ పాఠశాలలో జరిగిన సమావేశానికి డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు.

ధర్మవరం పట్టణం: బీఎస్ఆర్ పాఠశాల విద్యార్థినులతో పరిటాల శ్రీరామ్

నంబులపూలకుంట, గాండ్లపెంట, న్యూస్‌టుడే: విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యనందించినప్పుడే ఉత్తమ స్థాయికి చేరుతారని పలువురు వక్తలు అన్నారు. ఎన్‌పీకుంట, గాండ్లపెంటల్లో జరిగిన పీటీఎంలకు ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి, విద్యాధికారులు కృష్ణానాయక్, ఎంపీడీఓలు రామకృష్ణ, పార్థసారథి తదితరులు హాజరై పలు సూచనలు చేశారు. విద్యార్థులు రూపొందించిన కృత్యాల ప్రదర్శన, నృత్యాలు, కోలాటం ఆకట్టుకున్నాయి.


గాండ్లపెంట: ఆకట్టుకున్న విద్యార్థులు చేసిన కృత్యాలు


పుట్టపర్తి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి రఘునాథరెడ్డి తదితరులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: చదువుతోనే జీవితాల్లో వెలుగులు వస్తాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీఎంకు వారు హాజరై ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తాము చదివిన పాఠశాలలకు మంచి పేరు తేవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌నాయక్, స్కూల్ కమిటీ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ధర్మవరం: విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులకు వివరిస్తున్న అధ్యాపకులు

(c) eenadu

8న ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

తెలుగువారి ప్రియపత్రిక 'ఈనాడు' దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 'ఈటీవీ.. మీటీవీ' అనగానే మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు@50, ఈటీవీ@30 వసంతాల వేడుకలకు శ్రీకాకుళం నగరం వేదిక కాబోతోంది. ఈనెల 8న కోడి రామ్మూర్తి స్టేడియంలో సాయంత్రం 6 నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. సినీ గీతాలు, స్కిట్స్, కడుపుబ్బ నవ్వించే హాస్యం, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. వేడుకల్లో ప్రముఖ హాస్యనటుడు ఆలీ హాస్యాన్ని పండించనున్నారు. బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఈవెంట్ యాంకర్లుగా వ్యవహరిస్తారు. సినీ నేపథ్య గాయనీ, గాయకులు వందేమాతరం శ్రీనివాస్, రామ్ మిరియాల, కల్పన, మాళవిక, సమీర భరద్వాజ్ తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ వేడుకలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి. – న్యూస్‌టుడే, పాతబస్టాండ్(శ్రీకాకుళం)

రేపు పాస్‌ల పంపిణీ

- **డిసెంబర్ 7న** (ఆదివారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద పాస్‌లు పంపిణీ చేస్తారు.
- పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా రిస్ట్‌బ్యాండ్‌లు ఇస్తారు. అవి ధరించిన వారికే ప్రవేశం ఉంటుంది.

దిశ సమావేశం వాయిదా

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు.

అడ్డుగా మూటలు.. అక్కడే ఆటలు..!

సరుబుజ్జిలి మండలం మూలసవలాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో రైతులు ఇలా ధాన్యం బస్తాలు నిల్వ చేసి.. వాటిపై పరదాలు కప్పి భద్రపరచుకున్నారు. దీంతో పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేకుండా పోయింది. విరామ సమయంలో కొందరు విద్యార్థులు ఆ బస్తాలు, పరదాల కింద ఆడుకుంటున్నారు. బస్తాలు మీద పడితే వారి పరిస్థితేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో బాలరాజు మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

పండగలా మెగా పీటీఎం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(పీటీఎం)-3.0 జరిగింది. విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేశారు. పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. టెక్కలి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలకు మరుగుదొడ్లు, క్రీడామైదానం మంజూరు చేశారు. – న్యూస్‌టుడే, టెక్కలి

ఆగని కోత.. మారని రాత..!

అందవరం- చోడవరం గ్రామాల మధ్య వంశధార నది గట్టు కోతకు గురవుతోంది. ఇప్పటికే రహదారి చాలా వరకు దెబ్బతింది. అందవరం, రామకృష్ణాపురం గ్రామాల వద్ద గట్టు కొట్టుకుపోవడంతో వరద వస్తే సమీపంలోని ఇళ్ల పక్క నుంచి నీరు ప్రవహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు గ్రోయిన్లు నిర్మించాలని కోరుతున్నారు. దీనిపై కరకట్ట విభాగం డీఈ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, జలుమూరు

వెళ్లాల్సిందే.. వేలాడాల్సిందే..

ఈ చిత్రంలో చూశారా.. విద్యార్థులు బస్సులో ఎంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారో.. పొందూరు నుంచి రాజాం వెళ్లే దారిలో ఇది నిత్యకృత్యమైపోయింది. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే వారు రోజూ ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడమే అందుకు కారణం. ఆర్టీసీ అధికారులు స్పందించి నిర్ణీత వేళల్లో అదనపు సర్వీసులు పెంచాలని అంతా కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

నేలపైనే గజగజ

కాశీబుగ్గ బీసీ బాలుర వసతిగృహంలో 73 మంది విద్యార్థులకు 65 మంది ఉన్నారు. ప్రభుత్వం దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్నవి వినియోగిస్తున్నారు. లేనివారు నేలపైనే నిద్రిస్తున్నారు. దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. – న్యూస్‌టుడే, పలాస

జిల్లాలో వివరాలిలా..

సంక్షేమశాఖ	వసతి గృహాలు	విద్యార్థులు
బీసీ	63	4,632
సాంఘిక	11	1,019

న్యూస్‌టుడే పరిశీలన

పెట్టిందే తినాలి.. చలేస్తే వణకాలి..!

దయనీయంగా ప్రభుత్వ వసతి గృహాల్లో పరిస్థితి

జిల్లాలో చలి పులి పంజా విసురుతోంది. రోజురోజుకు పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలితో పేద విద్యార్థులు అల్లాడిపోతున్నారు. కిటికీలకు మెష్‌లు లేకపోవడంతో శీతల గాలులకు వణికిపోతున్నారు. పలు చోట్ల దోమలు విజృంభిస్తున్నాయి. సంక్షేమాధికారుల్లో చాలా మందికి ఇన్‌ఛార్జి బాధ్యతలు ఉండటంతో పర్యవేక్షణ కరవైంది. గురువారం రాత్రి సంక్షేమ వసతి గృహాలను 'న్యూస్‌టుడే' ప్రతినిధులు పరిశీలించగా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. – న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం, సోంపేట, టెక్కలి, ఇచ్ఛాపురం, గ్రామీణం, ఆమదాలవలస పట్టణం, నరసన్నపేట, వజ్రపుకొత్తూరు గ్రామీణం

- ఇచ్ఛాపురం, ఆమదాలవలస పట్టణం, వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలిలోని బీసీ బాలుర హాస్టళ్లలో కిటికీల తలుపులు ఊడిపోతున్నాయి.
- టెక్కలిలోని బీసీ బాలుర వసతి గృహం ప్రాంగణంలో మురుగు నీరు నిలిచి ఉండటంతో పందులు సంచరిస్తున్నాయి. రక్షణ గోడ లేదు.
- నరసన్నపేట సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో పంకాలు తిరగట్లేదు. అలంకారప్రాయంగా మారాయి. కిటికీలకు అమర్చిన దోమల తెరలకు రంధ్రాలు పడ్డాయి.

మెనూతో మాకెందుకు..

- సోంపేట మండలం వాడపాలెం బాలికల బీసీ వసతిగృహంలో మెనూ ప్రకారం అన్నం, బెండకాయ కూర, గుడ్డు, సాంబారు, మజ్జిగ, అరటిపండు ఇవ్వాల్సి ఉండగా 20 మందికి సరిపడేలా అన్నం, గుడ్డు, రసం మాత్రమే వండారు.
- శ్రీకాకుళం నగరంలోని బీసీ బాలుర ప్రీమెట్రిక్ హాస్టల్‌లో అన్నం, సాంబారు, మజ్జిగ, గుడ్డు పెట్టారు. కూర, అరటిపండు ఇవ్వాల్సి ఉన్నా ఎగ్గొట్టేశారు.

అరటిపండుకు ఎగనామం

సారవకోట మండలంలోని తర్లి గిరిజన బాలుర వసతి గృహంలో భోజనం తర్వాత మెనూ ప్రకారం ఇవ్వాల్సిన అరటి పండు ఇవ్వలేదు. విద్యార్థులే వడ్డించారు. దోమతెరలు లేవు. – న్యూస్‌టుడే, సారవకోట

అంతర్జాతీయ త్రోబాల్ పోటీలకు ఎంపిక

రామకృష్ణ

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: అంతర్జాతీయ దివ్యాంగ త్రోబాల్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారుడు బగ్గు రామకృష్ణ ఎంపికయ్యారు. సెప్టెంబరులో కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు. శ్రీలంకలో ఈనెల 6 నుంచి నిర్వహించనున్న సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడానికి శుక్రవారం బయలుదేరారు. ఆయనకు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఛైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఆర్థిక సాయం చేశారు. శిక్షకుడు అర్జున్‌రావురెడ్డి పాల్గొన్నారు.

స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తత అవసరం

సూచనలు చేస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: ప్రజలు స్క్రబ్‌టైఫస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 5 రోజుల పాటు జ్వరం తగ్గని వారు స్క్రబ్‌టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులో ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీఎంహెచ్‌వో కె.అనిత మాట్లాడుతూ చిగ్గర్‌మైట్ కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. వ్యవసాయం, పశువుల శాలల్లో పని చేసే వారు దీని బారిన పడే అవకాశం ఉందన్నారు. శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డీసీహెచ్ఎస్ కల్యాణ్‌బాబు పాల్గొన్నారు.

అమ్మా.. నమోదు చేసుకుంటున్నారా..?

న్యూస్‌టుడే, పాతబస్టాండ్

పీఎంఎంవీవైతో గర్భిణులకు ఆర్థిక భరోసా

ప్రధానమంత్రి మాతృవందన యోజన(పీఎంఎంవీవై) ద్వారా ప్రభుత్వం గర్భిణులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. లబ్ధిదారుల నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఆ బాధ్యతను ఈ ఏడాది జులై నుంచి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖకు అప్పగించింది. ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ పరిధిలో జరిగిన ప్రక్రియను ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది నిర్వహిస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో అక్టోబరులో నత్తనడకన సాగిన నమోదు ప్రక్రియ ఊపందుకుంది.

- జిల్లావ్యాప్తంగా అక్టోబరు 31 వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోని 23,464 మంది లబ్ధిదారుల్లో 1,183 మంది దరఖాస్తులు మాత్రమే ఆమోదించారు. వివిధ కారణాల రీత్యా 5,430 తిరస్కరణకు గురయ్యాయి. సర్వర్ మొరాయింపు, ఇతర ఇబ్బందుల కారణంగా జాప్యం జరిగింది.
- నవంబరులో కొత్తగా 3,504 దరఖాస్తులు రాగా.. మొత్తం 22,486 తల్లుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. 552 మంది దరఖాస్తులు క్షేత్రస్థాయిలో నిలిచిపోయాయి.
- దరఖాస్తులు తిరస్కరణకు గురైనవారు, ఇతర సమాచారం కోసం సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల్లో, 1515 హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించొచ్చని ఐసీడీఎస్ పీడీ విమల సూచించారు.

అంగన్‌వాడీ సిబ్బందిని సంప్రదించాలి..

పథకం కింద గర్భిణులు వివరాలు నమోదు చేసుకున్న 5 నెలల్లోగా రూ.2 వేలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూచించిన టీకాలు వేయించుకుని, వైద్య పరీక్షలు చేసుకుంటే మరో రూ.2 వేలు అందిస్తారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవమైతే మరో రూ.1,000 ఇస్తారు. రెండో కాన్పులో ఆడబిడ్డ జన్మిస్తే పుట్టిన మూడున్నర నెలల తర్వాత మొత్తం రూ.6 వేలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 18 ఏళ్ల 7 నెలల వయసు నిండిన గర్భిణులు లబ్ధి పొందేందుకు రేషన్, ఆధార్ కార్డులు, చరవాణి నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు అంగన్‌వాడీ సిబ్బందికి ఇస్తే దరఖాస్తు చేస్తారు.

జిల్లాలో వివరాలిలా.. ఐసీడీఎస్ ప్రాజెక్టులు: 16 | అంగన్‌వాడీ కేంద్రాలు: 3,358 | మెయిన్: 2,759 | మినీ: 599 | కార్యకర్తలు: 3,319 మంది | సహాయకులు: 2,690 మంది

8 ఏళ్లుగా ఎదురుచూపులే..!

న్యూస్‌టుడే, సోంపేట

పని: ఉప్పుటేరుపై వారధి, ఎకువూరు నుంచి తోటూరు వరకు రహదారి నిర్మాణం

పనుల ప్రారంభం: 2017

నాబార్డు నిధులు: రూ.5.60 కోట్లు

చెల్లించిన బిల్లులు: రూ.2.50 కోట్లు

నిలిచిపోవడానికి కారణం:

వైకాపా హయాంలో గుత్తేదారుకు బకాయిలు చెల్లించలేదు. నిధులు మళ్లించారు. చేసినంత వరకు బిల్లులు చెల్లించి మిగిలిన పనులు రద్దు చేశారు.

అసంపూర్తిగా ఎకువూరు వంతెన

ప్రస్తుత పరిస్థితి:

- ఉప్పుటేరుపై తవ్వకాలు జరపడం, రోడ్డు నిర్మాణం పేరిట గుంతలు తీసి వదిలేయడం, మట్టి రోడ్డును తొలగించడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
- ఉప్పుటేరు మూతపడటంతో స్వదేశీ మత్స్యకారులకు ఉపాధి సమస్య ఏర్పడింది.
- ఏడాదికిపైగా నీటిలోనే పిల్లర్ల ఏర్పాటుకు సంబంధించిన సామగ్రి వదిలేయడంతో పనుల నాణ్యతపై మత్స్యకార ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- పనులు జరగకపోవడంతో ఉప్పు గాలులకు ఇనుప చువ్వలు, సిమెంటు నిర్మాణాలు పాడవుతున్నాయి.
- పనులు ఆలస్యం కావడంతో నాబార్డు నిధులు రద్దయ్యాయి. ఉపాధి పథకంలో పనులు పూర్తి చేయించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. 'త్వరలో పూర్తిచేయించేలా చర్యలు తీసుకుంటాం' అని పీఐయూ ఏఈఈ ధనంజయ్ తెలిపారు.

అక్షరాలు కనిపించట్లేదు సార్..!

న్యూస్‌టుడే, పొందూరు

చిన్నారుల్లో నేత్ర సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయి. బడిలో ఉపాధ్యాయులు బోర్డుపై రాసే అక్షరాలు కూడా కొందరు చూసి చదవలేకపోతున్నారు. దూరదృష్టి(హైపర్ మెట్రోపియా) సమస్యలతో పలువురు సతమతమవుతున్నారు. తరచూ కళ్లు మసక బారుతుండటంతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కంటి పరీక్షల్లో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.

జి.సిగడాంలో విద్యార్థినికి కంటి పరీక్ష చేస్తున్న వైద్యురాలు

దృష్టి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులు

- 815 – జిల్లాలో నేత్ర పరీక్షలు చేసిన పాఠశాలలు
- విద్యార్థులు: 1,03,160 మంది
- కళ్లద్దాలు అవసరమైనవారు: 5,550 మంది
- కంటి సమస్యలతో బాధపడేవారు: సుమారు 20 శాతం మంది

ఇలా చేయడం మేలు..

- మూడేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారి చేతికి డిజిటల్ పరికరాలు ఇవ్వకూడదు.
- స్క్రీన్ టైం తగ్గించాలి.
- కంటికి దగ్గరగా పెట్టి చదవడం, రాయడం చేయకూడదు.
- కంప్యూటర్ చూసిన తర్వాత ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును చూడాలి. ఏడాదికోసారి పిల్లలకు నేత్ర పరీక్షలు చేయించాలి.

జాగ్రత్తలు అవసరం..

చరవాణులు ఎక్కువగా వినియోగిస్తే కంటి కండరాలు దెబ్బతిని దృష్టి లోపాలు తలెత్తుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులే వారిని నియంత్రించాలి. పుస్తకాలు కళ్లకు దగ్గరగా పెట్టుకుని చదవకూడదు. కాయగూరలు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు వంటివి ఆహారంలో భాగం చేయడంతో పాటు కంటి నిండా నిద్రపోయేలా చూడాలి. మయోపియాకు గురైతే తప్పనిసరిగా కళ్లద్దాలు వాడాలి.
– డా.పుష్పలత, అంధత్వ నివారణ ప్రాజెక్టు అధికారిణి, శ్రీకాకుళం

అర్హులకు ఉద్యోగోన్నతి కల్పించాల్సిందే

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అర్హులైన వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు శుక్రవారం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పే స్కేల్ అమలు చేయాలని.. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే దశల వారీగా ఆందోళన చేపడతామన్నారు. వీఆర్‌ఏల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలు

కూలితే చూద్దాం.. కాలయాపన చేద్దాం..!

శిథిల భవనాలపై అధికారుల ఉదాసీన వైఖరి

ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

జిల్లాలో శిథిల భవనాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పెచ్చులూడి పడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 41 ఇళ్లు దెబ్బతిని.. రూ.7.06 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిథిలావస్థలోని కొన్ని భవనాలకు గుర్తించి శ్రీముఖాలు జారీ చేశారు. అనంతరం వాటిని పట్టించుకోకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

- జిల్లాలో నాలుగు పురపాలికల్లో 65 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని అధికారులు గుర్తించి.. ఇటీవల నోటీసులు జారీ చేశారు.
- క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒక్కో చోట 100 నుంచి 150కిపైగా కూలేందుకు సిద్ధంగా ఉన్న పాడుబడిన భవనాలు దర్శనమిస్తాయి.

ఆమదాలవలస కొత్తకోట వారి వీధిలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బీసీ వసతి గృహం ఇది. కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ఇటీవల విద్యార్థులను వేరే భవనానికి తరలించారు.

- వర్షం పడితే నరసన్నపేటలోని వంశధార కార్యాలయం శ్లాబు నుంచి నీరు కారిపోతోంది. శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూనే విధులు నిర్వర్తిస్తున్నారు.
- శ్రీకాకుళం నగరంలోని డీపీఆర్‌వో, డీఈవో కార్యాలయాల్లో గతంలో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలదీ ఇదే దుస్థితి...

ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, జలవనరులశాఖ, డీపీఆర్‌వో, డీఈవో, ఆర్ అండ్‌బీ డీఈ, పీఏవో కార్యాలయాలు, అఫీషియల్ కాలనీలోని ఉద్యోగుల క్వార్టర్స్, వంశధార క్వార్టర్స్ దెబ్బతిన్నాయి. పలు మండలాల్లోని తహసీల్దారు కార్యాలయాలు సైతం మరమ్మతులకు గురయ్యాయి. ఆ పనులకు రూ.50 కోట్లకుపైగా అవసరమవుతాయని ఇప్పటికే కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు.

నోటీసులిచ్చిన పాత భవనాలు వివరాలు.. (పురపాలిక / సంఖ్య)

పురపాలిక	సంఖ్య
శ్రీకాకుళం	48
ఆమదాలవలస	05
ఇచ్ఛాపురం	05
పలాస	07

(c) eenadu

మోత తగ్గేలా.. సృజన పెరిగేలా!

పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలుకు కార్యాచరణ

న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

బడి సంచి మోత బరువు నుంచి వారంలో ఒకరోజు విద్యార్థులకు విముక్తి కల్పించి ఆటపాటలతో కూడిన అభ్యసన జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకు అవసరమైన నిధులు పీఎంశ్రీ, ఇతర పాఠశాలలకు కేటాయించాయి. ఉపాధ్యాయులు బోధనకు బదులు పిల్లలతో వివిధ రకాల కృత్యాలు చేయిస్తారు.

విద్యార్థుల్లో నూతనోత్సాహం

● పాఠాల బోధన కారణంగా విద్యార్థులకు విసుగు కలగకుండా ఉండాలని పుస్తకాల సంచి మోత భారం తప్పిస్తే వారిలో నూతనోత్సాహం కలుగుతుందన్న భావనతో నో బ్యాగ్ డే అమలు చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

● ప్రతి శనివారం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశాలిచ్చినా చాలాచోట్ల అమలుకు నోచుకోవడం లేదు.

● విద్యార్థులు పుస్తకాల సంచి ఇంట్లోనే ఉంచి బడికి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ రోజు సృజనాత్మక కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది.

● ఈ నేపథ్యంలో ఆరోజు పాఠశాలల్లో ఆటపాటలతో సందడి నెలకొనేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

● ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు సృజనాత్మకత, ఆటపాటలు, విద్య, వైజ్ఞానిక నమూనాల రూపకల్పన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

● ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలలకు రూ.500, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.వెయ్యి చొప్పున కేటాయించారు.

● ఈ మొత్తంతో పేపర్లు, బ్రష్‌లు, యోగా మ్యాట్‌లు, స్కిప్పింగ్ రోప్‌లు, పజిల్ బాక్సులు కొనుగోలు చేయనున్నారు. తప్పనిసరిగా ప్రథమచికిత్స కిట్‌లు ఉండాలని సూచించారు.

● పిల్లల్లో నైపుణ్యాల్ని వెలికితీసే మానసికోల్లాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1, 2 తరగతులకు పాడుకుందాం.. మాట్లాడుకుందాం, నటిద్దాం, సృజన, 3, 4, 5 తరగతులకు సృజన.. తోటకు పోదాం.. శుభ్రం చేద్దాం.. చదువుకుందాం, విందాం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు : 1,923 ప్రాథమికోన్నత : 144
ఉన్నత: 360 విద్యార్థులు : 1,34,885 విడుదలైన మొత్తం: రూ.15.43 లక్షలు

త్వరలోనే నిధుల జమ

ఆయా పాఠశాలలకు కేటాయించిన నిధులు ఖాతాలకు జమవుతాయి. నో బ్యాగ్ డేకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు చర్యలు తీసుకుంటారు. పిల్లల్లో జీవన నైపుణ్యాలు, ఆటల పోటీలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారీ వంటి అంశాలపై తరగతుల వారీగా పిల్లల స్థాయి మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

- పి.వేణుగోపాలరావు, ఏపీసీ, సమగ్ర శిక్షా, శ్రీకాకుళం

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

సొండి అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, సొండి అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (06 డిసెంబరు 2025 శనివారం), రేపు (07 డిసెంబరు 2025 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

'అందరూ మంచివారే కానీ' నాటికలో ఓ సన్నివేశం

శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాపూజీ కళా మందిరంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సభలో సమాఖ్య అధ్యక్షుడు చిట్టి వెంకటరావు, కార్యదర్శి బంటుపల్లి రామచంద్రదేవ్ ప్రసంగించారు. విశ్రాంత ఆర్డీవో పీఎంజే బాబు, భారతి ఐటీఐ కరస్పాండెంట్ చిట్టి నాగభూషణం, సెట్‌శ్రీ విశ్రాంత సీఈవో సురంగి మోహనరావు, సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం డా.సూర్యలింగం కుమారులు, పన్నాల నరసింహమూర్తి, నారాయణమూర్తి, రామకృష్ణల ఆర్థిక సౌజన్యంతో యడ్లపాడు మానవత సంస్థ ప్రతినిధులు అందరూ మంచివారే కానీ, విజయవాడలోని అభ్యుదయ ఆర్ట్స్ కళాకారులు క్రతువు నాటికలు ప్రదర్శించారు. కళాకారులను సమాఖ్య ప్రతినిధులు సత్కరించారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

సమావేశం ఉందని తల్లిదండ్రులకు చెప్పారా..?

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

టెక్కలి, న్యూస్‌టుడే: విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారా..? అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రశ్నించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించిన ఆయన నిర్దేశ సమయానికి తల్లిదండ్రులు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల కోసం సంవత్సరంలో రెండురోజులు కేటాయించలేకపోతే ఎలా అని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను విధిగా సమావేశాలకు తీసుకురావాలన్నారు. మరోవైపు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన లీప్ యాప్‌పై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలన్నారు. సమావేశానికి 126 మంది హాజరయ్యారని ఉపాధ్యాయులు 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

పోర్టు పనుల పరిశీలన

మూలపేట పోర్టు వద్ద రాష్ట్ర ప్రాజెక్ట్ మానిటరింగ్ ప్రతినిధులు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రతిపాదనలు వేగంగా కార్యరూపం దాల్చేలా చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (ఎస్‌పీఎంజీ) ప్రత్యేక వ్యవస్థను ఈ ఏడాది ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టులో జరుగుతున్న పనులను ఎస్‌పీఎంజీ సభ్యులు కుందల భార్గవ్, ఆర్.జితిన్ పరిశీలించి సమీక్షించారు. ఎంత వేగంగా జరుగుతున్నాయి.. ఎంత శాతం పూర్తయ్యాయి.. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. ప్రాజెక్ట్ పురోగతిని ప్రభావితం చేసే అంశాలు విశ్వసముద్ర ప్రతినిధులు, మారిటైం బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తికాక పోవడానికి ఎదురైన సమస్యలను వారు వివరించారు.

ప్రకృతిని ప్రేమిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

9 నుంచి సిక్కోలు హరిత మహోత్సవం

జెండా ఊపి సిక్కోలు హరిత మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రైతులకు అండగా నిలిచి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రసాయనాలతో పండించిన ఆహారం, సేంద్రియ సాగు ఆవశ్యకతను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలో అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సిక్కోలు హరిత మహోత్సవం ముందస్తు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా గోడప్రతులు ఆవిష్కరించారు. కార్యనిర్వాహక కార్యదర్శి దార్లపూడి రవి మాట్లాడుతూ ఈనెల 9 నుంచి 11 వరకు నగరంలోని 80 అడుగుల రోడ్డు కూడలి వద్ద ఓ కల్యాణ మండపంలో హరిత మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

పొందూరులో దొంగలు హల్‌చల్

ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం

పొందూరు, పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొందూరులో దొంగలు హల్‌చల్ చేశారు. పలు కాలనీల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీనగర్-1, 2, ఎస్సీ రామ్మోహన్ కాలనీల్లో దొంగలు సంచరించారు. గాంధీనగర్-1 కాలనీలో మాదుగుల లక్ష్మికి చెందిన ఇంట్లో తులం బంగారం, రూ.లక్ష నగదు, వెండి వస్తువులు కాజేశారు. గాంధీనగర్ రెండో వీధిలో ఎ.పైడిరాజు ఇంట్లో అరతులం బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. పలు కాలనీల్లో వస్తువులు చిందరవందర చేశారు. శ్రీకాకుళం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం చోరీలు జరిగిన ఇళ్లలో వేలిముద్రలు సేకరించినట్లు ఎస్సై సత్యనారాయణ చెప్పారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

రథసప్తమి వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల్లో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ డి. పృథ్వీరాజ్‌కుమార్, డీఆర్వో లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	255	275

ఆటోలో రూ.3 లక్షలు చోరీ

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఆటోలో ప్రయాణించిన విశ్రాంత ఉద్యోగి వద్ద రూ.3 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు కాజేసిన ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం నగర పరిధి బొందిలీపురంలోని శివాలయం నగర్‌కు చెందిన వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన భార్యకు స్టేట్‌బ్యాంకు శాఖలో లాకర్ ఉంది. ఆ బ్యాంకు ప్రధాన శాఖలోని ఖాతాలో జమ చేయడానికి శుక్రవారం రూ.4 లక్షల నగదు తీసి సంచిలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో డే అండ్ నైట్ కూడలికి వస్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వెంకటాపురం కూడలి వద్ద ఓ ద్విచక్ర వాహన షోరూం సమీపంలో దిగిపోయారు. అనంతరం విశ్రాంత ఉద్యోగి సంచిని పరిశీలించగా నగదు కనిపించలేదు. రూ.3 లక్షలు పోయినట్లు గుర్తించి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఈశ్వర్రావు చెప్పారు.

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

నరసన్నపేట, న్యూస్‌టుడే: మడపాం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం పోలీసుల తనిఖీల్లో ఒడిశాకు చెందిన ఇద్దరు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన దీపక్ మాటారి, భీమ్‌సేన్ కటాయి వేర్వేరు వాహనాల్లో 8.2 కిలోల గంజాయి కర్ణాటక తరలిస్తుండగా.. నరసన్నపేట ఇన్‌ఛార్జి ఎస్సై రంజిత్ వీరిద్దరినీ అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు.

విధ్వంసమని మాట్లాడటం విడ్డూరం

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన చంద్రబాబు విధ్వంసమని మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళం నగర పరిధి పాత్రునివలస వద్ద వైకాపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'పరిశ్రమలకు భూములు అమ్మడం, కొందరికి ఉచితంగా ఇవ్వడం విధ్వంసం. నాడు-నేడు పేరిట పాఠశాలలకు భవనాలు నిర్మించడం, మౌలిక వసతులు కల్పించడం విధ్వంసం ఎలా అవుతుంది? అని అప్పలరాజు ప్రశ్నించారు.

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: విద్యార్థుల సంక్షేమమే ఎస్ఎఫ్ఐ లక్ష్యమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్‌రావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 15 వరకు తిరుపతిలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కార్యవర్గ ఎన్నిక : మహాసభల్లో భాగంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డి.చందు, పి.ఖగేష్, కన్వీనర్లుగా దివ్య, చిన్న దుర్గాప్రసాద్, జయరాం, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

పలాస తెదేపా కార్యాలయంలో చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

ఆఫ్‌షోర్ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

పలాస, న్యూస్‌టుడే: ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌పై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రిజర్వాయర్‌లో నష్టపోయిన నిర్వాసితులు ఆరుగురికి శుక్రవారం పలాస తెదేపా కార్యాలయంలో రూ.5,70,609 విలువైన చెక్కులు అందజేశారు. తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి, వీఆర్వో ప్రసాద్, తెదేపా నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి

ప్రాంతీయ కార్యాలయం, శ్రీకాకుళం-532 005.
ప్లాట్ నెం. 32, డోర్ నెం. 16-13-25, 2వ క్రాస్ రోడ్,
పురుషోత్తం నగర్ కాలనీ, గుజరాతీపేట గ్రామం, శ్రీకాకుళం

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన

భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వశాఖ పర్యావరణ చట్టం, 1986 క్రింద విడుదల చేసిన ఎస్.ఓ. నెం. 1533, తేది 14.09.2006 ప్రకారం మరియు తదుపరి సర్క్యులర్ ప్రకారం సర్వే నెం. 01, అడ్డుకొండ గ్రామం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా యందు 3.0 హెక్టార్ల విస్తీర్ణంలో కలర్ గ్రానైట్ వెలికితీయుటకు సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించుట గురించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, శ్రీకాకుళం జిల్లా వారు జారీ చేయు ప్రకటన.

ప్రాజెక్టు వివరములు క్రింది విధముగా ఉన్నవి :

1.	సంస్థ పేరు మరియు చిరునామా :	M/s. హెరిటేజ్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రి. ఆఫీస్: 129, ఎస్.యెన్.డి. రోడ్, తిరుచెంగోడ్, నామక్కల్ జిల్లా, తమిళనాడు రాష్ట్రం-632271 Ph. No. 8919754587 E-Mail Id: heritagegranites3@gmail.com
2.	ప్రాజెక్టు స్థలం	సర్వే నెం. 01, అడ్డుకొండ గ్రామం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా.
3.	అధీకృత వ్యక్తి పేరు మరియు చిరునామా	గోవిని. సతీష్ కుమార్ రి. ఆఫీస్: 129, ఎస్.యెన్.డి. రోడ్, తిరుచెంగోడ్, నామక్కల్ జిల్లా, తమిళనాడు రాష్ట్రం-632271 Ph. No. 8919754587
4.	ప్రాజెక్టు విలువ	రూ. 53.90 లక్షలు
5.	ఉత్పత్తి వివరములు	కలర్ గ్రానైట్ సాలీనా - 18,000 ఘ.మీ. 3.0 హెక్టార్ల విస్తీర్ణంలో
6.	తేది, సమయం మరియు జరుగు స్థలం	తేది 06-01-2026 (మంగళవారం) సమయం: 11:00 గం॥లకు (ఉదయం). వేదిక: ప్రతిపాదిత ప్రాజెక్ట్ వద్ద, అడ్డుకొండ గ్రామం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా.

7. ప్రాజెక్టు కార్యనిర్వాహక సమాచారం, ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనా మరియు కార్యాచరణ ప్రణాళికా నివేదిక మరియు సాఫ్ట్ కాపీలు ప్రజలు చూచుటకు అందుబాటులో ఉంచబడిన ప్రదేశములు:
(1) జిల్లా కలెక్టరు వారి కార్యాలయం, శ్రీకాకుళం. (2) జిల్లా పరిశ్రమల శాఖ, శ్రీకాకుళం (3) ముఖ్య కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం, జిల్లా పరిషత్, శ్రీకాకుళం (4) సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ భవన్, APIIC కాలనీ, రోడ్, గురునానక్ కాలనీ, ఆటోనగర్, విజయవాడ (5) జోనల్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం (6) డిప్యూటీ డైరెక్టర్ (ఎస్), కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సమీకృత ప్రాంతీయ కార్యాలయం, గ్రీన్ హౌస్, గోపాలరెడ్డి రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్-520 010. (7) రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం, టెక్కలి డివిజన్, శ్రీకాకుళం (8) జిల్లా గనులు మరియు భూగర్భశాఖ అధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళం (9) డివిజనల్ గనులు మరియు భూగర్భ శాఖ అధికారి వారి కార్యాలయం, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా (10) ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, శ్రీకాకుళం (11) తహశీల్దార్ వారి కార్యాలయం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా (12) మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా (13) గ్రామ పంచాయతీ కార్యాలయం మేఘవరం గ్రామం, బోరిగిపేట గ్రామం, ఆంజనేయపురం గ్రామం మరియు వీరరామకృష్ణాపురం గ్రామం, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా.

పైన తెలిపిన ప్రాజెక్టుకు సంబంధించిన ఏమైనా సూచనలు, సలహాలు, అభిప్రాయాలు మరియు అభ్యంతరములు ఉన్న యెడల 30 రోజులలోపు ఈ క్రింది సంతకము చేసిన అధికారికి లిఖిత పూర్వకముగా పంపించవచ్చును మరియు పైన సూచించిన తేది మరియు ప్రదేశము వద్ద కోవిడ్-19 నియమావళిని అనుసరించి సదస్సులో పాల్గొని తమ సలహాలు, సూచనలు తెలియజేయవచ్చు.

స్థలం : శ్రీకాకుళం
తేది : 05-12-2025

సం/- పర్యావరణ ఇంజినీర్,
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి,
ప్రాంతీయ కార్యాలయం, శ్రీకాకుళం

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, పరిపాలన కార్యాలయ ప్రాంగణం, బాలాజీ నగర్, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ బి. వరప్రసాద్ (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.77028 77188,
ఇ-మెయిల్ ఐడి: sbi.10077@sbi.co.in, ఆస్తి తనిఖీ కొరకు : 8330952080

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూల్ 8(6)కు 9(1) నిబంధనలతో చదువబడు (సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద బ్యాంకునకు తనఖా చేసిన స్థిరాస్తుల అమ్మకము)

SARFAESI చట్టం 2002 ప్రకారం సెక్షన్ 13(4) క్రింద దిగువ తెలిపిన ఆస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిగా దిగువ సంతకందారు నిర్మాణాత్మక స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు బకాయిలు రాబట్టుకొనుటకు దిగువ తెలిపిన తనఖాపెట్టిన ఆస్తి/ఆస్తుల ఈ-వేలం (SARFAESI చట్టం 2002 క్రింద) "ఎక్కడ ఎలా వున్నది అక్కడ అలానే" మరియు "అక్కడ ఏమున్నదో అదే" పద్ధతి పై నిర్వహించబడుతుందని సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది మరియు నియమ నిబంధనలు దిగువ తెలుపబడినవి.

ఋణగ్రహీత: 1. మెస్సర్స్ వారాహి నారాయణ గణపతి సిమెంట్ బ్రిక్ ఇండస్ట్రీ, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్ : శ్రీమతి పడాల బేబి రెడ్డి, భర్త : పడాల రామచంద్రారెడ్డి, బురుగం గ్రామం & పంచాయితీ, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా., 2. శ్రీమతి పడాల బేబి రెడ్డి, భర్త : పడాల రామచంద్రారెడ్డి, డి.నెం. 17-156, బిఎస్ కాలనీ 2, సోంపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 532284. 3. శ్రీ పడాల రామచంద్రారెడ్డి, తండ్రి : సూర్యారెడ్డి, డి.నెం. 17-156, బిఎస్ కాలనీ 2, సోంపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 532284. 4. శ్రీ తాడి సూర్యనారాయణ రెడ్డి, తండ్రి: సత్యనారాయణ రెడ్డి, డి.నెం.4-8, పల్లపు వీధి, కుటుకులూరు, అనపర్తి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 533264. 5. శ్రీ కర్రి శ్రీనివాసరెడ్డి, తండ్రి : కర్రి సత్యనారాయణ రెడ్డి, గాంధీ నగర్, సోంపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 532284. డిమాండ్ నోటీసు తేది: 01-11-2023

బకాయి మొత్తం : తేది.01-11-2023 నాటికి రూ.98,69,534/- + తేది.02.11.2023 నుండి వడ్డీ మరియు ఇతర ఖర్చులు మొదలగునవి.
ప్రస్తుత బకాయి మొత్తం: తేది.02-12-2025 నాటికి రూ.1,42,92,541/- + తేది.03.12.2025 నుండి భవిష్య వడ్డీ మరియు ఇతర ఖర్చులు మొదలగునవి (మునుపటి జమలు మినహాయించిన తరువాత).

షెడ్యూలు ఆస్తి వివరములు:
శ్రీ పడాల రామచంద్రారెడ్డి మరియు శ్రీ తాడి సూర్యనారాయణ రెడ్డి గార్లకు చెందిన ఆస్తి : శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం, బురగం పంచాయితీ, బురగం గ్రామం వద్ద 1. సర్వే నెం.40/5ఎ లోని ఎ.0.07 సెంట్లు లేదా 0.028 హెక్టార్లు, 2. సర్వే నెం.40/4 లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 3. సర్వే నెం.40/11ఎ లోని ఎ.0.09 సెంట్లు లేదా 0.036 హెక్టార్లు, 4. సర్వే నెం.40/6ఎ లోని ఎ.0.04 సెంట్లు లేదా 0.016 హెక్టార్లు, 5. సర్వే నెం.40/10ఎ లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 6. సర్వే నెం.40/8ఎ లోని ఎ.0.24 సెంట్లు లేదా 0.096 హెక్టార్లు, 7. సర్వే నెం.40/9ఎ లోని ఎ.0.16 సెంట్లు లేదా 0.064 హెక్టార్లు, 8. సర్వే నెం.40/2 లోని ఎ.0.05 సెంట్లు లేదా 0.020 హెక్టార్లు, 9. సర్వే నెం.41/2ఎ లోని ఎ.0.12 సెంట్లు లేదా 0.048 హెక్టార్లు, 10. సర్వే నెం.41/3ఎ1 లోని ఎ.0.11 సెంట్లు లేదా 0.044 హెక్టార్లు, 11. సర్వే నెం.39/14ఎ లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 12. సర్వే నెం.39/9ఎ లోని ఎ.0.07 సెంట్లు లేదా 0.028 హెక్టార్లు, 13. సర్వే నెం.39/3 లోని ఎ.0.10 సెంట్లు లేదా 0.040 హెక్టార్లు, 14. సర్వే నెం.39/5 లోని ఎ.0.15 సెంట్లు లేదా 0.060 హెక్టార్లు, 15. సర్వే నెం.39/12ఎ లోని ఎ.0.01 సెంట్లు లేదా 0.004 హెక్టార్లు, 16. సర్వే నెం.40/3 లోని ఎ.0.11 సెంట్లు లేదా 0.044 హెక్టార్లు, 17. సర్వే నెం.39/10ఎ లోని ఎ.0.03 సెంట్లు లేదా 0.012 హెక్టార్లు, 18. సర్వే నెం.39/13ఎ లోని ఎ.0.04 సెంట్లు లేదా 0.016 హెక్టార్లు, 19. సర్వే నెం.40/1 లోని ఎ.0.06 సెంట్లు లేదా 0.024 హెక్టార్లు, 20. సర్వే నెం.40/7ఎ లోని ఎ.0.04 సెంట్లు లేదా 0.016 హెక్టార్లు, మొత్తం ఎ.1.79 సెంట్లు లేదా 0.716 హెక్టార్లు లేదా 8663.6 చ॥గ॥లు లేదా 7277.42 చ॥మీ॥ల విస్తీర్ణం గల మెట్ట భూమి యావత్తు ఆస్తి.(డాక్యుమెంట్ నెం.2316/2012, తేది.17.11.2012 మరియు 2317/2012, తేది.17.11.2012 ప్రకారం). ఆస్తి హద్దులు: తూర్పు: నీటి కాలువ, దక్షిణం : గుర్రు లక్ష్మీ నారాయణ, పైడిశెట్టి రాధారాణి & ఇతరుల మెట్ట భూమి, పడమర : గుర్రు చంద్రమ్మ, పైడిశెట్టి రాధారాణి & ఇతరుల మెట్ట భూమి, ఉత్తరం: జలాంత్రకోట రోడ్డు మరియు గుర్రు చంద్రమ్మ & ఇతరుల మెట్ట భూమి.

రిజర్వు ధర : రూ.93,00,000/- ధరావత్తు : రూ.9,30,000/- బిడ్ పెంపుదల : రూ.20,000/-

ఇ-వేలం తేదీ : 23-12-2025 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం: తేది:06-12-2025 నుండి 22-12-2025 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.
గమనిక -2 : ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194-1A ప్రకారం అమ్మకంలో భాగంగా అమ్మకం విలువ రూ.50,00,000/- (యాభై లక్షల రూపాయలు) మరియు అంతకంటే ఎక్కువ ఉన్నచో సదరు మొత్తముపై TDS @ 1% వర్తిస్తుంది. కావున సఫలీకృత బిడ్డరు/కొనుగోలుదారు గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ధర లేదా అమ్మకం ధరలో ఏది ఎక్కువైతే దానిలో 1% TDS ను తగ్గించుకొని సదరు మొత్తమును ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ యొక్క ఫారం నెం.16-బి నందు జమచేయవలెను మరియు సదరు ఒరిజినల్ TDS సర్టిఫికెట్‌ను బ్యాంకు వారికి సమర్పించవలెను.(వ్యవసాయ భూమి కాకుండా కేవలం స్థిరాస్తికి మాత్రమే వర్తించును).

తేది: 02-12-2025, ప్రదేశం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కాల్చొద్దు..కలియదున్నండి!

పొలాల్లో వరి కొయ్యల దహనంతో పర్యావరణానికి ముప్పు

న్యూస్‌టుడే, నరసన్నపేట, జలుమూరు

యంత్రాలతో వరి కోతలు ముగిసిన వెంటనే కొయ్యలకు రైతులు నిప్పు పెట్టి దహనం చేస్తున్నారు. ఖరీఫ్‌లో తేలిక రకాలు సాగు చేసిన ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వరి కోతలకు యంత్రాలను వినియోగిస్తుండటంతో పొలాల్లో ఎత్తయిన కొయ్యలు మిగిలిపోతున్నాయి. రెండో పంట వేయడానికి వీలుగా వాటికి నిప్పు పెడుతున్నారు. ఇలా చేయడం పర్యావరణానికి తీవ్ర ముప్పు అని నిపుణులు సూచిస్తున్నారు.

చెన్నైవలస సమీపంలో నిప్పు పెట్టడంతో దహనమవుతున్న వరి కొయ్యలు

గడ్డి కొరత

● రెండేళ్లుగా వరి కోత పద్ధతిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అవసరమైన సమయానికి కూలీలు అందుబాటులో లేకపోవడం.. ఖర్చులు భరించలేక చాలా మంది రైతులు యంత్రాలపై ఆధారపడుతున్నారు. ● కోతలకు యంత్రాలు వినియోగిస్తుండటంతో గడ్డి కొరత ఏర్పడి పశు పోషకులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రాసం లేక పశువుల పెంపకం తగ్గిపోతోంది. ఇటీవల జీవాలను విక్రయించడం ఎక్కువైంది. ● జిల్లాలో 3.8 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 80 లక్షల టన్నుల మేర గడ్డి దిగుబడి అవుతుందని అంచనా. ● ప్రస్తుతం పొలాల్లోనే కొయ్యల్ని కాల్చేస్తుండటంతో పశుగ్రాసం కొరత ఏర్పడి పాడి పరిశ్రమపై ప్రభావం పడుతోంది. ● జిల్లాలో 4.56 లక్షల ఆవులు, 40 వేల గేదెలు ఉన్నాయి. ఏడాదికి సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం. ● పొలాల్లో కోతలకు యంత్రాలు వినియోగిస్తుండటంతో గడ్డి ముక్కలై పశుగ్రాసంగా వినియోగపడదు. ఈ నేపథ్యంలో నిప్పు పెట్టి దహనం చేస్తున్నారు.

పోషకాలకు నష్టం

పొలాల్లో వరి కొయ్యల్ని కాల్చేస్తుండటంతో భూమిలో నత్రజని, పాస్ఫరస్, సల్ఫర్, ఆర్గానిక్ కార్బన్ వంటి పోషకాలు నశిస్తాయి. భూమి ఉత్పాదకత (ఫెర్టిలిటీ) తగ్గడంతో పాటు ఎర్రదోసలు (ఎర్త్‌వార్మ్‌లు) నశిస్తాయి. సేంద్రియ పదార్థాలు తగ్గిపోయి భూమి గట్టిగా మారుతుంది. నీటిని గ్రహించే శక్తి కోల్పోతుంది. వాయు కాలుష్యంతో మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. పంటలకు దోహదపడే మిత్ర పురుగులు నాశనమవుతాయి.

శాస్త్రీయ విధానం అనుసరిస్తే మేలు

పొలంలో వరి కొయ్యల్ని కాల్చడం మంచి విధానం కాదు. భూమిలో కుళ్లిపోయేలా కలియదున్నితే సారం పెరుగుతుంది. శాస్త్రీయ విధానం అనుసరిస్తే దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయి. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించడం మేలు.

- జి.చిట్టిబాబు, వ్యవసాయ శాస్త్రవేత్త

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

EENADU Classifieds

REAL ESTATE

PLOT FOR SALE

విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టు& ఆనందపురం Google చుట్టుప్రక్కల ఇళ్ళ స్థలాలు బ్యాంక్‌లోన్‌తో కలవు. గరిమెళ్ళ శ్రీధర్ 9493640600, 9246678028.

JOBS

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ M/F (200) కావలెను. జీ॥ 18-40K + Inc. ✆ 9804454445, 9989360902.

Field Officers (5) work place: VSP, VZM, SKLM. Salary Rs.20,000/- free accom & food, ALFA Real Estates VZM ✆ 9396268200.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషెంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

విజయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలో పనిచేయుటకు అనుభవంగల మహిళా వార్డెన్ అడ్మినిస్ట్రేటర్, డ్రైవర్ కావలెను. 9333463333.

ఉచిత శిక్షణ, భోజనం మరియు వసతి సౌకర్యం & ఉద్యోగావకాశాలు. గాజువాకలో అర్హత: 10 ఆపైన. వయస్సు: 18-30. ✆ 9573366622, 9573366611.

టెలికాలింగ్ & Data Entry వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ ఆఫీసు చేయుటకు M/F కావలెను.10th క్లాస్‌పైన,Age:18to35,జీతం:18to25K. ✆ 6305186209

భీమిలి తిమ్మాపురం & MVP కాలనీ గెస్ట్‌హౌస్ నందు పనిచేయుటకు రూమ్ బాయ్స్ కావలెను. Age 28 సం॥లోపు. సెల్ : 7036488899.

డాక్‌యార్డ్‌లో పనిచేయుటకు హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. PVC తప్పనిసరి. జీ॥ 16,000/- (26 రో) + PF. ✆ 8247036280, 9502686907.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

SECURITY GUARDS

జైగణేష్ సెక్యూరిటీసంస్థలో విశాఖస్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీగార్డ్స్ 150 మంది 8గం|| డ్యూటీ జీతం 18815/- PF, ESI సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11మంది (Ex -Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం:30,000/- యూనీఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

వైజాగ్ సిటీ, పైడిభీమవరం, విజయనగరం పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ కావలెను. రూమ్, భోజనం. జీతం: 20 వేలు, 36 వేలు. 9014709272.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు-చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

శిథిల గట్లే ఆధారం..

ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మౌలిక వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పంకాలు లేవు సరికదా కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో ఆవరణలో శిథిల గట్లపైనే సేదతీరాల్సిన దుస్థితి. ఈ సమస్యను ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ దృష్టికి తీసుకువెళ్లగా పలాస డిపో మేనేజర్‌కు సూచనలు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రాజపురం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో 11 కేవీ, ఆర్‌డీఎస్ఎస్ పనుల నిమిత్తం ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ అధికారి ఈఈ యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. భైరిపురం, వింధ్యగిరి ప్రాంతాల వ్యవసాయ, గృహ వినియోగదారులు సహకరించాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 8008574279 9063144707

?: ఇచ్ఛాపురం పుర పరిధి గిలాయివీధి కూడలిలో కల్వర్టు వద్ద రహదారి మరమ్మతులకు గురైంది, ఇబ్బంది పడుతున్నాం. - బి.రామరాజు, ఇచ్ఛాపురం ★: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఆనందంగా.. ఆత్మీయంగా

ఇచ్ఛాపురం: ఏపీ ఆదర్శపాఠశాలలో సైన్సు ప్రదర్శనను తిలకిస్తున్న ప్రభుత్వ విప్ అశోక్

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల వ్యాప్తంగా శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సందడిగా సాగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆలోచనలు, సృజనను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని, వారిని మరింత ప్రోత్సహిస్తే, అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ప్రోగ్రెస్ పత్రాలు, విద్యా సామగ్రి అందజేశారు. విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, బృందం

బ్రాహ్మణతర్లా పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

అతివలకు... వసతి కేంద్రాలు

• జీఆర్‌సీల ఏర్పాటుతో ప్రయోజనం

- న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

ఇంటా, బయట విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా మండల కేంద్రాల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జెండర్ రిసోర్స్ సెంటర్ (జీఆర్‌సీ) పేరిట వసతి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇచ్ఛాపురం నియోజక వర్గంలో నాలుగు మండలాలకు ఇచ్ఛాపురంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి మండలంలో గ్రామ సమాఖ్యల నుంచి ఇద్దరు సభ్యులు చొప్పున ఎంపిక చేసి గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఈ సభ్యులే జీఆర్‌సీ ప్రతినిధులుగా కొనసాగుతారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గ వివరాలు

మండలం	పొదుపు సంఘాలు	సభ్యులు
కంచిలి	1,619	18,813
కవిటి	1,977	23,475
ఇచ్ఛాపురం	1,348	14,956
సోంపేట	2,011	23,586

ఇచ్ఛాపురం కార్యాలయంలో మహిళలకు అవగాహన కల్పిస్తున్న వెలుగు అధికారులు

జిల్లాలో ఇప్పటికే రెండు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగిలినవి త్వరలోనే ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సమాజంలో వివక్షకు గురైన మహిళలకు వాటిని అధిగమించటానికి ఈ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తారు. న్యాయ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత మహిళలకు ఉచిత సహాయం సైతం అందజేస్తారు.

ఈ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది.

వీరు వారానికో సారి సమావేశమై గ్రామస్థాయి కమిటీల ద్వారా గుర్తించిన సామాజిక, లింగ, ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలకు ఈ కేంద్రం ద్వారా చేయూత అందించనున్నారు.

మహిళలకు ఉపశమనం..

జీఆర్‌సీలతో వివిధ రకాల వివక్షలు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు ఉపశమనం లభిస్తుంది. త్వరలోనే ఇచ్ఛాపురం వెలుగు కార్యాలయంలో కేంద్రం ఏర్పాటు చేస్తాం. - కె.శ్రీగౌరి జిల్లా ప్రాజెక్టు మేనేజర్

కార్గో విమానాశ్రయానికి భూమిలిచ్చే రైతులను నష్టపోనివ్వం

మాట్లాడుతున్న ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: కార్గో విమానాశ్రయానికి అవసరమైన భూమిలిచ్చే ఏ ఒక్క రైతును నష్టపోకుండా ల్యాండ్ పూలింగ్ విధానంలో పరిహారం చెల్లించనున్నట్లు సంబంధిత ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం పలాస ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ సీతారామయ్యతో కలిసి ఆయన పత్రిక సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారి మాట్లాడుతూ చీపురుపల్లి, మెట్టూరు పంచాయతీ పరిధిలో సుమారు 464 ఎకరాల్లో భూసేకరణ చేయల్సి ఉందన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకనుగుణంగా భూసేకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల చివర వరకు విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణతో పాటు రైతులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఉప తహసీల్దార్ ప్రసాద్, సివిల్ సప్లయి డీటీ రామారావు, ఆర్ఐ మనోహర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

గోవిందపురం కళాశాలను అభివృద్ధి చేస్తాం

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని గోవిందపురం జూనియర్ కళాశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష హామీ ఇచ్చారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, తెదేపా మండల కార్యదర్శి కర్ని రమణ కళాశాలకు అదనపు భవనాల నిర్మాణం, ప్రహరీ సౌకర్యం, ఇతర సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సానుకూలంగా స్పందించి విద్యాశాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిబాబు, ప్రోగ్రాం పీవో రూప్‌సుందర్, నాయకులు పాల్గొన్నారు.

ప్రమాదాలకు మార్గం..

కంచిలి మండల పరిధి జాతీయ రహదారి నుంచి కత్తివరం మీదుగా కవిటి రోడ్డుకు వెళ్లే ఆర్అండ్‌బీ మార్గంలో కొన్నిచోట్ల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కత్తివరం నుంచి పెద్దశ్రీరాంపురం వరకు ఉన్న మలుపుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. వేగనియంత్రికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయం ఆర్అండ్‌బీ ఏఈ విక్రమ్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

డంపింగ్ యార్డులా మార్చేశారు..

ఇచ్ఛాపురం మండలం కేదారిపురం సమీప ప్రధాన రహదారి చెంత, వ్యర్థాలతో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. ఈ మార్గంలో కేదారిపురం, బూర్జపాడు, పెద్దలక్ష్మీపురం, శివక్రిష్ణాపురం, చిన్నలక్ష్మీపురంతో పాటు ఒడిశాకు సాగర తీరానికి రాకపోకలు సాగిస్తారు. దీంతో ఆటుగా వెళ్లే ప్రయాణికులు ముక్కుమూసుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి చెత్తను తొలగించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై కార్యదర్శి ఎస్.శివను వివరణ కోరగా త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

కూలేందుకు సిద్ధం..

కవిటి మండలం కరివానిపాలెంలో ఉన్న తుపాను రక్షిత భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై డీటీ ఎం.కృష్ణమూర్తిని వివరణ కోరగా పరిశీలించి కూల్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

అడవి పందులు బాబోయ్..

వజ్రపుకొత్తూరు మండలంలోని పలు ఉద్దాన ప్రాంతాల జీడి, కొబ్బరి తోటలతోపాటు వరి పంట పొలాల్లో అడవి పందులు సంచరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూండి ప్రాంతంలో పందులు వరి పంటను ధ్వంసం చేస్తున్నాయని, వాటి నుంచి రక్షణ చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి ధనంజయను వివరణ కోరగా సమస్యను అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. - న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

అధిక లోడు.. తప్పదేమో కీడు!

ఈ చిత్రం చూశారా.. ఒకేసారి అధిక బరువు, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్న ఈ మినీ రవాణా వ్యాను చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ. ఈ వాహనంపైన అంచనాకు ఎత్తు వరకు చిత్తు కాగితాలు, అట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలిగిన మూటలు కట్టేయడంతో కూడా కీడు తప్పదేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని పక్క నుంచి వాహనదారులు వెళ్లేందుకు భయపడ్డారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై సంబంధితాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

విద్యాభివృద్ధికి దాతల సహకారం అవసరం

పురుషోత్తపురంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వవిప్ అశోక్, దాతలు, కూటమి నాయకులు

ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అవసరమని విప్ బెందాళం అశోక్ పేర్కొన్నారు. ఇచ్ఛాపురం పుర పరిధి పురుషోత్తపురం ఏపీ ఆదర్శ, ధర్మపురం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రముఖ వ్యాపారవేత్త పైడిశెట్టి దినేష్‌కుమార్ తన తండ్రి రవికుమార్ జ్ఞాపకార్థం రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్, మంచినీటి పథకాలను ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రారంభించారు. కార్యక్రమంలో రవికుమార్ సతీమణి పూర్ణిమ, తహసీల్దార్ ఎన్.వెంకటరావు, ఎంఈవో కె.అప్పారావు, ప్రిన్సిపల్ డి.వైకుంఠరావు, ఎస్ఎంసీ అధ్యక్షుడు దుర్యోధనరెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

రెండేళ్లుగా చెద పట్టించారు..

మందస మండలం సాబకోట క్లస్టరు పరిధిలోని రైతు సేవా కేంద్రం దుస్థితి ఇది. నిర్మాణం పూర్తయి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా ప్రారంభించలేదు. దీంతో లోపల గదుల్లో చెదలు పడుతున్నాయి. ఇప్పటికే తలుపులు, ద్వారాలు పాడయ్యాయని పలువురు పేర్కొంటున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని సర్పంచి సంధ్య తెలిపారు. - న్యూస్‌టుడే, మందస

అఖండ జ్యోతికి స్వాగతం

సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి అఖండ జ్యోతి రామకృష్ణాపురంలోని సత్యసాయి విద్యావిహార్‌కు శుక్రవారం చేరుకోవడంతో సేవకులు ఘనంగా స్వాగతం పలికారు. 2025 ఆగస్టు 17న ప్రశాంతి నిలయం నుంచి అఖండ జ్యోతి ప్రారంభమై తిరిగి 2026 ఏప్రిల్ 24న జరగనున్న ఆరాధన దినోత్సవం నాటికి చేరుకునేలా ఒడిశా రాష్ట్రంలోని పర్లాఖెముండి నుంచి పలాసకు చేరింది. మూడు రోజుల పాటు భక్తుల దర్శనార్థం జ్యోతి ఉంటుందని సత్యసాయి విద్యావిహార్ ట్రస్టు ఛైర్మన్ మల్లా రామేశ్వరరావు తెలిపారు. ప్రీతీచౌదరి, ఐ.తిరుమలరావు, నారాయణమూర్తి, ఎస్.మురళీ పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, పలాస

ఇక్కట్ల దారి..

ఇచ్ఛాపురం పట్టణంలో తీవ్ర ఇక్కట్ల రహదారి ఇది. రోడ్డు శిథిలం కాగా, వర్షపునీరు పారాల్సిన కాలువలో మట్టి చేరి ఆనవాలు కోల్పోతోంది. పదో వార్డు పరిధి నీలాపువీధి కూడలి వద్ద ఈ పరిస్థితి నెలకొంది. ఏనాడో వేసిన సిమెంటు రహదారి కోతకు గురై అంచులు తెగిపోయాయి. కాలువ కూడా పొడిగింపు లేక చినుకు పడితే ఇబ్బందులు తప్పడం లేదు. పుర కమిషనర్ నల్లి రమేష్‌ను వివరణ కోరగా ప్రతిపాదనలు చేస్తామన్నారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

తెదేపా బలోపేతమే లక్ష్యం

మందస: కార్యకర్తలు, నాయకులు తెదేపా బలోపేతం లక్ష్యంగా పనిచేయాలని ఇచ్ఛాపురం ఏఎంసీ అధ్యక్షుడు బి.మనిచంద్రప్రకాశ్ రెడ్డి కోరారు. మందసలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ మండల నాయకులు దుర్యోధనరావు, కర్రెయ్య, నవీన్ యాదవ్, రుద్రయ్య పాల్గొన్నారు.

ఆర్థిక సాయం వితరణ

ఇచ్ఛాపురం: జాతీయ పోటీల్లో పాల్గొననున్న ఇచ్ఛాపురం కేజీబీవీ విద్యార్థిని, స్విమ్మర్ గుమ్మడి శైలజాకు ఎలియన్స్ క్లబ్ ఆర్థిక వితరణ చేసింది. క్లబ్ సభ్యులు బత్తుల వెంకటరమణ సౌజన్యంతో రూ.5 వేలను శైలజాకు రాజావారి మైదానంలో క్లబ్ అధ్యక్షుడు జి.ఉమాశంకర్ అందించారు.

నేడు మండల సర్వసభ్య సమావేశం

కంచిలి: కంచిలి మండల సర్వసభ్య సమావేశాన్ని స్థానిక ఎంపీపీ పైల దేవదాసురెడ్డి అధ్యక్షతన పరిషత్తు కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వి.తిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి అధికారులు హాజరుకావాలని ఆదేశించారు.

అయోధ్యకు రామ భక్తులు

సోంపేట: అయోధ్యకు రామ మాలధారణ భక్తులు పయనమయ్యారు. సోంపేటలో రామ మాల ధరించిన ఉపాధ్యాయుడు టి.రవి బృందంతో పాటు మరికొందరు భక్తులు నేతాజీ నగర్ సన్నిధానం నుంచి శుక్రవారం సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రత్యేక వాహనంలో బయలు దేరారు.

విద్యార్థికి సత్కారం

ఇచ్ఛాపురం: జాతీయ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిన ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థి ఆశి రేవంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ సత్కరించారు. కోచ్ దుర్గాప్రసాద్‌ను విప్ అభినందించారు. పాఠశాల ఎస్ఎంసీ అధ్యక్షురాలు, రేవంత్‌రెడ్డి తల్లి ఆశి లత, జిల్లా తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి ఆశి లీలారాణి పాల్గొన్నారు.

స్థలం కబ్జాకు తావివ్వొద్దు

మందస: మందస జూనియర్ కళాశాల స్థలాన్ని కొందరు కబ్జాచేసే ప్రయత్నంలో ఉన్నారని, అందుకు శాఖాపరంగా ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని మందస మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ విషయమై ఉప తహసీల్దారు రామకృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. కె.హేమారావు చౌదరి, బాబూరావు, రాజారావు పాల్గొన్నారు.

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

వజ్రపుకొత్తూరు గ్రామీణం: అనంతగిరి పంచాయతీ పరిధి వెంకటాపురం, బెండిగేటు, ఎస్సీ, ఎస్టీ కాలనీలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. బైపల్లికి చెందిన అమ్మనాన్న మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్‌పర్సన్ గృహలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

ఆర్ఆర్‌కాలనీని పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ ఎస్ఈ వీరనాయుడు

పలాస, న్యూస్‌టుడే: రేగులపాడు ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో రహదారులు, కాలువల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ ఎస్ఈ కె.వీరనాయుడు అన్నారు. పలాస మండలం రామకృష్ణాపురం, గోపీవల్లభపురం నిర్వాసితుల కాలనీల్లో శుక్రవారం సాయంత్రం ఆయన పర్యటించి పరిశీలించారు. మండల పరిషత్తు కార్యాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ 2.0లో పెండింగ్‌లో ఉన్న రహదారులు, కాలువలు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. డీఈజీ రవిబాబు, ఏఈ నాగభూషణ్ సిబ్బంది పాల్గొన్నారు.

మూలకు చేరిన బోరు

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని 10వ వార్డు పొందరవీధి శివారు ప్రాంతంలో పవర్‌బోరు పనిచేయకపోవటంతో నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. నీటి ఎద్దడిలేకుండా ఉండేలా పవర్ బోరు ఏర్పాటు చేసినా మోటారు మరమ్మతులకు గురికావడంతో పది రోజులుగా తాగునీరందట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఏఈ కిరణ్‌కుమార్ తెలిపారు. - న్యూస్‌టుడే, పలాస

క్రీడాకారులకు అభినందన

రాష్ట్రస్థాయి రోలర్ బాస్కెట్‌బాల్ క్రీడా పోటీల్లో స్వర్ణభారతి విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి, జ్ఞాపికలను అందుకున్నారని సంస్థ అధ్యక్షుడు చాట్ల తులసీదాస్ తెలిపారు. గతనెల 29, 30 తేదీల్లో విజయవాడలో జరిగిన పోటీల్లో క్రీడాకారులు యోగేష్, సంతోష్ దొర, మధు మోహన్, కౌషిక్ విజేతలుగా నిలవడంతో శుక్రవారం సంస్థ ఆవరణలో కోఆర్డినేటర్ సీహెచ్.మహేశ్వరి అధ్యక్షతన అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కేటింగ్ కోచ్ చంద్రావతిని ప్రత్యేకంగా సత్కరించారు. ప్రిన్సిపల్ కె.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

రూ.5 లక్షలతో సీసీ రోడ్డు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే : ఇచ్ఛాపురం పురపాలక పరిధి 6వ వార్డు గంభీరు వీధిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి అధ్వాన స్థితిపై 'ఈనాడు'లో పలు కథనాలు రావడంతో 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి రూ.5 లక్షలను కేటాయించారు. వార్డు తెదేపా బాధ్యుడు కె.ధర్మరాజుతో పాటు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆశి లీలారాణి, నీలాపు వెంకటరెడ్డి, దట్టి శ్రీను పనులను పరిశీలించారు.

రహదారి బాగైంది

స్పందనకు వందనం

బెండిగేటు-పూండి కూడలి రహదారి భారీ గోతులు ఏర్పడటంతో దారుణంగా మారింది. దీనిపై అక్టోబరు 20న 'వరద కాలువ కాదండోయ్..' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. గోతుల్లో కంకర వేసి గోతులు పూడ్చారు.

- న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

గాయత్రీ జ్ఞాన యజ్ఞం ప్రారంభం

జ్ఞానజ్యోతి కలశయాత్రలో భక్తులు

మందస, న్యూస్‌టుడే : మందసలో శుక్రవారం సాయంత్రం గాయత్రీ జ్ఞాన మహాయజ్ఞం ప్రారంభమైంది. పుణ్యపుష్కరిణి గోపాలసాగరం నుంచి మహిళలు కలశయాత్ర నిర్వహించారు. అనంతరం 1008 దీపాలతో జ్ఞానజ్యోతి కలశ యాత్రలో పాల్గొన్నారు. హరిద్వార్ శాంతికుంజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల ఏడో తేదీ వరకు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

యూటీఎఫ్ కార్యవర్గ ఎన్నిక

ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, ధర్మారావు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: మండల శాఖ యూటీఎఫ్ అధ్యక్షుడిగా రత్నాల సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా చొక్కర ధర్మారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం లక్ష్మీదేవిపేట ప్రాథమిక పాఠశాల వద్ద శుక్రవారం ఆశాఖ రాష్ట్ర కౌన్సిలర్ చిట్టిబాబు, జిల్లా అధ్యక్షుడు లండ బాబురావు ఆధ్వర్యంలో కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా మైలపల్లి శ్రీనివాసరావు, మహిళా కార్యదర్శిగా కింతల సుజాత, ఉపాధ్యక్షులుగా బొత్స శోభారాణి, తిరుపతిరావు తదితరులను సభ్యులు ఎన్నుకున్నారు. ఆ శాఖ ప్రతినిధులు రమేష్, కోదండరావు, వెంకటాచలం, వెంకటరమణ, జయరాం పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

మోహినికి బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు

సోంపేట, న్యూస్‌టుడే: పలాసపురంలో దత్తాత్రేయ స్వామి జయంత్యుత్సవాల సందర్భంగా శ్రీశయన సంక్షేమ సంఘం నిర్వహించిన జిల్లా స్థాయి పాడుతా తీయగా పోటీల విజేతలకు శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు. సర్పంచి టి.జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వరుస విజేతలుగా నిలిచిన హరిభాస్కర్ (జింకిభద్ర), మోహిని (మామిడిపల్లి), టి.శ్రీకృష్ణ (బొరివంక), శ్రీధర్ (అరసవల్లి), కె.సాత్విక (శ్రీకాకుళం), శెట్టి వరలక్ష్మి (మండపల్లి)లకు జడ్పీటీసీ సభ్యురాలు తడక యశోద, సంఘం అధ్యక్షుడు టి.లోకనాథం నగదు, జ్ఞాపికలు అందజేశారు.

పల్లె గోడు పట్టదా?

• శిథిలావస్థలో గ్రామీణ బస్‌షెల్టర్లు • ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

★ బస్‌షెల్టర్లను వినియోగించుకునేది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వాళ్లే. ఏ ఊరు వెళ్లాలన్నా బస్సు, ఆటోలే ఆధారం. ఇంటి నుంచి బయలుదేరిన తరువాత వాహనాల కోసం వేచి ఉందామంటే.. కూలడానికి సిద్ధంగా ఉన్న బస్‌షెల్టర్లు దర్శనమిస్తున్నాయి. ఎండలో నిల్చోక తప్పడం లేదు. వీటికి మరమ్మతులు చేయాల్సిన బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదు.

★ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో సుమారు 30 వరకు బస్‌షెల్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిలో కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిని బాగుచేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు చెట్టు నీడలో ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.

ప్రమాదకరంగా కొజ్జిరియాలోని బస్‌షెల్టర్

- న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

పల్లె బస్టాండ్ల గోడు ఎవరికీ పట్టడం లేదు. ప్రయాణికుల సౌలభ్యం కాంక్షిస్తూ, ప్రభుత్వం, దాతలు నిర్మించిన బస్‌షెల్టర్లు నేడు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్య, వైద్యం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు వీటితోపాటు ఊరి మొదట్లో దర్శనమిచ్చే బస్‌షెల్టర్లు కూడా గ్రామాల అభివృద్ధిలో భాగమేనన్న వాస్తవాన్ని అధికారులు, పాలకులు పూర్తిగా విస్మరించారు.

ఎండలో నిలబడాల్సిందే..

రాజపురం, ఇంద్యగిరి మధ్యలో ఉన్న బస్‌షెల్టర్ ఏ క్షణానైనా కూలిపోయేలా ఉంది. ఏదైనా ఊరు వెళ్లడానికి వస్తే బస్సు, ఆటో వచ్చే వరకు రోడ్డు మీదే నిలబడాల్సి వస్తోంది. గంటల తరబడి ఎండలోనే నిలబడుతున్నాం. ఈ బస్టాండ్ బాగు చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుంది. - ఎం.కిషోర్, యువకుడు, రాజపురం

చర్యలు తీసుకుంటాం..

గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన బస్‌షెల్టర్లను గుర్తిస్తాం. కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరిస్తాం. పంచాయతీ నిధులతో మరమ్మతులు చేయించేందుకు అవకాశం ఉంటే చర్యలు తీసుకుంటాం. - ఎల్.త్రినాథ్, ప్రభాకరరావు, తిరుమలరావు, సీహెచ్.ఈశ్వరమ్మ నాలుగు మండలాల ఎంపీడీవోలు

అప్రమత్తంగా ఉండాలి

పలాస: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనబడితే అప్రమత్తం కావాలని కాశీబుగ్గ ఎస్సై ఆర్.నరసింహమూర్తి అన్నారు. పలాస మండలం గరుడఖండిలో శుక్రవారం రాత్రి నారీశక్తి, సైబర్‌క్రైమ్, మహిళ భద్రత వంటి అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

పబ్లిక్ నోటీసు

నా క్లయింటు M/s శ్రీరామ్ ఫైనాన్స్ Ltd., కె.టి.రోడ్, పలాస బ్రాంచ్ వారి భోగట్టాపై ఇస్తున్న పబ్లిక్ నోటీసు.

శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కాశీబుగ్గ గ్రామం, హైస్కూల్ రోడ్డు, డోర్ నెం. 12-2-61 వీధి కాపురస్తురైన పూన లక్ష్మి W/o పూన జగన్నాధరావు నా క్లయింటు సంస్థ నుండి తీసుకొనబోవు ఋణమునకు హామీగా అతని భార్య పూన లక్ష్మి W/o పూన జగన్నాధరావు స్వాధీన, హక్కు, అనుభవములోనున్న ఈ దిగువ షెడ్యూలులో వివరించిన ఆస్తిని తాకట్టుగా పెట్టుటకు ప్రతిపాదించియున్నారు. కావున సదరాస్తిపై వేరెవ్వరికయినా ఎట్టి హక్కుగాని, ఆసక్తిగాని ఉన్న యెడల అట్టివారు ఈ నోటీసు ప్రచురింపబడిన ఏడు దినములలోగా వారి యొక్క అభ్యంతరములను నాకు గాని నా క్లయింటుకు గాని తెలియపరచవలెను. లేని యెడల సదరాస్తిపై గాని, దానిపై జరుపబోవు తాకట్టుపై గాని ఎవరికి ఎట్టి అభ్యంతరములు లేవని భావింపబడునని యిందుమూలంగా యావన్మందికి తెలియజేయడమైనది.

షెడ్యూలు: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల వార్డు నెం. 13, పారసంబ కాశీబుగ్గ నెహ్రూ నగర్, డోర్ నెం. 14-10-51, ఎసెస్‌మెంట్ నెం. 1084010934 వీధిలో గల HSC No. 1059, సర్వే నెం. 245/7 గల తూ.ప.లకు 12 అడుగులు, ఉ.ద.లకు 60 అడుగులు మొత్తం 80 చ.గ.లు గల హద్దులు.

తూర్పునకు: కిల్లంశెట్టి విష్ణుమూర్తి తాలూకా మేడ యిల్లు, పశ్చిమానికి: వజ్జ మురళి తాలూకా మేడ యిల్లు, ఉత్తరానికి: సబుజ్జి గోర్జ, దక్షిణానికి: రోడ్డు.

YAVVARI HEMAKUMAR
Advocate, Palasa, Cell: 94405 92204

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

క్రీడలకు పెద్దపీట

టెక్కలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలికి చెందిన తైక్వాండో క్రీడాకారులు శుక్రవారం అచ్చెన్నను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడల కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన క్రీడాకారిణి పులిబంద జాస్వికను మంత్రి అభినందించారు. శిక్షకుడు నర్సిపురం శేఖర్ పాల్గొన్నారు.

అప్రమత్తతతోనే సైబర్ నేరాల కట్టడి

కొత్తూరు, న్యూస్‌టుడే: అప్రమత్తతోనే సైబర్ నేరాల కట్టడి సాధ్యమని కొత్తూరు ఎస్‌ఐ వెంకటేశ్ అన్నారు. మెట్టూరు బిట్-2 పంచాయతీలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి స్థానికులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వల్ల అనర్థాలు, మహిళా రక్షణ చట్టాల గురించి వివరించారు.

కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి

పోలీసు అధికారులతో సమీక్షిస్తున్న జడ్జి వాణి

నరసన్నపేట, న్యూస్‌టుడే: ఈనెల 13న నిర్వహించే లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారానికి కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వాణి సూచించారు. కోర్టు హాలులో శుక్రవారం పోలీసు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి పెట్టాలని తెలిపారు. సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అక్రమాలకు పాల్పడొద్దు

నరసన్నపేట, న్యూస్‌టుడే: ఎరువులు, పురుగుల మందుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ శ్రీకాకుళం డివిజన్ ఏడీ రజని హెచ్చరించారు. నరసన్నపేటలో శుక్రవారం పలు ఎరువుల దుకాణాల్లో ఆ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. తప్పనిసరిగా ధరల పట్టిక ఉండాలని సూచించారు. వ్యవసాయాధికారిణి సూర్యకుమారి పాల్గొన్నారు.

ఎరువుల దుకాణంలో తనిఖీలు చేస్తున్న ఏడీ రజని

గూడు కరవు.. గోడు కనరు..!

– న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

అంగన్‌వాడీ వ్యవస్థ పెట్టి ఏళ్లు గడుస్తున్నా చాలా చోట్ల సొంత భవనాలు లేకపోవడంతో నిర్వాహకులతో పాటు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అద్దె గదుల్లో, పూరిళ్లలో, గుడి ప్రాంగణాలు, పాఠశాల ఆవరణల్లో కేంద్రాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. వైకాపా హయాంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు, పోషకాహారం అందించేందుకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పారే తప్పా ఎక్కడా ఒక్క భవనం నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో లక్ష్యం నీరుగారుతోంది.

ఇదీ పరిస్థితి..

పాతపట్నం నియోజకవర్గంలో 456 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 13,669 మంది లబ్ధి పొందుతున్నారు. 176 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కేవలం 77 చోట్ల సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. అవి చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులు చేపట్టకపోవటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని లబ్ధిదారులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామంలో మూడు కేంద్రాలను ఒకే చోట నడుపుతున్నారు. బొరమాంబపురం గ్రామంలో భవనం నిర్మాణం పూర్తికాక పోవడంతో ఆలయం ఆవరణలో నిర్వహిస్తున్నారు.

పాతపట్నం నియోజకవర్గం వివరాలు

మండలం	కేంద్రాలు	అద్దె భవనాల్లో నిర్వహణ	సొంతవి	లబ్ధిదారులు
పాతపట్నం	100	61	14	3,195
కొత్తూరు	108	36	17	3,680
ఎల్ఎన్‌పేట	62	14	18	1,251
హిరమండలం	78	37	16	2,521
మెళియాపుట్టి	108	28	12	3,022

అసంపూర్తిగా బొరమాంబపురం అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం

ముందుకు సాగని పనులు

గత ప్రభుత్వం నాడు- నేడులో భాగంగా కేంద్రాలను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పాత వాటికి రంగులు వేశారే తప్పా ఎక్కడా కొత్తగా నిర్మాణాలు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు. 2019 ముందు తెదేపా హయాంలో పనులు చేపట్టి సగంలో ఉన్న వాటికి నిధులు మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వమైనా చర్యలు తీసుకుంటే సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశతో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం

చాలా చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న మాట వాస్తవమే. కొన్నింటిని పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాం.– ఉమాజానకి, ఐసీడీఎస్ పీవో, కొత్తూరు

తెదేపా నాయకుడి మృతికి సంతాపం

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: కొసమాల గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు, మాజీ సర్పంచి అంకడాల లోకనాథం(73) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన రెండు సార్లు సర్పంచిగా, కొసమాల పీఏసీఎస్ అధ్యక్షుడిగా, తెదేపా మండలాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతికి మండలంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

మందుబాబులకు జరిమానా

సారవకోట, నరసన్నపేట, పోలాకి, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోషిణి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని సారవకోట ఎస్‌ఐ బి.అనిల్‌కుమార్ తెలిపారు. నరసన్నపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన ఎల్.అప్పన్న, శ్రీకాకుళం కర్ర వీధికి చెందిన ఎ.సత్యనారాయణ మద్యం తాగి వాహనాలు నడుపుతూ సారవకోటలో పట్టుబడటంతో కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. విచారణ అనంతరం న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ● మద్యం తాగి వాహనం నడపటం, అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురికి జరిమానా విధిస్తూ నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి వాణి తీర్పునిచ్చారు. పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన డి.ముసలినాయుడికి రూ.2,500, గుండువలస, మాకివలస గ్రామాలకు చెందిన జి.అప్పలరాజు, వి.శాంతారావులకు రూ.600 చొప్పున జరిమానా విధించారు. ● పోలాకి మండల పరిధిలోని జడూరు కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన మద్యం తాగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంజిత్ చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

మీ ప్రాంతంలో ఏ ప్రజాసమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యులదృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: జలుమూరు మండలం గుగ్గిలిలో పైపులైన్లు మరమ్మతులకు గురవడంతో మూడు నెలలుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. చేతిపంపులపై ఆధారపడుతున్నాం. కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. **- సింహాద్రి, గ్రామస్థుడు**

● సమస్యను గుర్తించాం. పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.- **మధుసూదనరావు, జేఈ, ఆర్‌డబ్ల్యూఎస్** – న్యూస్‌టుడే, జలుమూరు

?: నందిగాం మండలం కర్లపూడి గ్రామ సమీపంలోని అడ్డుకొండపై రాత్రివేళల్లో అక్రమంగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించాలి. – గంటం విజయకుమార్, స్థానికుడు

● ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తాం. రాత్రిపూట నిఘా పెట్టి, తవ్వకాలు నివారిస్తాం.- **పి.సోమేశ్వరరావు, తహసీల్దారు, నందిగాం** – న్యూస్‌టుడే, నందిగాం

గాయత్రీ జ్ఞాన యజ్ఞం ప్రారంభం

మందస, న్యూస్‌టుడే : మందసలో శుక్రవారం సాయంత్రం గాయత్రీ జ్ఞాన మహాయజ్ఞం ప్రారంభమైంది. పుణ్యపుష్కరిణి గోపాలసాగరం నుంచి మహిళలు కలశయాత్ర నిర్వహించారు. అనంతరం 1008 దీపాలతో జ్ఞానజ్యోతి కలశ యాత్రలో పాల్గొన్నారు. హరిద్వార్ శాంతికుంజు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల ఏడో తేదీ వరకు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నిర్లక్ష్యం.. ప్రమాదానికి ఆస్కారం

కొత్తూరు ఎస్సీ వీధిలో ఇళ్లకు సమీపంలో విద్యుత్తు తీగలు ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో విద్యుదాఘాతంతో తరచూ ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వీధి దీపాలు సైతం నిత్యం వెలుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణరావును వివరణ కోరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

గొట్టాలతో సరి.. నీళ్లో మరి..!

పోలాకి మండలం మగతపాడు పంచాయతీ శివరాంపురం గ్రామంలో జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు చేశారు. నీరందించే ప్రధాన పైపులైన్‌కు గొట్టాలు అనుసంధానం చేయక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నరసింగరావు వద్ద ప్రస్తావించగా.. పనులు పూర్తిచేస్తామన్నారు. – న్యూస్‌టుడే, పోలాకి

గుంత.. ప్రయాణికుల చింత

సంతబొమ్మాళి మండలం బోరుభద్ర-చెరువుగట్టు పేట రహదారిలో మాలగాం సమీపంలో మలుపు వద్ద గుంత ఏర్పడింది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో కొల్లిపాడు, శ్రీపురం, మేమువరం, మరువాడ గ్రామస్థులు రాకపోకలు చేస్తుంటారు. అధికారులు స్పందించి గుంత పూడ్చాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని పీఆర్ అధికారిణి సౌజన్య తెలిపారు. – న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

ఉన్నా.. ఉపయోగం సున్నా

సారవకోట మండలం వాండ్రాయి గ్రామ సచివాలయ భవనాన్ని వైకాపా హయాంలో ప్రారంభించారు. మరుగుదొడ్లకు నేటికీ తలుపులు అమర్చలేదు. దీంతో అత్యవసర వేళ ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇబ్బందులు తీరుస్తామని పీఆర్ ఏఈ భార్గవి తెలిపారు. – న్యూస్‌టుడే, సారవకోట

దివ్యాంగురాలికి పింఛను మంజూరు

స్పందనకు వందనం

హిరమండలం, న్యూస్‌టుడే: భగీరథపురం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు హరిపురం ఆదిలక్ష్మికి కొన్ని సంవత్సరాలుగా పింఛను అందక పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. దీనిపై గత నెల 12న 'పుట్టుకతో దివ్యాంగురాలైనా.. పింఛను దూరం' శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎంపీడీవో కాశీవిశ్వనాధరావు చర్యలు తీసుకున్నారు. దీంతో అధికారులు ఎట్టకేలకు ఈనెల నగదు అందించారు.

ఎట్టకేలకు పారిశుద్ధ్య పనులు

హిరమండలం, న్యూస్‌టుడే: భగీరథపురం కాలనీలో అధికారులు పారిశుద్ధ్య పనులు చేయించారు. గ్రామంలో అధ్వాన పరిస్థితిపై ఈనెల 1న 'మురుగు పారే దారేది..?' శీర్షికన ఈనాడులో వార్త వచ్చింది. స్పందించిన డిప్యూటీ ఎంపీడీవో గోవిందరావు సిబ్బందికి తెలియజేసి కాలువల్లో పూడిక తీయించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామదేవతకు ప్రత్యేక పూజలు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: స్థానిక గ్రామదేవత బహుళ పాడ్యమి సందర్భంగా శుక్రవారం బంతి పూలతో విశేషంగా అలంకరించారు. గ్రామస్థులు అమ్మవారికి ముగ్రాటలతో చల్లదనం చేశారు. మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

పండగలా ఆత్మీయ సమావేశం

బసివలసలో సివిల్స్ ర్యాంకర్ బాన్న వెంకటేశ్‌ను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు

కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల వ్యాప్తంగా విద్యాలయాల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 సమావేశం పండగలా నిర్వహించారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గతేడాది పదోతరగతిలో ప్రతిభ చూపిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించారు. పలువురు పూర్వ విద్యార్థులు పాఠశాలల అభివృద్ధికి సాయం అందించారు. – న్యూస్‌టుడే బృందం

మెళియాపుట్టి ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి

హిరమండలం కేజీబీవీ విద్యార్థినుల ప్రదర్శన

ముఖ్యమంత్రిని కలిసిన పాతపట్నం నేతలు

సీఎం చంద్రబాబుతో కలమట, ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం, కొత్తూరు, న్యూస్‌టుడే: పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో శుక్రవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి సీఎంతో చర్చించారు.

పేదలను ఆదుకుందాం

పేదలను ఆదుకునేందుకు అందరూ కృషిచేయాలని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ అధ్యక్షుడు రోణంకి కృష్ణంనాయుడు అన్నారు. నరసన్నపేట మండల పరిషత్తు సమావేశ మందిరంలో శుక్రవారం కళింగ సంక్షేమ సంఘ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా ఎన్నిక నిర్వహించారు. ఉప్పాడ పూర్ణారావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బలగ మురళి, మార్పు విజయ్, సంఘ ప్రతినిధులు సోమేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట

యూటీఎఫ్ కార్యవర్గ ఎన్నిక

ప్రమాణం చేస్తున్న సభ్యులు, ఉపాధ్యాయులు

హిరమండలం, న్యూస్‌టుడే: యూటీఎఫ్ మండల కార్యవర్గం ఎన్నిక శుక్రవారం హిరమండలంలో జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా బి.నాగరాజు, అధ్యక్షుడిగా బాలదుర్గాప్రసాద్, సహాధ్యక్షులుగా సీహెచ్.లక్ష్మీనారాయణ, ఎన్.దేవిక, ప్రధాన కార్యదర్శిగా మంగి జయరాం, కోశాధికారిగా టి.భాస్కరరావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.ప్రకాశ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల కార్యదర్శులు పాల్గొన్నారు.

విద్యాలయాల అభివృద్ధికి చేయూత

సంతబొమ్మాళి, నరసన్నపేట, న్యూస్‌టుడే: విద్యాలయాల అభివృద్ధికి పలువురు చేయూత అందించారు. క్రీడల్లో రాణిస్తున్న నౌపడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిల్లలకు తెదేపా నాయకుడు సుగ్గు శాంతి స్వరూప్‌రెడ్డి శుక్రవారం రూ.20 వేలు నగదు అందించారు. ప్రధానోపాధ్యాయుడు భానుప్రకాశ్ పాల్గొన్నారు. ఇటీవల ఉపాధ్యాయ కొలువు సాధించిన తంగి గోవిందరావు తాను చదువుకున్న లక్ష్మీపురం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ కొనుగోలుకు రూ.25 వేలు నగదును ఎస్ఎంసీ ఛైర్మన్ తంగి రమణమూర్తికి ఇచ్చారు. బోరుభద్ర జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం రూ.10 వేలు నగదును బైపల్లి పరమేశ్వరరావు అందజేశారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు బలగ మురళి, డాక్టర్ గొలివి మోహనరావు చెరో రూ.50 వేల వంతున అందిస్తామని ప్రకటించారు. ప్రిన్సిపల్ పవన్ పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

ఘనంగా పంచాయతన యాగం

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక తెలుగు బ్రాహ్మణవీధిలో రాధాకాంత మఠం ఆవరణలో లక్ష్మీగణపతి సహిత పంచాయతన యాగం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 11న మహాపూర్ణాహుతి, లక్ష్మీగణపతి శాంతి కల్యాణం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: సీఆర్‌ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఆ సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందించారు. హెచ్ఆర్ పాలసీ, బీమా సదుపాయాలు కల్పించాలన్నారు. రాజ్‌కుమార్, యర్రన్న, రవి, సంతోష్, తిరుపతి పాల్గొన్నారు.

మత్స్యకారులకు బియ్యం పంపిణీ

టెక్కలి, కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: మొంథా తుపాను సమయంలో వేటకు వెళ్లని మత్స్యకారులకు 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు 11 మత్స్యకార గ్రామాల్లో 4,030 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

ఘనంగా ఇరుముడి కార్యక్రమం

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: శ్రీజగన్నాథపురం పంచాయతీలో పలువురు భక్తులు 108 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టారు. ఇరుముడి కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

వైద్య శిబిరాలకు స్పందన

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోట సచివాలయం ఆవరణలో, బొంతు కూడలిలో విజయనగరానికి చెందిన శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్యులు దివ్యాంజలి, పైడితల్లి రోగులకు పరీక్షలు నిర్వహించారు. 35 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించి శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు. సర్పంచి కోరుకొండ శంకర్‌బాబు, పీహెచ్‌సీ వైద్యుడు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్తు బిల్లులు చెల్లించాలి

జలుమూరు: పంచాయతీల విద్యుత్తు బిల్లుల బకాయిలు చెల్లించాలని ఈవోపీఆర్డీ పి.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలంలో 40 పంచాయతీలకు సంబంధించి రూ.37,04,393 పెండింగ్ ఉన్నట్లు చెప్పారు.

రాష్ట్రస్థాయిలో ప్రతిభ

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక బీఎస్‌జేఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చారు. కర్నూలు జిల్లాలో జరిగిన గట్కా పోటీల్లో పడాల అభిషేక్ స్వర్ణ పతకం సాధించగా, అనంతపురం జిల్లాలో జరిగిన జూడో పోటీల్లో కిల్లి కావ్య కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ కోత శ్రీనివాసరావు తెలిపారు. అధ్యాపకులు అభినందించారు.

AFFIDAVIT

I, CHIRANJEEVULU VEMALA, S/o. Vemala Mohan Rao, Residing at Pattupuram, PO: Chapara, PS / Mandal: Meliaputti, Dist.: Srikakulam, A.P. Hereby declare that my SON's correct name is VEMALA DASMESH (As per Aadhar card & Birth Certificate) But, in my Army Service Records his Name wrongly mentioned as VAMALA DASMESH instead of correct name VEMALA DASMESH. Vide affidavit dated 05-12-2025 sworn before notary at Gajapati, Odisha.

ముందు చూపు.. విద్యాలయాలకు కొత్త రూపు

చేపట్టనున్న పనులు: 115
అంచనా నిధులు: రూ.13.36 కోట్లు
నిర్మించనున్న ప్రహరీలు: 18
వంట గదులు: 24 మరుగుదొడ్లు: 45
ప్రధాన మరమ్మతులు: 28

ప్రహరీ లేని కోటబొమ్మాళి ఆదర్శ ప్రాథమిక పాఠశాల

రూ.13.36 కోట్లతో ప్రతిపాదనలు

– న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

టెక్కలి నియోజకవర్గంలోని పాఠశాలల్లో ఏళ్ల తరబడి ఉన్న ఇబ్బందులకు ఎట్టకేలకు గ్రహణం వీడనుంది. తొలిదశలో భాగంగా సమస్యలున్న 45 పాఠశాలలను గుర్తించారు. వీటిలో మరమ్మతులతో పాటు ప్రహరీలు, వంట గదులు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో సంబంధిత బడులను విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఇంజినీరింగ్ అధికారులు ఇటీవల పరిశీలించారు. పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు.

వివరాలు ఇలా..

మండలం	గుర్తించిన పాఠశాలలు
టెక్కలి	12
కోటబొమ్మాళి	12
నందిగాం	12
సంతబొమ్మాళి	9
మొత్తం	45

మేలు జరుగుతుంది

60 మందికి పైగా విద్యార్థులున్న మా పాఠశాల ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది. రక్షణ గోడలు లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాం. పనులు చేపడితే మేలు జరుగుతుంది. తరగతి గదులకు మరమ్మతులు చేయాలి. **- వెంకటరమణ, హెచ్ఎం, ఆదర్శ పాఠశాల (2), కోటబొమ్మాళి**

కార్యాచరణ రూపొందించాం

పాఠశాలల్లో సమస్యలు గుర్తించాం. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో కార్యాచరణ రూపొందించాం. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు వివరాలు నివేదించాం. అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడతాం. **- రామానందం, డీఈ, సమగ్రశిక్షా, శ్రీకాకుళం**

పనికిరాని మొక్కల తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

నరసన్నపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నరసన్నపేట మండలం లుకులాం- కొమనాపల్లి మార్గానికి ఇరువైపులా పనికిరాని మొక్కలు పెరిగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యపై ఈనెల 1న 'ముందుకొస్తున్న ముప్పు' శీర్షికతో ఈనాడులో కథనం ప్రచురితమైంది. ర.భ.శాఖ ఏఈ ఎ.శ్రీనివాసరావు స్పందించి, పరిష్కారం చూపారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

నరసన్నపేట, న్యూస్‌టుడే: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు మడపాం జడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని **జి.లోకేశ్వరి** ఎంపికైంది. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటడంతో అర్హత సాధించినట్లు పీడీ బి.లక్ష్మణరావు తెలిపారు. వచ్చే జనవరిలో విజయవాడలో ఈ పోటీలు జరగనున్నాయి. బాలికను ప్రధానోపాధ్యాయిని యు.భారతి, ఉపాధ్యాయులు అభినందించారు.

శతమానం వితరణ

పాతపట్నం: గంగువాడ గ్రామానికి చెందిన సిరిపురం రామారావు, ఏకాసమ్మ కుమారులు దివాకర్, గంగాధర్ పాతపట్నం నీలమణిదుర్గమ్మకు రూ.39,805 విలువైన బంగారు శతమానం వితరణగా అందించారు. అనంతరం పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

ప్రతి సమస్యా పరిష్కరిస్తా

ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం

ఎమ్మెల్యే ఎన్ఈఆర్

ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావుతో 'ఈనాడు' నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ప్రతి సమస్యా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యల్లో కొన్ని..

– న్యూస్‌టుడే, రణస్థలం

?: పాఠశాలలో రెండు భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. - **ఎం.సన్యాసిరావు, అల్లినగరం, ఎచ్చెర్ల మండలం.**
❖ నిధులు మంజూరు చేయించి భవనాలు పూర్తి చేస్తాం.

?: జాతీయ రహదారి నుంచి అల్లినగరం గ్రామానికి వెళ్లే మార్గంలో వేగ నియంత్రికలు, వీధి దీపాలు, బస్సు షెల్టరు లేవు. ప్రమాదాలు జరుగుతున్నాయి. - **మాడుగుల రామారావు, అనసూయ, అల్లినగరం, ఎచ్చెర్ల మండలం** ❖ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు చెప్పాను.

?: చిలకపాలెం ఆర్అండ్‌బీ బంగ్లా ఎదురుగా ఉన్న వికలాంగుల కాలనీలో పెద్ద మర్రిచెట్టు ఊడలు రోడ్ల పైకి పాకి, ఇళ్లలోకి చొచ్చు కొస్తున్నాయి. - **సహదేవుడు, వికలాంగుల కాలనీ, చిలకపాలెం, ఎచ్చెర్ల మండలం** ❖ సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.

?: నారువ, మెంటాడ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. - **దామోదరరావు, అక్కయ్యపాలెం, రణస్థలం మండలం.**
❖ పైడిభీమవరం నుంచి సూరంపేటవరకు డబుల్ రోడ్డు ప్రతిపాదనలు పెట్టాం. నిర్మిస్తే సమస్య తీరుతుంది.

?: ఫరీదుపేట పంచాయతీ ఉషోదయ కాలనీలో మంచినీటి సౌకర్యం లేదు. 2019లో కుళాయిలు వేశారు. చుక్క నీరు రావడం లేదు - **పూజారి కృష్ణారావు, ఫరీదుపేట.** ❖ జల్‌జీవన్ మిషన్ ద్వారా తాగు నీటి సౌకర్యం కల్పిస్తాం.

?: డి.మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేటలో ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. - **చింతపల్లి నర్సింహమూర్తి, డి.మత్స్యలేశం, ఎచ్చెర్ల మండలం .**
❖ వెంటనే మరమ్మతులు చేయిస్తాం.

?: కుశాలపురం పంచాయతీ వెంకటాపురంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రణస్థలం మండలం దేవరాపల్లి రహదారి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు. - **సువ్వారి నీలాచలం, వెంకటరావు, కుశాలపురం, (ఎచ్చెర్ల మండలం), మీసాల రామినాయుడు, దేవరాపల్లి, (రణస్థలం మండలం)** ❖ మీ పంచాయతీ పురపరిధిలో విలీనం చేశారు. నెలరోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. త్వరలో దేవరాపల్లి రోడ్డు పనులు పూర్తి చేస్తాం.

ఆలోచనలు పంచుకున్నారు.. బహుమతులు అందుకున్నారు

శ్రీకాకుళం నగరం పీఎన్ కాలనీలోని న్యూ సెంట్రల్ పాఠశాలలో శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకొచ్చి వారి అభిప్రాయాలు వెల్లడించారు. కె.షణ్ముఖేశ్వరి (9వ తరగతి), వై.నవ్యశ్రీ ప్రవళ్లిక (10వ తరగతి), ఎం.తేజ సాయికృష్ణ (9వ తరగతి) వరుస స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ మల్లేశ్వరరావు, డైరెక్టర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, పాతబస్టాండ్

ప్రసంగించి... ప్రశంసలు పొంది

శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. 20 మంది పోటీ పడగా పి.ధనలక్ష్మి, ఎ.వర్షిణి, టి.రమ్యశ్రీ (9వ తరగతి) వరుస స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రధానోపాధ్యాయురాలు ఎం.భారతమ్మ, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, పాతబస్టాండ్

ఉత్సాహంగా అంతర్వర్సిటీ క్రీడా పోటీలు

వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో అంతర్ వర్సిటీ క్రీడా పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం లీగ్ మ్యాచ్‌లు పూర్తయి సెమీ ఫైనల్స్ పోటీలకు జట్లు అర్హత సాధించాయి. శ్రీకాకుళం క్యాంపస్‌లో వాలీబాల్, చెస్ పోటీలు జరుగుతున్నాయి. చివరి రోజు శనివారం సెమీ ఫైనల్, ఫైనల్ జరగనున్నాయని అధికారులు తెలిపారు. వాలీబాల్ మహిళా విభాగంలో నూజివీడు జట్టుపై శ్రీకాకుళం క్యాంపస్ జట్టు విజయం సాధించింది.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9502198883 8008552704

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

ఏకగ్రీవంగా ఎన్జీవో సంఘ కార్యవర్గాల ఎన్నిక

ఆమదాలవలస తాలూకా ఎన్జీవో సంఘ సభ్యులు

పొందూరు, న్యూస్‌టుడే: పొందూరు మండల ఎన్జీవో సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. పొందూరు మండల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్జీవో పొందూరు యూనిట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డిప్యూటీ ఎంపీడీవో దుంపల అప్పన్న, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం.శ్రీనివాస్, సెక్రటరీగా పి.నర్సునాయుడు, వైస్ ప్రెసిడెంట్లుగా జి.పవన్‌కుమార్, ఎం.నర్సింహులు, జి.మధుసూదనరావులు ఎన్నుకున్నారు.

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస తాలూకా ఎన్జీవో సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాలు తాలూకా ఎన్జీవో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. తాలూకా సంఘ అధ్యక్షుడిగా కొత్త రమణమూర్తి, అసోసియేషన్ అధ్యక్షుడిగా కె.మనోహర్, ఉపాధ్యక్షులుగా పి.ఎస్.గోవింద్, జి.రాములు, సంతోష్‌కుమార్, ఉపాధ్యక్షురాలిగా ఎ.రాజకుమారి, కార్యదర్శిగా అప్పలరాజు ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

రణస్థలం, న్యూస్‌టుడే : ఏపీ ఎన్జీవో సంఘ తాలూకా యూనిట్ అధ్యక్షుడిగా లోపింటి మధుసూదనరావు, కార్యదర్శిగా ఎల్.ఆదినారాయణ, అసోసియేషను అధ్యక్షుడిగా సీహెచ్.సమతారానాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు సాయిరాం, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు

మాట్లాడుతున్న సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: పురపాలక సంఘాల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని సహాయ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం పురపాలక సంఘాల్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిబంధనలు అతిక్రమించి చేపట్టే భవన నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. టౌన్ ప్లానింగ్ ప్రాంతీయ ఉప సంచాలకురాలు (విశాఖపట్నం) జి.చామంతి తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు దురాచారం

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: అవగాహన లేమితో జరుగుతున్న బాల్య వివాహాలు సాంఘిక దురాచారమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గుజరాతీపేటలోని వరం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాల్ వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల ముగింపు కార్యక్రమాన్ని ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐసీడీఎస్ పీవో మల్లేశ్వరరావు, సూపర్‌వైజర్ పి.యశోద, తేదేపా నాయకులు అంధవరపు సంతోష్, బొల్లా నాగేంద్రయాదవ్, కల్యాణ్‌చక్రవర్తి, ప్రధానోపాధ్యాయుడు సూర్యప్రకాష్, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వైభవంగా అష్ట కాలభైరవ ఉత్సవాలు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగర పరిధి బలగ వద్ద బాలత్రిపుర కాలభైరవాలయంలో కాలభైరవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకుడు గణేశ్ స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం అష్ట కాలభైరవ విగ్రహాలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 12న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సామూహిక పారాయణం నిర్వహించనున్నారు.

నిల్వ నీటితో అవస్థలు

శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీలో సీసీ కాలవలు లేక వర్షపు, వాడుక నీరు ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిలిచిపోతోంది. దోమలు, దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ బి.శ్రీనివాసులును 'న్యూస్‌టుడే' సంప్రదించగా నీటిని మళ్లించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

మూడేళ్లుగా పునాదులకే పరిమితం

రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలాచోట్ల వీటికి నిధులు మంజూరు చేయక, సకాలంలో బిల్లులు రాక అందుబాటులోకి రాలేదు. లావేరు మండలం లక్ష్మీపురం సచివాలయ సముదాయం నేటికీ పునాదులు స్థాయిలోనే మిగిలిపోయింది. మురపాక-1, పెద్దరావుపల్లి, లావేరు-1, 2, బుడుమూరు, గుమ్మడాంలో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. దీనిపై పంచాయతీరాజ్‌శాఖ డీఈఈ శ్రీరాములు వద్ద ప్రస్తావించగా రైతుసేవా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు ఆదేశించామన్నారు.

– న్యూస్‌టుడే, లావేరు

వ్యర్థాలతో చిక్కులు

గోనెపాడు గ్రామంలో పాఠశాలకు వెళ్లే రహదారి పక్కనే చెత్తను పోగుగా వేయడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామం చివరలో చెత్త సంపద కేంద్రం ఉన్నా రహదారి పక్కనే చెత్తను పారవేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఈ విషయాన్ని ఈవోపీఆర్డీ రామారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

ఉద్యానం.. నిరుపయోగం

శ్రీకాకుళం నగరం పాతబస్టాండ్ సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రిజర్వు స్థలంలో ఏర్పాటు చేసిన ఉద్యానం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారింది. ఈ ప్రాంత వాసులకు ఆహ్లాదం కరవైంది. ఈ విషయమై నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ బి.శ్రీనివాసులును 'న్యూస్‌టుడే' సంప్రదించగా ఉద్యానం పునరుద్ధరణకు ప్రతిపాదనలు రూపొందించి నిధుల లభ్యత ఆధారంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

అవీ..ఇవీ..అన్నీ

క్రీస్తు బోధనలు అనుసరణీయం

క్రీస్తు బోధనలు అనుసరణీయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం చిన్నబజారు రహదారిలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో శుక్రవారం జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, జిల్లా పాస్టర్ల ఫెలోషిప్ సంయుక్త నిర్వహణలో డివిజన్ పాస్టర్ల క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. జిల్లా పాస్టర్ల ఫెలోషిప్ ఛైర్మన్ ఎస్‌వీఎస్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బైబిల్ కళాశాల ప్రొఫెసర్ కొడాలి విజయకుమార్ (విజయవాడ) కాలమానిని ఆవిష్కరించారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

వరికుప్పలు దగ్ధం

బూర్జ, న్యూస్‌టుడే: బూర్జ మండలం కొండపేట గ్రామానికి చెందిన పాలక శ్రీరాములు, మజ్జి సూర్యనారాయణకు చెందిన నాలుగు ఎకరాల్లోని వరికుప్పలు గురువారం రాత్రి అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. పెద్ద మంటలు రావడంతో సమీపంలో గ్రామస్థులు వెళ్లి చూసేసరికి కుప్పలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల వరకూ ఆస్తి నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

ప్రజాదర్బారులో సమస్యలు తెలపాలి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజలు ఏదైనా సమస్య ఉంటే ప్రజాదర్బారులో తెలపాలని తెదేపా నాయకుడు గోవిందరావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బారులో ప్రజల సమస్యలు తెలుసుకొని, వినతులు స్వీకరించారు. నాయకులు రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాలకు 26 మంది ఎంపిక

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం దన్నానపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన 26 మంది విద్యార్థులు రాణె ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ బి.జానకీరామయ్య శుక్రవారం తెలిపారు. వీరు చెన్నైలో ఇండస్ట్రియల్ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. ఎంపికైనవారికి అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

పశువుల పట్టివేత

రణస్థలం, న్యూస్‌టుడే: పశువుల్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం రామతీర్థాలు కూడలిలో పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఏడు గేదెల్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

బడుల్లో మెగా సందడి

శ్రీకాకుళం నగరం: గుజరాతీపేటలోని వరం నగరపాలకోన్నత పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిధిలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఉత్సాహంగా సాగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో బడులు సందడిగా మారాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం అందరూ సహపంక్తి భోజనాలు చేశారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, ఎన్.ఈశ్వరరావు ఆయా సమావేశాల్లో పాల్గొని కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. – న్యూస్‌టుడే బృందం

ఎచ్చెర్ల: కొయ్యాం పాఠశాలలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

బూర్జ మండలం కొల్లివలస కేజీబీవీలో సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్

వాడాడ సర్పంచి చెక్ పవర్ రద్దు

గార (వాడాడ), న్యూస్‌టుడే: గార మండలం వాడాడ సర్పంచి చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ఎస్.శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. చిల్లాపుగుంట చెరువు వేలం సొమ్ము రూ.1.30 లక్షలు పంచాయతీ పద్దుకు జమ కాలేదని ప్రజా ఫిర్యాదుల విభాగానికి గతంలో స్థానికులు అర్జీ అందజేశారు. ఈమేరకు అధికారులు విచారణ చేపట్టారు. సర్పంచి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని భావించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో 6 నెలల పాటు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నిరంతర కృషితో ప్రగతి సాధ్యం

మాట్లాడుతున్న ప్రిన్సిపల్

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ప్రగతి సాధించగలరని అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఉప కులపతి కె.ఆర్.రజని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కళాశాల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాల్లో ప్రతిభ చూపి రాణించగలరన్నారు. ఎన్.ఎ.సి.ఎల్ జీఎం హెచ్‌డీ కె.శ్యాంప్రసాద్, పొందూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.సుజాత, కళాశాల ప్రిన్సిపల్ సి.హెచ్ మధుసూదనరావు పాల్గొన్నారు.

అయ్యప్ప దర్శనానికి వెళ్లిన గురుస్వామి కన్నుమూత

వరాహనరసింహులు (పాత చిత్రం)

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలవానిపేటకు చెందిన గురుస్వామి గురుగుబెల్లి వరాహనరసింహులు (72) శబరిమల యాత్రలో గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కూటికుప్పలివానిపేట గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప దీక్షాధారులు ఈనెల 3న అయ్యప్ప దర్శనానికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున శబరిమల కొండకు చేరుకున్న క్రమంలో గురుస్వామి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఆయన వెంట ఉన్న వారు ఆసుపత్రికి తరలించగా దారిలో ప్రాణాలు కోల్పోయారు. 1993 నుంచి మాలధారణ చేస్తూ గురుస్వామిగా పేరు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు

ఆరోగ్యవంతమైన నేలను అందించాలి

ప్రదర్శనగా వెళ్తున్న వ్యవసాయ కళాశాల విద్యార్థులు

ఎచ్చెర్ల, సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: సమాజంలో ప్రజల జీవన విధానాలతో నేల కలుషితమవుతోందని.. ఆరోగ్యవంతమైన నేలను అందించేందుకు అందరూ జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎన్.నారన్నాయుడు అన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించి నేల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో మొక్కలు నాటారు.

ప్రథమ చికిత్స కిట్లు అందజేత

శ్రీకాకుళం నగరంలోని సంజనా దంత వైద్యశాలకు చెందిన డాక్టర్ సంతోష్, జ్యోత్స్న శుక్రవారం 1,600 కిట్లు అందజేశారని జిల్లా ప్రజా రవాణాధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర రీజియన్‌లో బస్సులన్నింటికీ కిట్లు అందజేస్తామన్నారు. ఒకటో డిపో మేనేజర్ అమరసింహుడుతో కలిసి కండక్టర్లకు పంపిణీ చేశారు. చీఫ్ మెకానికల్ ఇంజినీరు కె.శ్రీనివాసరావు, వైద్యాధికారి కె.కిరణ్‌కుమార్, ఏఎస్‌ఎం సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

కాలనీల్లో సమస్యల కాపురం..!

మౌలిక వసతులకు దూరం

న్యూస్‌టుడే, పొందూరు

జగనన్న కాలనీల్లో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కనీసం నడిచేందుకు సరైన దారి, మురుగు కాలువలు లేకపోవడంతో పరిసరాలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.

వాడుక నీరు సైతం రోడ్ల పైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసి పేదలకు అందించిన కాలనీల్లో సౌకర్యాలు లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. దీనికితోడు గ్రామాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

బాణాం జగనన్న కాలనీలో దుస్థితి

నియోజకవర్గంలో పరిస్థితి ఇలా..

❖ **పొందూరు మండలం:** మొత్తం 16 జగనన్న లేఅవుట్లు ఉండగా పొందూరు, బాణాం, తోలాపి, నందివాడ, తాడివలస, కొంచాడ, లైదాం కాలనీల్లో దాదాపుగా సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

❖ **సరుబుజ్జిలి:** 12 కాలనీల్లో మతలాబుపేట, తలంతరి, నందికొండ కాలనీ, పెద్దపాలెం, కొండవలస, రొట్టవలస, బురిడివలస, చిగురువలస, తెలికిపెంట ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.

❖ **ఆమదాలవలస:** చింతాడ, తిమ్మపురం, గాజులకొల్లివలస కాలనీల్లో రోడ్లు ఉన్నా కాలువలు నిర్మించలేదు.

❖ **బూర్జ:** చాలాచోట్ల లోపలకు వెళ్లలేని పరిస్థితి. మౌలిక వసతులు లేక సమస్యలతో సహవాసం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం

జగనన్న కాలనీల్లో సీసీ రహదారులు, కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కాలనీలకు సంబంధించి వివరాలు సేకరించాం. ప్రతిపాదనలు పంపించాం. ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం.

– గోపీబాల, డివిజనల్ పంచాయతీ అధికారి, శ్రీకాకుళం

(c) eenadu

కీర్తన కోలుకుంటోంది

- నాడు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం
- 'ఈనాడు' చొరవతో గతంలో పలువురి సాయం
- మంత్రి లోకేశ్ స్పందనతో రూ.9 లక్షల తోడ్పాటు

కోలుకున్న కీర్తనరెడ్డి

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: బైరెడ్డిపల్లె మండలంలోని చిన్నపురానికి చెందిన ఓబుల్‌రెడ్డి, ప్రియాంక దంపతుల కుమార్తె కీర్తనరెడ్డి. పదో తరగతి పరీక్షలు.. చదువుల హడావుడిలో ఉండగా.. ఏడాదిన్నర కిందట కీర్తనరెడ్డి తీవ్రమైన నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిపోయింది. వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. బాలిక కోసం తల్లిదండ్రులు రూ.లక్షల్లో అప్పు చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు రూ.12 లక్షలకు పైగా అవుతుందని వైద్యులు చెప్పడంతో వారు దాతల కోసం ఎదురు చూశారు. ఈ ఏడాది జనవరి 16న 'అమ్మా చదువుకోవాలని ఉంది' శీర్షికతో 'ఈనాడు'లో కథనం ప్రచురించగా దాతలు రూ.4 లక్షలు సాయం అందించారు.

కన్నపేగు దాతగా..

కిడ్నీ అవసరం కావడంతో తల్లి ప్రియాంక దానం చేసేందుకు ముందుకు వచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అక్టోబరు 10న శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. అప్పులు ఎక్కువ కావడం, తర్వాత వైద్య ఖర్చులతో కుటుంబం సతమతమవుతోందని ఐటీడీపీ కార్యకర్త శరత్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి కుటుంబం, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు.

రాజకీయాలకు అతీతంగా..

బాలిక తండ్రి వైకాపా కార్యకర్త. మంత్రి లోకేశ్ ఇవేవీ పట్టించుకోకుండా వారిని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కీర్తనరెడ్డి పేరున రూ.7.5 లక్షలు, తల్లి ప్రియాంక పేరుతో రూ.1.5 లక్షల చొప్పున చెక్కులు పంపించడంతో వారు కోలుకున్నారు. బాలిక సైతం ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, ఈనాడుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.

పట్టు చీరలకు బూజుపట్టి

ఈ చీరలను చూడండి.. అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు ఉంది కదూ.. కానీ కాదు.. దిత్వా తుపాను నేతన్నలకు మిగిల్చిన నష్టం ఇది. వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీలో కనిపించిన చిత్రమిది. కార్మికులు కాటన్ చీరకు కలర్ ప్రింట్ వేసి.. గంజిపెట్టి.. ఆరబెట్టి.. నీళ్లతోపిండి అనంతరం దొనికి చుట్టి పూర్తిగా ఆరిన తర్వాత దుకాణాలకు అందజేస్తారు. దిత్వా తుపాను కారణంగా పది రోజులుగా ఎండ లేకపోవడంతో.. గదిలోనే ఉంచేశారు. సుమారు 350 చీరలు బూజు పట్టడంతో ఇలా ఆరబెట్టారు. మగ్గం గుంతల్లోనూ నీరు చేరడంతో నేతన్నలు ఇబ్బందులుపడుతున్నారు.. **- ఈనాడు, తిరుపతి**

ఆక్రమణలో ఏపీఐఐసీ భూములు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ | పరిష్కారం కాని సర్వే వివాదం

- మొత్తం ఎకరాలు: **4,585**
- పరిశ్రమలకు కేటాయించినది: సుమారు **2000** ఎకరాలు
- ఎక్కడెక్కడ: నాయుడుపేట మండలం మేనకూరు, కొనేటిరాజుపాళెం, పాలేపాళెం, ద్వారకాపురం, పెళ్లకూరు మండలం పాలచ్చూరు, ఓజిలి మండలం అత్తివరం రెవెన్యూ పరిధి.

వివాదాస్పదంగా ఉన్న ఏపీఐఐసీ భూముల్లో గుడిసెలు

మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూములపై ఏపీఐఐసీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆక్రమణకు గురవుతున్నాయి. 2005లో సుమారు 4500 ఎకరాల భూములను సేకరించి మూడు పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేశారు. గతంలో మేనకూరు కేంద్రంగా సబ్‌జోనల్ కార్యాలయం ఉండేది. దీన్ని తొలగించిన తరువాత జెడ్‌ఎం, ఇతర అధికారులు స్థానికంగా లేకపోవడంతో భూములను పట్టించుకొనే వారు కరవయ్యారు.

కేటాయింపులు ఇలా.. (ఎకరాల్లో)

పారిశ్రామికవాడ	భూములు
అత్తివరం	406
నాయుడుపేట ఐ.పి.	1,630
ఎంపీ సెజ్	2,549

- న్యూస్‌టుడే, నాయుడుపేట

రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించి..

కొందరు నాయకులు, అక్రమణదారులు భూములు, రోడ్లను కబ్జాచేయడం, చెట్లను నరుకుతున్నారు. మేనకూరు పారిశ్రామిక వాడలో నాలుగెకరాలు ఆక్రమణకు గురైంది. ఇందులో కొంత భూమిని నాయకులు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారు. మిగిలిన భూముల్లో పూరిపాకలు వేసి.. ఇతర కట్టడాలు నిర్మించారు.

సర్వే చేసినా..

ఏడాది కిందట ఏపీఐఐసీ అధికారులు తమ పరిధిలోని భూములను సర్వే చేసి హద్దులు చూపాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు ఇరుశాఖల సర్వే సిబ్బంది రీసర్వే చేసినా రెవెన్యూ అధికారులు నివేదికను ఏపీఐఐసీకి అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీనిపై ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్‌తో ప్రస్తావించగా సర్వే నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు.

పక్క సర్వే నంబర్ వేసి..

- సెజ్ భూముల వద్ద రహదారి పక్కనే బత్తినోడుగుంటకు సంబంధించి ప్రభుత్వ పోరంబోకు భూములు కలిపి 3.50 ఎకరాలు ఉంది. దీనికి ఆనుకొని ఒక ఎకరం ఏపీఐఐసీ భూమి ఉంది. ఏడాది కిందట ఈ భూములను కొందరు ఆక్రమించి పక్కనే ఎస్సీ కాలనీ సర్వే నంబరు నమోదు చేసి అడ్డగోలుగా పొరుగు ప్రాంతాల వారికి విక్రయించారు.
- కోనేటిరాజుపాళెం అరుంధతీయవాడ సమీపంలో సర్వే నంబరు 57లో గ్రామ నత్తం, ఏపీఐఐసీ భూములు కలిసి ఉన్నాయి. ఇందులో కొంత విస్తీర్ణంలో షెడ్లు నిర్మించి కార్మికులకు అద్దెకు ఇచ్చారు. వీటికి సమీపంలోని ఏపీఐఐసీ భూముల పక్కనే ఉన్న మరో రెండు ఎకరాలు గ్రామనత్తం పేరుతో కొందరు రిజిస్ట్రేషన్లు చేయగా.. స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
- కొనేటిరాజుపాళెంలో తెలుగుగంగ పక్కన ఉన్న భూములు కూడా అక్రమణకు గురయ్యాయి.
- ద్వారకాపురం సమీపంలో కొన్ని భూములను నాయకులు ఆక్రమించి కౌలుకు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయి.

ఈ సైకిల్ తొక్కేద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

- తొలివిడతగా కుప్పంలో కార్యాచరణ
- సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

రోజూ సైకిల్ తొక్కితే ఎన్నో లాభాలు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. పర్యావరణ పరిరక్షణా సాధ్యపడుతుంది. అందుకే ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈ సైకిళ్లను వినియోగంలోకి తేవాలని సంకల్పించింది. పర్యావరణ హితానికి ఈ సైకిళ్లను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది.

- న్యూస్‌టుడే, కుప్పం

ఇవీ ప్రయోజనాలు..

- మోటారు సైకిళ్ల వినియోగం తగ్గిస్తే పెట్రోలు ఖర్చులు ప్రతినెలా రూ.2 వేల వరకు ఆదా చేయొచ్చు.
- సైకిల్ తొక్కితే శారీరక దృఢత్వం, ఆరోగ్యం సొంతం అవుతాయి.
- ఈ- సైకిల్ వినియోగంతో తక్కువ దూరం సులభంగా చేరుకోవచ్చు.
- వాయు, శబ్ద కాలుష్యం నియంత్రణ.
- ఒక యూనిట్ విద్యుత్తు రీఛార్జితో సుమారు 40 కి.మీ ప్రయాణం.

తొలి విడతలో 5 వేలు..

కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాలతో పాటు పురపాలిక పరిధిలో మొదటి విడతగా 5 వేల సైకిళ్లు అందజేయాలని లక్ష్యం నిర్దేశించారు. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా సైకిళ్లను రూపొందించారు.

ఇలా పొందాలి..

- ఆసక్తి ఉన్నవారు గ్రామ సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలి.
- ఒక్కో సైకిల్ ధర రూ.23,999.
- తొలుత రూ.5 వేలు చెల్లించి సైకిల్ పొందొచ్చు.
- స్థానిక బ్యాంకుల్లో రుణం తీసుకొని మిగిలిన మొత్తం విడతల వారీగా చెల్లించొచ్చు.
- జనవరిలో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా లబ్ధిదారులకు బ్యాటరీ సైకిళ్లు అందజేస్తారు.

కండల ధీరుడు..

దేవాఅర్జున్

వయసు 25.. బరువు 80.. స్నేహితులు కలిసినా.. బంధువులు చూసినా.. ఒకటే మాట.. ఏంట్రా అంతున్నావ్.. అంటూ ఎగతాళి చేసేవారు. దీంతో ఆ యువకుడు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. రోజూ పరుగు తీయడం.. వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటిస్తూ అందరూ ముక్కున వేలేసుకునేలా చేశాడు. పొట్టతో కనిపించిన వాడే కండల వీరుడిగా మారి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు పలమనేరుకు చెందిన దేవాఅర్జున్.

న్యూస్‌టుడే, పలమనేరు

ఇన్‌స్టా, యూట్యూబ్ చూసి..

దేవాఅర్జున్ బెంగళూరులోని ఎంబీఏ ఆన్‌లైన్ కోర్సు చేస్తున్నాడు. తండ్రి కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. సోదరుడు చదివి వ్యాపారం చేస్తున్నారు. తల్లి రేవతి కుమారుడి బాగోగులు చూసుకుంటున్నారు. బరువు తగ్గాలని నిర్ణయించుకున్న అర్జున్ ఇన్‌స్టా, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ వ్యాయామాలు చేశాడు. శరీరాకృతిలో చాలా మార్పులు రావడంతో శరీర సౌష్ఠవ పోటీలకు వెళ్లి పతకాలు సాధిస్తున్నాడు.

అన్ని చోట్ల అభినందనలు..

ఇటీవల బిసీపీ గోవా- 2025 పోటీల్లో మెన్స్ ఫిజిక్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణం గెలిచాడు. కేవలం పోటీలు ఎలా ఉంటాయో తెలుసుకునేం దుకు పాల్గొని, ప్రథమ బహుమతి సాధించినట్లు అర్జున్ చెబుతున్నాడు. తర్వాత వివిధ వేదికలపై జరిగిన పోటీల్లో మెన్స్ బాడీ బిల్డ్, ఫిజిక్‌లో నాల్గవ స్థానం సాధించాడు. హోటల్ భోజనం, చక్కెర, నూనె పదార్థాలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు.

ఫలితాలు విడుదల

తిరుపతి(ఎస్వీయూ): ఎస్వీయూ పరిధిలో దూరవిద్యలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఎమ్‌ఐఎస్‌సీ, మూడు, నాలుగు సెమిస్టర్లు, ఎంఏ, హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్‌రైట్స్, ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్, బీఎల్ఐఎస్‌సీ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్లో చూడొచ్చు.

బడిలో మెగా పండగ

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం 3.0 కార్యక్రమం పండగలా సాగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి భోజనాలు చేశారు. సమస్యలపై చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల పురోగతిని వివరించారు. తిరుపతి ఎస్వీ జేఎన్‌ఎం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు హాజరయ్యారు. **- న్యూస్‌టుడే, తిరుపతి (విద్య)**

- **పీటీఎం జరిగిన పాఠశాలలు: 2,246**
- **జరగనివి (తుపాను కారణంగా): 26**
- **పాల్గొన్న విద్యార్థులు: 1,15,683** మంది
- **తల్లిదండ్రులు: 22,789** మంది
- **పూర్వ విద్యార్థులు: 2,445** మంది
- **ప్రజాప్రతినిధులు: 2,547** మంది
- **అధికారులు: 2,485** మంది
- **ఇతరులు: 4,121** మంది

ఎట్టకేలకు లెక్క తేలింది!

- జగనన్న కాలనీల్లో ఖాళీ స్థలాల గుర్తింపు
- కొత్త వారికి సర్దుబాటు చేసే యోచనలో

గతంలో పేదలకు మంజూరైన గృహ నిర్మాణాలను వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం ఒకవైపు లబ్ధిదారులకు సాయం చేస్తూనే.. మరోవైపు నూతన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో పడింది. 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గతంలో ఏర్పాటు చేసిన కాలనీల్లో ఎన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయో రెవెన్యూ యంత్రాంగం ద్వారా గుర్తించింది.

- ఈనాడు, తిరుపతి

గతంలో ప్రభుత్వానికే టోకరా వేసి

వైకాపా హయాంలో జగనన్న కాలనీలకు హడావుడిగా భూమి ఎంపిక చేశారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ప్రైవేటు భూములు కొన్నారు. ఎకరా రూ.15 లక్షలు ఉంటే రూ.25 లక్షల వరకు అంచనాలు పెంచారు. వైకాపా నేతల ఒత్తిడితోనే అప్పట్లో రెవెన్యూ యంత్రాంగం ఇలా వ్యవహరించింది. అదనంగా వచ్చిన రూ.10 లక్షల్లో.. రూ.6 లక్షలు- రూ.8 లక్షలు ఫ్యాను పార్టీ నాయకులే తీసుకున్నారు. మిగతా మొత్తం భూ యజమానికి ఇచ్చి ప్రభుత్వానికే టోకరా వేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనే దాదాపు రూ.15 కోట్లు - రూ.20 కోట్ల నిధులు పక్కదారి పట్టాయనే విమర్శలున్నాయి.

అనుప్పల్లిలోని కాలనీలో ఖాళీగా ఉన్న స్థలం

చదును చేయకుండా ఇవ్వడంతో

దోపిడీలో మరో అంకానికీ వైకాపా నేతలు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట ఉపాధిహామీ నిధులతో ఆ ప్రాంతాన్ని చదును చేయాలని ఆదేశించారు. నాలుగైదు రోజులు పనిచేసి రూ.5 లక్షలు- రూ.10 లక్షల వరకు నొక్కేశారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేకపోవడం, సరైన దారి లేనందున లబ్ధిదారులు అక్కడకు వెళ్లేందుకు సుముఖత చూపలేదు. ఫలితంగానే చిత్తూరు జిల్లాలో 7,939, తిరుపతిలో 7,832 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.

నివాసయోగ్యంగా మారిస్తేనే

పలమనేరు, గంగాధరనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల్లో ఇచ్చిన ప్లాట్లు కొండలు, గుట్టల్లో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటికైనా వాటిని నివాసయోగ్యంగా మార్చాలి. నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలి. నీరు, విద్యుత్తు సదుపాయం కల్పించాలి. అప్పుడే స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకొస్తారు.

పట్టణాల్లో ఒకటిన్నర.. గ్రామాల్లో 3 సెంట్లు..

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్లాట్లను అర్హత ఉన్న పేదలకు పంపిణీ చేయాలని కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి అనుగుణంగా పట్టణాల్లో ఒకటిన్నర సెంటు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని తహసీల్దార్లను కలెక్టర్లు ఇప్పటికే ఆదేశించారు. ఒకవేళ ప్రస్తుతమున్న స్థలాలు అనువుగా లేకుంటే భూములు కొనాలని ఆలోచన చేస్తున్నారు. తొలుత కుప్పం నియోజకవర్గంలో ఈ తంతు చేపట్టనున్నారు.

తిరుపతి జిల్లాలో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు: **7,832**, పట్టాల కోసం వచ్చిన అర్జీలు: **6,436**, తిరస్కరించినవి: **899**, పరిశీలనలో ఉన్నవి: **5,537**

48 గంటల్లో ఉపాధి కార్డు

జాబ్‌కార్డు

పుంగనూరు, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 48 గంటల్లోనే నూతన జాబ్‌కార్డు పొందే వెసులుబాటు కల్పించింది. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగినా సకాలంలో కార్డు అందేది కాదు. ప్రస్తుతం లబ్ధిదారులకు ఈకేవైసీ చేయడంతో రెండు రోజుల్లోనే కార్డు అందజేస్తున్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి దరఖాస్తు సమర్పిస్తే మండల కార్యాలయం నుంచి తర్వాత రోజే నకలు అందజేస్తారు. సభ్యుల పేర్ల నమోదు, చిరునామా చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తున్నారు.

సీఎం ప్రత్యేక చొరవతో తిరుపతికి 300 విద్యుత్తు బస్సులు

ఈనాడు డిజిటల్, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రత్యేక చొరవతో తిరుపతికి త్వరలో 300 బస్సులు రానున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు స్వయంగా సీఎం చొరవ చూపి ప్రధానితో చర్చించి బస్సులు ఏర్పాటు చేయించారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆ బస్సులు ఏయే రూట్లలో తిరగాలి? టెండర్లు, ఛార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 2026 కల్లా తిరుపతి-తిరుమలకు పూర్తి స్థాయిలో విద్యుత్తు వాహనాలు మాత్రమే నడిపేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

అధికారులపై చర్యలకు ఆదేశాలు

డక్కిలి, న్యూస్‌టుడే: పలుగోడులో సిమెంటు రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతాలోపాలపై సాధారణ పరిపాలన శాఖ విజిలెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం శుక్రవారం క్రమశిక్షణ చర్యలకు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో పనులను పర్యవేక్షించిన అధికారులను వివరణ కోరారు. ఎఫ్ఏసీగా చేసిన అదనపు కోటాలో గూడూరు ఈఈగా పనిచేసిన బి.రమణయ్య ప్రస్తుతం నెల్లూరులో పీఐయూలో డీఈఈగా విధులు నిర్వర్తిస్తుండగా, ఈఈగా చేసిన కాంతారావు, డీఈఈ ఏ. సురేష్‌బాబు, అసిస్టెంట్ ఇంజినీర్ టీవీ రవికుమార్ ఉద్యోగ విరమణ పొందారు. తగిన చర్యలు తీసుకునేందుకు అభ్యంతరాలు ఉంటే నెల్లూరులోని డీఈఈను పది రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.

తిరుమలలో పేరుకుపోతున్న వ్యర్థాలు

94 వేల టన్నుల నిల్వలు

ఈనాడు డిజిటల్, తిరుపతి; న్యూస్‌టుడే, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రంలో 50 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. తిరుమలకు నిత్యం 70 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తుంటారు. స్థానికులు, వ్యాపారులు, సిబ్బంది వినియోగించే వస్తువులతో రోజుకి దాదాపు 75 టన్నుల వరకు పోగవుతోంది. ఇందులో తడిచెత్త 45 టన్నులు, పొడి చెత్త 25 టన్నుల వరకు ఉంటోంది. వీటిని కాకులమానుకోన వద్ద ఉన్న డంపింగ్‌యార్డ్‌కు తరలిస్తారు. గతంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకపోవడంతో కుప్పలు పేరుకుపోయాయి.

గడువు ముగిసినా..

కూటమి ప్రభుత్వం వచ్చాక.. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి చొరవ తీసుకుని గత 20 ఏళ్ల నుంచి పేరుకుపోయిన 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను (లెగసీ వేస్ట్) అత్యవసర తొలగింపు బాధ్యతను జిగ్మా అనే బయో మైనింగ్ సంస్థకు అప్పగించారు. వారు 2లక్షల టన్నుల చెత్తను తొలగించారు. అనంతరం సదరు టెండర్‌ను పొడిగించకపోవడంతో 50 వేల టన్నులు(లెగసీ వేస్ట్) అలాగే ఉండిపోయింది. కొత్తగా 40 వేల టన్నుల తడిచెత్త పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వర కంపెనీకి బాధ్యత ఇచ్చారు. ఇటీవల వర్షాలకు పొడి వ్యర్థాల తొలగింపు ఆగిపోయింది. ప్రస్తుతం లెగసీ వేస్ట్ 50 వేల టన్నులు, పొడి వ్యర్థాలు 4 వేల టన్నులు, తడి చెత్త 40 వేల టన్నులు కలిపి 94 వేల టన్నుల వ్యర్థాలు డంపింగ్ యార్డ్‌లో పోగయ్యాయి. మరో వైపు తడి వ్యర్థాలు తొలగించే బ్రైట్ వేస్ట్ టెక్నాలజీ సంస్థ కాంట్రాక్ట్ ఏప్రిల్‌కు ముగిసినా నేటికీ టెండర్లు పిలవలేదు.

2.2 ఎకరాల్లో బయోగ్యాస్ ప్లాంట్

తిరుమలలో తడి చెత్త నిర్వహణలో భాగంగా స్థానిక కాకులమాను తిప్ప వద్ద 2.2 ఎకరాల్లో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఐఓసీఎల్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. 0.17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయోగ్యాస్ ప్లాంటు పనిచేస్తుంది. ఈ ప్లాంటును రూ.12.85 కోట్ల అంచనా ఏర్పాటు చేస్తున్నారు. 2026 జనవరిలోగా పూర్తి చేయాలని తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరిని ఐఓసీఎల్, తితిదే ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో సీఐఎస్‌ఆర్ సంస్థతో సమావేశమై చర్యలు తీసుకుంటామన్నారు.

నేటి నుంచి పది విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు శనివారం నుంచి వంద రోజుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. విధివిధానాలను తెలియజేశారు. ప్రతి పాఠశాలలో పది విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని, నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు బోధన, పరీక్షలు, సమయపాలన నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు రెమిడియల్ తరగతులు తీసుకోనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్లిప్ టెస్టులు నిర్వహించనున్నారు. ఏ ఉపాధ్యాయుడు కూడా సెలవు పెట్టడానికి వీలు లేదని, రెండో శనివారం, ఆదివారాల్లో కూడా పదో తరగతి వారికి తరగతులు నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. విద్యార్థులను ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజించి బోధన అందించనున్నారు.

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 51,082 మంది దర్శించుకున్నారు. రూ.3.86 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

VACANCY NOTICE ON CONTRACT BASIS

BECIL బెసిల్

RO/Advt/2025/01:531 Dated: 05th Dec

BECIL, R.O, Bangalore a PSU under MIB is inviting Hardcopy applications from the interested and eligible candidates for the post of Sr. Project Manager, Sr. Network Engineer & Network Engineer. Posting at a project site at Tirupathi & Thirumala. Interested candidates can send their applications to BECIL, Regional Office, Bangalore address on or before 20th Dec 2025. For more information on the vacancy notice, please visit careers in the website www.becil.com

ఇండిగో.. అవస్థలు ఇవిగో..

- విమాన సర్వీసుల రద్దు
- సమాధానం చెప్పని సంస్థ సిబ్బంది

రేణిగుంట, న్యూస్‌టుడే: ముందస్తు సమాచారం లేకుండా ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజీసీఏ విధించిన నిబంధనలతో ఊహించని దెబ్బకు గురైన ఇండిగో సంస్థ సర్వీసులను రద్దు చేస్తోంది. విషయం తెలియక ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకొని దిక్కుతోచక ఉండిపోతున్నారు. విమాన రద్దు సందేశాలను కేవలం రెండు, మూడు గంటల ముందు చేరవేసి చేతులు దులుపుకొంటున్నారు.

ఇండిగో కౌంటర్ వద్ద గుమికూడిన ప్రయాణికులు

విమానాశ్రయంలో పడిగాపులు

పలులోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎక్కువగా ప్రయాణించేది శ్రీవారి భక్తులే. వందలాది మంది శుక్రవారం విమానాశ్రయంలో ఇబ్బందులుపడ్డారు. సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడం అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం రద్దు కావడం.. ఇటు రైలు టికెట్లు దొరక్క నరక యాతన అనుభవించారు.

9 సర్వీసులు రద్దు...

రేణిగుంట విమానాశ్రయం నుంచి ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు ఇండిగో సర్వీసులను నడుపుతోంది. శుక్రవారం ఇక్కడికి 12 సర్వీసులు రాకపోకలు సాగించాల్సి ఉండగా అందులో 9 రద్దు చేశారు. టికెట్ డబ్బులు తిరిగి వారి ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు.

ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలు అమాంతం పెంచాయి.

- 'షిర్డీకి వెళ్లేందుకు ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాం. శుక్రవారం ఉదయం 11 గంటలకు రేణిగుంట నుంచి వెళ్లాల్సి ఉంది. విమానం రద్దయినట్లు ఉదయం 5.45 గంటలకు మేసేజ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి విచారిస్తే.. రెండు నిమిషాల్లో చెబుతామని సుమారు గంటకు పైగా బయటే ఉంచారు.' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

104FM Tirupati ఈ FM 104 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈఎఫ్ఎమ్ సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9154991499

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు క్లాసిఫైడ్స్

లీగల్ ప్రకటనలు

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక

జన్మదిన శుభాకాంక్షలు

అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ముదిరాజ్ (ముత్తరాశి) కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ముదిరాజ్ (ముత్తరాశి) కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', ముదిరాజ్ (ముత్తరాశి) కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (6 డిసెంబరు 2025, శనివారం), రేపు (7 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

పొలాల్లో నీరు.. రైతు కన్నీరు

తుపాను ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సూళ్లూరుపేట మండలంలోని పెద్దపడవ, ఉలసాపడవ, కోనేపల్లి, మన్నేముత్తురు, జంగాలపల్లి, నాదేండ్లవారికండ్రిగ, దామానెల్లూరు, రామచంద్రగుంట, మంగళంపాడు, అచ్చుకట్ల, మంగానెల్లూరు తదితర గ్రామాల్లోని వరిపంట నీట మునిగింది.

నాదెండ్లవారికండ్రిగలో వరిపైరును చూపుతున్న రైతు

11 వేల ఎకరాల్లో సాగు

ఒక ఎకరానికి 20 వేలు చొప్పున 1500 ఎకరాలకు సుమారు 3 కోట్లు వరకు నష్టం ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. సూళ్లూరుపేట మండలంలో రైతులు 11 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1500 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇప్పటికీ పొలాల్లోని నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగితే పంట కుళ్లిపోయే ఆస్కారం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం దెబ్బతిన్న పంటకు పరిహారాన్ని ప్రకటించాలని అన్నదాతలు కోరుతున్నారు.

సూళ్లూరుపేటలో వరిసాగు వివరాలిలా..	విస్తీర్ణం	పంట దెబ్బతిన్నది	ఎకరాకు పెట్టుబడి	నష్టం
	11 వేల ఎకరాలు	1500 ఎకరాలు	రూ.20 వేలు	రూ.3 కోట్లు

పొలమంతా నీట మునిగింది

నాదేండ్లవారి కండ్రిగ గ్రామంలో 13 ఎకరాల్లో వరి సాగు చేశా. రూ.2.60 వేలు పంటపై పెట్టుబడి పెట్టా. రెండు నెలల నుంచి పంటను కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు తుపాను దెబ్బకి పొలమంతా నీట మునిగింది. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలి. - శాంతారామరెడ్డి

నివేదిక తయారుచేస్తాం

ప్రస్తుతం పంట ముంపులో ఉంది. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత పరిశీలించి పంట నష్టం అంచనావేసి, నివేదిక తయారు చేస్తాం. - కాంచన, ఏవో

దెబ్బతిన్న గూడలి ర.భ రోడ్డు

గూడలి.. గుంతలతో హడలి

కోట, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోట, చిట్టమూరు మండలాల్లోని ర.భ. శాఖ రహదారులు గుంతలమయం అయ్యాయి. చిత్రంలో కనిపిస్తున్న విద్యానగర్- గూడలి మార్గం దాదాపు 6 కి.మీ ఉండగా దారిపొడవునా గుంతలు తేలి ఇదే దుస్థితి.

నేటి నుంచి సైన్స్ ప్రదర్శనలు

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: 4వ బాలల సైన్స్ ఫెస్టివల్‌ను శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీనివాసనెహ్రూ శుక్రవారం తెలిపారు.

14 నుంచి విద్యార్థులకు పోటీలు

తిరుపతి(నగరం): ఇంధన పరిరక్షణపై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ఈనెల 14 నుంచి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఈనెల 10లోపు వాట్సప్ నంబరు: 87124 80430 ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లో 2 నిమిషాల నిడివి కలిగిన వీడియోను ఈనెల 16 లోపు వాట్సప్ నంబరు 87124 80431కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్‌ఐల బదిలీలు, నియామకాలు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: జిల్లాలో ఎస్‌ఐల నియామకాలు, బదిలీలు చేపడుతూ ఎస్పీ సుబ్బరాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది ప్రొహిబిషన్ ఎస్‌ఐలకు పోస్టింగులిచ్చారు. వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న 10 మంది ఎస్‌ఐలకు పోస్టింగులిచ్చారు. మరో 14 మంది ఎస్‌ఐలను అటాచ్‌మెంట్‌పై బదిలీ చేశారు.

విక్రయాల హోరు.. రిజిస్ట్రేషన్ల జోరు..!

❖ గతేడాదితో పోల్చితే 45 శాతం పెంపు ❖ రాష్ట్ర గ్రేడ్ వన్ స్థాయిలో మొదటి స్థానం

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: జిల్లాలో పారిశ్రామిక ప్రగతి.. స్థిరాస్తి వ్యాపారాలతో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఆస్తుల విలువ ఎక్కువగా ఉండటంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం భారీగా సమకూరుతోంది. గతేడాది కంటే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించారు. వచ్చే నాలుగు నెలల్లో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

❖ రాష్ట్రంలో తిరుపతి జిల్లా మూడో స్థానంలో నిలిచినా.. రూ.500కోట్లకు పైగా లక్ష్యం ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయ సముపార్జనలో మొదటి స్థానంలో నిలిచినట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీరామ్ కుమార్ పేర్కొన్నారు.

జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం

స్థిరాస్తి పెరగక.. హోల్డ్ అందక..

శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి రూరల్, పాకాల, పుత్తూరు, పిచ్చాటూరు ఎస్‌ఆర్ కార్యాలయాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకోని కారణంగా అనుకున్న మేరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రభుత్వం డీకేటీ భూములకు 22ఏ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వకపోవడంతో రైతులు రిజిస్ట్రేషన్ల జోలికి వెళ్లడం లేదు. పై ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం కొంత వెనుకబడింది. ఈ కారణాలతో లక్ష్యానికి కొంత దూరంగా ఉన్నాయి.

ఆదాయం వివరాలు ఇలా (రూ.కోట్లలో)

సంవత్సరం	లక్ష్యం	వచ్చింది
2024-25	782	507
2025-26	406	419

(నవంబర్ వరకు)

పారిశ్రామిక ప్రగతి: ఆధ్యాత్మిక, పర్యాటక జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంది. సత్యవేడు, సూళ్లూరుపేట, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని గాజులమాండ్యం, శ్రీసిటీ, తడ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. కంపెనీల ఒప్పందాలు.. బదలాయింపులు జరుగుతున్నాయి. అదే సమయంలో స్థిరాస్తి వ్యాపారం బాగా పెరిగింది. గూడూరు, వెంకటగిరి, కోట, నాయుడుపేట, చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూమి క్రయవిక్రయాలు బాగా పెరిగాయి.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు	నిత్యం జరిగే రిజిస్ట్రేషన్లు	రోజుకు ఆదాయం
16	సుమారు 240	రూ.కోటి నుంచి రూ.కోటిన్నర

అన్నప్రసాద కేంద్రంలో వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలి

డయల్ యువర్ తితిదే ఈవోలో భక్తుల వినతి

తిరుమల, న్యూస్‌టుడే: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రానికి వృద్ధులు వెళ్లినప్పుడు క్యూలైన్‌లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని, వృద్ధులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన సువర్ణ తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను కోరారు. శుక్రవారం అన్నమయ్య భవనంలో డయల్ యువర్ తితిదే ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులు ఫోన్ ద్వారా ఫిర్యాదులను ఆయనకు తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలంగాణకు చెందిన రామ్మోహన్ సూచించారు. ఆలయంలో దర్శన సమయంలో సిబ్బంది, సేవకులు భక్తులను నెట్టేస్తున్నారని చెన్నైకు చెందిన ప్రీతి ఫిర్యాదు చేశారు. అన్నప్రసాదాలు ఇచ్చి క్యూలైన్‌ను ఓపెన్ చేస్తే వృథా అవుతున్నాయని తిరుపతికి చెందిన వారు చెప్పారు. రూ.లక్ష విరాళంగా ఇచ్చిన దాతలకు దర్శనాలు దొరకడం లేదని దిల్లీకి చెందిన శర్మ ఫిర్యాదు చేశారు. గోగర్భం డ్యామ్ వద్ద చెత్త డంప్‌ను శుభ్రం చేయాలని మునిదామోదర్ విన్నవించారు. ఫిర్యాదులు, వినతులన్నింటినీ పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈవో భక్తులకు హామీ ఇచ్చారు. అదనపు ఈవో వెంకయ్యచౌదరి, సీఈ సత్యనారాయణ, సీవీఎస్వో మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

10న ఏడుగంగల జాతర

9న ముక్కంటి ఆలయం తరఫున సారె సమర్పణ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఏడు గంగల జాతరకు సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా పట్టణంలోని ఏడు ప్రవేశ ద్వారాలకు సంబంధించి ఏడు గంగలను కొలువుదీర్చి జాతర జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చాటింపు జరపనున్నారు. 9న ముక్కంటి ఆలయం తరఫున సారె సమర్పిస్తారు. 10న జాతర, అదే రోజు రాత్రి నిమజ్జన కార్యక్రమం జరపనున్నారు. వర్షం తెరిపివ్వడంతో జాతర సందర్భంగా గంగమ్మలు నిలబడే ప్రాంతాల్లో నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

BHARAT SANCHAR NIGAM LIMITED
(A Govt. Of India Enterprise)
Office of the Principal General Manager Telecom District, Tirupati-517501

NOTICE

For the attention of Smt. C. Sumathi, ATT, HR No.200301052, BSNL, Tirupati.
Address: D.No.19-42-146, Lakshmipuram Circle, Opp. ASR Guest House, Tirupati. You have remained unauthorized absent since 06-04-2025. All notices sent to your last known address were returned undelivered. Your case is considered for Dismissal from Service under Rule 36 read with Rule 5 of BSNL CDA Rules, 2006 for continuous unauthorized absence. You are directed to submit your explanation within 10 days as to why the above penalty should not be imposed.

Date : 05.12.2025 sd/- (S VENKOBA RAO), Deputy General Manager, BSNL, Tirupati

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032, వెబ్‌సైట్: www.shriramfinance.in.
బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.14/16, 1వ అంతస్తు, ఐసిఎస్ రోడ్డు, గూడూరు,తిరుపతి - 524101

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెస్ట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడి వారి రిజిష్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడ మైనది. బ్రాంచ్ కార్యాలయము: గూడూరు

ఈక్రింద పేర్కొన్న రుణగ్రహీత /సహరుణగ్రహీతలు / గ్యారంటీదారులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) వారి వద్ద రుణ సౌకర్యము పొంది ఉన్నారు. రుణ సౌకర్యము పొందిన తర్వాత సదరు రుణగ్రహీతలు/ గ్యారంటీదారులు రుణము మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు.కావున సదరు అకౌంట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు అనుసరించి నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించబడినది. తదుపరి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) యొక్క అధీకృత అధికారి గారు సెక్యూరిటీ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా చట్టం, 2002 నిబంధన క్రింద సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (సదరు యాక్ట్) మరియు దాని ద్వారా ఆపాదించబడిన అధికారాలను బట్టి రూలు 3తో చదువబడిన సెక్షన్ 13(2) ప్రకారం సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నియమాల (పేర్కొన్న నియమాలు) ను అనుసరించి ఋణగ్రహీత / గ్యారంటీదారులు /తనఖాదారులకు డిమాండ్ నోటీసును మరియు దానిపై అంగీకరింపబడిన వడ్డీ రేటుతో పాటు ఉత్పన్నమగు ఖర్చులు, ఇతర ఛార్జీలను నోటీసు అందుకున్న 60 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరి వున్నారు.

వారు చివరగా తెలిపిన అడ్రసుకు జారీ చేసిన సదరు నోటీసు వారికి చేరక రిటర్న్ అయినది. కావున ఇందుమూలముగా పబ్లిక్ నోటీసు ద్వారా వారికి సదరు విషయము తెలియజేయడమైనది. సదరు చట్టములో సెక్షన్ 13 యొక్క సబ్‌సెక్షన్(8) ద్వారా రుణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా
1) **బీసాబత్తిన సుబ్రమణ్యం** తండ్రి లేట్ నాగయ్య, ఇ.నెం.413, తొలిమిట్ట, వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లా - 524132
2) **బీసాబత్తిన సుమలత** భర్త బి.సుబ్రమణ్యం, ఇ.నెం.413, తొలిమిట్ట, వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లా - 524132
3) **బీసాబత్తిన బాలక్రిష్ణ** తండ్రి లేట్ నాగయ్య, ఇ.నెం.413, తొలిమిట్ట, వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లా - 524132

ఎన్‌పిఏ తేది: 28.02.2021 **డిమాండ్ నోటీసు తేది: 12.11.2025**
ఋణ మొత్తం రూ.14,00,000 (పద్నాలుగు లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: VENKGTF1802280005
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ.37,58,658/- (ముప్పై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

బీసాబత్తిన సుబ్రమణ్యం, తండ్రి నాగయ్య లేట్, పేరున వున్న పత్రంనెం. **553/2018, తేది: 01.03.2018** ప్రకారం స్థిరాస్తి వివరములు:- **ఐటంనెం.1:-** శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, వెంకటగిరి సబ్ జిల్లా, సర్వేనెం.154/1, పట్టానెం147, సోమసానిగుంట రాధాక్రిష్ణాపురం, వెంకటగిరి మండలంలోని ఇంటి స్థలం, హద్దులుం తూర్పు:రోడ్డు, పడమర: బి.భాస్కర్ స్థలం, ఉత్తరం: బి.భాస్కర్ స్థలం, దక్షిణం: రోడ్డు, ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: 30అ. మరియు ఉత్తరం నుండి దక్షిణం: తూర్పు వైపు: 40అ. పడమర వైపు: 27అ. వెరశి 111.66చ.గ. లేదా 93.79 చ.మీ. స్థలం
ఐటంనెం.2:- శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, వెంకటగిరి సబ్ జిల్లా, సర్వేనెం.154/1, పట్టానెం147, సోమసానిగుంట రాధాక్రిష్ణాపురం, వెంకటగిరి మండలంలోని ఇంటి స్థలం, హద్దులుం తూర్పు:బి.సుబ్రమణ్యం ఖాళీ స్థలం, పడమర: వీధి, ఉత్తరం: జి.కళావతి ఇల్లు, దక్షిణం: రోడ్డు. ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: ఉత్తరం వైపు: 30అ. మరియు దక్షిణం వైపు: 300అ. ఉత్తరం నుండి దక్షిణం: తూర్పు వైపు 38.5 అ. పడమర వైపు: 25అ. వెరశి 952.5చ.అ. లేదా 105.83 చ.గ. స్థలం మరియు ఇందున నిర్మించి ఎసిసి షీట్ గల ఇల్లు వెరశి 460 చ.అ. మరియు ఎసిసి షీట్ రూఫ్ గల బాత్ రూం విస్తీర్ణం 56 చ.అ. కాంపౌండ్ గోడతో సహా విస్తీర్ణం 45అ., కరెంటు మీటర్ నెం.8219, ద్వారములు, ద్వారబంధనములు, కిటికీలు, వెంటిలేటర్లు,ఎలక్ట్రికల్ కనెక్షన్‌లు తదితరాలతో సహా.

ఈ పరిస్థితులలో రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి రుణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి రుణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

ప్రదేశం: వెంకటగిరి
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

అంగ్రూలో క్రీడా సందడి

తిరుపతి (వ్యవసాయం): ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ (అంగ్రూ) 2వ విడత క్రీడా, సాంస్కృతిక పోటీలు తిరుపతి శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ రెడ్డి శేఖర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ఎమ్మెల్యే నాని, విశ్వవిద్యాలయ విద్యార్థి వ్యవహారాల అధికారి రామచంద్రరావు, డీన్ శ్రీనివాసరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ఏడీఆర్ సుమతి పాల్గొన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న అతిథులు

జనవరికి బయోగ్యాస్ ప్లాంట్ పూర్తిచేయాలి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని డంపింగ్ యార్డ్ వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ పనులను పూర్తి చేసి జనవరి కల్లా అందుబాటులోకి తేవాలని తితిదే ఇంజినీరింగ్ అధికారులను అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఆదేశించారు. స్థానిక పద్మావతి అతిథి గృహంలో పనుల పురోగతిపై శుక్రవారం సమీక్షించారు.



మాట్లాడుతున్న వెంకయ్య చౌదరి

మిడ్‌నైట్ కార్నివాల్ ప్రారంభం

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: చంద్రగిరి-రేణిగుంట జాతీయ రహదారిపై దామినేడు సమీపంలో ఉన్న కేశ్విన్ ఆటో మోటార్స్‌లో మిడ్‌నైట్ కార్నివాల్‌ను శుక్రవారం ఆ షోరూం అధినేత ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంజీ మోటర్స్ కొనుగోలుపై అనేక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారుల్లో లక్కీడిప్ ద్వారా గెలుపొందిన ఇద్దరిని లండన్ పర్యటనకు పంపుతామన్నారు. ఈ అవకాశం తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూల్‌లోని తమ షోరూంలో అందుబాటులో ఉందని, కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

షోరూంలోని కార్లు

ఈశా.. సర్వేశా..!

గ్రేడ్లలో శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రథమ స్థానం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఆలయాల సందర్శనకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు వసతులు కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా హయాంలో ఆలయాల్లో అవినీతితో పాటు వసతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులు ఫిర్యాదు చేసే అవకాశంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేలా దేవాదాయ శాఖ సర్వే చేస్తోంది. తదనుగుణంగా క్షేత్రస్థాయిలో వసతులు కల్పిస్తోంది. ఈ సర్వేలో తొమ్మిది నెలలుగా శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రథమ స్థానంలో నిలుస్తోంది.

సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో దేవాదాయ శాఖ ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. ముక్కంటి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇదే సమయంలో సర్వేకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కడైతే ర్యాంకింగ్ తక్కువగా ఉండి లోపాలు వస్తున్నాయో ఆయా అంశాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఉన్నతాధికారుల దిశానిర్దేశం మేరకు సిబ్బంది పనిచేస్తున్నారు.

దిద్దుబాట్లతో పురోగతి

భక్తుల ఫిర్యాదులను మా వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ దిద్దుబాటు చర్యలతో సర్వేలో ముందు నిలవగలిగాం. ప్రత్యేకించి పారిశుద్ధ్య నిర్వహణ, ప్రసాదాల నాణ్యత విషయంలో తరచూ తనిఖీలు చేపడుతున్నాం. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కొనసాగించేందుకు శ్రమిస్తాం.
- బాపిరెడ్డి, ఈవో, శ్రీకాళహస్తీశ్వరాలయం

23 రోజులకు.. రూ.1.41 కోట్లు

ముక్కంటి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. దక్షిణామూర్తి సన్నిధి వద్ద శుక్రవారం నిర్వహించిన లెక్కింపులో 23 రోజులకు రూ.1,41,30,077 ఆదాయం వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. స్వల్పంగా బంగారం, 375 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు. విదేశీ భక్తుల తాకిడితో పలు దేశాలకు చెందిన 108 నోట్లు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్, సభ్యులు గుర్రప్ప శెట్టి, నాగరాజు, కుసుమకుమారి, సావిత్రి, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, ఏఈవో హేమమాలిని, లోకేష్‌బాబు పాల్గొన్నారు.

'శ్రీవారి సొత్తు కాజేసిన దొంగను వెనకేసుకొస్తున్న జగన్'

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: తిరుమల పరకామణిలో శ్రీవారి సొత్తు కాజేసిన దొంగను మాజీ సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. రూ.కోట్లు కాజేయడం చిన్న విషయంగా జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రపంచంలోనే అత్యంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలిగే ఒకే వ్యక్తి జగనేనని దుయ్యబట్టారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. 'కల్తీ నెయ్యి సరఫరాలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ఎవరో తెలియనట్లు జగన్ నాటకాలాడుతున్నారు. ఏపీ భవన్‌లో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు సకల సౌకర్యాలు కల్పించారు. ఆయనెవరో తెలియకుండానే ప్రమోషన్, సర్వీస్ పొడిగింపు ఎలా చేశారు? కల్తీ నెయ్యి సరఫరాకు భోలేబాబా డైయిరీ, వైష్ణవి డైయిరీ వంటి సంస్థలతో బేరాలు ఆడేందుకు, సూట్ కేసులను సేకరించడానికే అతన్ని నియమించారు. 2020 జూన్ 22న జీవో జారీ చేసి వాహనం, ప్రత్యేక వసతి ఏర్పాటుపై అనుమానాలున్నాయి. ఈ వాహనాలనే రవాణాకు ఉపయోగించారు. తితిదే మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి గజదొంగ. శ్రీవారి ఆస్తులు కొట్టేసి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యి, పరకామణి కేసుల్లో పాత్రధారులు, సూత్రధారులు త్వరలోనే అరెస్టవుతారు' అని పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర యాదవ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహయాదవ్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, ఉపమేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిన్న అప్పన్న నియామక పత్రాన్ని చూపుతున్న పట్టాభి

'ఏకపక్షంగా విచారణ'

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: శ్రీవారి పరకామణిలో చోరీ కేసు విచారణ ఏకపక్షంగా జరిగిందని తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 'కూటమి నేతలు నేనే దొంగని అన్నారు. సాక్ష్యాలన్నీ వారి వద్ద ఉన్నాయన్నారు. మరి వారిని విచారణకు పిలవాల్సిన బాధ్యత సిట్ అధికారులకు లేదా? విచారణ సజావుగా జరిగి ఉంటే ఆనాడు బోర్డులో ఉన్న 25 మందిని ఎందుకు విచారణకు పిలవలేదు?' అని కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

మాట్లాడుతున్న భానుప్రకాష్‌రెడ్డి. పక్కన నేతలు

'జగన్ వ్యాఖ్యలు భక్తుల విశ్వాసానికి అవమానం'

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనాన్ని చిన్న చోరీగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించడం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని అవమానించడమేనని తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. 'జగన్ హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు హిందూ భావజాలాన్ని అవమానించాయి. శ్రీవారి లడ్డూల నాణ్యతపై జగన్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కల్తీ నెయ్యి కేసు, పరకామణి చోరీ కేసులను విచారిస్తున్న ఉన్నత స్థాయి అధికారులను ఏకవచనంతో సంబోధించడం సరికాదు. వారికి జగన్ క్షమాపణలు చెప్పాలి' అని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్, నేతలు భాస్కర్, శేఖర్ పాల్గొన్నారు.

ఒడిశా టు సూరత్ వయా రేణిగుంట

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

రేణిగుంట, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి సూరత్‌కు అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయిని పోలీసులు రేణిగుంటలో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. రేణిగుంట పట్టణ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. 'విశ్వసనీయ సమాచారంతో పట్టణ సీఐ జయచంద్ర సిబ్బందితో శుక్రవారం తెల్లవారుజామున రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని కార్ పార్కింగ్‌లో దాడులు నిర్వహించాం. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కైలాష్ బారిక, బాబుగౌడ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వారి సామగ్రి తనిఖీ చేయగా రూ.2 లక్షలు విలువ చేసే పది కిలోల గంజాయి దొరికింది' అని తెలిపారు. రేణిగుంట మీదుగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన చాహల్ అనే వ్యక్తికి అప్పగించేందుకు ఈ సరకు తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, చాహల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ప్రతిభ చూపిన రేణిగుంట పట్టణ సీఐ జయచంద్ర, ఇతర సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించినట్లు వెల్లడించారు.

సదుంలో స్క్రబ్ టైఫస్ కేసు

సదుం, న్యూస్‌టుడే: సదుం మండలంలో స్క్రబ్ టైఫస్ కేసు గుర్తించినట్లు చెరుకువారిపల్లె పీహెచ్‌సీ వైద్యుడు చరణ్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. అమ్మగారిపల్లె పంచాయతీ కలకటవారిపల్లెకి చెందిన ఓ వ్యక్తికి జ్వరం రావడంతో రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కావడంతో వైద్య బృందం గ్రామంలో పర్యటించి శుభ్రత చర్యలు చేపట్టారు. గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు.

ద్రావణం పిచికారీ చేస్తున్న వైద్య బృందం

EENADU Classifieds

EDUCATION

LAST CHANCE: 10th, Inter, Direct Degree (Disc), BA, B.Com, B.Sc, BBA, BCA, B.Tech, MA, M.Com, M.Sc, MBA, MCA. Regular/ Lateral Entry. ✆ 93812 87629.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

తిరుపతి - చంద్రగిరి టౌన్‌లో మెయిన్ రోడ్‌కు అనుకొని హౌస్ - విల్లా - హోమ్‌స్టే & అపార్ట్‌మెంట్ కట్టుకునే TUDA అప్రూవల్ కొత్త వెంచర్‌లో కమర్షియల్ - రెసిడెన్షియల్ - ఇన్వెస్ట్‌మెంట్ కొరకు 100% వాస్తు Plots అమ్మబడును. సంప్ర॥ 9505502346

TO LET

AJANADRI RESIDENCY Flat No. 304, IIIrd Floor Lift & Car Parking. Thondawada Chandragiri. Ph: 7382486926 Rent 8000/-

JOBS

REQUIRE FEMALE Admission Counsellors for Nakshatra Overseas. Sal: 16K + Incentives Work Place: Tirupati. ✆ 63042 89989.

ఇంజినీరింగ్ కాలేజీ, యూనివర్సిటీ అడ్మిషన్ల డిపార్టుమెంట్‌లో వర్క్ చేయుటకు అనుభవం కల్గి, డిగ్రీ అర్హత కల్గిన జెంట్స్ & లేడీస్ కావలెను. ✆ 6301511415

వార్డెన్ (మేల్) వాచ్‌మెన్, ఆయాలు వెంటనే కావలెను. మాతృశ్రీ హైస్కూల్, తిరుపతి. రైల్వేకాలనీ. ✆ 94407 29853.

తిరుపతిలోని సూర్య హాస్పిటల్ నందు పనిచేయుటకు అనుభవజ్ఞులైన Marketing Executiveలు నర్సింగ్ స్టాఫ్ కావలెను. ✆ 99635 75832.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K ✆ 8977639662, 8977639663.

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తిరుపతి
•తిరుపతి • చంద్రగిరి

అక్కగార్లకు కార్తిక మాస పూజ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల మొదటి కనుమ దారిలో గల అక్కగార్ల గుడిలో ఏడు అక్కగార్లకు శుక్రవారం ఉదయం తితిదే రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తిక మాస పూజ నిర్వహించారు. సారె సమర్పించారు. తితిదే సీవీఎస్‌వో మురళీకృష్ణ, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ట్రాన్స్‌పోర్ట్ డీఎం లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.

మహిళా వర్సిటీలో సదస్సు

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ వీణానోబుల్‌దాస్ ఎండోమెంట్ లెక్చర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదికవి నన్నయ వర్సిటీ ఆంగ్ల విభాగం ఆచార్యులు రమేష్ విచ్చేసి 'డీకోలనైజింగ్ ఎన్విరాన్‌మెంటలిజం: ది ఎకోఫెమినిస్టిక్ వే' అంశంపై ప్రసంగించారు.

ముగిసిన ప్రత్యేక శిబిరం

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో గత నెల 27 నుంచి ఈ నెల 4 వరకు హరిపురం కాలనీలో జరిగిన ప్రత్యేక శిబిరం శుక్రవారం ముగిసింది. ప్రిన్సిపల్ భువనేశ్వరిదేవి మాట్లాడుతూ వారం రోజులపాటు 50 మంది వాలంటీర్లు గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ఇన్‌ఛార్జి శారద, అధ్యాపకులు రాజేంద్రప్రసాద్, హరికృష్ణ, వాలంటీర్లు పాల్గొన్నారు.

9న ఎన్ఎంయూఏ మహాధర్నా

తిరుపతి(ఆర్టీసీ): ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఈ నెల 9న తిరుపతిలో మహాధర్నా చేపట్టినట్లు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్(ఎన్ఎంయూఏ) జిల్లా కార్యదర్శి బీఎస్ బాబు తెలిపారు.

నగరంపై మంచు తెర

తిరునగరిని శుక్రవారం సాయంత్రం చీకటిని తలపిస్తూ పొగమంచు కమ్మేసింది. గరుడవారధిపై వాహనచోదకులు వాహనాల లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తూ కన్పించారు. **-ఈనాడు, తిరుపతి**

మఠాల ఆస్తులపై శీతకన్ను

తీర్థకట్ట వీధిలో ఇదీ పరిస్థితి

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రధాన వీధుల్లో ఉండే దేవాదాయ ధర్మాదాయ, కొన్ని ప్రముఖ మఠాలకు చెందిన ఆస్తులు ఎన్నో ఏళ్లుగా ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. ఇందులో గత 30 ఏళ్ల కాలంగా స్థానిక తీర్థకట్ట వీధిలోని శ్రీకందాల గోవిందాచార్యుల ట్రస్టు ఆస్తులతో పలువురు వ్యక్తులు రూ.కోట్లకు పడగలెత్తారు. సంబంధిత లీజుదారులు మాత్రం దేవాదాయ శాఖకు నామమాత్రపు బాడుగలు చెల్లిస్తూ పబ్బం గడుపుతున్నారు.

శ్రీకందాల గోవిందాచార్యుల ట్రస్ట్ ఉద్యానవనం

వీటి సంగతేంటి?

అతి తక్కువ బాడుగలు చెల్లిస్తూ సొంతదారులు ఇతరులకు లీజుల పేరుతో ఏటా లక్షలాది రూపాయలు అద్దెలు రాబడుతున్నారన్నది ఇక్కడి స్థానిక వ్యాపారుల ఆరోపణ. ప్రస్తుతం విశాలమైన ఉద్యాన వనం స్థలంలో వేరేవారు టిఫిన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. లోపల విలువైన మండపాలు ఉన్నాయి. చరిత్రాత్మక చిహ్నాలు ఉన్నాయి. వీటి నిర్వహణ, పర్యవేక్షణపై దేవాదాయ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

అధికార యంత్రాంగంపై విమర్శలు

30 ఏళ్లుగా న్యాయస్థానంలో కేసు ఉన్నా దేవాదాయ శాఖ అధికారులు సరిగా స్పందించలేదని, దీంతో లీజుదారులు ఇతరుల నుంచి కోట్లాది రూపాయలు లాభపడి, దేవాదాయ శాఖ ఆదాయానికి గండి కొట్టారని ఇక్కడి వ్యాపారులు విమర్శిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అంకణం స్థలం కొనాలంటే దాదాపు రూ.6-8 లక్షల మధ్య పలుకుతోంది. బాడుగల విషయానికి వస్తే ఒక్కో దుకాణానికి నెలకు రూ.లక్ష చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవాదాయ శాఖ యంత్రాంగం స్వలాభం చూసుకుంటూ జేబులు నింపుకొంటోందనే విమర్శలున్నాయి.

ఏం జరిగిందంటే..

30 ఏళ్ల కిందటి వరకు తితిదేకి చెందిన జీయంగార్ల నేతృత్వంలో ఉన్న ఈ ట్రస్టు ఆస్తుల వ్యవహారాలు.. తర్వాత కాలంలో దేవాదాయ శాఖ కిందకు వచ్చాయి. అయితే ఓ వ్యక్తి 25 ఏళ్లకు లీజుపై గతంలో ఖాళీ స్థలం బాడుగ కింద తీసుకున్నారు. తీర్థకట్ట వీధిలోని మొత్తం 4,576 చదరపు అడుగుల స్థలం, అందులో నిర్మించిన 2,484 చదరపు అడుగుల భవన సముదాయాన్ని నిర్మించారు. తొలి 10 ఏళ్లకు ఏడాదికి రూ.900 చొప్పున, తర్వాత రూ.1,200, ఆపైన రూ.1,500 చెల్లించే రీతిలో 25 ఏళ్ల పాటు లీజు అనుభవించారు. ఖాళీ స్థలానికి బాడుగ చెల్లిస్తున్న ఆ వ్యక్తి అందులో మూడంతస్తుల భవనం నిర్మించారు. అయితే ఆ వ్యక్తికి 25 సంవత్సరాలు మాత్రమే లీజు ఉండటంతో, ఖాళీ చేయక పోవడంతో అధికార యంత్రాంగం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎట్టకేలకు గత నెలలో తీర్పు రావడంతో ఆ ఆస్తులను స్వాధీనపరచుకున్నారు. దీంతోపాటు ఇటీవల ఓ 12 దుకాణాల సముదాయం, మరో మూడు దుకాణాలు ఓ గృహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

మాట్లాడుతున్న పసుపులేటి హరిప్రసాద్. పక్కన నేతలు

'జగన్‌కు శ్రీవారిపై విశ్వాసం ఉందా?'

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: తితిదే గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని, ఆయన ఏనాడైనా తిరుమలకు వచ్చి స్వామి మీద విశ్వాసం ఉందని డిక్లరేషన్‌లో సంతకం చేశారా? అంటూ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ విమర్శించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్‌తో ఆయన ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. నేతలు మధుబాబు, రాజేష్‌యాదవ్, చైతన్య, భరత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

'రూ.లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనమా?'

శ్రీవారి పరకామణి చోరీ దొంగలను వెనకేసుకొచ్చినట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, రూ.లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనం జరిగిందని ఆయన నమ్ముతారా? అని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.

'భక్తుల నమ్మకాలను అవహేళన చేయొద్దు'

శ్రీవారి భక్తుల విశ్వాసాలను అవహేళన చేయడం మాజీ సీఎం జగన్‌కు సరికాదని ఉప మేయర్ ఆర్‌సీ మునికృష్ణ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. జగన్ తన వ్యాఖ్యలపై ప్రజలతో పాటు స్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మీసేవ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: గత ప్రభుత్వ పాలనలో తొలగించిన మీసేవ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఈనెల 7న అలిపిరి నుంచి అమరావతి వరకు చేపట్టనున్న పునరుజ్జీవన సైకిల్‌యాత్ర ప్రచార కరపత్రాలను నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

నేటి నుంచి చర్మవ్యాధులపై అవగాహన

తిరుపతి(భవానీనగర్): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజి, వెనెరియాలజి అండ్ లెప్రసీ(ఐఏడీవీఎల్) ఆధ్వర్యంలో శని, ఆదివారం రెండు రోజుల పాటు ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో చర్మవ్యాధులపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.

మహిళలతో మాట్లాడుతున్న జిల్లా డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మారుద్దాం

తిరుపతి(గ్రామీణం), న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తిరుపతికి పేరు తీసుకొద్దామని జిల్లా డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు పేర్కొన్నారు. గ్రామీణ మండలం ఎంపీడీవో సమావేశ మందిరంలో శుక్రవారం మాదకద్రవ్యాల నివారణపై పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లులు జాగ్రత్తగా గమనించాలన్నారు. వెలుగు ఏపీఎం నాగేశ్వరావు పాల్గొన్నారు.

దామలచెరువులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాని

చంద్రగిరిలో విజ్ఞాన ప్రదర్శనను పరిశీలిస్తున్న డీఈవో కేవీఎన్ కుమార్

కోలాహలంగా తల్లిదండ్రుల సమావేశాలు

తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

-న్యూస్‌టుడే బృందం

తిరుపతి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు

నేల ఆరోగ్య సంరక్షణ అందరి కర్తవ్యం

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: నేల ఆరోగ్య సంరక్షణ మనందరి కర్తవ్యమని వక్తలు పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కళాశాలలో అసోసియేట్ డీన్ రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విశ్రాంత మృత్తిక శాస్త్ర అధ్యాపకుడు గిరిధర్ కృష్ణ హాజరయ్యారు. ఇన్‌ఛార్జి ఏడీఆర్ మురళీకృష్ణ ఆరోగ్యకరమైన నేలల ఆవశ్యకతను వివరించారు. ● **తిరుపతి(ఎస్వీయూ), న్యూస్‌టుడే:** ఎస్వీయూ ప్రాంగణంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ● **తిరుపతి(మహిళా వర్సిటీ):** శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల బాటనీ, జాగ్రఫీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మృత్తికా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ నారాయణమ్మ, అధ్యాపకులు భద్రమణి, జ్యోతి, విద్యార్థినులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న అతిథులు

ముగిసిన పీజీ విద్యార్థుల జాతీయ సదస్సు

తిరుపతి(పశువైద్య వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర పశువైద్య వర్సిటీలో నిర్వహించిన పీజీ విద్యార్థుల జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. 'పశువైద్య రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, జంతు ఆరోగ్యం- ఉత్పాదకతపై వాటి ప్రభావం' అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు దేశంలోని 8 రాష్ట్రాల నుంచి 120 మంది పశువైద్యంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు హాజరయ్యారు. వారి పరిశోధన ప్రదర్శనలను నిపుణులు ముందు చర్చించారు. ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి డా.జె.వి.రమణ, పూర్వవిద్యార్థి, ఆంకోసీక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పూసల సురేష్, వర్సిటీ రిజిస్ట్రార్ వినుడ, డీన్ సురేష్‌కుమార్ హాజరై విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

తిరుచ్చిపై శ్రీకృష్ణుడు

చంద్రగిరి, న్యూస్‌టుడే: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో రుక్మిణి, సత్యభామలతో శ్రీకృష్ణుడు తిరుచ్చిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి నిత్య పూజలు చేశారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి, శ్రీవారి ఆర్జిత కల్యాణ మహోత్సవం నిర్వహించారు. డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్‌బాబు, రాజ్‌కుమార్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు, మునికుమార్, ధనశేఖర్, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట ఆలయాభివృద్ధికి బృహత్ ప్రణాళిక

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా బృహత్ ప్రణాళికను రూపొందించాలని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తితిదే పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో శుక్రవారం అధికారులతో ఈవో సమీక్షించారు.

ఎస్ఎఫ్ఐ మహాసభలు విజయవంతం చేయండి

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: భారత విద్యార్థి ఫెడరేషన్ 25వ మహాసభలను ఈనెల 12, 13, 14 తేదీల్లో తిరుపతి కచ్చపి ఆడిటోరియం వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ గౌరవాధ్యక్షుడు టెంకాయల దామోదరం తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఎస్ఎఫ్ఐ ఆహ్వాన సంఘం మహిళా విభాగం కన్వీనర్ పవిత్రతో కలిసి ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ, ఉద్యమాలకు ఈ రాష్ట్ర సదస్సు పిలుపునిస్తోందని చెప్పారు.

యువతకు స్వయం ఉపాధి శిక్షణ

చంద్రగిరి, న్యూస్‌టుడే: చంద్రగిరిలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులు, మహిళలకు 'ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ'పై శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి.సురేష్‌బాబు తెలిపారు. డిసెంబరు 15 నుంచి నెలపాటు తరగతులు ఉంటాయన్నారు. పదో తరగతి చదివి, 19- 45 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు అర్హులన్నారు. దరఖాస్తుకు ఆధార్, బియ్యం కార్డు జిరాక్సులు, నాలుగు చిన్న ఫొటోలు జత చేయాలన్నారు. ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. వివరాలకు 94949 51289, 79896 80587, 63017 17672 నంబర్లను సంప్రదించాలన్నారు.

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్‌లో తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దర్శించుకున్నారు.

శ్రమదానం.. స్వచ్ఛ ప్రాంగణం

వ్యవసాయ కళాశాల విద్యార్థుల సేవా కార్యక్రమాలు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ప్రాంగణం చాలా విస్తారంగా ఉంటుంది. దేశానికి వెన్నుముక అయిన రైతన్న సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వ్యవసాయ రంగంలో నిపుణులను తయారు చేస్తున్న కళాశాలలో విద్యాభ్యాసం క్రమపద్ధతిలో ఉంటుంది. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసిన వారు గ్రామీణ ప్రాంతాల్లో రైతు స్థాయిలో పనిచేయాల్సి ఉన్నందున సమాజంపై, మానవ సంబంధాలు, జీవన విధానాలు, పర్యావరణ సంరక్షణ లాంటి అంశాలపై అవగాహన పెంపొందించేలా వివిధ కార్యక్రమాలను విద్యతో పాటు అందిస్తుంటారు. ఈ క్రమంలో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) క్రమం తప్పకుండా అమలు చేస్తుంటారు. ప్రతి శనివారం విద్యార్థులను 100 ఎకరాలు పైగా విస్తరించి ఉన్న కళాశాల ప్రాంగణంలో దశల వారీగా శుభ్రం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దీంతోపాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎం. రెడ్డిశేఖర్ అంటున్నారు.

కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న విద్యార్థులు

ఎంతో సంతృప్తినిస్తోంది

వారం వారం మూడు గంటల పాటు ఎన్‌సీసీ సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. నిత్యం ఇదే ప్రాంగణంలో మేము తిరిగే ప్రాంతాల్లో చెత్త, ఏపుగా పెరిగిన వ్యర్థపు చెట్లు కనిపిస్తుంటాయి. ప్రతివారం ఏదో ఒక ప్రాంతం శుభ్రం అవుతూ ప్రాంగణం మొత్తం శుభ్రం అవుతుంది. పరిశుభ్రమైన ప్రాంగణం చూసినప్పుడు, మా సేవలు పొందిన రైతులు, గ్రామస్థులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం మాకు ఎంతో తృప్తినిస్తుంది.

- వెంకటసాయి, విద్యార్థి

ఎన్‌సీసీలో కీలకమయ్యే అవకాశం

ఇది నిరంతరం జరిగే కార్యక్రమం కావడంతో ఒక్కో విద్యార్థికి ఆరు నెలల పాటు ఎన్‌సీసీలో కీలకంగా వ్యవహరించే అవకాశం దక్కుతుంది. ఆ సమయంలో చిత్తశుద్ధితో పనిచేసి అధ్యాపకుల మన్ననలు పొందుతాం. బీఎస్సీ(వ్యవసాయం) ఆఖరి సంవత్సరంలో ఆరు నెలల పాటు మేము ప్రతివారం ఎంతో ఉత్సాహంగా ఈ సేవా కార్యక్రమాలు పాల్గొంటాం. **- వైష్ణవి, విద్యార్థిని**

శారీరక, మానసిక ఉపశమనం

వృత్తి విద్యా కోర్సు అయిన వ్యవసాయ విద్యను అభ్యసించే వారికి కళాశాల, హాస్టల్ తప్ప వేరే ప్రపంచం ఉండే అవకాశం తక్కువే. ఎన్‌సీసీ కార్యక్రమాల ద్వారా ప్రతి వారం మూడు, నాలుగు గంటల పాటు శ్రమిస్తాం. తద్వారా శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.

- సమన్విత, విద్యార్థిని

పంచలోహ నాగపడగ వితరణ

ఏర్పేడు, న్యూస్‌టుడే: ఏర్పేడు మండలం మర్రిమందలో వెలసిన శ్రీలక్ష్మీహయగ్రీవ ఆలయంలోని శ్రీరామలింగేశ్వరస్వామికి తిరుపతికి చెందిన కార్తిక వర్మ పంచలోహ నాగపడగను శుక్రవారం వితరణగా అందజేశారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. కార్తికవర్మను ఆలయ పెద్దలు సత్కరించారు.

దాతలు వితరణగా అందజేసిన పంచలోహ నాగపడగ

దాత భానుప్రకాశ్‌ను సత్కరిస్తున్న ఎంఈవో, హెచ్ఎం, ఉపాధ్యాయులు

పాఠశాలకు కంప్యూటర్ల వితరణ

చంద్రగిరి, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.కొంగరవారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌ను దోర్నకంబాలకు చెందిన బైరెడ్డి భానుప్రకాశ్ శుక్రవారం ప్రారంభించారు. చదువుకున్న పాఠశాలకు 10 కంప్యూటర్లు అందజేశారు. ఆయనను ఎంఈవో2 భాస్కర్‌బాబు, హెచ్ఎంలు జగదీశ్‌ప్రసాద్, భాస్కర్‌నాయుడు, ఉపాధ్యాయులు అమర్‌నాథ్, యల్లయ్య సత్కరించారు.

తరగతి గదుల ప్రారంభం

చంద్రగిరి, న్యూస్‌టుడే: పారిశ్రామికవేత్త దశరథరెడ్డి సహకారంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రూ.14.75 లక్షలతో అదనంగా రెండు తరగతి గదులు నిర్మించడం ఆదర్శనీయమని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆధునిక హంగులతో నిర్మించిన రెండు తరగతి గదులను దాత దశరథరెడ్డి, ప్రిన్సిపల్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే నాని ప్రారంభించారు. దాతలను ఘనంగా సత్కరించారు. గదుల నిర్మాణానికి దాత దశరథరెడ్డి రూ.7 లక్షలు, కళాశాల సిబ్బంది రూ.4 లక్షలు, కళాశాల నిధులు రూ.2.30 లక్షలు, ప్రిన్సిపల్ రాజశేఖర్‌రెడ్డి రూ.60 వేలు, పి.లక్ష్మీనారాయణరెడ్డి రూ.50 వేలు, తెదేపా పట్టణ అధ్యక్షుడు ధనంజయరెడ్డి రూ.30 వేలు ఆర్థికసాయం చేశారని ప్రిన్సిపల్ తెలిపారు.

వడ్రంగుల సంక్షేమానికి కృషి

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: వడ్రంగుల(కార్పెంటర్ల) వృత్తిలో ఉండే వారి సంక్షేమం, ప్రగతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. కార్పెంటర్ల సంక్షేమ సంఘం సమావేశం పద్మావతిపురంలోని కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పెంటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రత్నం ఆచారి పాల్గొన్నారు. ● యువతకు నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో తిరుపతి ఇస్కాన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. ఇస్కాన్‌లో జనవరి 15వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ కెరీర్ అండ్ స్కిల్స్ కంటెస్ట్ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ఇస్కాన్‌లో ఆవిష్కరించారు.

హైకోర్టులో ఎస్వీయూకు చుక్కెదురు

తిరుపతి(ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూలో తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకులను నియమించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు డిసెంబర్ 26 వరకు నిలుపుదల చేసింది. కొందరు నిరుద్యోగులు వర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో రోస్టర్ లేదని హైకోర్టును ఆశ్రయించగా మొదట సింగిల్ జడ్జ్ స్టే ఆర్డర్ ఇచ్చారు. దీనిపై ఎస్వీయూ హైకోర్టులో అప్పీలు చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. తదుపరి ఈ తీర్పుపై నిరుద్యోగులు, గతంలో అకడమిక్ కన్సల్టెంట్లుగా విధులు నిర్వహించిన వారు హైకోర్టు బెంచ్ అప్పీలుకు వెళ్లగా ఇద్దరు సభ్యులు గల న్యాయమూర్తులు ఈ అకడమిక్ కన్సల్టెంట్స్ నియామకంపై రోస్టర్ లేకపోవడంతో ఎస్వీయూకు ఈ రిజర్వేషన్లపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఈ నెల 26వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అప్పటివరకు నియామక ప్రక్రియ నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చారు.

పది పరీక్ష కేంద్రానికి ఉచిత రవాణా

తిరుపతి(గ్రామీణం), న్యూస్‌టుడే: తుమ్మలగుంట ఉన్నత పాఠశాలలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు పాఠశాల నుంచి పరీక్ష కేంద్రం వరకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తానని తెదేపా జిల్లా ప్రచార కార్యదర్శి దొడ్ల కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న తెదేపా జిల్లా ప్రచార కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి

తిరుపతి కళాకారులను ఆదరించండి

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: తిరుపతిలో ఉన్న కళాకారులను ఆదరించాలని తెదేపా నేత జగన్నాథం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో తిరుపతి యువత నూతనంగా రూపొందిస్తున్న 'నెక్స్ట్ ఫెస్టివల్' చిత్ర యూనిట్‌తో కలిసి ఆయన మాట్లాడారు. విభిన్న కథాంశాలకు సంబంధించిన చిత్రాలను రూపొందిస్తున్న తిరుపతి చిత్ర కళాకారులకు రాష్ట్ర, దేశస్థాయిలో గుర్తింపు వచ్చేలా నగర ప్రజలు తమను ఆదరించాలని కోరారు. చిత్ర బృందం లోకేష్, అమృత బిందు, ఆమూరు శివ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రచందనం స్వాధీనం: 8 మంది అరెస్టు

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: టాస్క్‌ఫోర్స్ బలగాలు అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ పరిధిలో శుక్రవారం దాడులు నిర్వహించారు. 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

ట్రాఫిక్ అంతరాయం కేసుల్లో జరిమానా

తిరుపతి(లీగల్): తిరుమలలో ట్రాఫిక్ అంతరాయం కేసుల్లో పలువురు నిందితులకు తిరుమల క్యాంపు కోర్టు రూ.86 వేలు జరిమానా విధించింది.

ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు

తిరుపతి(లీగల్): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకి చెందిన పళని లక్ష్మణన్‌కి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతిలోని రాష్ట్ర స్థాయి ఎర్రచందనం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

చంద్రగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డుపై ఉన్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. చంద్రగిరికి చెందిన సురేష్ (36) తిరుపతిలో లగేజీ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి రంగంపేట సమీపంలోని ప్రైవేటు కళాశాల ముందు వేచి ఉన్నారు. కర్ణాటక నుంచి తిరుపతి వెళుతున్న కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. కారు సైతం పక్కనున్న కల్వర్టును ఢీకొట్టడంతో డ్రైవర్ అబ్దుల్‌కు గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సురేష్ (పాతచిత్రం)

IN THE COURT OF THE Vth ADDITIONAL DISTRICT JUDGE OF TIRUPATI

E.P.No. 4/2024
O.S.No. 84/2010

Between
M/s Margadarsi Chit Fund Pvt.Ltd., Tirupati Branch Rep.by its Manager/Foreman
.....Decree Holder
AND
Mrs. K.Vani & Others
......Judgement Debtors

Sale notice to jdr No.5

Jdr5) .Mr. K.K.Ramesh, S/o K.Chinnappa, D.No.13-6-600/44/23, P.K.Layout, Tirupati, Chittoor District. Now: Tirupati District.

Please take sale notice that the above E P is posted to 22- 12-2025 for your appearance before the above said Honourable Court, Tirupati at 10:30 A.M., either in person or through an Advocate and raise your objections if any, failing which the case will be decided in your absence as exparte.

Hearing Date: 22-12-2025

Sri.K.Ramesh Babu,
Advocate, Tirupati Cell No. 9440095932

శ్రీకాళహస్తి

•శ్రీకాళహస్తి •సత్యవేడు

వేయిలింగాల కోన వద్ద కొండల్లోంచి ప్రవహిస్తున్న జలపాతం

జలపాత హొయలు

కైలాసగిరుల్లోని వేయిలింగాలకోన జలపాతం వద్ద కొండల్లోంచి నీళ్లు ఉద్ధృతంగా కిందకు జారుతూ ఆకట్టుకుంటున్నాయి. పరవళ్లను చూసేందుకు సందర్శకులు అక్కడకు చేరుకుని ప్రకృతి అందాలను చరవాణుల్లో బంధిస్తున్నారు. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు

శ్రీకాళహస్తి: ఏడు గంగల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ నరసింహమూర్తి సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం జాతర నిర్వాహక కమిటీ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు. గంగమ్మ నిలబడే ప్రదేశాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకూడదని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. పట్టణ సీఐ ప్రకాష్‌కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆధార్ పొందాలంటే.. అన్నీ కష్టాలే..!

మరుగున పడిన పరికరాలు

కేవీబీపురం, న్యూస్‌టుడే: సత్యవేడు నియోజకవర్గంలో ఆధార్‌కార్డులు పొందాలంటే సామాన్యుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ప్రతి మండలంలో ఐదు నుంచి ఆరు ఆధార్ కేంద్రాలను మంజూరు చేశారు. అందులో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లలో ప్రత్యేక శిక్షణ పొందిన వారికే ఆధార్ తీసే బాధ్యతలను అప్పగించింది. కొన్ని మండలాల్లో ఆధార్ తీసేందుకు అవకాశాలున్నా తమకేమీ తెలియనట్లు డీఏలు వ్యవహరించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అనుమతులున్నా.. ప్చ్..!

ప్రతి మండలంలోనూ పలు కేంద్రాలకు ప్రభుత్వం అనుమతులున్నా వాటిని నిర్వహించేందుకు సచివాలయ డీఏలు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో యంత్రాలు మూలనపడ్డాయి. ప్రభుత్వ నిధులు నిరుపయోగమయ్యాయే కానీ బాధితుల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

కేంద్రాలు అరకొరగా..

నియోజకవర్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆధార్ కేంద్రాలు కూడా సాంకేతిక లోపాలతో పాటు సిగ్నల్ సమస్య వెంటాడుతోంది. దీంతో కేంద్రాలు అరకొరగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏ పని కావాలన్నా ఆధార్ అవసరం కావడంతో నిత్యం ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రజలు బారులు తీరుతున్నారు. సకాలంలో ఆధార్‌కార్డులు పొందలేక నానాయాతన పడుతున్నారు.

పలు మండలాల్లో పరిశీలిస్తే..

● కేవీబీపురం మండలం కాట్రపల్లిలో సిగ్నల్ సమస్యలతో బాధితులు కేంద్రం వద్ద నిరీక్షించక తప్పడం లేదు. అంజూరు, పెరిందేశం, తిమ్మసముద్రం, ఆరె సచివాలయాల్లో ఆధార్‌కార్డులు తీసేందుకు అనుమతులున్నా ఇక్కడ ఆ ఊసేలేదు. ఈ కేంద్రాల్లో పరికరాలన్నీ తుప్పుపడుతున్నాయి. ● వరదయ్యపాళెం, సంతవేలూరులో సిబ్బంది బదిలీపై వెళ్లడం, నూతన సిబ్బంది రాకపోవడంతో రెండు ఆధార్‌కేంద్రాలు మూతపడ్డాయి. మత్తేరిమిట్ట, మరదవాడలో అదనంగా కేంద్రాలను మంజూరు చేసినా డీఏల అవగాహన లేమితో పరికరాలు మూలకు చేరాయి. ● బీఎన్ కండ్రిగ మండలంలో నాలుగు కేంద్రాలు ఉండగా వెస్ట్ వరత్తూరులో సాంకేతిక సమస్యతో మూతపడగా.. మిగిలిన మూడు చోట్లా అరకొరగా పనిచేస్తున్నాయి. ● నారాయణవనంలో ఐదు కేంద్రాలు ఉండగా రెండు మాత్రమే పనిచేస్తున్నాయి.

తప్పనిసరిగా అమలు

ఆధార్ కేంద్రాలు అనుమతి ఉంటే తప్పనిసరిగా లబ్ధిదారులకు కార్డులు తీయాల్సిందే. శిక్షణ పొందిన డీఏలు ఉన్నచోట పరికరాలు ఏర్పాటు చేసి కేంద్రాలు సజావుగా అమలయ్యేలా ఎంపీడీవోలను ఆదేశించి చర్యలు తీసుకుంటాం.
- రవికుమార్‌నాయుడు, జడ్పీ సీఈవో

పేదలకు పోలీసుల దాతృత్వం

నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీసులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: వర్షాల ప్రభావంతో పనులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు పోలీసులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నచ్చునేరి, వెంకటాపాళెం, చింతలపాళెం, కోబాకమిట్ట, మేర్లపాక, కందాడతో పాటు పలుగ్రామాల్లో నివసిస్తున్న 131 కుటుంబాలకు డానేట కార్ట్, ఆషా ఎన్జీవో ఆధ్వర్యంలో శుక్రవారం పది కిలోల బియ్యం, కందిపప్పు, వంటనూనె, చక్కెర వంటి నిత్యావసర సరకులు అందజేశారు. సీఐ శ్రీకాంత్‌రెడ్డి, తెదేపా మండల అధ్యక్షుడు నాగరాజునాయుడు, ఆషా ఎన్జీవో అధ్యక్షుడు జులియన్‌రాజు పాల్గొన్నారు.

కుక్కర్, స్టీల్ బిందెలు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయినులు

ఉపాధ్యాయుల వితరణ

కేవీబీపురం, న్యూస్‌టుడే: రాయలచెరువు గండి బాధితులైన కేవీబీపురం ఉన్నత పాఠశాల పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు ప్రధానోపాధ్యాయుడు కూనాటి సురేష్, ఉపాధ్యాయులు కుక్కర్, స్టీల్‌బిందెలు అందజేసి దాతృత్వం చాటుకున్నారు. ఇప్పటికే నిత్యావసర సరకులు అందించిన ఉపాధ్యాయ బృందం శుక్రవారం 120 కుటుంబాలకు కుక్కర్, స్టీల్‌బిందెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ చంద్రబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అర్జీలిస్తే పక్షం రోజుల్లో పరిష్కారం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

కుమార్తె ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి వివరిస్తున్న తల్లిదండ్రులు

రేణిగుంట, న్యూస్‌టుడే: అర్జీలకు సంబంధించి రూపొందించిన పత్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నమోదు చేస్తే సంబంధిత అధికారులకు వాటిని పంపి పక్షం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజల వినతులు అందుకోవడంతో పాటు వారి సమస్యలు తెలుసుకున్నారు. రేణిగుంటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అర్హులందరికీ నివేశన స్థలాలు ఇస్తామన్నారు. దెబ్బతిన్న రహదారులను త్వరలో బాగు చేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, అవాస్తవ సందేశాలను పట్టించుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మహబుబ్‌బాషా, ఎంపీడీవో రవిచంద్ర, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు డి.పుష్పనాథన్, సీటీ సుబ్రహ్మణ్యం, మునస్వామినాయుడు, సుబ్రహ్మణ్యరెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు.

తల్లులకు పుష్పాలు అందజేస్తున్న పిల్లలు

పరిశోధనలపై అవగాహన పెంచుకుంటున్న విద్యార్థులు

పండగలా తల్లిదండ్రుల సమావేశం

న్యూస్‌టుడే బృందం: శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రుల మెగా సమావేశాన్ని పండగలా నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులకు రోజాపువ్వులను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు గురించి ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, తల్లికి వందనం, కిట్ల పంపిణీ, వందశాతం ఉత్తీర్ణత ప్రణాళికలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ● శ్రీకాళహస్తి ఆర్‌పీబీఎస్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు వెంకటసుబ్బారెడ్డి, దాతలు కవిస్, పూర్వ విద్యార్థి మల్లికార్జున్ పాల్గొన్నారు. ● రేణిగుంట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు. ● విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని సత్యవేడు బాలుర గురుకులం, నారాయణవనం తమిళ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. పిచ్చాటూరులో ప్రయోగశాలను ప్రారంభించారు. ● బీఎన్ కండ్రిగ జడ్పీ ఉన్నత పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ● నారాయణవనం మండలం పాలమంగళం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఐఏఎస్ అధికారి పామూరి సురేష్ పాల్గొన్నారు. ● బాల్యవివాహాల నిర్మూలనపై వరదయ్యపాళెం, బత్తులవల్లం ఉన్నత పాఠశాలల్లో ఐసీడీఎస్ సూపర్‌వైజరు శిల్ప ప్రతిజ్ఞ చేయించారు.

నాగలాపురం: క్రీడాపోటీల విజేతలతో ఉపాధ్యాయులు

శ్రీకాళహస్తి: నృత్యం చేస్తున్న బాలికలు

కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు, అధ్యాపకులు

సత్యవేడు, న్యూస్‌టుడే: ప్రిన్సిపల్ సుజాత వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు స్థానిక జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ ఛాంబర్‌కు వెళ్లినా కట్టించుకోకుండా తమను వేధిస్తోందని, బాత్రూమ్‌కు సంబంధించిన పనులు తమతో చేయిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులకు పాఠాలు చెప్పనీయకుండా తమను దూషిస్తున్నారని, గత నెల జీతం ఇంత వరకు రాలేదని అధ్యాపకులు ఆరోపించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శామ్యూల్ అరవింద్, హరిప్రసాద్, మురళి, ఒప్పంద అధ్యాపకులు, సిబ్బంది, న్యాయవాది రాజా, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులతో విద్యార్థినులు

రాష్ట్రస్థాయి కౌశల్ పోటీలకు ఎంపిక

నారాయణవనం, న్యూస్‌టుడే: తిరుపతిలోని భారతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో ఈ నెల 27న జరిగే రాష్ట్రస్థాయి కౌశల్ సైన్స్ క్విజ్ పోటీలకు నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాల (ప్లస్) పదో తరగతి విద్యార్థినులు ఎస్పీ పవిత్ర, కె.పావనితేజ, 8వ తరగతి విద్యార్థిని ఎస్.నిఖిత ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయురాలు మనోహరి తెలిపారు. వీరిని శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కౌశల్ కోఆర్డినేటర్ ధనుంజయ్, సైన్స్ ఉపాధ్యాయులు ప్రతిమాచౌదరి, వాణి, ఉపాధ్యాయులు అభినందించారు.

జాతీయ స్థాయి పోటీలకు బత్తులవల్లం విద్యార్థులు

విద్యార్థులతో పీడీ బందిలకుమార్

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి క్రీడాపోటీలకు వరదయ్యపాళెం మండలం బత్తులవల్లం ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన అండర్-17 బాలికల విభాగంలో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో బత్తులవల్లం ఉన్నత పాఠశాలకు చెందిన గౌతమి ఉమ్మడి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటింది. కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగిన రగ్బీ అండర్-14 పోటీల్లో పాఠశాలకు చెందిన ఎం.సుబ్రహ్మణ్యం జిల్లాజట్టు తరఫున సత్తా చాటాడు. వీరు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నున్నారు. వీరిని పీడీ బందిలకుమార్‌లను ప్రధానోపాధ్యాయులు జయసుధ, ఉపాధ్యాయుల బృందం సన్మానించింది.

పాలకులెవరు? పథకాలెవరివి?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల చిహ్నాలు ప్రభుత్వ కార్యాలయాలపై దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల సచివాలయ గోడలపై అలాగే ఉన్నాయి. ఏర్పేడు మండలం వికృతమాల సచివాలయం భవనంపై ఈ చిత్రాలు దర్శనమిస్తున్నాయి.
- న్యూస్‌టుడే, ఏర్పేడు

వంతెన అసంపూర్ణం.. రాకపోకలు అస్తవ్యస్తం

నాగలాపురం, న్యూస్‌టుడే: నాగలాపురం మండలంలోని వేంబాకం-గోపాలపురం గ్రామాల నడుమ రూ.4.50 కోట్ల అంచనాతో ప్రారంభించిన వంతెన పనులు అసంపూర్తిగా మిగిలాయి. గుత్తేదారు వంతెనకు ఇరువైపులా ర్యాంపు నిర్మాణంలో జాప్యం చేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారి దెబ్బతినడంతో రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. పనులు పూర్తయ్యే వరకు ఈ రహదారికి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మురుగు తొలగదు.. దోమలు వదలవు

శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లిలో ఇళ్ల మధ్య వర్షపునీరు నిల్వతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటితో దోమల బెడద అధికమవుతోంది. దీంతో రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి గ్రామీణం

శెభాష్ శివశంకర్

సత్యవేడు, న్యూస్‌టుడే: కొత్తమారికుప్పం వద్ద గుంతల కారణంగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి వారం కిందట సత్యవేడు గాంధీపురానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. ఈ నేపథ్యంలో సత్యవేడు శ్రీషిర్డీ సాయిబాబా దేవాలయం సమీపంలో ఉన్న గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానిక వ్యక్తి శివశంకర్ గులక, ఇసుక, సిమెంట్ కలిపి గుంతలను పూడ్చేశారు. పాదచారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

జ్యోతిపూజకు ఆలయం ముస్తాబు

నాగలాపురం, న్యూస్‌టుడే: నాగలాపురంలో అయ్యప్పస్వామి వార్షిక జ్యోతిపూజకు వరశక్తి వినాయకస్వామి ఆలయం ముస్తాబైంది. దీక్షాధారులు శబరిమల యాత్రకు ముందుగా జ్యోతిపూజకు ఆలయాన్ని విద్యుద్దీపాలు, దేవతామూర్తుల కటౌట్లతో అలంకరించారు.

ఇరుముడి సమర్పణ

బీఎన్ కండ్రిగ: మండలంలోని చెంచులక్ష్మి అమ్మవారి భక్తులు శుక్రవారం ఇరుముడి సమర్పించారు. ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి చెంచులక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని భక్తులు ఊరేగించారు. కడియాల రాంబాబుస్వామి,అశోక్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

పంచలోహ నాగపడగ వితరణ

ఏర్పేడు, న్యూస్‌టుడే: ఏర్పేడు మండలం మర్రిమందలో వెలసిన శ్రీలక్ష్మీహయగ్రీవ ఆలయంలోని శ్రీరామలింగేశ్వరస్వామికి తిరుపతికి చెందిన కార్తికవర్మ పంచలోహ నాగపడగను శుక్రవారం వితరణగా అందజేశారు.

కాలానుగుణ వ్యాధులపై అవగాహన

బీఎన్‌కండ్రిగ: అరిగిల కండ్రిగ ఎస్టీకాలనీలో ఎంటర్ చర్చి సర్వీస్ అసోసియేషన్, సీఎంఎస్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అన్నదానం చేశారు.

భూసార పరీక్షలు అవసరం

రేణిగుంట, న్యూస్‌టుడే: మంచి దిగుబడులు సాధించడానికి భూసార యాజమాన్యం అవసరమని చిత్తూరు ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణారావు తెలిపారు. శుక్రవారం రాస్ కేవీకేలో నిర్వహించిన ప్రపంచ నేలల దినోత్సవంలో ఆయన మాట్లాడారు.

సమస్యలు లేని సత్యవేడు రూపకల్పనే లక్ష్యం

సమావేశంలో మాట్లాడుతున్న కూరపాటి శంకర్‌రెడ్డి

పిచ్చాటూరు, న్యూస్‌టుడే: సమస్యలు లేని సత్యవేడు రూపకల్పనే తన లక్ష్యమని తెదేపా నియోజకవర్గ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్‌రెడ్డి పేర్కొన్నారు. పిచ్చాటూరులోని ప్రైవేటు కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రెవెన్యూ, రహదారులు, వంతెన సమస్యలకు ప్రాధాన్యమిస్తున్నట్లు పక్కాగృహాల నిర్మాణంతో పాటు పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మండలవాసులు అధిక సంఖ్యలో ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వెంగళత్తూరులో పీటీఎం కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న భోజనం తిని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో మహమ్మద్ రఫీ, పల్లికొండేశ్వరాలయ ఛైర్మన్ పద్మనాభరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌నాయుడు, సింగిల్‌విండో ఛైర్మన్ జయచంద్రనాయుడు, పార్టీ మండలాధ్యక్షులు తిరుమలరెడ్డి, శ్రీనివాసులు యాదవ్, గిరిబాబు, నేతలు బాలరాజు, జాన్సన్ పాల్గొన్నారు.

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దివ్యాంగ విద్యార్థులు నైపుణ్యంతో అన్ని రంగాల్లో రాణించాలని ఎంఈవో భువనేశ్వరి అన్నారు. స్థానిక భవిత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను బహూకరించారు. ప్రధానోపాధ్యాయుడు గురప్ప, ఐఈఆర్‌పీలు జనార్దన్, మజ్ను, ఐసీడీఎస్ అధికారిణి వరలక్ష్మి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ల్యాంకో ఉద్యోగి మృతి

తొట్టంబేడు: విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ల్యాంకో ఉద్యోగి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏర్పేడు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగకు చెందిన వ్యక్తి ల్యాంకో పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇతను విధులు ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వానొస్తే వణకాల్సిందే!

పొంగిన వాగులు.. ప్రయాణికుల ఇక్కట్లు

శ్రీకాళహస్తి గ్రామీణం (ఏర్పేడు), న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై కాజ్‌వేలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు.

సున్నపు కాలువ.. సమస్యల వెల్లువ

శ్రీకాళహస్తి- వెంకటగిరి ప్రధాన రహదారిపై దొమ్మరిపాళెం సమీపంలోని సున్నపుకాలువ పొంగడంతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి మీదుగా సుమారు 50 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏటా వర్షాకాలంలో వాగుకు వరద పోటెత్తుతుండటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉద్ధృతికి చేమూరుకు చెందిన ఇద్దరు యువకులు కొద్దిదూరం కొట్టుకుపోయారు. పసిబిడ్డతో వెళ్తున్న దంపతులు ప్రమాదానికి గురికావడంతో స్థానికులు రక్షించారు. మూడు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాలువ

మృత్యుకుహరం.. మోదుగులపాళెం కాజ్‌వే

ఏర్పేడు- మోదుగులపాళెం కాజ్‌వేపై ప్రమాదాలకు కొదవే లేదు. పదేళ్ల కాలంలో పదుల సంఖ్యలో ప్రయాణికులను పోలీసులు రక్షించారు. గతంలో ఒక జంట వాగు దాటుతూ మృతి చెందింది. పాపానాయుడుపేట- శ్రీకాళహస్తి, గుడిమల్లం కాజ్‌వేలపై ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.

శాశ్వత పరిష్కారం చూపితేనే?

మోదుగులపాళెం, గోవిందవరం కాజ్‌వేలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పైపు కల్వర్టును ఏర్పాటు చేసి.. మళ్లీ లోలెవల్ వంతెనలను నిర్మించడంతో సమస్య వెంటాడుతోంది. సుమారు 20 కి.మీ ప్రయాణించి రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

‘నియోజకవర్గంలో ఎస్సీల మధ్య చిచ్చు’

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ప్రొటోకాల్ కార్యక్రమాల నుంచి తప్పిస్తూ.. నియోజకవర్గంలోని దళితుల మధ్య శంకర్‌రెడ్డి చిచ్చు పెడుతున్నారని సత్యవేడు తెదేపా నాయకులు మురళి, సుబ్రమణి, గోవిందస్వాములు ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. అధిష్ఠానం సమన్వయకర్తగా నియమించిన శంకర్‌రెడ్డితో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు.

‘అసత్య ప్రచారాలు మానుకోవాలి’

శ్రీకాళహస్తి: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అసత్య ప్రచారాలు మానుకోవాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గురవారెడ్డి కోరారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు.

చరవాణి అప్పగింత

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి దర్శనానికి వచ్చిన తమిళనాడు భక్తులు చరవాణి మరచిపోయి వెళ్లిపోయారు. ఊంజల్ సేవ మండపం వద్ద ఉన్న చరవాణిని గమనించిన ఆలయ ఉద్యోగి బాలాజీ శుక్రవారం భద్రతా సిబ్బంది సమక్షంలో భక్తులకు అప్పగించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి: 80085 74555
నాగలాపురం: 98854 43308

తొట్టంబేడు, న్యూస్‌టుడే: సమస్య: శ్రీకాళహస్తి-తడ మార్గం నుంచి తొట్టంబేడు వెళ్లే రోడ్డులో రాత్రివేళల్లో అంధకారంతో ప్రజలు అవస్థలు తప్పడంలేదు. ఇక్కడ వీధి దీపాలున్నా విద్యుత్తు స్తంభాలు రోడ్డుకు దూరంగా ఉండటంతో అంధకారం నెలకొంటోంది. - నిర్మల, స్థానికురాలు

సమాధానం: పరిశీలించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. - సురేంద్రనాథ్, ఎంపీడీవో

వ్యర్థాల తొలగింపు

స్పందనకు వందనం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దక్షిణ కైలాస్‌నగర్‌లో మురుగు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను, హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యర్థాల గుట్టలను పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. ఈ రెండు సమస్యపై ‘మేమున్నాం మీకు తోడుగా’లో ప్రచురించడంతో కమిషనర్ భవానీప్రసాద్ స్పందించి సిబ్బందితో వ్యర్థాలు తొలగింపజేశారు. కార్మికులకు స్థానిక గృహస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

క్వాంటమ్ సాంకేతికత దిశగా సాగాలి

మాట్లాడుతున్న అశోకరాజు

నారాయణవనం, న్యూస్‌టుడే: అధ్యాపకులు తాజా సాంకేతికతను నేర్చుకుంటూ క్వాంటమ్ టెక్నాలజీ దిశగా విద్యార్థులను గ్లోబల్ కాంపిటీషన్‌కి సిద్ధం చేయాలని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల ఛైర్మన్ అశోకరాజు అన్నారు. కళాశాలలో అనంతపురం జేఎన్‌టీయూ, సిద్ధార్థ కళాశాల సంయుక్తంగా ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్ అంశంపై నిర్వహించిన ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బెంగళూరు శామ్‌సంగ్ ఆర్ అండ్ డీ ప్రతినిధి చంద్రశేఖర్ వోరుగంటి, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ వి.వాసుదేవరావు, కళాశాల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.

(c) eenadu

గూడూరు

•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

గూడూరులో నిమ్మ ధరలు

మొదటి రకం: కేజీ రూ. 21 నుంచి రూ. 30 వరకు
రెండో రకం: కిలో రూ. 15 నుంచి రూ. 20 వరకు

కోళ్ల ధరలు

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్

బ్రాయిలర్ (రైతు ధర)	145
లేయర్	125
బ్రాయిలర్స్	260
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	284
లేయర్ మాంసం	212

భంగం కలిగించొద్దు

శ్రీకాళహస్తి: ఏడు గంగల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ నరసింహమూర్తి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం జాతర నిర్వాహక కమిటీ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.

గళం విప్పి.. గెలుపు సాధించి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలను శుక్రవారం నిర్వహించారు. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై వక్తృత్వ పోటీలు జరిగాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎన్. వన్నికశ్రీ, ఎ. పునీత్, కె. తేజస్విని గెలుపొందారు. ప్రిన్సిపల్ తులసి, ఉపాధ్యాయులు రియాజ్, పద్మయ్య, అనురాధ, అనీల్, ప్రవీణ పాల్గొన్నారు.

విజేతలతో పాఠశాల ఉపాధ్యాయులు

ఆరు నెలలకే.. బయటపడిన లోపం

మండలంలో సుమారు రూ.2 కోట్లతో నిర్మించిన చిగురుపాడు పంచాయతీరాజ్‌శాఖ రోడ్డు పలుచోట్ల కుంగిపోయి నాణ్యత లోపాలు బయట పడుతున్నాయి, ఎంజీఎన్ ఆర్‌జీఎస్ పథకం కింద ఈ రోడ్డు నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాణ సమయంలో రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ కాకుండా లూజు సాయిల్ నింపి చదును చేయడంతో వర్షాలకు పలుచోట్ల రోడ్డు కరిగి పోయింది. 6 నెలల్లోనే రోడ్డుకు నాణ్యతా లోపాలు బయటపడటంతో స్థానికులు నివ్వెరపోతున్నారు. – న్యూస్‌టుడే, నాయుడుపేట

నాసిరకం పైపులు.. నిత్యం లీకులు

పట్టణ పరిధిలోని 25 వార్డులకు తాగునీరు సరఫరా చేసే సమ్మర్ స్టోరేజీ పైపు పగిలి నీరంతా చింతగుంట చెరువులోకి వృథాగా పోతోంది. దీంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ పైప్‌లైన్ పట్టణంలోని 9 ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తోంది. ప్రస్తుతం చింతగుంట చెరువు పూర్తిగా నిండిపోవడంతో మరమ్మతు చేయడం కష్టంగా మారింది. నాసిరకం పైపులు వేయడంతో నిత్యం ఏదోచోట లీకు అవుతోందని పట్టణవాసులు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, వెంకటగిరి

నేలపైనే కూర్చుంటాం.. పాఠాలు నేర్చుకుంటాం

ఎస్ఎఎల్‌సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నాడు- నేడు కింద గత వైకాపా పాలనలో ఎంపిక చేసి రూ.95 లక్షల అంచనా వ్యయంతో పనులు మొదలు పెట్టారు. అప్పటి ప్రభుత్వం రూ.22 లక్షలు మంజూరు చేయడంతో నిర్మాణాలు మూడేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. పాఠశాలలో 202 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు పాత భవనాలు ఉరుస్తుండటంతో అసంపూర్తి భవనాల్లో మట్టిపైనే కూర్చొని పాఠాలు వింటున్నారు. – న్యూస్‌టుడే, వాకాడు

తలుపులు లేని బడి.. అంగన్‌వాడీ

సూళ్లూరుపేట మండలంలోని ఉలపాపడవ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ భవనంలోని కిటికీలకు తలుపులు లేకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు లోపలకు వస్తోంది. దీంతో విద్యార్థులు చలికి వణుకుతూ, వానకు తడుస్తున్నారు. వంట సామగ్రి, సరకులకు సరైన భద్రత కరవైందని. ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సూళ్లూరుపేట

మేమున్నాం.. మీకు తోడుగా..

గూడూరు: 85002 02046
నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966
సమయం 10 AM TO 1 PM

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: **సమస్య:** గూడూరు పురపాలిక పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో కాలువ సక్రమంగా లేకపోవడంతో మురుగు ఇళ్ల మధ్యలోనే నిలుస్తోంది. – రాజు, గూడూరు

సమాధానం: కాలువలో పూడికలు తీసేలా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, కమిషనర్

దక్కిలి, న్యూస్‌టుడే: **సమస్య:** దక్కిలి పంచాయతీ నరసనాయుడుపల్లిలో నాలుగు రోజులుగా కొళాయిలకు నీరు రావడం లేదు. – రవి, నరసనాయుడుపల్లి గ్రామం

సమాధానం: మోటారు పనిచేయడం లేదు. సత్వరమే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. – రవీంద్రబాబు, ఎంపీడీవో

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: **సమస్య:** నాయుడుపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వీధిలో తాగునీటి కుళాయి నుంచి నీరు వృథాగా పోతోంది. – విజయభాస్కర్, స్థానికుడు

సమాధానం: మరమ్మతులు చేస్తాం.

సమస్య: పాత ఉప ఖజానా కార్యాలయం వీధిలో పైపు లైను నుంచి నీరు లీకేజీ అవుతోంది. – బాబు, స్థానికుడు

సమాధానం: బాగు చేస్తాం

సమస్య: నాయుడుపేట మహాలక్ష్మినగర్‌లో పూరిల్లు కూలిపోయింది. – ముకుంద, స్థానికుడు

సమాధానం: లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా యంత్రాలతో పనులు చేస్తున్నాం

– ఎస్‌కే.ఫజులుల్లా, కమిషనర్

సమస్య: చిగురుపాడు రోడ్డు అంచులు దెబ్బతింటున్నాయి. – హనుమంతురావు, స్థానికుడు

సమాధానం: రోడ్డు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సురేష్‌బాబు, ఎంపీడీవో

సమస్య: నాయుడుపేట స్వర్ణముఖి నది వంతెనపై సోలార్ దీపాలు అమర్చాలి. – శ్రీనివాసులు, స్థానికుడు

సమాధానం: బ్రిడ్జిపై ప్రమాదాలు జరగకుండా దీపాలు అమర్చేందుకు చర్యలు తీసుకుంటాం. – పరమేశ్వరి డీఈ

కడలిపై ఆటు.. జీవితాలపై పోటు

✦ అభివృద్ధికి అవరోధంగా తుపానులు
✦ నష్టపోతున్న తీరవాసులు

నాయుడుపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి గూడూరు డివిజన్ పరిధిలోని తీర ప్రాంతాలకు గత 15 ఏళ్లుగా తుపానుల తాకిడి అధికంగా ఉండటంతో అభివృద్ధికి అవరోధంగా మారింది. దీంతో తరచూగా ఏర్పడుతున్న తుపానులు తీరవాసుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చెన్నై నుంచి కళింగపట్నం మధ్య తుపానులు ఎక్కువగా తీరం దాటుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తీరానికి దగ్గరగా ఉన్న సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో తీవ్రత అధికంగా ఉంటోంది.

రైతులపై తీవ్ర ప్రభావం

చిల్లకూరు, కోట, వాకాడు చిట్టమూరు, దొరవారిసత్రం తడ, సూళ్లూరుపేట మండలాల్లో 4 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సముద్రంలో అల్పపీడనాలు, తుపానుల హెచ్చరికల సమయంలో వీరికి ఉపాధి కష్టమవుతోంది. చేపలు, రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. రబీలో పంటలు సాగుచేసే రైతులపై తుపానులు విరుచుకుపడి వెన్నువిరుస్తున్నాయి.

వరదలకు కోసుకుపోయిన పీఆర్ రోడ్డు

అంచనాలకే పరిమితం

తుపానుల సమయంలో ప్రభుత్వం నష్టాలపై అంచనాలు రూపొందించడం తప్ప శాశ్వత మౌలిక వసతుల కల్పనకు విపత్తు శాఖ నుంచి ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదు. దెబ్బతిన్న ప్రధాన రోడ్లు, వంతెనలకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పంట నష్టాలకు ఇచ్చే పరిహారం కూడా కంటితుడుపు చర్యగా మారింది.

ఇటీవల సంభవించినవి

2022, 2023లో సంభవించిన మండస్, మిచౌంగ్ తుపానుల తాకిడికి ఉమ్మడి గూడూరు డివిజన్‌లోని 3 నియోజకవర్గాల్లో పీఆర్. ర.భ శాఖ రోడ్డు, చెరువులు దెబ్బతిని రూ.48 కోట్లు నష్టం వాటిల్లింది. వైకాపా ప్రభుత్వం దెబ్బతిన్న మౌలిక వసతులు పునరుద్ధరించడంలో జాప్యం చేసింది. • గత నెలలో సంభవించిన మొంథా తుపాను ప్రభావంతో రూ.38.21 కోట్ల నష్టాలను మిగిల్చింది. తాజాగా దిత్వా తుపాను దాటికి గ్రామాల్లో రోడ్లు, చెరువు కట్టలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో వరి నీట మునిగింది. రూ.16.34 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలని తీర ప్రజలు కోరుతున్నారు.

15 ఏళ్లలో వచ్చిన తుపానులు: 8 | కలిగిన నష్టం : రూ.160 కోట్లు | తీవ్రంగా నష్టపోతున్న గ్రామాలు: 25

నేడు ప్రజాదర్బార్

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగుతుందని మండల తెదేపా అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు.

ముంపులోనే పొలాలు

వాకాడు, న్యూస్‌టుడే: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి పొలాలు నీట మునిగాయి. నీరు తగ్గకపోవడంతో నారు పాచిపోతుందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయాధికారి దీప ముంపుకు గురైన పంటలను పరిశీలించారు. మండలంలో వరి 2500 ఎకరాలు, నారుమళ్లు మరో వెయ్యి ఎకరాలు వరదనీటిలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు చెప్పారు.

'పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం'

నాయుడుపేట, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అట్ల కృష్ణారావు, గిండి సతీష్, కేశవరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఉయ్యాల ప్రవీణ్, జనసేన నాయకులు

ఆహారం పంపిణీ

కోట, న్యూస్‌టుడే: కోట, చిట్టమూరు మండలాల్లోని తుపాను పీడిత ప్రాంతాల్లోని 12 గ్రామాల ప్రజలకు పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ దాతృత్వంతో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ ఆధ్వర్యాన తెదేపా నాయకులు చేతుల మీదుగా 5 వేల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. **గూడూరు పట్టణం, న్యూస్‌టుడే:** పట్టణంలోని కల్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్‌వీల్ క్లబ్ సహకారంతో రెడ్‌సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ తనూజ దాతృత్వంతో దివ్యాంగులకు సరకులు శుక్రవారం పంపిణీ చేశారు. **చిల్లకూరు, న్యూస్‌టుడే:** మీనాక్షి థర్మల్ విద్యుత్తు కేంద్రం వారు మన్నేగుంట, మోమిడి, వరగలి గ్రామాల్లోని 850 కుటుంబాలకు భోజనం అందజేశారు. **గూడూరు పట్టణం, న్యూస్‌టుడే:** విందూరు గ్రామంలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం అందజేశారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ టౌన్, వెస్ట్ క్లబ్స్ ఆధ్వర్యంలో పురపాలక సంఘంలోని చవటపాలెం వరద బాధితులకు సరకులు పంపిణీ చేశారు.

గునపాడులో ఆహార పొట్లాలు అందజేస్తున్న తెదేపా నాయకులు

ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందిస్తున్న గురుకుల విద్యార్థినులు ✦విద్యార్థులతో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ✦ క్యూలో నిల్చొన్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్

విద్యతోనే పేదరిక నిర్మూలన

విద్య ద్వారా సమాజంలో పేదరికం నిర్మూలించడానికి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. శుక్రవారం మేనకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వెంకటగిరి పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించారు. చిల్లకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లితండ్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే తడ, వాకాడు, కోట, సూళ్లూరుపేట, బాలాయపల్లి తదితర మండలాల్లోని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ మీటింగ్‌ను కోలాహల వాతావరణంలో నిర్వహించారు.

- న్యూస్‌టుడే బృందం

తడ: మాట్లాడుతున్న ఎంపీడీవో శేఖర్ నాయక్

కోట: నెల్లూరుకొత్తపాళెంలో పుస్తకాల ప్రదర్శన

రైతుకు భూసార పరీక్ష కార్డు అందిస్తున్న కేవీకే సీనియర్ శాస్త్రవేత్త శ్రీధర్

భూసార పరీక్షలతో అధిక దిగుబడి

వెంకటగిరి,న్యూస్‌టుడే: రైతులు పంట సాగు సమయంలో తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ నేలల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరాజుపేట ఉద్యాన కళాశాల విద్యార్థినులు మిద్దెతోట, మొక్కల్లో పోషక లోపాల నమూనాలను ప్రదర్శించారు. రైతులకు భూసార పరీక్షల కార్డును అందించారు. శాస్త్రవేత్తలు నాగార్జునరెడ్డి, రాజీవన, తిరుపాల్, విజయశ్రీ, పాల్గొన్నారు.

రాకపోకల పునరుద్ధరణ

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని తిప్పవరపాడు వద్ద గూడూరు-రాజంపేట ప్రధాన రహదారిపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం తహసీల్దార్ ప్రసాద్, గ్రామీణ సీఐ కిషోర్‌బాబు, ఎస్సై తిరుపతయ్య, అగ్నిమాపక అధికారులు పరిశీలించి మధ్యాహ్నం నుంచి రాకపోకలు పునరుద్ధరించారు.

తెదేపా నేత మృతికి సంతాపం

వాకాడు, న్యూస్‌టుడే: నెల్లిపూడి పంచాయతీలోని వెంకటరెడ్డిపాలెంకు చెందిన తెదేపా సీనియర్ నేత కావలి గున్నయ్య అకాల మృతిపట్ల మండల తెదేపా నేతలు శుక్రవారం సంతాపం తెలిపారు. అంత్యక్రియలకు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ రూ.5 వేలు, పార్టీ మండల అధ్యక్షుడు మధురెడ్డి, హరీష్‌నాయుడు రూ.7 వేలు మృతుని కుమారుడు అంకయ్యకు అందజేశారు.

పోక్సో కేసులో జైలు

దొరవారిసత్రం,న్యూస్‌టుడే: మండలంలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కుప్పారెడ్డిపాళెంకు చెందిన కళ్లెబాకం సుమన్‌కు శుక్రవారం నెల్లూరు పోక్సో కోర్టు జడ్జి సి.సుమ నిందితునికి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధించినట్లు ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు.

పోస్టుకార్డులతో ఉద్యమం

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు జిల్లా చేయాలి, లేకుంటే నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని ప్రింట్ మీడియా అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో గూడూరు జిల్లా సాధన ఐకాస నాయకులకు మద్దతు తెలియజేసి, శుక్రవారం పోస్టుకార్డులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష నాయకులకు లేఖలు రాసి, గూడూరు ప్రజలకు న్యాయం చేసేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జమాలుల్లా, ఉడతా శరత్‌యాదవ్, చిరువెళ్ల సునీల్‌కుమార్, బాలకృష్ణం గౌడ్, మనోహర్ రెడ్డి, నానీ పాల్గొన్నారు.

పోస్టుకార్డులు చూపుతున్న ఐకాస నాయకులు

సిబ్బందికి సూచనలిస్తున్న డీఎస్పీ చెంచుబాబు

ప్రమాదాల నివారణకు సూచనలు

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు. శుక్రవారం ఆయన దొరవారిసత్రం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాయుడుపేట సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

వీసీఐసీ భూసేకరణకు పరిశీలన

నాయుడుపేట, న్యూస్‌టుడే: మండలంలోని వెంగమాంబపురం గ్రామంలో శుక్రవారం వీసీఐసీ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు ఆర్డీవో కిరణ్మయి ఆధ్వర్యంలో అవార్డు పరిశీలన కార్యక్రమం జరిగింది. రైతులతో మొదట సమావేశం నిర్వహించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వెలుపలి నుంచి రహదారి నిర్మించాలని కొందరు రైతులు తెలియజేశారు. పండ్లూరు, వెంగమాంబపురం గ్రామాల్లో 55 మంది రైతుల నుంచి 18.96 ఎకరాల భూమి రహదారి నిర్మాణానికి తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. తహసీల్దారు రాజేంద్ర. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శివప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న దార్ల రాజేంద్ర

'వైకాపా వారికి పదవులు ఇవ్వొద్దు'

నాయుడుపేట, న్యూస్‌టుడే: వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వరాదని శుక్రవారం నాయుడుపేటకు చెందిన ఆ పార్టీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి దార్ల రాజేంద్ర అన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ తెదేపా పరిశీలకులు జెడ్ శివప్రసాద్‌ను నెల్లూరులో కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. వైస్ ఛైర్మన్ ఎస్.కె రఫీను నాయుడుపేట పట్టణ తెదేపా అధ్యక్ష పదవికి ఎంపిక చేయరాదని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలను కూడా కలసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

అన్నదాతకు వరద దెబ్బ

బాలాయపల్లి- డక్కిలి: నేరేడు వాగు ఉద్ధృతి కారణంగా అలిమిలి, వెంకటరెడ్డిపల్లి, అంబలపూడి, మన్నూరు గ్రామాల్లో నిమ్మ తోటలు, వరినాట్లు దెబ్బతిన్నాయి. డక్కిలి మండలం దగ్గవోలు, పాతనాలపాడులో నిమ్మ చెట్లు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ పేర్కొంది. మండలంలో అయిదు పూరిళ్లు పాక్షికంగా పడిపోగా పది జీవాలు వరదల్లో కొట్టుకుపోయినట్లు తహసీల్దారు శ్రీనివాసులు తెలిపారు.

మన్నూరులో దెబ్బతిన్న వరినాట్లు

కోట: మండలంలోని 21 పంచాయతీల్లోని 60 ఇరిగేషన్, పంచాయతీరాజ్ చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చల్లకాలువ, స్వర్ణముఖి, రొయ్యలవాగు, మామిడికాలువ పరిధిని మించి పారుతున్నాయి. 5 వేల ఎకరాల్లో నారు పొలాలు ముంపునకు గురయ్యాయి. వ్యవసాయ మోటార్లు దెబ్బతిన్నాయి. చిట్టమూరు మండలంలో రొయ్యలవాగు, స్వర్ణముఖి, ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో వరి ఇంకా ముంపులోనే ఉంది.

ప్రహరీలు లేక.. రక్షణ కొరవడి

◆ ఉన్నత పాఠశాలల్లో ఇదీ పరిస్థితి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చాలాచోట్ల ప్రహరీలు లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారంగా మారింది. కొన్నిచోట్ల ప్రహరీలు లేవు. మరికొన్నిచోట్ల తక్కువ ఎత్తులో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రాంగణాల గోడలు దుస్థితికి చేరుకున్నాయి. దీంతో ఇటీవలి వర్షాలకు కొన్ని కూలిపోయాయి. దీంతో ఉన్నత పాఠశాలలకు రక్షణ కొరవడింది.

లోతట్టుగా మైదానాలు

జిల్లాలోని పెద్ద ఉన్నత బడుల్లో నాయుడుపేట ఎల్ఏసాగరం ఉన్నత పాఠశాల ఒకటి. ఇక్కడ 700 మంది చదువుకుంటున్నారు. పాఠశాల ప్రహరీ పొట్టిగా ఉండటంతో బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించి భీతావహ వాతావరణం సృష్టిస్తున్నారు. విద్యార్థులు తిరిగేందుకు సరైన ప్రాంగణం లేదు. పుదూరు ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానం లోతట్టుగా ఉండటంతో నీరు చేరుతోంది. గొట్టుప్రోలు ఉన్నత పాఠశాల ప్రహరీ కొంత ఇటీవల వర్షాలకు నేల వాలింది. పూడేరు, అన్నమేడు జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లోనూ గోడలు సరిగా లేవు. ఇవి ఎప్పుడో కట్టినవి కావడంతో పగుళ్లిచ్చి దెబ్బతిని పడిపోతున్నాయి.

నడుములోతు నీటిలో

నాయుడుపేట మండలం కాపులూరు ఉన్నత పాఠశాలలో మూడు అడుగుల లోతుతో నీరు నిలుస్తోంది. దీంతో తరగతులకు రావడం విద్యార్థులకు సమస్యగా ఉంది. ఇక్కడ కొత్తగా ప్రాంగణం కట్టినా పిల్లర్ల కింద వదిలే రంధ్రాల నుంచి నీరు వచ్చేస్తోంది. ఆవరణను ఎత్తు చేయాల్సి ఉంది. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు ఉన్నత పాఠశాల ఆనుకుని లోతట్టుగా పొలాలు ఉండటంతో వరద నీరు చేరుతోంది. ఉన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మించాల్సి ఉంది. ఇక్కడ కొత్త గదులు అవసరం. విద్యార్థులు నీటి గుంతల వద్దకు వెళ్లి జారిపడిపోయే అవకాశముంది.

కాపులూరు ఉన్నత పాఠశాల ఆవరణలో నిలిచిన నీరు

ఇక్కడే అధికం

పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడు, చెంబేడు, రోసనూరు, పాలచ్చూరు, పెళ్లకూరు, నెల్లబల్లి ఉన్నత పాఠశాలల్లో ప్రహరీలు లేవు. గతంలో నిర్మించినా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల సగం కట్టి వదిలేశారు. మిగిలిన మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రహరీలు కట్టాల్సి ఉంది. ఎంఈవో మునిరత్నం న్యూస్‌టుడేతో మాట్లాడుతూ కాపులూరు ఉన్నత పాఠశాల ఆవరణలో నీరు చేరడంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.

వివరాలిలా..

మండలం	ఉ	వి
బాలాయపల్లి	4	1051
చిల్లకూరు	11	1877
చిట్టమూరు	7	1953
దక్కలి	8	1100
దొరవారిసత్రం	6	2741
గూడూరు	12	3784
కోట	7	749
నాయుడుపేట	8	1726
ఓజిలి	5	1200
పెళ్లకూరు	7	1300
సూళ్లూరుపేట	7	2909
తడ	5	1722
వాకాడు	5	599
వెంకటగిరి	9	2126

ఉ: ఉన్నత పాఠశాలలు
వి:విద్యార్థులు

వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో

EP No: 19/2022
OS No: 63/2016

పావులూరి రమణయ్య ..DHR
VS
తిరకాల రమణయ్య ..JDR
తండ్రి లేట్ రామయ్య, శ్రీపురం గ్రామం, దక్కిలి మండలం, తిరుపతి జిల్లా.

వేలం ప్రకటన

డిక్రీ హోల్డర్‌కు పై కోర్టులో EP లోని బాకీ రాబట్టుకొనుటకు జడ్జిమెంట్ డెటారుకు చెందిన క్రింద కనబర్చిన షెడ్యూలులోని ఆస్తిని 19-12-2025వ తేదీన పై కోర్టులో ఉదయం 10-30 గం॥ల నుండి బహిరంగ వేలం వేయబడును. షెడ్యూల్ దాఖల ఆస్తిని కొనదలచినవారు ఈ వేలం పాటలో పాల్గొని సదరు ఆస్తిని కొనవచ్చును.

E.P. షెడ్యూల్

S.P.S.R నెల్లూరు జిల్లా (పూర్వం) రిజిస్ట్రేషన్, ప్రస్తుతం తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్, వెంకటగిరి సబ్ - డి - డక్కిలి మండలం - సర్వే నెం: 41 - శ్రీపురం గ్రామంలో 160 చ॥ గజముల ఇంటి స్థలము నందు నిర్మించిన మిద్దె ఇల్లు, విస్తీర్ణము - 648 చ॥ అడుగులు డోర్ నెం: 1-55 అసెస్‌మెంట్ నెం: 55

హద్దులు

తూర్పు: రామాబత్తిన మునిరత్నం ఖాళీ స్థలం; దక్షిణం: రామాబత్తిన మునిరత్నం ఇల్లు; పడమర: వీధి/ రోడ్డు; ఉత్తరం: ఎద్దల మునిరత్నం ఇల్లు.

DHR విలువ: 3,00,000/-
అమీన విలువ: 3,50,000/-
వేలం తేది: 19-12-2025

ఇట్లు: డి.గురుప్రసాద్, B.Sc, B.L., DHR అడ్వకేట్, వెంకటగిరి. సెల్: 97019 31103

(c) eenadu

ఈనాడు
విశాఖపట్నం
శనివారం 6 డిసెంబరు 2025

నేడు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

విశాఖ సాగర తీరాన 5 దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న తెలుగువారి ప్రియ పత్రిక ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 'ఈటీవీ.. మీటీవీ' అనగానే మూడు దశాబ్దాలుగా తెలుగుప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు @50, ఈటీవీ@30 వసంతాల వేడుకలకు విశాఖ నగరం వేదిక కాబోతోంది. ఈనెల 6న(నేడు) అక్కయ్యపాలెంలోని విశాఖ పోర్ట్ అథారిటీ డైమండ్ జూబ్లీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. సినీ గీతాలు, స్కిట్స్, కడుపుబ్బ నవ్వించే హాస్యం, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. వేడుకలకు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులు సునీత, వందేమాతరం శ్రీనివాస్, రమ్య బెహరా, మోహన భోగరాజు, శ్రీకృష్ణ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ డ్యాన్సర్‌లు పండు, పల్సర్ బైక్ ఝాన్సీ, మురళీ బాబాయ్‌లు డ్యాన్స్‌లతో అలరిస్తారు. బుల్లితెర నటి, ప్రయోక్త సుమ, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఈవెంట్ యాంకర్లుగా వ్యవహరిస్తారు. –ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

విద్యుత్ కాంతుల్లో వేదిక

● దాదాపు పది వేల మంది ప్రేక్షకులు కూర్చొని వీక్షించేలా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రవణానందంగా ఉండేలా అధునాతన ఆడియో సిస్టమ్‌లను సిద్ధం చేశారు. ప్రేక్షకులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక గ్యాలరీలు, డిజిటల్ స్క్రీన్లు సిద్ధమయ్యాయి.

ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి. పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చిన రిస్ట్‌బ్యాండ్‌లు ధరించిన వారికే ప్రవేశం ఉంటుంది.

అంతటా.. ఉత్కంఠ!

★ నేడు 'భారత్-దక్షిణాఫ్రికా' వన్డే మ్యాచ్
★ ఏసీఏ ఆధ్వర్యంలో పూర్తయిన ఏర్పాట్లు

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో మ్యాచ్ శనివారం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు స్టేడియం వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్ ఉంటుందని అంచనా. తమ అభిమాన క్రికెటర్లు కొట్టే బౌండరీలు, సిక్స్‌లు కళ్లారా చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ, కోహ్లి ఆడనుండటంతో టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.

✦ ఇప్పటికే నగరానికి చేరుకున్న ఇరుజట్ల క్రికెటర్లు శుక్రవారం స్టేడియంలో సాధన చేశారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తు నిర్వహిస్తుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు ఎక్కడికక్కడ సూచనలు ఇచ్చేందుకు ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు.

✦ శుక్రవారం సాయంత్రం ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపీలు కేశినేని శివనాథ్(చిన్ని), సానా సతీష్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రత, ఇతర వసతుల్ని తనిఖీ చేశారు.

✦ కార్యక్రమంలో ఏసీఏ ఉపాధ్యక్షుడు బండారు నర్సింహా రావు, కోశాధికారి దండమూడి శ్రీనివాసరావు, కౌన్సెలర్ విష్ణుదంతు, స్టేడియం ఛైర్మన్ ప్రశాంత్, సీఓఓ గిరీష్ డోంగ్రే, సీఏఓ జైకిషన్ తదితరులు పాల్గొన్నారు.

స్టేడియం వద్ద భద్రతా సిబ్బంది

మైదానంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా

స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు కేశినేని శివనాథ్(చిన్ని), సానా సతీష్ తదితరులు

క్రికెట్ మ్యాచ్‌కు వెళ్తున్నారా..?

అయితే సులువుగా మార్గం తెలుసుకోండిలా

పీఎంపాలెం, న్యూస్‌టుడే: భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ శనివారం రసవత్తరంగా జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. కొద్ది సమయంలోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రానున్నందున ప్రధాన మార్గంలో రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఇబ్బంది పడకుండా పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లోపలికి సులువుగా వెళ్లేందుకు మీ టికెట్‌లో ఉన్న గేటు మార్గం తెలుసుకోవచ్చు ఇలా.

✦ **నంబర్ల ప్రకారం గేట్లు ఇలా..** 1: జాతీయ రహదారిపై స్టేడియం సిగ్నల్‌కు ఎదురుగా ఆర్‌వీకే ప్రసాద్ (ప్రధాన గేటు) ✦ 2, 3, 4, 5: ప్రధాన, బి-మైదానం ప్రహరీల మధ్య నుంచి వెళ్లే రోడ్డు చివర (ఏఎస్సార్‌నగర్) ✦ 6, 7, 8: స్టేడియం వెనుక, సాంకేతిక కళాశాల రెండో గేటు సమీపంలో (ఏఎస్సార్‌నగర్). ✦ 9: స్టేడియం పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయం దరి పార్కుకు చేరువగా (హౌసింగ్‌బోర్డు కాలనీ). ✦ 10, 11: వేంకటేశ్వరస్వామి ఆలయం ఎడమ వైపు మార్గంలో (హౌసింగ్‌బోర్డు కాలనీ). ✦ 12, 13: స్టేడియం పక్కన విజయల్యాబ్ వెనుక, వేంకటేశ్వరాలయం రోడ్డులో (హౌసింగ్‌బోర్డు కాలనీ). ✦ 14, 15, 16: జాతీయరహదారికి ఎదురుగా ఎంఎస్‌కే ప్రసాద్ గేటు వద్ద, మన రుచులు హోటల్‌కు ఇరువైపులా ✦ 17: జాతీయరహదారికి ఎదురుగా ఫ్లడ్‌లైట్ స్తంభం పక్కన, మారుతీ డ్రైవింగ్ స్కూల్ ఎదురుగా. ✦ 18, 19, 20: రిలయన్స్ ట్రెండ్స్ (జాతీయరహదారిలో) ఎదురుగా వై వేణుగోపాలరావు గేటు, ఒకటో నెంబరు గేటు పక్కన.

వివిధ గేట్లలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన బోర్డు

రింక్‌లో రివ్వున! శివాజీపార్కు స్కేటింగ్ రింక్‌లో శుక్రవారం ఆరంభమైన జాతీయ స్థాయి పోటీల్లో ఓ దృశ్యం.
16లో

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు ఆర్యవైశ్య అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

✦ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' ఆర్యవైశ్య అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

✦ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 6న), రేపు(ఆదివారం, డిసెంబరు 7న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

✦ మరిన్ని వివరాలకు 9154918858, 8008001616 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధి గరివిడి- సిగడాం- చీపురుపల్లి మధ్య చేపడుతున్న ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ఈనెల 6న విశాఖ-బ్రహ్మపుర(58532), 7న బ్రహ్మపుర- విశాఖ (58531), (18525) రైళ్లను రద్దు చేయనున్నారు.

✦ కేకేలైన్‌లో లిమిటెడ్ హైట్ సబ్‌వే నిర్మాణ పనుల నేపథ్యంలో 8, 9న విశాఖ- కిరండూల్(18515), 9, 10న కిరండూల్- విశాఖ (18516) రైళ్లు దంతెవాడ నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు.

భూమి పూజకు ఐటీ కంపెనీలు సిద్ధం

ఈనాడు–విశాఖపట్నం, మధురవాడ –న్యూస్‌టుడే: సాగర తీరంలో ఐటీ వెలుగులకు అడుగులు పడుతున్నాయి. దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌కు ఈ నెల 12న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఐటీ హిల్స్‌లో తాత్కాలిక భవన ప్రారంభోత్సవం, కాపులుప్పాడలో భూమి పూజ జరగనున్నాయి. అదే రోజు మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. అలాగే ఇమేజ్ ఇన్నోవేషన్, టెక్ తమ్మినా, సత్వ కంపెనీలు సైతం అదే రోజు భూమి పూజకు సిద్ధం అవుతున్నాయి. రెండు చోట్ల సత్వ కంపెనీకి 30 ఎకరాలు కేటాయించారు. సత్వ డెవలపర్స్ రూ.1500కోట్లు పెట్టుబడి పెట్టనుండగా...2,500 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

రుషికొండ పెబుల్ బీచ్ సమీపంలో సత్వా డెవలపర్స్ కంపెనీ భూమి పూజకు యంత్రాలతో చదును చేస్తూ..

ఏయూ దూర విద్యా కేంద్రంపై యూజీసీకి ఫిర్యాదు

రెక్టార్ ఆధ్వర్యంలో కమిటీ విచారణ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వ విద్యాలయం దూరవిద్యా కేంద్రంపై 2023 బీఎడ్ విద్యార్థి ఫిర్యాదు చేశారు. ప్రతి పనికి మూడు, నాలుగుసార్లు తిప్పించుకుంటున్నారని, ఎవరూ సరిగా స్పందించడంలేదని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని యూజీసీ ఆదేశించింది. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ స్పందించారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.సీతా మాణిక్యం సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్రవారం దూర విద్యా కేంద్రంలో విచారణ జరిపింది. ఆయా సెక్షన్ల సిబ్బందిని పిలిచి విచారించింది. విద్యార్థులకు అసౌకర్యం కలిగించినా, అవినీతికి పాల్పడినా వర్సిటీ పరంగా చర్యలు తప్పవన్నారు. ✦ దూర విద్యా కేంద్రంలో 15, 20 ఏళ్లుగా ఒకే సీటులో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. వారిని బదిలీ చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

MANAGEMENT SEATS AVAILABLE
Last Date: 06-12-2025 (Today)
LLB 3YEARS | BA . LLB 5YEARS | LLM 2YEARS
Cont : 8332978328, 9154087107

బిల్డింగ్ లీజుకు కావలెను
తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ విద్యాసంస్థకు
కాలేజ్ నిర్వాహణకు 40000 to 50000 sft.
బిల్డింగ్ గాజువాక / కూర్మన్నపాలెం
పరిసర ప్రాంతాల్లో లాంగ్ లీజుకు కావలెను.
8374447328, 8300090009





(c) eenadu

22 నుంచి నీటి సరఫరా కార్మికుల సమ్మె

కార్పొరేషన్, న్యూస్‌టుడే : వేతనాలు పెంచాలని ఈనెల 22 నుంచి జీవీఎంసీ నీటి సరఫరా కార్మికుల సమ్మె చేయాలని నిర్ణయించినట్లు కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ నాయకులు ఎం.ఆనందరావు, ఆర్.సత్యం తెలిపారు. శుక్రవారం జీవీఎంసీ కార్యాలయంలో అదనపు కమిషనర్ డీవీ.రమణమూర్తిని కలిసి సమ్మె నోటీసు అందజేశారు **(చిత్రంలో)**.

క్రికెట్ మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : నగరంలో క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగే భారత- దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ శంఖబ్రతబాగ్చీ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేడియం వద్ద మూడంచెల భద్రతతో పాటు గ్యాలరీలను సెక్టార్లుగా విభజించి భద్రత కల్పిస్తామన్నారు. స్టేడియం చుట్టూ ఉన్న బహుళ అంతస్తు భవనాలపై సిబ్బంది నిఘా ఉంటుందన్నారు. సుమారు 1500 మంది అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లను కలర్ జిరాక్స్ తీసి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని, అభిమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్టేడియం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. మ్యాచ్ సమయానికి కంటే మూడు గంటల ముందుగానే ప్రేక్షకులను గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.

మాట్లాడుతున్న సీపీ శంఖబ్రతబాగ్చీ

అప్పన్న సన్నిధిలో భారత క్రికెట్ కోచ్‌లు

సింహాచలం, న్యూస్‌టుడే: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ శుక్రవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకుడు సత్య శ్రీనివాస్, డీఈఈ రామరాజు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఏఈవో తిరుమలేశ్వరరావు స్వామివారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలు అందజేశారు.

కప్పస్తంభం వద్ద భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

మాట్లాడుతున్న మంత్రి వాసంశెట్టి సుభాష్

కార్పొరేషన్, న్యూస్‌టుడే : భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తామని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శుక్రవారం ఆయన హోటల్ మేఘాలయలో విలేకరులతో మాట్లాడారు. వైకాపా హయాంలో వివిధ కారణాలతో కార్మికులకు అందాల్సిన సౌకర్యాలు నిలిపేశారని, వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందన్నారు. కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా కార్మికుల పని ప్రాంతాలను పరిశీలించామని, నిబంధనల ఉల్లంఘనపై నోటీసుల జారీకి ఆదేశించామన్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్మికశాఖకు చెల్లించాల్సిన రూ.11 కోట్ల నిధుల వసూళ్లపై దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఛైర్మన్ వి.మల్లికార్జున, సంయుక్త కార్మిక కమిషనర్ రామారావు పాల్గొన్నారు.

బిలియర్డ్స్, స్నూకర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే : ఆటోనగర్ సమీప గ్రీన్‌సిటీలోని లక్ష్య బ్యాడ్మింటన్ అకాడమీలో ఏర్పాటు చేసిన బిలియర్డ్స్, స్నూకర్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైజాగ్ ప్రొఫైల్స్ డైరెక్టర్స్ వి.వి.కృష్ణారావు, బి.సురేష్, భాస్కర్, కె.శ్రీనివాస్, గ్రీన్‌సిటీ పాఠశాల ప్రిన్సిపల్ సుశీల, పారా బ్యాడ్మింటన్ భారత జట్టు కోచ్ ఎంవీ.మురళీకృష్ణ పాల్గొన్నారు. శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వైజాగ్ ప్రొఫైల్స్ సంస్థకు పలువురు అభినందనలు తెలిపారు. ఆసక్తి గల చిన్నారులకు శిక్షణ ఇచ్చి, ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని కోచ్ నాగనవీన్‌కుమార్ తెలిపారు.

ప్రారంభోత్సవంలో వైజాగ్ ప్రొఫైల్స్ డైరెక్టర్ వి.వి.కృష్ణారావు, తదితరులు

సిమ్‌కార్డుల మోసం.. మరో 8 మంది అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: సెల్ దుకాణాలకు వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి ఆధార్, వేలిముద్రలతో సిమ్ కార్డుల మోసానికి పాల్పడుతున్న 8 మంది నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరహా మోసానికి సంబంధించి నెల రోజుల క్రితం ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన 5 మంది, గుంటూరు జిల్లా చెరుకుపల్లి వాసులైన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరంతా వినియోగదారులను మోసగించి వారి పేర్లతో సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసి అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలకు అందజేస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ సంచార్‌సాథీ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేరుమీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో పరిశీలించి జాగ్రత్త పడాలన్నారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో సిమ్ కార్డు నిందితులపై నిఘా చర్యలు కొనసాగిస్తున్నామని, మరింత మంది మోసగాళ్లను పట్టుకుంటామని సైబర్ క్రైం సీఐ పేర్కొన్నారు.

మేయర్‌కు అందని ఆహ్వానం

కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరంలోని క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగే భారత్- దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌కు మేయర్ పీలా శ్రీనివాసరావుకు, ఇతర కార్పొరేటర్లకు కనీసం ఆహ్వానం లేకపోవడంపై చర్చ జరుగుతోంది. గతంలో మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు కార్పొరేటర్‌కు ఒక్కో టికెట్, మేయర్‌కు అదనంగా టికెట్లు ఇచ్చేవారు. అయితే శుక్రవారం రాత్రి వరకు మేయర్‌కు గాని, కార్పొరేటర్లకు గాని టికెట్లు అందలేదు. టికెట్ల అంశంపై ఇటీవల కలెక్టర్‌కు లేఖ రాసినా... స్పందన లేదని, కమిషనర్ కేతన్‌గార్గ్ కూడా స్పందించడం లేదని మేయర్ కార్యాలయం సిబ్బంది తెలిపారు.

ఉత్కంఠగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే : అఖిల భారత అంతర్ రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీలు రైల్వే ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠంగా సాగాయి. పురుషుల 79 కిలోల విభాగంలో ఎన్.అజిత్, గురుకరణ్‌సింగ్, ఎస్కే.పాల్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 88 కిలోల విభాగంలో అభిజిత్ అంకుష్, శివరామ, జి.రవిశంకర్ విజేతలుగా నిలిచారు. 94 కిలోల విభాగంలో హర్షిత్ సెహ్రావత్, అజిత్‌సింగ్, ఎస్.కె.లాల్‌బషీర్ సత్తా చాటారు. విజేతలను తూ.కో.రైల్వే సీనియర్ మెకానికల్ ఇంజినీర్ ప్రవీణ్‌భాటి, డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ సుమిత్‌వర్మ, సీనియర్ డీఓఎం ముఖోపాధ్యాయ అభినందించారు.

విజేతలతో తూర్పు కోస్తా రైల్వే అధికారులు

మహా విశాఖ నగరపాలక సంస్థ, విశాఖపట్టణం. VIZAG ...ahead

పబ్లిక్ నోటీసు

వీధి విక్రయదారుల టౌన్ వెండింగ్ కమిటీలో అనధికారుల సభ్యత్వం దరఖాస్తులకు ఆహ్వానం

ఆర్.సి.నెం.361/2016/హెచ్-5/హెచ్-3/UCDP తేది: 05-12-2025

స్ట్రీట్ వెండార్స్ యాక్ట్ 2014 (ప్రొటెక్షన్ ఆఫ్ లైవలీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్) మరియు ప్రభుత్వ ఉత్తర్వులు నం.137 యం.ఏ.యు.డి. (యు.బి.ఎస్.) తే.31-03-2017 ప్రకారం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని జోన్లలో (జోన్-1 నుండి జోన్-8 వరకు) అనధికార సభ్యులను లాటరీ పద్ధతి ద్వారా 03 సంవత్సరముల (2025-2028) కాలపరిమితి గల కమిటీని ఎంపిక చేయుట కొరకు ఆయా జోనల్ స్థాయిలో జరిగిన స్ట్రీట్ వెండార్స్ సర్వేలో రిజిష్టర్ అయిన వీధి విక్రయదారులు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (NGO) మరియు కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ (CBOs)ల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. సంబంధిత దరఖాస్తులను రిజిష్టర్ పోస్టు ద్వారా గాని లేక నేరుగా జి.వి.యం.సి ప్రధాన కార్యాలయములో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సులో గాని ఈ పబ్లిక్ నోటీసు వెలువడిన నాటి (ఇచ్చిననాటి) నుండి 30 దినముల గడువులోగా దాఖలు చేయవలెను.

దరఖాస్తు యొక్క నమూనా మరియు ఇతర వివరములు www.gvmc.ap.gov.in వెబ్సైట్‌లో లేదా అన్ని జోనల్ కార్యాలయములలో మరియు జి.వి.యం.సి ప్రధాన కార్యాలయము యు.సి.డి విభాగంలో పొందవచ్చునని తెలియజేయడమైనది.

Sd/- కమిషనరు, జి.వి.యం.సి.

మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ — ఈ క్రింది చిట్ గ్రూపులు మా అనకాపల్లి బ్రాంచి వద్ద లభించును			
చిట్ (గ్రూపు)	వ్యవధి నెలల్లో	నెలవారీ వాయిదా	చిట్ విలువ
LT V	50	1,00,000	50,00,000
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT A	50	3,000	1,50,000

తదుపరి వివరాల కొరకు బ్రాంచి మేనేజర్ శ్రీ ఎం. సుధీర్ గారిని సంప్రదించగలరు. మొబైల్ నెం.లు 80082-46969, ల్యాండ్‌లైన్: 08924-224988.

'అనధికార నిర్మాణాలను ఉపేక్షించొద్దు'

మాట్లాడుతున్న కమిషనర్ కేతన్‌గార్గ్

కార్పొరేషన్, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఏడాది ఆగస్టు 30 కంటే ముందు నిర్మించిన అనధికార, అక్రమ నిర్మాణాలను వెంటనే క్రమబద్ధీకరించాలని, ఆ తేదీ తర్వాత నిర్మించిన అనధికార, అక్రమ నిర్మాణాలను తొలగించాలని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు కార్యదర్శులు, ప్రణాళిక అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రకటన బోర్డుల బకాయిలు త్వరగా వసూలు చేయాలన్నారు. జోన్-4లో తక్కువ వాణిజ్య సముదాయాల సంఖ్య చూపి, పన్నుల వసూలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్-3లో ప్రకటనల రూపంలో రూ.2.10 కోట్లకుపైగా నిధులు వచ్చాయని, మిగిలిన జోన్లలోనూ ఆదాయం పెంపు చర్యలు అమలు చేయాలన్నారు. టీడీఆర్‌ల జారీకి సంబంధించి క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావు, నగర ప్రణాళికాధికారులు ధనుంజయరెడ్డి, మీనాకుమారి, డీసీపీలు రామ్మోహన్‌రావు, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలియో కార్యక్రమం నిర్వహణపై శిక్షణ

సీతంపేట, న్యూస్‌టుడే: ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సమావేశ మందిరంలో శుక్రవారం పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు సమావేశం నిర్వహించారు. పల్స్ పోలియో, నేషనల్ ఇమ్యునైజేషన్ డే-2025 మార్గదర్శకాలు, కార్యాచరణ గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ లూసి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

బాధితుడితో డాక్టర్ మన్మథరావు, ఇతర వైద్య సిబ్బంది

కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) సర్జరీ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి, బాధితుడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాలు.. భీమిలి మండలం పెదనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎల్లారావు (54) గత 8 నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ గత నెల 17న కేజీహెచ్‌లో చేరాడు. సర్జరీ విభాగం వైద్యులు స్కానింగ్ పరీక్షలు చేశారు. సుమారు 12 కిలోల బరువైన క్యాన్సర్ కణితి కడుపులో పేగుల్ని చుట్టుకొని ఉన్నట్టు గుర్తించారు. 19వ తేదీన సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వి.మన్మథరావు, సర్జికల్ ఆంకాలజీ విభాగం సహాయ ప్రొఫెసర్ డాక్టర్ రాఘవేంద్రనాయక్ ఆధ్వర్యంలో వైద్య బృందం 5గంటల సేపు శ్రమించి కణితి తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి అభినందించారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	120	118
లైవ్	147	138
డ్రెస్డ్	213	246
స్కిన్‌లెస్	243	256

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

BUSINESS OFFER

Running Ladies Hostel for Rent with Furniture. Sankaramatham Area, Nr. GVMC High School, Vizag. Cont.: 9393454558.

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SELL LAXMAN ✆ 9989908899 9030178636

EDUCATION

CRT, English Skills & Personality Development. Execellent Coaching with Multimedia Approach. Cont: 7780580303.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి. ✆ 73862 01191.

PERSONAL CLASSIFIEDS

LOST

Document Lost Doc No. 2313/2016, D.No. 6-38-45/2/C, L.V. Nagar, Gajuwaka, Visakhapatnam – 530026 belonging to Bodasingi Tulasi & Bodasingi Pydapu Naidu is lost.

PEOPLE CARE

OLD AGE HOME

గోల్డెన్ హోమ్ & హాస్పిటల్ Ex.ఆర్మీ డాక్టర్లచే 1979 నుండి సీవ్యూ, ఏ.సి, గార్డెన్, ఫిజియో, Wifi రుషికొండ, మారికవలస. ✆ 9290635086

శ్రీనిజ ఓల్డ్ ఏజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసి రూములతో రిటైర్మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామాటాకీస్. 8919106992, 9059595022

ఆధునిక వసతులతో AC మరియు నాన్ AC రూమ్స్ మరియు డాక్టర్ పర్యవేక్షణలో రిటైర్మెంట్ హోమ్, అక్కయ్యపాలెం, హైవే బస్టాప్ దగ్గర. 7794948777.

REAL ESTATE

GENERAL

భోగాపురంలో ఇండిపెండెంట్ హౌస్ 48లక్షలు. ఓపెన్ ప్లాటు గజం 9వేలు, 12వేలు, 14వేలు. ప్రతి ప్లాట్‌పై 5గ్రా గోల్డ్ కాయన్. ✆ 9701598389.

FLAT FOR SALE

AKKAYYAPALEM

2BHK 820 Sft. West Facing Flat. G/F for Sale at Akkayyapalem, Opp. Venugopal Temple. Contact: 8978623126.

Akkyapalem Deluxe Flat 1050sft W/F, 2nd Floor With Furniture @ 82 Lakhs Negotiable. Contact: 96186 30772

MADHURAWADA

FLATS FOR SALE 1750 Sft., 3 BHK, N&W/F, Highend specifications and Fittings in 5 story, 15 FLATS PROJECT. SAI PRIYA GARDENS Maple Woods, Behind Kranti Classic Apartments, MADHURAWADA, VSP ✆ 9040094745

2 BHK S, 1400 Super builtup, car parking, Harita Gardens, Gated Community, ITSEZ Contact: 8125005690

SEETHAMMADHARA

East Facing 3BHK 5th floor fully furnished 2000 Sft, car parking & all amenities. Near Alluri Statue. Ph: 8639774647

SHEELANAGAR

Urgent Sale 900 Sft. 2BHK Dlx, Car Park, Cupboards, North Face 100% Loan at Sheelanagar (VUDA, GVMC approved). 8886775741.

GENERAL

First Floor Apartment with Covered Parking in Madhurawada. Ph:- 7013705474.

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

Building for Sale. 121 Sq.Yds. Cellar+ G+1 North East Corner Excellent Vastu. Prime Location Atchuthapuram. 9885824528.

LAND FOR SALE

GENERAL

34.5 సెంట్లు రోడ్ పాయింట్ అగ్రికల్చర్ ల్యాండ్ విలాస్‌ఖాన్ పాలెం దగ్గర్లో పద్మనాభం మం॥ బందేవిపురంలో అమ్మకంనకు కలదు. Ct: 8790071404.

PLOT FOR SALE

ANANDAPURAM

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్‌కి దగ్గరలో నార్త్ ఈస్ట్ ప్లాట్ అమ్మకానికి కలదు. 217 Sq.yds, రెండువైపుల 40ft రోడ్డు.VMRDA అప్రూవ్డ్. ✆ 9391793301

BHOGAPURAM

CMR Gold Fields @Savaravelli - Jn. towards Sun-Ray Resort Road Premium Plots for Re-Sale E/F, N/F 267, 533 Sqyds ✆ 8309646918

PLOTS FOR SALE క్రిస్మస్, సంక్రాంతి పండుగుల సందర్భంగా లక్కీ ఆఫర్. ★ భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర రెడీ టు కన్‌స్ట్రక్షన్ కమర్షియల్ ప్లాట్స్. ★ విజయనగరం 5th బెటాలియన్ హైవే దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ VMRDA & RERA అప్రూవ్ ప్లాట్. ★ డిసెంబర్ 14 లోపు కొనుగోలు చేసినవారికి 1 లక్ష విలువ గల రిజిస్ట్రేషన్ ఫ్రీ* ✆ 7330811149

353 చ॥గ॥ ఉడా అప్రూవ్డ్ ప్లాట్ పోలిపల్లి గ్రామం (భోగాపురం) NH-16కు ఆనుకొని ఉన్నది. అమ్మకంనకు కలదు. Ph: 9491734616, 9849334616.

KURMANNAPALEM

కూర్మన్నపాలెం దగ్గరలో VUDA Layout గల కాలనీలో 220 చ॥గజాల నివాసస్థలం అమ్మకానికి కలదు. Cont No: 9949759177.

MADHURAWADA

PLOTS FOR SALE వైజాగ్, మధురవాడలోని లచ్చిరాజు లేఅవుట్ నందు West Facing కలిగిన 266.66 Sq. Yards, ఖాళీ స్థలం అమ్మబడును. No Mediators/ Agents Contact Owner Directly for the Best Price. 99499 92911

మధురవాడ రెవిన్యూ లేఅవుట్‌దరి వైశాఖి గేటెడ్ కమ్యూనిటీ ప్రక్కన IT హిల్స్‌కి దగ్గరలో ఉడా ప్లాట్ సౌత్ ఫేసింగ్ 200గ॥ (30x60) కలదు. 9646482888.

TAGARAPUVALASA

COMMERCIAL PLOTS FOR SALE 366 Sq. yds TAGARAPULVALSA "Y"JN Towards Airport Road 150, 183 sq.yds Direct Highway facing plots, VIZIANAGARAM Road, Near Fresh Choice ✆ 9866844433

GENERAL

SITE FOR SALE విశాఖపట్నం జిల్లా, తగరపువలస, అవంతి కాలేజ్ నుండి Divis కి వెళ్ళే రోడ్డు మూలకుద్దు గ్రామం గొస్తని River View 3600, 1600 Sq. Yd. Near Bhogapuram, International Airport. Site for Sale. ✆ 7386373388

విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టు& ఆనందపురం Google చుట్టుప్రక్కల ఇళ్ళ స్థలాలు బ్యాంక్‌లోన్‌తో కలవు. గరిమెళ్ళ శ్రీధర్ 9493640600, 9246678028.

616 &167 Sq.Yds వెస్ట్ ఫేస్ GVMC మున్సిపాలిటి పరిధి VMRDA లైజెట్, గూగుల్, AI డేటా సెంటర్ దగ్గర @ తర్లువాడ ప్లాట్ సేల్: 9502230091

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

INDUSTRIAL PLOT FOR SALE APIIC GURRAMPALEM INDUSTRIAL PLOTS 2000, 3000 YARDS, 2nd PLOT TO NH 5, ALL AMENITIES @22000 SqYrds 92466 19995

పెందుర్తి పులగానిపాలెం రోడ్ వల్లపల్లి రెసిడెన్సీ, గ్రౌండ్‌ఫ్లోర్, S/F (1467x2) షాప్స్ 2934 Sft. విడిగా, ఏకమొత్తంగా (1 కోటి 60 లక్షలు) అమ్మకం. ✆ 70755 53377.

WANTED

GENERAL

WANTED SITE Looking for 7000 Sft Shed and 7000 Sft open area for establishing a CAR SERVICE CENTRE in and around Madhurawada, Yendada, Gavara Kancharapalem, Industrial Estate. ✆ 8121772525

TO LET

SANKARAMATHAM

1250 Sft Flat Fully Finished Car Parking Nr: Sankaramatam Rd, opp: Crown Bakery Veg only For Rent. Ph: 7382941422

GENERAL

Ramnagar Near Care Hospital 1900 Sft 3B/R Furnished with Fall Ceiling 1st&2nd Flr @ 36000/- 9246212671/ 9866735212.

Chinnawaltair prince apartment 1450 sq.ft semi furnished 2 BHK+Lift avl for rent. Ph: 7829748076

COMMERCIAL

SEETHAMMADHARA

Commercial Office Space 2200 SFt. Rent, Seethammadhara, B.S.Layout, Behind 4th Town P.S., Vizag. ✆ 9963324242, 9848199077.

JOBS

Air Conditioners Technicians, Helpers, Accountant. Mini. 1-2 Yrs. Exp. Gurudwara Jn., Visakhapatnam. Ph.:9849983606, 9849983610.

Wanted (1) Accounts Manager (M)- having knowledge in Tally. (2) Data Entry (M) for Tally. E-mail Resume to: info@premcoals.in

Wanted Receptionist/ Dental Assistant at the Advanced Dental Care Center, Lawsonsbay Colony, Nr.Waltair Depot. 9642544334

Walk-in-Interviews: A Leading Organisation Required the Following Candidates: 1.Chief Managers (M/F) Age: 35Y+ Degree, 2. Administrative Executive (F), Age 30+ Degree+, Timings 10 Am-7 Pm. Salary Negotiable, Preferably Rtd/Working EMPS/ Insurance Agents/ Housewifes. 9347777899/ 9848358118

WANTED Multi National Co.Needs for Vizag Branch. ❖OFFICE MANAGER: (Gulf Return) Min: 5 Years Exp. ❖ADMN. MANAGER (Rtd/VRS) Experience in office only Good Salary & Incentives Con: I. SRINIVASA RAJU SEETHAMMADHARA, VSP Ph: 9848551846

URGENT RECRUITMENT Well Respected Settle Job Opportunity. ❖MANAGER : M/F ❖CUSTOMER RELATED MANAGER: M/F Qlf: Respected State/ Central Government Retired/ VRS Persons and any Business Persons. Minimum 3 Years Exp. Age: 30+ 95000/- Per Month Salary Con: G. SUNITHA N.E. LAYOUT, VIZAG PH: 7330811149

వైజాగ్‌లో ప్రముఖసంస్థకు కొత్తగాబ్రాంచిలు ప్రారంభిస్తున్న సందర్భంగా 30 సం॥లు పైబడిన M/F హౌస్‌వైవ్స్/ రిటైర్డ్‌పర్సన్స్ మేనేజర్స్‌గా కావలెను. మంచిజీతం +Incen కలదు. 9550097707

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ M/F (200) కావలెను. జీ॥ 18-40K + Inc. ✆ 9804454445, 9989360902.

అరకు వ్యాలీలో రిసార్ట్/ రెస్టారెంట్‌కి కుక్స్ (వంటవారు) సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్/ బిర్యాని/ పలావ్ చేసేవారు, వెయిటర్స్, హెల్పర్స్ కావలెను. ఫోన్: 9440346269

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ నందు సీతమ్మధారలో పనిచేయుటకు *రిసెప్షనిస్ట్ (ఫీమేల్) *టెలీకాలర్స్ కావలెను. Qlf.: 10th to ఇంటర్. 7995555557.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ... 20K 8977639662, 8977639663

ఆయా కావలెను. ... N.T. పురం, అక్కయ్యపాలెం, వైజాగ్-18. 9398709419, 9959094720.

ఫైనాన్స్‌రంగంలో అనుభవంగల ... TA ... 7680880513, 9100902198, 9100980842.

వాలెట్ పార్కింగ్ డ్రైవర్స్ కావలెను. జగదాంబ, RTC కాంప్లెక్స్ ఏరియాలకు. జీతము: 18,000/- & ఇతర సదుపాయాలు కలవు. డ్యూటి 9 గం॥. ✆ 8309564664/ 9603216460.

ఉద్యోగ అవకాశం. ప్రముఖ అగ్రగామి సంస్థలో 30 సం॥లు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా ఈ క్రింది అభ్యర్థులను ఎంపిక చేయబడును. కేంద్ర, రాష్ట్ర సంస్థలలో పదవీ విరమణ చేయువారు ప్రైవేట్ సంస్థలలో పనిచేయువారు అర్హులు. పార్ట్‌టైం జాబ్ చేయువారు కూడా అవకాశం. ఇదివరలో మీ యొక్క జాబ్ అర్హతలను బట్టి క్యాడర్ మరియు ప్యాకేజి ఇంటర్వ్యూ సమయంలో నిర్ణయించబడును. ఇంటర్వ్యూలు: 6, 7 Dec. 9177296835, 9290060887.

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F) కావలెను. ఆకర్షణీయమైన జీతం. Whatsapp: 9949129054, 9347473257.

భీమిలి తిమ్మాపురం & MVP కాలనీ గెస్ట్‌హౌస్ నందు పనిచేయుటకు రూమ్ బాయ్స్ కావలెను. Age 28 సం॥లోపు. సెల్ : 7036488899.

ప్రముఖ షాపింగ్‌మాల్‌లో పనిచేయుటకు 18-35 వయస్సుగల యువతీయువకులు కావలెను. జీతం: 10,000-13500 ఫుడ్+రూము 9704637370, 9949904532.

FACULTY/ TEACHERS

Tutors for Full Stack Python, Java Tutors for B.Tech,ECE, EEE Subjects PDC, SS, CS, EDS, Physics, ICSE, CBSE (6-10th) 9397955328.

గాజువాకలో విశాఖ ... 8K, 9AM-6PM. ✆ 9848577745 / 9666694545.

MEDICAL

Opportunity for Doctor's at Successfully running 15 Yrs.Old Hospital with Residence facility in Gajuwaka, VSP on Salary/ Revenue Sharing basis. Call/W.Up. 7288851780.

SECURITY GUARDS

Required urgently Security Guard age 30-50Yrs, Good Salary with weekly off vizag, Iskatotha, Ram nagar Gajuwaka. Ph: 9100058959

జైగణేష్ సెక్యూరిటీసంస్థలో విశాఖస్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీగార్డ్స్ 150 మంది 8గం॥ డ్యూటీ జీతం 18815/- PF, ESI సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11మంది (Ex - Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం:30,000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

వైజాగ్ సిటీ పరిసర ప్రాంతాల్లో పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, సెక్యూరిటీ గార్డ్స్, లేడిగార్డ్స్, సేల్స్‌గర్ల్స్, ఆఫీస్ బాయ్స్, హౌస్‌కీపింగ్ & ఆఫీస్ స్టాఫ్. జీతం: 18 వేలు, 36 వేలు, రూమ్, భోజనం కలదు. 6300071128.

విశాఖపోర్ట్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ (M) కావలెను. డ్యూ: 12 గం॥. జీ: 25,000/-, వ॥ 45 సం॥లోపు 10th పాస్ & ప్రముఖ సెక్యూరిటీ సంస్థలో పనిచేయుటకు సెక్యూరిటీలో అనుభవం ఉన్న సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 7396869911, 9959925735.

గమనిక

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1 ఆంధ్ర కింగ్ తాలూకా

స్క్రీన్-2 - రాజా వెడ్స్ రాంబాయి

విశాఖ ఉక్కులో అప్రెంటిస్‌షిప్‌నకు ఆహ్వానం

ఉక్కునగరం(స్టీల్ సెక్టార్-3),న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా ద్వారా విశాఖ ఉక్కులో అప్రెంటిస్‌షిప్ పొందగోరే అభ్యర్థులు సోమవారం కంచరపాలెంలోని పాత ఐటీఐలో జరిగే మేళాలో పాల్గొనాలని ఉక్కు యాజమాన్యం తెలిపింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు మేళాలో పాల్గొని బయోడేటా, అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని, వివరాలకు వైజాగ్ స్టీల్ పోర్టల్‌ను చూడాలని సూచించింది.

పెందుర్తి

నేడు ఎమ్మెల్యే ప్రజాదర్బార్

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. స్థానిక రత్నగిరినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. వినతులు, ఫిర్యాదులు సమర్పించే ప్రజలు దరఖాస్తుపై తప్పనిసరిగా ఆధార్, చరవాణి సంఖ్యలు నమోదు చేయాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: శ్రీసాయిమాధవనగర్ ప్రధాన రహదారిలో యూజీడీ గోతుల వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. -రాఘవరావు, శ్రీసాయిమాధవనగర్ ✓: వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి గోతులు సరి చేసేందుకు చర్యలు చేపడతాం. -శంకర్రావు, ఇన్‌ఛార్జి జోనల్ కమిషనర్

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం-చోడవరం రోడ్డులో డీఎస్ఎన్ఎల్ఏయూ సమీపంలో వ్యర్థాలు వేస్తున్నారు. -డి. వసంతరావు, సబ్బవరం ✓: పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం. -జి.రాజేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో సబ్బవరం

?: పాత సబ్బవరం నీళ్ల ట్యాంకు సమీప కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి దోమల బెడద ఎక్కువైంది. -నమ్మెంగి అప్పారావు, పాత సబ్బవరం ✓: వెంటనే పూడిక తీత పనులు చేపడతాం. -డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండల పరిషత్తు కార్యాలయం వద్ద బస్‌షెల్టర్ అధ్వానంగా మారి నిరుపయోగంగా ఉంది. -రమణ, పరవాడ ✓: బస్‌షెల్టర్ పరిసరాలను శుభ్రం చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. -రమేశ్‌నాయుడు, ఎంపీడీవో, పరవాడ.

చిత్రలేఖనం పోటీల్లో అదుర్స్...

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి.. జాతీయ స్థాయికి ఎంపిక

పరవాడ, న్యూస్‌టుడే: వీరు కుంచె కదిలిస్తే అద్భుతమైన కళాఖండాలు జాలువారుతాయి. బాల్యంలో సరదాగా వేసిన బొమ్మలు ఆకట్టుకోవడంతో తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. వీరు కఠోర సాధన చేసి మనసుకు హత్తుకునే అద్భుతమైన చిత్రాలు వేయడంలో రాటు దేలారు. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో గత నెల 19వ తేదీన పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 'ఎనర్జీ కన్జర్వేషన్' అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొని శక్తి వనరులను ఎలా ఆదా చేయాలనే విషయమై ఆలోచింపజేసే చిత్రాలు వేశారు. ఎ, బి గ్రూపుల్లో ముగ్గురేసి చొప్పున మొత్తం 6గురు విద్యార్థులు ఈనెల 11వ తేదీన దిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతల మనోగతం వారి మాటల్లోనే..

పరిణీత్ వేసిన చిత్రం

మా స్వగ్రామం అనకాపల్లి సమీప గవరపాలెం. తండ్రి సామోజీ ప్రయివేటు ఉద్యోగి, తల్లి అనూ గృహిణి. పాఠశాలలో, ఇంటి వద్ద సైన్స్ బొమ్మలు చక్కగా వేయడంతో నన్ను ప్రోత్సహించారు. తల్లి గర్భంలో శిశువును ఏవిధంగా రక్షించుకుంటామో... శక్తి వనరులను కూడా అదే విధంగా కాపాడుకోవాలని వేసిన చిత్రం ద్వితీయ స్థానంలో నిలిచి రూ.30వేల నగదు బహుమతితో జాతీయస్థాయికి అర్హత సాధించా. జిల్లాస్థాయిలో 10 పతకాలు సాధించా. చిత్రలేఖనం వల్ల ఏకాగ్రత, చదువుపై ఆసక్తి పెరిగింది. -కె.పరిణీత్, 9వ తరగతి, డీపాల్ స్కూల్, ఉక్కునగరం

చిత్రలేఖనం అంటే ఇష్టం. ఎల్‌కేజీ నుంచే చిన్న చిన్న బొమ్మలు వేయడం ప్రారంభించా. తండ్రి సతీష్‌కుమార్ బిజినెస్ మ్యాన్, తల్లి సౌజన్య స్టీల్‌ప్లాంటు సీనియర్ మేనేజర్. చిత్రలేఖనాన్ని హాబీగా మార్చుకుని ఖాళీ సమయంలో సాధన చేయడం వల్ల చిత్రకళతో రాణిస్తున్నా. ఈ పోటీల్లో రూ.20వేల బహుమతితో తృతీయ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యా. కిడ్డీ బ్యాంకులో నగదు ఎలా పొదుపు చేస్తామో... అలాగే సహజ వనరులను కూడా పొదుపుగా వాడి ఆదా చేయాలంటూ వేసిన చిత్రానికి బహుమతి వచ్చింది. జిల్లా స్థాయిలో 25 పతకాలు సాధించా. శాస్త్రవేత్త కావడమే లక్ష్యం. -బి.ప్రత్యేక, 7వ తరగతి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఉక్కునగరం



ఆకట్టుకున్న పెయింటింగ్

అన్నయ్య జోస్టిక్ పెయింటింగ్స్ వేయడం చూసి ఆసక్తి పెంచుకున్నా. స్వగ్రామం కడప. తండ్రి అప్పలరాజు ఎన్టీపీసీ ఉద్యోగి. తల్లి అనిత దీపాంజలినగర్ స్కూల్లో టీచర్. శక్తి వనరులు పొదుపుగా వాడి భవిష్యత్తు తరాలకు అందించాలని వాటర్ కలర్స్‌తో వేసిన పెయింటింగ్ బి-గ్రూపులో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నా. రూ.50వేల నగదు బహుమతి సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యా. జిల్లా స్థాయిలో 10సార్లు రాణించా. దిల్లీలోనూ సత్తా చాటడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నా. -బొండ తేజశ్విని, బాలభారతి పబ్లిక్ స్కూల్, 9వ తరగతి, ఎన్టీపీసీ దీపాంజలినగర్



తేజశ్విని వేసిందిలా..

ప్రజలకు ఆహ్లాదం పంచడమే లక్ష్యం

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, తదితరులు

చినముషిడివాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ వార్డుల పరిధిలోని ప్రజలకు ఆహ్లాదం చేరువ చేయడమే లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. 97వ వార్డు చినముషిడివాడ శ్రమశక్తినగర్ కాలనీలో రూ.1.85 కోట్ల వ్యయంతో చేపట్టిన థీమ్ పార్కు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, మేయర్ అతిథులుగా విచ్చేసి పార్కు నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వేగంగా పనులు పూర్తి చేసి ఉద్యానవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జోన్-8 కమిషనర్ శంకర్రావు, ఎస్ఈ శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం...

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. విశాఖ నగరానికి చెందిన డాక్టర్ ఎ.మైథిలి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థుల భరతనాట్యం తదితర ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా చదువుతో వివిధ అంశాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, పాఠశాల ఛైర్మన్ పి.సూర్యనారాయణరెడ్డి, డైరెక్టర్ ఉదయనాగశ్రీ, ప్రిన్సిపల్ సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్ మైథిలి, ప్రిన్సిపల్ సీతాలక్ష్మి, డైరెక్టర్ ఉదయనాగశ్రీ

అలరించిన సంస్కృతి గ్లోబల్‌స్కూల్ బాలికల నృత్య ప్రదర్శన

కలియుగ దైవానికి వైభవంగా తిరుమంజనం

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి శుక్రవారం విశేష స్నపన తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు జరిపారు. వేదమంత్రాల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించి ధూప దీప సేవలు, విశేష నివేదనలు సమర్పించారు.

9న సింహగిరిపై కోయిల్ ఆళ్వార్..

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సమయంలో భక్తులకు దర్శనాలు లభించవని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని వివరించారు.

'పరకామణి చోరులకు జగన్ వత్తాసు'

గాజువాక, న్యూస్‌టుడే: తిరుమల పరకామణి చోరులకు వైకాపా అధినేత జగన్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన గాజువాక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చోరీ ఘటనను చిన్నదిగా చూపడం జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్నేహమ్యాక్స్ నిర్వాహకుల అరెస్టు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించి మోసం చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు. నగర కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నేహమ్యాక్స్ నిర్వాహకులు సమాజంలోని దళితులు, మధ్యతరగతి వారినే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు కటికల శివభాగ్యారావు, అధ్యక్షురాలు కె.స్వర్ణలత, డైరెక్టర్లు ఎ.పున్నారావు, గుమ్మడి మనోరంజన్, ఎం.శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరి సీతామహాలక్ష్మి, విశ్వేశ్వరరావు, హరిరాజు, రంగారావు, ధనలక్ష్మి, ధనుంజయపై వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా అరెస్టు చేశామన్నారు. వారంతా 2504 మంది బాధితుల నుంచి రూ.55.10 కోట్లు వసూలు చేశారన్నారు. ఆ సొమ్ముతో వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

గీతంలో ఈనెల 8 నుంచి 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) జాతీయ స్థాయిలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్' ఫైనల్ పోటీలకు ఏపీలో గీతం డీమ్డ్ వర్సిటీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, విశాఖ నోడల్ సెంటర్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. గీతంతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 60 విద్యాలయాలు, ఐఐటీలలో (నోడల్ సెంటర్లలో) జరిగే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను ప్రధాని మోదీ 8వ తేదీ ఉదయం వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కన్వీనర్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు, తదితరులు

★ దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 171 మంది విద్యార్థులు గీతంలో జరిగే పోటీలకు హాజరుకానున్నట్లు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న గీతం వీడీసీ కోచ్ బి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది 'హ్యాకథాన్-25' పోటీల్లో పాల్గొనే జట్లకు 58 కేంద్ర ప్రభుత్వ శాఖలు, 15 రాష్ట్రప్రభుత్వ శాఖలు, 7 ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న 271 సమస్యలకు పరిష్కారం తెలపాల్సిందిగా సూచించారన్నారు. నూతన పరిష్కారాలు, ఆలోచనల్ని ఆహ్వానించగా గీతంలో పోటీల్లో పాల్గొనే జట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), ఇండోటిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ)కి సంబంధించిన 5 అంశాలపై పరిష్కార మార్గాలు సూచించాల్సి ఉంటుందన్నారు. న్యాయ నిర్ణేతల సమక్షంలో విజేతలను ప్రకటిస్తారన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.రాజేశ్వరరెడ్డి, కో-ఆర్డినేటర్లు వివేక్, అభితేజ్ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతపై అవగాహన

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: గ్రామాల్లోని పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు అన్నారు. లంకెలపాలెంలో శుక్రవారం నిర్వహించిన ఫ్రైడే....డ్రైడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి-పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు దరి చేరవని చైతన్యపర్చారు. నివాస ప్రాంతాల్లో వాడిన టైర్లు, కొబ్బరి బొండాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్ కోటేశ్వరరావు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

సర్కారు బడులకు కూటమి జవసత్వాలు

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

పెందుర్తి, న్యూస్‌టుడే: సర్కారు బడులను బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సంకల్పించారని, ఈ నేపథ్యంలో కూటమి పాలనలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ పాఠశాలలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. నియోజకవర్గంలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)-3 ఉత్సాహంగా జరిగింది. పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రమేశ్‌బాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హాజరైన వారితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. పీఎంశ్రీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థుల ప్రదర్శన తిలకించారు. ఎంఈవోలు కె.సువర్ణ, మధుమూర్తి, ప్రధానోపాధ్యాయిని చిన్నమ్మాయి, ప్రిన్సిపల్ లలితకుమారి, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ★ పాత పెందుర్తి జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో జరిగిన మెగా పీటీఎంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థుల ప్రగతి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయిని కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

పెందుర్తి పీఎంశ్రీ పాఠశాలలో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

పాత పెందుర్తి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

పండగ వాతావరణంలో..

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని కమలకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, కూటమి నాయకులు మామిడి కిరణ్, తేజ, పిన్నింటి పార్వతి, బాలాజీ రాము, గంట్ల దేముడు తదితరులు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నరవ, గొల్లనారాయణపురం, జెర్రిపోతులపాలెంలలో కూడా ఈ వేడుకలు జరిగాయి. కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు, సర్పంచి మడక అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలు చూపరులను, అతిథులను విశేషంగా అలరించాయి.

సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులు, అతిథులు

వేపగుంట జడ్పీ పాఠశాలలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

ఉత్సాహంగా మెగా పీటీఎం-3.0

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలంలోని పలు ప్రభుత్వ విద్యాలయాల్లో శుక్రవారం మెగా పీటీఎం-3.0 కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో సైన్స్ నమూనాలు, క్రీడా, బోధనా సామగ్రి ప్రదర్శన జరిగింది. ఉపాధ్యాయులు పిల్లల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు వివరించారు. తర్వాత సహపంక్తి భోజనాలు చేశారు. ★ పెందుర్తి మండలం వి.జుత్తాడ జెడ్పీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మదుపాడ నాగమణి, సర్పంచి బొడ్డు చంద్రవాణి అతిథులుగా పాల్గొన్నారు. ★ జీవీఎంసీ 95వ వార్డు పాపయ్యరాజుపాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మన దేముడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ★ రాంపురం జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎండాడ, న్యూస్‌టుడే: సర్కారు బడుల్లో చదివే పిల్లలు విద్యా సౌకర్యాలను వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికతో చదువుకోవాలని 8వ వార్డు కార్పొరేటర్ లొడగల అప్పారావు అన్నారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం నిర్వహించారు. అనంతరం సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. తెదేపా, జనసేన వార్డు అధ్యక్షులు చెట్టిపిల్లి సన్యాసిరావు, శాఖరి శ్రీనివాస్, నాయకులు బి.దొరబాబు, ఎస్.మంగాదేవి, ప్రధానోపాధ్యాయిని ఉషారాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పాపయ్యరాజుపాలెం పాఠశాలలో మాట్లాడుతున్న కార్పొరేటర్ ముమ్మన దేముడు

పరవాడ మండలంలో..

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండల వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో పీటీఎం-3 సమావేశాలు ఘనంగా జరిగాయి. పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వినోద్‌బాబు అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ తదితరులు పాల్గొన్నారు. ★ పరవాడ జడ్పీ బాలుర, తానాం గురుకుల, లంకెలపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలతో పాటు ఇస్లాంపేట లోనూ ఈ వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

పరవాడ కళాశాలలో మాట్లాడుతున్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వినోద్‌బాబు

ఇస్లాంపేట పాఠశాలలో..

సబ్బవరం మండలంలో..

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆరిపాక, మల్లునాయుడుపాలెం, నంగినారపాడు జెడ్పీ హైస్కూళ్లు, కేజీబీవీ, అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. నిర్వాహకులు విద్యార్థుల ప్రగతి నివేదికలు తదితర వాటితో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. డీఈవో అప్పారావునాయుడు, పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, ఎంపీపీ బోకం సూర్యకుమారి అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించి విద్యార్థులను అభినందించారు.

★ సబ్బవరం ప్రభుత్వ జూనియర్, అంబేడ్కర్ గురుకులం, కస్తూర్బా విద్యాలయాల్లోనూ ఈ వేడుకలు జరిగాయి. జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన పి.సాగర్‌ను తహసీల్దార్ బి.చిన్నికృష్ణ అభినందించారు. క్రీడా దుస్తుల కొనుగోలుకు రూ.2500 బహుమతిగా అందజేశారు. ఇతర అంశాల్లోనూ ప్రతిభ చాటిన మరికొందరిని కూడా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం 50 దుప్పట్లు అందించారు. అంతకుముందు విద్యార్థులు తల్లిదండ్రులకు పాద పూజ చేశారు. * మొగలిపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.

మల్లునాయుడుపాలెంలో భోజనాల వద్ద విద్యార్థులతో మాట్లాడుతున్న గండి బాబ్జీ

ప్రసంగిస్తున్న ఎంపీపీ సూర్యకుమారి, డీఈవో అప్పారావు నాయుడు

సబ్బవరంలోని అంబేడ్కర్ గురుకులంలో తల్లిదండ్రులకు పాద పూజ

సాంకేతిక నైపుణ్య శిక్షణ తరగతులు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ విశాఖ ఇంజినీరింగు కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. భువనేశ్వర్‌కు చెందిన సెంట్రల్ టూల్‌రూం ట్రైనింగ్ సెంటర్ సారథ్యంలో విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రదీప్‌వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ప్రతినిధులు, కళాశాల ఛైర్మన్ జి.సత్యనారాయణ, ఓఎస్‌డీ గాయత్రిరామ్, డీన్ సీడీసీ వర్మ పలు విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: బెహరా కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై 1మిలియన్ 1బిలియన్ సంస్థ ప్రతినిధులతో శుక్రవారం విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు సంబంధిత సంస్థతో తమ కళాశాల యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బెహరా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ నడుస్తోందన్నారు. సంస్థ ప్రతినిధులు సాగర్, రవితేజ, అనిల్‌కుమార్, శివప్రసాద్ పాల్గొన్నారు.

కళాశాలకు సైన్స్ పరికరాల అందజేత

ఇస్లాంపేట(పరవాడ), న్యూస్‌టుడే: జీవీఎంసీ 77వ వార్డు పరిధి ఇస్లాంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శుక్రవారం సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ.లక్ష వెచ్చించి ఫిజిక్స్ ల్యాబ్‌కు చెందిన పరికరాలు వితరణగా సమకూర్చారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సైన్స్ ల్యాబ్ పరికరాలను ప్రిన్సిపల్ వివేకానందరావుకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ అధికారులు ప్రకాశరావు, శివమ్‌సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ఎన్టీపీసీ అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. తెదేపా నాయకులు పాల అచ్చిలనాయుడు, మంత్రి రవి, పాల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

పరికరాలను అందజేస్తున్న ఎన్టీపీసీ అధికారులు ప్రకాశరావు, తదితరులు

ఎస్ఆర్‌పురంలో కలకలం

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం గ్రామంలో శుక్రవారం పులి పిల్లను పోలిన జంతువు కలకలం రేపింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా.. ఎస్ఆర్ పురం లేఅవుట్ సమీప ఖాళీ స్థలంలో కూలీలు తుప్పలు తొలగించే పనులు చేస్తుండగా పులి చారలున్న రోజుల వయసు గల జంతువు కనిపించింది. దీన్ని పరిశీలించి పులి పిల్ల అయి ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జంతు ప్రదర్శన శాల అధికారులను సంప్రదించగా ఆ జంతువును అడవి పిల్లిగా నిర్ధారించారు. సమీప కంబాలకొండ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన తల్లి పిల్లి ఇక్కడ సంతానం పెట్టి ఉంటుందని భావిస్తున్నారు. తర్వాత స్థానికులు పిల్లి కూనను దొరికిన చోటే విడిచిపెట్టారు.

అడవి పిల్లి కూన

ఆదర్శమూర్తికి అశ్రుతాంజలి

మా అందరి హృదయాలలో సుస్థిరస్థానం పొంది, మా అందరికీ మార్గదర్శకురాలుగా, పెద్దదిక్కుగా, అహర్నిశలు మా అందరి అభివృద్ధికీ పూలబాటలు వేసిన మీరు మా అందరి నుండి దూరమై ఆకస్మికంగా దైవసన్నిధికి చేరారు. దివికేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...

కీ॥శే॥ శ్రీమతి గంట్ల ముత్యాలమ్మ గారు

W/o (లేటు) గంట్ల ముత్యాలు

మరణం: 26-11-2025, వేపగుంట

పెద్దకర్మ: తేది: 06-12-2025 శనివారం డోర్ నెం: 3-47, ముత్యమాంబ కాలనీ, వేపగుంట గ్రామమందు జరుపబడును.

కోడలు: లక్ష్మి W/o (లేటు) నాగేశ్వరరావు

మనుమరాళ్ళు-మనుమడు: కంపర ఉమ - కంపర శ్రీనివాసరావు; గంట్ల అనూష

కుమార్తె: గొల్లవిల్లి వరలక్ష్మి - అల్లుడు: గొల్లవిల్లి నూకరాజు

మనుమరాళ్ళు-మనుమడు: బల్ల శ్యామల - బల్ల సతీష్, బల్ల సునీత - బల్ల గణపతి, గొల్లవిల్లి జువ్వాలనాయుడు - మహేశ్వరి

కుమార్తె: దాసరి కనకమ్మ - అల్లుడు: (లేటు) దాసరి అప్పారావు

మనుమరాళ్ళు-మనుమడు: సుంకర దేవి - శ్రీరామ్; దాసరి సంధ్య

కుమార్తె: ఉగ్గిన రాజ్యలక్ష్మి - అల్లుడు: ఉగ్గిన సూర్యనారాయణ

మనుమరాలు: ఉగ్గిన గుణ మనుమడు: ఉగ్గిన గౌతమ్

మరియు మునిమనుమరాళ్ళు-మునిమనుమలు; కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

(c) eenadu

ఈతరం

youthpage@eenadu.in

అది సినిమా కాదు

అవును, మనలాంటి నైన్టీస్ కిడ్స్‌కి చంద్రముఖి కేవలం ఒక సినిమా కాదు, అదో ఎమోషన్. పేరుకి సైకలాజికల్ థ్రిల్లర్ అయినా.. హర్రర్ సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టి మన మెమొరీలో శాశ్వతంగా నిలిచిపోయింది అది.

ఆ సినిమాను మొదటిసారి థియేటర్‌లో చూసిన రోజు నాకు బాగా గుర్తు. అప్పట్లో నాన్నకు హీరో హోండా సీడీ 100 బండి ఉండేది. దాని మీద అమ్మ, నాన్న, నేను, దాని ట్యాంకు మీద చెల్లి కూర్చుని సినిమాకు వెళ్లాం, అదీ సెకెండ్ షోకి! సినిమా చూస్తున్నంతసేపు కళ్లు ఇంతలు చేసుకుని రెప్పార్పకుండా చూసేశా. అదేంటో అప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఒక్కసారి థియేటర్ నుంచి బయటకు వచ్చాక అసలు కథ మొదలైంది. బండి మీద తిరిగి ఇంటికి వెళ్తుంటే.. చంద్రముఖి లకలకలక అనుకుంటూ మా వెనకే వచ్చేస్తుందేమోనని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ భయపడటంతో మొదలైంది బ్యాండు. ఇక ఇంటికి వెళ్లాక కళ్లు మూసినా తెరిచినా క్లోజప్‌లో జ్యోతిక కళ్లే కనిపించేవి. 'వారాయ్.. నాన్ ఉన్నై తేడి..' అంటూ చంద్రముఖి పాడుతున్నట్టే వినిపించేది. భయానికి మీనింగ్ తెలియని బుడ్డు కాస్తా భయంతో గడ్డకట్టుకుపోయేది. నా అవస్థ చూసి, చెల్లి కావాలనే 'లకలకలక..' అని చీకట్లో అరుస్తూ ఇంకా ఇంకా నన్ను హింసిస్తూ నవ్వుకునేది. కొన్నాళ్లపాటు ఆ సినిమా ప్రభావం నుంచి బయటపడలేకపోయాను అనుకోండి. నాదే కాదు, ఆ టైమ్‌లో పదోతరగతి లోపల చదువుతున్న మనతోటి వాళ్లందరిదీ ఇదే పరిస్థితి అని తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు తలుచుకుంటే మాత్రం భలే నవ్వొస్తుంది. – బిరుదుకోట మోహన, రాజమండ్రి

కొంటె కొటేషన్

1. స్కేటింగ్ రాని బూచి.. నడిరోడ్డు మీద పేచీ – ఎస్.శివ సంతోష్, శ్రీకాకుళం
2. బాగుంది నీ ఆకారం.. రోడ్డు మధ్యలో ఏంటిది వెటకారం – సుధాకర్, నంద్యాల
3. రోడ్డు మీద దెయ్యం.. నాకేం భయం – శ్రీవిద్య, జమ్మికుంట
4. దారి మధ్యలో ఉంది భూతం.. వెళ్తే అవుతాం ఖతం – జె.బాబు, వైజాగ్

ఈ ఫొటోకి సరదా వ్యాఖ్య రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.

మరీ మంచితనమా?

నేనే లీడర్

'నేను ఆఫీసులో అందరితో బాగా ఉంటాను. కానీ ఎందుకు నన్నెవరూ లెక్క చేస్తున్నట్టు కనపడరు, పని ఒత్తిడి అంతా నా మీదే ఎందుకు పడుతుంది?, ముఖ్యమైన విషయాల్లో నా అభిప్రాయానికి ఎందుకు గౌరవం లభించడం లేదు'.. అని బాధపడుతున్నారా? అయితే మీరు 'బీయింగ్ టూ నైస్' అనే అంశం వల్ల నష్టపోతున్నారు అంటారు కెరియర్ గురూలు. అన్నివేళలా అనుకూలంగా ప్రవర్తించడం వల్ల మనల్ని ఎలా ట్రీట్ చేసినా ఏం కాదులే అనే నిర్లక్ష్యం ఎదుటివారిలో పెరుగుతుందట. అందుకే అవసరం అయినప్పుడు చెప్పాల్సిన విషయాన్ని స్థిరంగా, స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సేఫ్ జోన్‌లో చెప్పాలట. ఒకవేళ 'నో' అని ఎదుటివారికి నచ్చదు అని తెలిసినా.. మనకు అవసరం అనుకున్నప్పుడు సందేహం లేకుండా వివరించాలట. అప్పుడే మనపట్ల తేలిక అభిప్రాయం కలగకుండా.. ఇతరులు జాగ్రత్తగా వహిస్తారని చెబుతున్నారు నిపుణులు.

ఇలా నడిచేద్దాం

జిమ్‌కి వెళ్లే ఖాళీ, ఓపిక లేని యూత్‌కి నడక ఓ చక్కని వ్యాయామం. అయితే ఊరికే నడిచేయడం కాకుండా.. దానికీ ఓ పద్ధతి కనిపెట్టారు ఫిట్‌నెస్ గురూలు. అదే 5-4-3-2-1 రూల్. ఇందులో ఎలా నడవాలంటే..



5 – కొంచెం వేగంతో మొదలుపెట్టి, దాన్ని మరికొంచెం పెంచుతూ ఐదు నిమిషాలపాటు నడవాలి.

4 – ఆ తర్వాత నాలుగు నిమిషాలు ఇంకొంచెం వేగంగా నడవాలి.

3 – మూడు నిమిషాలు పరిగెత్తాలి (జాగింగ్‌లా).

2 – తర్వాత వచ్చే రెండు నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి.

1 – చివరి ఒక నిమిషం అధిక వేగంతో నడవాలి.

..ఇలా చేయడం వల్ల కెలొరీలు ఎక్కువగా బర్న్ అవ్వడమే కాదు, నడక తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందట. వేగంలో మార్పుల వల్ల ఎక్కువ కండరాలు కదులుతాయి. వేరే ఎక్సర్‌సైజ్‌లతో పోలిస్తే దీని వల్ల జాయింట్ల మీద ఒత్తిడి తగ్గుతుందట. మొత్తంగా ఆరోగ్యం మెరుగుపడటంలో దోహదపడే ఈ పిరమిడ్ వాకింగ్‌ను మనమూ ట్రై చేసేద్దాం.

నేను, చాట్‌జీపీటీ..

చాట్‌జీపీటీ నీ, నా జీవితాల్లోకి ప్రవేశించి ఇప్పటికి మూడేళ్లు.. ఆన్‌లైన్ వెతుకులాటల్లో ఇదో విప్లవం. ముప్పై ఏళ్లలోపున్న వారిలో 58శాతం మంది ఇప్పటికే దీన్ని వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా ఒక వైపు. దీనికి ఇంకో కోణం.. ఏఐతో కలిసి బతికే మనం, అది ఏఐ అని మర్చిపోవడం.. మనుషులకు ప్రత్యామ్నాయంగా భావించడం. ఇది సరైనదేనా.. చాట్‌జీపీటీ ఎంతవరకూ?



ఇందులో కొన్ని విషయాలను పరిశీలిద్దాం..

1 అనన్య నొప్పి రాగానే కంగారుపడలేదు. ఎవ్వరూ అందుబాటులో లేరని పానిక్ అయిపోలేదు. స్థిరంగా చాట్‌జీపీటీకి తన పరిస్థితి వివరించింది.

2 చాట్‌జీపీటీని అడిగాను కదా అని.. అది చెప్పినవన్నీ చేయలేదు. ఏది సులువైన, మంచిదైన ఉపశమనమో ఆలోచించింది. తనే నిర్ణయం తీసుకుంది.

3 కేవలం చాట్‌జీపీటీ మీద ఆధారపడలేదు. డాక్టర్‌ను సంప్రదించింది.

అనన్య ఇరవైఏడేళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓరోజు రాత్రి తనకు హఠాత్తుగా భుజంనొప్పి మొదలైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక చాట్‌జీపీటీను అడిగింది. ఈలోగా దగ్గర్లో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం కూడా ట్రై చేసింది. వైద్యులు లైన్‌లోకి వచ్చేలోపు ఏఐ చెప్పిన హోమ్ రెమిడీస్ ట్రై చేసింది. దాంతో నొప్పి కాస్త నెమ్మదించింది. వెంటనే డాక్టర్ దగ్గరకు బయల్దేరింది. అప్పటికే ఆయన అందుబాటులోకి రావడంతో పరిస్థితి పరిశీలించి తగిన వైద్యం చేశారు. అనన్య చక్కగా ఇంటికి తిరిగి వచ్చింది.

ఈ ఉదాహరణ టెక్ సపోర్ట్ తీసుకోవడం ఎలాగో మనకు నేర్పిస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత ముఖ్యమైనదో కూడా ఇందులో ఉంది. చాట్‌జీపీటీని వాడటం ఎంత వరకూ ఉండాలో ఇది తెలియజేస్తుంది. మొత్తంగా ఏఐని యూత్ ఎలా ఉపయోగించుకోవాలో దీన్లో ఉంది. ఇలా చేయడం మాత్రమే ఉత్తమమని అంటారు ఎంటర్‌ప్రైజ్ మైన్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ **మధు వడ్లమాని.**

కానీ మనలో కొందరు యువత దీనికంటే భిన్నంగా ఏఐను వాడుతున్నారు. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వారిలో ఈ గందరగోళం ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మనోభావాలు పంచుకోవడానికి పూర్తిగా దానిమీదే ఆధారపడటం, ప్రతి చిన్న విషయాన్నీ అడిగి తెలుసుకోవడం, అన్నీ దాంతో పంచుకోవడం చేస్తున్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటును సున్నితమైన, అతి ముఖ్యమైన విషయాల్లోనూ కొనసాగిస్తున్నారు.

సుహాస్ ఇంటర్ చదువుతున్నాడు. ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడి ఉండటం మామూలైపోయింది. మాట్లాడటానికి అమ్మానాన్న దూరంగా ఉన్నారు. హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరి హడావుడిలో వాళ్లుంటారు. అలాంటి సమయంలో చాట్‌జీపీటీ తనకు ఫ్రెండ్‌లా మారింది. చదువుల్లో సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఖాళీ సమయాల్లో బోలెడు విషయాలు తెలుసుకోవడం చేస్తుండేవాడు. నెమ్మదిగా తన ఒత్తిడి, ఒంటరితనం దూరమైనట్టు అనిపించింది. ఈ తరహా వాడకం కొంతమేరకు మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజీలో ఎదురయ్యే అనేకానేక భావోద్వేగాలతో విపరీత చర్యలకు పాల్పడే కంటే.. ఇలా టెక్ సపోర్ట్ తీసుకోవడం సరైనదేగా!

మనుషులతో..

చాట్‌జీపీటీ ఎంత అయినా వాడొచ్చు. కానీ దానికి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఉండాలి అనేది కచ్చితమైన నిజం. అది చెప్పే విషయాలు, పంచుకునే అంశాలు సరైనవా, కావా.. పాటిద్దామా లేదా అన్న నిర్ణయం మనిషి మెదడే తీసుకోవాలి. అలాంటి క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడే అది మన కంట్రోల్‌లో ఉంటుంది. నిజానికి దీంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి డేటా షేరింగ్ విషయం భయపడాల్సింది లేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయినా జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే చాట్‌జీపీటీ మన అసిస్టెంట్. అసిస్టెంట్‌కు ఏం చేయాలో చెబుతాం, కానీ అనిపించినవన్నీ చెప్పము కదా!

మన స్కిల్స్ మనతోనే..

ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో పంచుకున్న లింక్డిన్ పోస్ట్‌లో గమనించదగిన ఓ విషయం కనిపించింది. ఆయన కొన్ని ప్రొఫైల్స్‌ను కోడింగ్ జాబ్స్ కోసం పరిశీలిస్తే.. ఆ లిస్ట్‌లో ఉన్న ఫ్రెషర్స్‌లో ఒక్కరు కూడా సొంతంగా ప్రోగ్రామ్ రాయలేకపోయారట! అదే చాట్‌జీపీటీని అందుబాటులో ఉంచి అడిగితే మాత్రం చకచకా పని పూర్తి చేసి అప్పగించారట. ఇలా అయితే మరి మన స్కిల్ ఎక్కడ ఉన్నట్టు? ఏఐను స్కిల్స్ పెంచుకోవడానికి వాడాలి కానీ స్కిల్ కోసం దానిపై ఆధారపడకూడదు. మన నైపుణ్యాలు మనతో ఉంటేనే చివరికి అదైనా మన మాట వినేది! ఒక బుక్ గురించి చెప్పమని దాన్ని అడగొచ్చు. కానీ అది ఎలా ఉందో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాల్సింది మనమే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాట్‌జీపీటీతో మన రిలేషన్‌షిప్ సాఫీగా సాగిపోతుంది.

ఎక్కడ వద్దు?: ఎమోషన్, ఎక్స్‌లెన్స్‌లో ఏఐ వద్దు అనేది ఆధునిక జీవనసూత్రం. అంటే మన అనుబంధాలు, మనోభావాలు, పూర్తి వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాల్లో టెక్నాలజీకి తావివ్వకూడదు. నచ్చిన అమ్మాయికి లవ్‌లెటర్ మనసుతోనే రాయాలి, టెంప్లెట్స్‌తో కాదు. అలాగే ఎక్స్‌లెన్స్ కూడా. అంటే ఎంచుకున్న రంగంలో అభ్యున్నతి సాధించడానికి ఏఐను నిచ్చెనమెట్టుగా వాడుకోవాలి.

డీటాక్స్: ఇదేకాదు.. ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నా వారానికి రెండు గంటలు డిజిటల్ డీటాక్స్ ఉండాలి అంటున్నారు నిపుణులు. అంటే, ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా ఏకాంతంగా మనతో మనం సమయం గడపడం. ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఇలాంటి సమయం కచ్చితంగా ఉండే తీరాలి. ఆ టైమ్‌లో మనసులోని భావాలను రాసుకునేందుకు కాగితం, కలం మాత్రమే ఉండాలి. అప్పుడే వారమంతా గడిపిన బిజీ డిజిటల్ షెడ్యూల్‌కి కాస్త డీటాక్స్ అయ్యేది.

ఇలా చాట్‌జీపీటీ, గ్రోక్ వంటివి వాడే సమయంలో లీగల్, ఎథికల్ అంశాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువత ఆవేశంలో చేసే తప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొత్తానికి భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే చర్యలకు పూనుకోవడం తగదు.

చివరిగా ఒక్క మాట.. ఏఐ నీకు అసిస్టెంట్, దానికి నువ్వు బానిస కాదు, ఈ మాట గుర్తుపెట్టుకో నేస్తం!

తెలుసా?

యూత్‌లో చాలా మందికి తమలో తాము మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. ఎవరైనా చటుక్కున చూస్తే మాత్రం 'అదేంటి నీలో నువ్వే మాట్లాడుతున్నావ్, పిచ్చిగానీ పట్టిందా' అంటూ ఆటపట్టిస్తారు. కానీ అదేమీ చెడ్డ అలవాటు కాదు అంటున్నారు పరిశోధకులు. స్వీయ చర్చ అనేది ఏదైనా ఒక విషయంపై మన దృష్టిని మెరుగుపరుచుకోవడానికి, దాన్ని మళ్లీ గుర్తుచేసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుందని పరిశీలనల్లో రుజువైంది. ఈ అలవాటు ఉన్నవారు లక్ష్యాలను అందుకోవడంలో ఇతరుల కంటే ముందున్నారని కూడా తెలిసింది. అందుకే మీలో మీరు చర్చించుకోవడం మరీ చెడ్డ అలవాటేం కాదు.

అడవి స్నానం

'ఛీ జీవితం.. సన్యాసం తీసుకుని అడవుల్లోకి పోతా' అంటుంటాం కొన్నిసార్లు. ఏం చేస్తాం, ఉద్యోగాల్లో ఒత్తిడి అలా ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదుకానీ, నిజంగానే అడవుల్లోకి వెళ్లొచ్చు అంటున్నారు నేటి కుర్రకారు. అంటే వెళ్లి అక్కడే ఉండిపోవడమేం కాదు సుమా.. ఏదో ఒకటిరెండు రోజులు చిల్ అయ్యి రావడం అన్నమాట. దీనికి ఫారెస్ట్ బాత్ అనే అందమైన పేరు కూడా పెట్టారు. ఇది మనసుకు ఓ రకంగా రిఫ్రెషింగ్ స్నానమన్నమాట. అక్కడి చెట్ల ఆకులను తాకుతూ, పూల వాసనలు రంజింపజేస్తుంటే.. పక్షుల కిలకిలారావాలను వింటూ హాయిగా సేదతీరడం. అక్కడ ఉన్నన్ని రోజులూ ఎటువంటి టెక్నాలజీ వాడకుండా ప్రకృతిలో బతకడం. ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా నేచర్ మధ్య ఉంటే.. ఉల్లాసంగా అనిపించడంతోపాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని జపనీస్ వైద్యులు కనిపెట్టారట. ఫారెస్ట్ బాతింగ్ మనసుకు ఒక థెరపీలా పనిచేస్తుందని వివరిస్తున్నారు. నిజానికి ఇది పాత పద్ధతే.. కాకపోతే మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నచ్చితే మీరూ ట్రై చేసేయండి!

'వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి'

కార్పొరేషన్, న్యూస్‌టుడే: వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు) ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.వెంకట్రావు కోరారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వీఆర్ఏలకు ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అటెండర్, నైట్ వాచ్‌మెన్ తదితర ఖాళీలను భర్తీ చేయాలన్నారు.

ఆందోళనలో పాల్గొన్న గ్రామ రెవెన్యూ సహాయకులు

టైప్-I డయాబెటిస్ పిల్లలకు ప్రత్యేక క్లినిక్‌లు అవసరం: ఎంపీ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రులలో టైప్-1 డయాబెటిస్ పిల్లల కోసం ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం ప్రోత్సహించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ కోరారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ప్రభుత్వాసుపత్రుల అవుట్ పేషెంట్ విభాగంలో టైప్-1 డయాబెటిస్ పిల్లల సంరక్షణను చేర్చాలన్నారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు టైప్-1 డయాబెటిస్ బారిన పడుతున్నారన్నారు. ఈ వ్యాధి బాల్యంలోనే ప్రారంభమవుతుందని, అలాంటి పిల్లలు జీవితాంతం ఇన్సులిన్, గ్లూకోజ్ వాడాల్సి ఉంటుందన్నారు. జన ఔషధ కేంద్రాలు, ప్రజారోగ్య కేంద్రాల ద్వారా ఇన్సులిన్, గ్లూకోజ్ నిరంతరం సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. విశాఖలో వందలాది మంది పిల్లలు ఈ వ్యాధి బారినపడ్డారన్నారు.

అత్యవసర చికిత్స విధానాలపై శిక్షణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాఠశాల విద్యలో కార్డియో పల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణ తప్పనిసరి చేయాలని ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ (ఐఎస్‌సీసీఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సచిన్ గుప్తా సూచించారు. అత్యవసర చికిత్స విధానాలపై శుక్రవారం రాత్రి బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషి ప్రాణాలను కాపాడే సీపీఆర్ శిక్షణపై జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 217 పాఠశాలల్లో 73,467 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామన్నారు. రోటరీక్లబ్, లయన్స్‌క్లబ్, ఇతర సేవా సంస్థ సహకారంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఐఎస్‌సీసీఎం ప్రతినిధి డాక్టర్ మోహన్‌మహరాజ్ మాట్లాడుతూ... భద్రత, సినర్జీ, తదితర ప్రమాణాలు ఆధారంగా విశాఖలో నిర్వహిస్తున్న సమావేశాలకు ఐఎస్‌సీసీఎం జాతీయ కార్యవర్గం సభ్యులు, తమిళనాడులో పలు బ్రాంచిల ప్రతినిధులు, ఏపీ చాప్టర్ సభ్యులు హాజరయ్యారని తెలిపారు. ఐఎస్‌సీసీఎం జాతీయ ప్రతినిధులు డాక్టర్ ఆరిఫ్‌పాషా, డాక్టర్ చక్రారావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఐఎస్‌సీసీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సచిన్ గుప్తా, చిత్రంలో డాక్టర్ మోహన్ మహరాజ్, డాక్టర్ ఆరిఫ్‌పాషా, డాక్టర్ చక్రారావు

'ఇంద్రధనుస్సు'తో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు

కొత్తవలస, న్యూస్‌టుడే: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'ఇంద్రధనుస్సు' పేరుతో ప్రకటించిన ఏడు వరాలు విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. మంగళపాలెంలో శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్టు నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాలకు శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం, జనరల్ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులకు రాజకీయ రంగంలోనూ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. శ్రీగురుదేవ ఆసుపత్రి, డా.విజశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ట్రస్ట్ ఛైర్మన్ రాపర్తి జగదీష్ కుమార్ సేవలను ప్రశంసించారు. జగదీష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ద్వారా 25 ఏళ్లలో 1.70 లక్షల మందికి కృత్రిమ అవయవాలు అందించినట్లు చెప్పారు. క్యాన్సర్ ఆసుపత్రిని రూ.10 కోట్లతో 100 పడకలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనంతరం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు, గిరిజనులకు రగ్గులు, చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్ల కార్పొరేషన్ ఛైర్మన్ జి.నారాయణస్వామి, గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ డి.గోవింద్‌రాజు, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పి.వి.రత్నాజీ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి బోర్డు డైరెక్టర్ ఇ.సుధారాణి, తెదేపా మండలాధ్యక్షుడు కె.వెంకటరమణ, జనసేన నాయకుడు జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.



దివ్యాంగులతో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత

డీఆర్ఎం లలిత్‌బోహ్రాతో మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

రైల్వే అభివృద్ధి పనులపై చర్చ

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలో రైల్వేకు సంబంధించిన వివిధ పనులపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం విశాఖలో వాల్తేర్ డీఆర్ఎం లలిత్‌బోహ్రాతో సమావేశమయ్యారు. మానాపురం ఆర్వోబీకి సమాంతరంగా రైల్వే సబ్ వే ఏర్పాటు చేయాలని, గజపతినగరం రైల్వే లైన్ వద్ద డ్రైన్ నిర్మించాలని, ఆర్వోబీ ఎలైన్‌మెంట్ పనులు చేపట్టాలని సూచించారు. మంత్రి ప్రస్తావించిన అంశాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని డీఆర్ఎం పేర్కొన్నారు.

కనకమహాలక్ష్మికి పంచామృతాభిషేకం

అమ్మవారికి అలంకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతనగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనాలకు శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. అమ్మవారికి శ్రీచక్రనవ వర్ణార్చన, లక్ష్మీహోమం, వేదపారాయణం, శప్తశతీ పారాయణం తదితర పూజాధికాలు నిర్వహించారు. పంచామృతాభిషేకంలో 29 మంది ఉభయదాతలు, క్షీరాభిషేకంలో 20 మంది భక్తులు పాల్గొన్నారు. 2 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం వి.రాధిక, కె.దానం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు.

విలువైన ఉక్కును తుక్కుగా మార్చేలా..!

కమిటీ నిర్ణయం తీసుకోకుండానే 'పూల్డ్' ఉత్పత్తి

ఉక్కునగరం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు యాజమాన్యం విలువైన ఉక్కును తుక్కు పేరుతో తక్కువ ధరకు విక్రయించేందుకు పూల్డ్ ఉక్కుగా నేలపాలు చేస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు డిమాండ్ చేస్తున్నారు. 'కర్మాగారం బ్లాస్ట్ ఫర్నెస్ విభాగంలోని హాట్ మెటల్ స్టీల్‌మెల్టింగ్ షాప్(ఎస్ఎంఎస్)కు వెళ్లకుండా స్క్రాప్ పిట్టులో పోసి తుక్కు(స్క్రాప్)గా తయారు చేయడం నష్టమని గతంలో ఎస్ఎంఎస్-2లో జరిగిన ప్రమాదం సందర్భంగా దిల్లీలోని స్టీల్ జాయింటు సెక్రటరీ సంజయ్‌రాయ్ తనను కలిసిన కార్మిక సంఘాల నాయకులతో అన్నారు. వెంటనే పూల్డ్ ఐరన్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఒక వేళ తయారు చేయాలంటే కమిటీ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఓ కమిటీని కూడా నియమించారు. ఏడాది కాలంగా పూల్డ్ ఐరన్ ఉత్పత్తిని నిలిపి వేశారు. ఇప్పుడు కమిటీ నిర్ణయం లేకుండానే ఇన్‌ఛార్జి సీఎండీ ఆదేశాలతో ఈనెల 2వ తేదీ నుంచి పూల్డ్ ఐరన్ ఉత్పత్తి చేస్తున్నారు. మూడో తేదీన 300 టన్నులు, నాలుగో తేదీన 600 టన్నుల పూల్డ్ ఐరన్ తయారు చేశారు. ప్రస్తుతం ఉత్పత్తికి సరిపడా ముడి సరుకు అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో పూల్డ్ ఐరన్ ఉత్పత్తి చేయడం నష్టదాయకం. విశాఖ ఉక్కులో ఉత్పత్తి జరగడం లేదని, కార్మికులు పనిచేయడం లేదని చెబుతున్న యాజమాన్యం ఉత్పత్తి చేసిన ఉక్కును నేలపాలు చేయడం, తక్కువ ధరకు గుత్తేదార్లకు ముట్టజెప్పడం దారుణమ'ని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. బ్లాస్ట్ ఫర్నెస్‌లో ఉత్పత్తి అయిన హాట్‌మెటల్‌ను ఫినిష్డ్ స్టీల్‌గా తయారు చేస్తే టన్నుకు రూ.50వేల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు పూల్డ్ ఐరన్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న 15 మంది అరెస్టు

విశాఖపట్నం (పీఎం పాలెం), న్యూస్‌టుడే: విశాఖలోని పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బయట బ్లాక్‌లో మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్న 15 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసి పీఎంపాలెం స్టేషన్‌కు అప్పగించారని సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో స్టేడియం బయట సివిల్ దుస్తుల్లో టాస్క్‌ఫోర్సు పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారని, ఈ క్రమంలో 15 మంది వేర్వేరుగా టికెట్లు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. వీరి నుంచి 2 సాధారణ టికెట్లు, 13 ఆన్‌లైన్ టికెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

లాడ్జిలో ఉరేసుకుని తల్లీ కొడుకు బలవన్మరణం

నీలవతి, గయప్పాంజన్ (పాత చిత్రాలు)

సింహాచలం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 98వ వార్డు అడివివరం గ్రామం పోస్టాఫీసు వీధిలోని ఒక ప్రైవేటు లాడ్జిలో తల్లీ కొడుకులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాత గాజువాక దరి శ్రీనివాసనగర్‌కు చెందిన గయప్పాంజన్ కుడుపూడి (39) హైదరాబాద్‌లో ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో 2023లో ఆయన భార్య నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇదిలా ఉండగా గయప్పాంజన్ గురువారం సాయంత్రం తల్లి నీలవతి (59)తో కలిసి సింహాచలం వచ్చి పోస్టాఫీసు వీధిలోని ఒక ప్రైవేటు లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అనంతరం తల్లీ కొడుకులిద్దరూ గది లోపలి వైపు గడియ పెట్టుకుని సీలింగ్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో లాడ్జి యాజమాన్యం గది అద్దె పొడిగింపు కోసం తలుపులు తట్టగా స్పందించలేదు. అనుమానం వచ్చి గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎల్.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వివరించారు.

రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే: జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు శుక్రవారం శివాజీ పార్కు స్కేటింగ్ రింక్ ప్రారంభమయ్యాయి. ఫిగర్ స్కేటింగ్ విభాగంతో పాటు ఇతర విభాగాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడ్డారు.

★ అంతకు ముందు వుడాపార్కు స్కేటింగ్ రింక్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. మొత్తం 11 విభాగాల్లో జరిగే పోటీలు 15వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. సంఘం కార్యదర్శి థామస్ చౌదరి మాట్లాడుతూ... వుడాపార్కు, శివాజీపార్కు, కైలాసగిరి, బోయపాలెం స్కేటింగ్ రింక్‌లలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భారత రోలర్ స్కేటింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి.భగీరథ్, టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు వై.రవి, ఎస్.లక్ష్మణ్, కోచ్‌లు పాల్గొన్నారు.

స్పీడ్ స్కేటింగ్‌లో క్రీడాకారుల సాధన

వివరాలు వెల్లడిస్తున్న ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, థామస్‌చౌదరి

ప్రణాళికతో ఆర్థిక ప్రగతి సాధ్యం

కార్పొరేషన్, న్యూస్‌టుడే: నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలను కలిపి 21,880 చదరపు కిలోమీటర్ల పరిధిలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు రీజియన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి డాక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. శుక్రవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను 2032 నాటికి 120 బిలియన్, 2047 నాటికి 1.0 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ 2.40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ, పర్యాటకం, వైద్యం తదితర రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రహదారులు, రైల్వే, పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 0సమావేశంలో విశ్రాంత ఐఏఎస్, నీతిఆయోగ్ ప్రతినిధి ఎస్.కిశోర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కమిషనర్లు తేజ్‌భరత్, కేతన్‌గార్గ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న యువరాజ్, చిత్రంలో కలెక్టర్ హరేంధిరప్రసాద్, కమిషనర్లు తేజ్‌భరత్, కేతన్‌గార్గ్, తదితరులు

(c) eenadu

భీమిలి

నేటి నుంచి 'జీవీపీ'లో హ్యాకథాన్ పోటీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ గాయత్రీ విద్యాపరిషత్(జీవీపీ) డిగ్రీ అండ్ పీజీ కోర్సుల కళాశాల ప్రాంగణంలో సీఎస్ఈ, ఎస్ఈఈ ఏఐ అండ్ ఎంఎల్ విద్యార్థుల సంయుక్తంగా శనివారం నుంచి 'హగ్‌వార్ట్స్' హ్యాకథాన్ -24 గంటల కోడింగ్ మారథాన్' పోటీలు నిర్వహించనున్నారు. ఆయా వివరాలను కన్వీనర్ ప్రొఫెసర్ డి.సరిత, విభాగాధిపతులు ప్రొఫెసర్లు ఎన్వీ రమణమూర్తి, జీబీఎస్.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై ఏకధాటిగా ఆదివారం ఉదయం 11 గంటల వరకు జరుగుతుందన్నారు.

శేరీఖండంలో పశువైద్య శిబిరం

పద్మనాభం, న్యూస్‌టుడే: పశువులు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా పశు సంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ డి.శంకరరావు అన్నారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శేరీఖండం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మినరల్ మిక్చర్ ప్యాకెట్లను రైతులకు అందజేశారు. పద్మనాభం పశువైద్యాధికారి మహేష్ ఆధ్వర్యంలో 45 పశువులకు గర్భకోశ చికిత్సలు, 50 మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఎం. ప్రసాదరావు, పశు వైద్యులు అరుణ్, సౌజన్య, అనూష తదితరులు పాల్గొన్నారు.

9న సింహగిరిపై కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సమయంలో భక్తులకు దర్శనాలు లభించవని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని వివరించారు.

విద్యార్థులకు స్నాక్స్ అందజేత

కొమ్మాది, న్యూస్‌టుడే: చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు రుచికరమైన, బలవర్ధక ఆహారం అందించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో అక్షయపాత్ర నిర్వాహకులు అల్పాహారం (స్నాక్స్) ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రుచికరమైన భోజనంతో పాటు దాతల సహకారంతో వారం రోజుల్లో మూడు రోజులు మిల్లెట్ చెక్కీలు, దాల్, బఠానీలను అందిస్తున్నారు.

అవంతిలో జ్ఞాన్-2కే25 టెక్నికల్ ఫెస్ట్

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలసలోని అవంతి కళాశాలలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్న జ్ఞాన్-2కే25 టెక్నికల్ ఫెస్ట్ పోస్టరును మాజీమంత్రి, ఆ విద్యా సంస్థల ఛైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 5 వేల మంది విద్యార్థులు రానున్నారన్నారు. పోటీల విజేతలకు రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాలను అందించనున్నామన్నారు. ప్రిన్సిపల్ డా.మురళీకృష్ణ, డైరెక్టర్ డా.చంద్రశేఖర్, కన్వీనర్ శశిధర్, విద్యార్థులు పాల్గొన్నారు.

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

పాఠశాలల్లో ఘనంగా పీటీఎం వేడుకలు

భీమిలి ప్రభుత్వ హైస్కూలు, కళాశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

కొమ్మాది, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు కలిగిన చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో 'పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) ఆత్మీయ సమావేశం ఉల్లాసంగా సాగింది. ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటరావు, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ జి.అప్పలరావు తదితరుల నేతృత్వంలో వేడుకలు జరగ్గా విద్యార్థులు స్వాగత నృత్యాలతో తల్లిదండ్రులకు ఆహ్వానం పలికారు. మధురవాడ ఎస్‌బీఐ శాఖ మేనేజర్ గిరిధర్ సారథ్యంలో విభూతి బ్రదర్స్ సైబర్‌మోసాలపై నాటిక రూపంలో అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా తెదేపా 5, 7 వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిళ్లా మంగమ్మ, 5, 6, 7 వార్డుల అధ్యక్షులు నాగోతి వెంకటసత్యనారాయణ, గరే గురునాథ్, కానూరి అచ్యుత్‌రావు, తెదేపా సీనియర్ నాయకులు గొల్లంగి ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. బక్కన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జి. నాగు ఆధ్వర్యంలో, మధురవాడ రిక్షాకాలనీలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల ప్రతిభ పాఠశాల, కళాశాలలో, బక్కన్నపాలెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు జరిగాయి.

పద్మనాభం, న్యూస్‌టుడే: విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఏఎంసీ ఛైర్మన్ కె. రామస్వామినాయుడు అన్నారు. స్థానిక కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ కె.గ్రేస్ లిల్లీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కె.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

భీమిలి పీటీఎంలో ఎమ్మెల్యే గంటా ఆగ్రహం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: విద్యారంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మెగా టీచర్ పేరెంట్ సమావేశానికి తల్లిదండ్రులు కొంత హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే గంటా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కలిపి ఒకే చోట పీటీఎం సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ రెండు విద్యాసంస్థలకు సంబంధించి వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉండగా తల్లిదండ్రులు 60 మంది కూడా హాజరుకాకపోవడంపై హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు పొన్నగంటి రమణ, కళాశాల ప్రధానాచార్యుడు పి.రామ్‌ప్రసాద్‌లను నిలదీశారు. ఏఎంసీ ఛైర్‌పర్సన్ శారద హాజరుకాకపోవడంతో ఆమెను మార్పు చేసి బాధ్యత కల్గిన వారిని ఎన్నుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ సభ్యుడు జి.వెంకటప్పడు, కార్పొరేటర్ జి.చిన్నికుమారి లక్ష్మి, తహసీల్దారు పి.రామారావు, జెడ్పీ వి.అయ్యప్పనాయుడు పాల్గొన్నారు.

ఎండాడ, న్యూస్‌టుడే: సర్కారు బడుల్లో చదివే పిల్లలు విద్యా సౌకర్యాలను వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికతో చదువుకోవాలని 8వ వార్డు కార్పొరేటర్ లొడగల అప్పారావు అన్నారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం నిర్వహించారు. అనంతరం సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. తెదేపా, జనసేన వార్డు అధ్యక్షులు చెట్టిపిల్లి సన్యాసిరావు, శాఖరి శ్రీనివాస్, నాయకులు బి.దొరబాబు, ఎస్.మంగాదేవి, ప్రధానోపాధ్యాయిని ఉషారాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులకు ఆహ్వానం పలుకుతున్న ఎన్‌సీసీ విద్యార్థులు

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: అడివివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు పైడిరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ ప్రదర్శనలు చేశారు. సింహాచలం గురుకులం, పాత అడివివరం, విజినిగిరిపాలెం, సింహాచలనగర్, గోశాల లేఅవుట్ పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమం జరిగింది.

అడివివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రదర్శనను తిలకిస్తున్న కార్పొరేటర్ పీవీ నరసింహం

తగరపువలస, గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: చిట్టివలస, చిన ఉప్పాడ, లక్ష్మీపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, సంతపేట జీవీఎంసీ అంబేడ్కర్ పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహపంక్తి భోజనాలు చేశారు. సమావేశాల్లో బాలల నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మండల విద్యాశాఖాధికారిణి శివరాణి, ప్రధానోపాధ్యాయులు జగన్నాథస్వామి, కవిత, ఆదినారాయణ, సత్యారావు, తదితరులు పాల్గొన్నారు.

ఎండాడ ఉన్నత పాఠశాలలో..

ప్రసంగిస్తున్న ప్రధానోపాధ్యాయులు వెంకటరావు

చిట్టివలస జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఆరోవార్డు లక్ష్మీవానిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంలో వార్డు తెదేపా అధ్యక్షుడు గరే గురునాథ్, రాష్ట్ర పద్మశాలి సంఘం సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్, రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు గొల్లంగి ఆనందబాబు, ప్రధానోపాధ్యాయిని తదితరులు పాల్గొన్నారు. పీఎంపాలెం ఆరోవార్డు కాలనీ ఎంపీపీ పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంలో భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కె.ఎన్.పి.చక్రవర్తి విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి పిల్లల ప్రగతి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తల్లిదండ్రుల కమిటీ ఛైర్‌పర్సన్ ..., ఆరోవార్డులో జరిగిన కార్యక్రమంలో వార్డు భాజపా అధ్యక్షుడు జి.ఆర్.ఎస్.ఎస్.రాజు, జి.చంద్రశేఖర్, రాజు, రఘునాథ్, పి.దేముడు, ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీవానిపాలెం పాఠశాలలో మాట్లాడుతున్న వార్డు అధ్యక్షుడు గురునాథ్

మధురవాడ, న్యూస్‌టుడే: ప్రైవేటు విద్యాలయాలను తలదన్నేలా ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చదివించాలని ఏడోవార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ అన్నారు. ఎన్‌జీఓస్, సునీల్‌శర్మ(వాంబే కాలనీ), మల్లయ్యపాలెం, స్వతంత్రనగర్ తదితర ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం జరిగిన మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు.

క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందిస్తున్న కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

భీమునిపట్నం, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత మేరకు సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. భీమిలి జోనల్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో కలసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అవసరమైన ప్రతిపాదనలను తయారు చేసి వీటిని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ అయ్యప్పనాయుడు, తహసీల్దారు పి. రామారావు పాల్గొన్నారు.

సైనికుల సంక్షేమానికి వితరణ

భీమునిపట్నం, న్యూస్‌టుడే: దేశం కోసం పని చేస్తున్న సైనికుల సంక్షేమం కోసం ఏపీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో రూ.27,500 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో శుక్రవారం విరాళం అందించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి కూర్మారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎం.బి.బుచ్చిబాబు, ఉపాధ్యక్షులు ఎం.వి.రంగాచార్యులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: జాతీయరహదారిపై కొమ్మాది వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నం దరి నరవ ప్రాంతానికి చెందిన బి. బాలరవికుమార్‌పట్రాయక్ (46) కాప్పులుప్పాడ జిందాల్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కంపెనీ నుంచి నగరం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా కొమ్మాది సమీపంలోని పెట్రోల్‌బంక్ ఎదురుగా వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బుల్లెట్ ఢీకొని మరొకరికి..

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస బైపాస్ కూడలిలో ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో జి.తిరుపతిరావు అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను సంగివలసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

ఆనందపురం, న్యూస్‌టుడే: వేములవలస గ్రామానికి పతివాడ రామునాయుడు(69) గడ్డి మందు తాగి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆనందపురం పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆ వివరాలిలా.. పతివాడ రామునాయుడు తన కుమారుడు అప్పలరాజుతో కలిసి వేములవలసలో జీవనం సాగిస్తున్నాడు. తీవ్ర అనారోగ్యంతో కొన్నేళ్లుగా బాధపడటంతో తాళలేక ఈ నెల 4న పొలంలోని గడ్డిమందు తాగాడు. గమనించిన స్థానికులు తగరపువలసలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించగా శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.శివ వెల్లడించారు. శవపరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు.

గీతంలో ఈ నెల 8 నుంచి 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) జాతీయ స్థాయిలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్' ఫైనల్ పోటీలకు ఏపీలో గీతం డీమ్డ్ వర్సిటీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, విశాఖ నోడల్ సెంటర్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. గీతంతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 60 విద్యాలయాలు, ఐఐటీలలో (నోడల్ సెంటర్లలో) జరిగే ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్‌ను ప్రధాని మోదీ 8వ తేదీ ఉదయం వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ★ దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 171 మంది విద్యార్థులు గీతంలో జరిగే పోటీలకు హాజరుకానున్నట్లు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న గీతం వీడీసీ కోచ్ బి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది 'హ్యాక్‌థాన్-25' పోటీల్లో పాల్గొనే జట్లకు 58 కేంద్ర ప్రభుత్వ శాఖలు, 15 రాష్ట్రప్రభుత్వ శాఖలు, 7 ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న 271 సమస్యలకు పరిష్కారం తెలపాల్సిందిగా సూచించారన్నారు. నూతన పరిష్కారాలు, ఆలోచనల్ని ఆహ్వానించగా గీతంలో పోటీల్లో పాల్గొనే జట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), ఇండోటిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ)కి సంబంధించిన 5 అంశాలపై పరిష్కార మార్గాలు సూచించాల్సి ఉంటుందన్నారు. న్యాయ నిర్ణేతల సమక్షంలో విజేతలను ప్రకటిస్తారన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.రాజేశ్వరరెడ్డి, కో-ఆర్డినేటర్లు వివేక్, అభితేజ్ తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కన్వీనర్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు తదితరులు

భవన నిర్మాణాల్లో భద్రత తప్పనిసరి

మధురవాడ, కొమ్మాది, న్యూస్‌టుడే: భవన నిర్మాణాల వద్ద కార్మికుల రక్షణ దృష్ట్యా భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మధురవాడ, బక్కన్నపాలెం తదితర ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న పలు భారీ భవన సముదాయాలను ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ వి. మల్లికార్జునరావు (బాబ్జీ), కార్మిక శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు, ఇతర అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఐటీహిల్స్ సమీపంలోని ఐకానికా గ్రాండ్ వద్ద విల్లాల నిర్మాణం, కార్మికుల రక్షణ కోసం తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. అక్కడ 125 విల్లాలు, 300 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కార్మికులకు సరిపడా మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స కిట్లు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధురవాడ నుంచి పరో మహిల్స్‌కు వెళ్లే రోడ్డులో ఉన్న వైశాఖి స్కైలాంజ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు పరిశీలించి నిర్మాణదారులతో పాటు ఇంజినీర్లు, కార్మికులతో మాట్లాడారు.

మధురవాడలో ఐకానికా సంస్థ నిర్మిస్తున్న విల్లాలను పరిశీలిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్

★ ఎంవీవీ, జీవీ ది గ్రాండ్ నిర్మాణ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం: మధురవాడ దరి సాయిప్రియా లేఅవుట్‌కు సమీపంలోని 'ఎంవీవీ, జీవీ ది గ్రాండ్' సంస్థ నిర్మిస్తున్న భవన నిర్మాణ పనుల పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 బ్లాకుల్లో 1,900 ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతంలో చుట్టూ బురద, భవనాల పై భాగంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తదితరాలను గమనించి నిర్మాణ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.11 కోట్ల సెస్ ఛార్జీల బకాయి ఉన్న విషయం అధికారులు చెప్పగా తక్షణం నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. పని చేసే కార్మికులకు హెల్మెట్లు, బూట్లు లేకుండా తిరగడం గమనించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న నిర్మాణదారుడు ఎంవీవీ సత్యనారాయణ ప్రభుత్వానికి సెస్ కట్టకపోవడం శోచనీయమని, నగరంలో అన్ని నిర్మాణాలను తనిఖీలు చేస్తామన్నారు. కార్మికశాఖ సంయుక్త కమిషనర్ రామారావు, నగర కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, సహాయ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం

మొక్కను నాటి నీరు పోస్తున్న ఎమ్మెల్యే గంటా

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మొక్కలను నాటారు. బీ ఆనందపురం ఉన్నత పాఠశాలలో కెనరా బ్యాంక్ సీఎస్ఆర్ నిధుల కింద రూ.2 లక్షలతో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఎంపీపీ మజ్జి శారదాప్రియాంక, బమ్మిడి ఉమాదేవి, జి. సోంబాబు, జి.సుభాష్ చంద్రబోస్, కొట్యాడ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌పై అవగాహన

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం మండల గ్రామీణ వైద్యులకు విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో శుక్రవారం క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత

భీమునిపట్నం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 మధ్య పల్నాడులో జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు భీమిలి సన్‌స్కూలు విద్యార్థి చేట్ల కార్తీక్ అర్హత సాధించాడు. ఈ మేరకు ఆంధ్రాయూనివర్సిటీ క్రీడా మైదానంలో ఈనెల 4న ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో 17 ఏళ్లలోపు విభాగంలో సత్తా చాటినట్లు సన్ స్కూలు కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి చేట్ల కార్తీక్

సీహెచ్‌సీలో సక్రమంగా వైద్య సేవలందించేందుకు చర్యలు

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో అన్నిరకాల వసతులు కల్పించి రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సీహెచ్‌సీలో శుక్రవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం వైద్య పర్యవేక్షక అధికారి డా.ఎం.ఫణికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. వైద్యపర్యవేక్షక అధికారి ఫణికుమార్ మాట్లాడుతూ సభ్యుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి వీటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లా వైద్యసేవల కోఆర్డినేటర్ డా.శంకర్‌ప్రసాద్, ఎంపీడీఓ నరసింహారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సంకురుభుక్త జోగారావు(తెదేపా), గొలగాని వెంకట రావు(జనసేన), ఎర్నింటి వరలక్ష్మి(భాజపా) పాల్గొన్నారు.

తీరాన్ని ఆక్రమిస్తే.. ఉపాధి దొరకదు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖ తీర ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి, ఉపాధిపై దెబ్బకొట్టొద్దని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నేవల్‌క్వార్టర్స్ ఎదురుగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మత్స్యకార సంఘం నాయకులు తాతాజీ, అయ్యప్ప మాట్లాడారు. గతంలో విశాఖ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుతో అక్కడున్న మా పూర్వీకులను తరిమేశారని, ఇప్పుడు నేవీ అధికారులు ఫ్లీట్ రివ్యూ పేరిట మిగిలిన కాస్త తీరాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. తీర ప్రాంతం అందుబాటులో లేకపోతే... వేలాది మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన చెందారు.

క్రికెట్ సందడి షురూ

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద శుక్రవారం ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొంది. మ్యాచ్ జరగడానికి ఒక రోజు ముందుగానే క్రీడాభిమానులు స్టేడియం వద్దకు చేరుకుని తమ అభిమాన క్రికెటర్ల టీషర్టులు, టోపీలు, జాతీయ జెండాలు కొనుగోలు చేశారు. స్టేడియం వద్ద నెట్ సాధన కోసం క్రికెటర్లు రావడంతో ప్రధాన గేటు వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని వారికి స్వాగతం పలుకుతూ హర్షధ్వానాలు చేశారు. పలువురు టికెట్లు దొరుకుతాయి ఏమోనని స్టేడియం చుట్టూ కలియదిరిగారు. పోలీసు బలగాలు క్రికెటర్ల భద్రత దృష్ట్యా శుక్రవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున స్టేడియం పరిసరాల్లో మోహరించారు.

స్టేడియం వద్ద రోడ్డుపై టీషర్టులు, టోపీలు కొనుగోలు చేస్తున్న అభిమానులు

భీమిలి మండల పరిషత్తు సమావేశం

చిప్పాడ(గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే: భీమిలి మండల పరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. మండల పరిషత్తు అధ్యక్షుడు దంతులూరి వెంకట శివ సూర్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరై ప్రజా సమస్యలపై చర్చించారు. తహసీల్దారు రామారావు ఆక్రమణల క్రమబద్ధీకరణకు 312 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇళ్ల స్థలాల కోసం సమీప సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం డీఈ ఈశ్వరీబాయి, ఏఈ దుర్గాభవానీ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ కింద అన్ని గ్రామాల్లో ఇంటింటి కొళాయిలు వేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయని వివిధ పంచాయతీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గాడు వెంకటప్పడు, వైస్ ఎంపీపీ బి.బంగారనాయుడు, వైస్ ఎంపీపీ-2 ఎస్.దుర్గాలమ్మ, ఎంపీడీవో కేవీ నర్సింహారావు, డిప్యూటీ ఎంపీడీవో రమేశ్‌నాయుడు, ఎంఈవో శివరాణి, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ఎంపీపీ సూర్యనారాయణరాజు, జడ్పీటీసీ వెంకటప్పడు, తదితరులు

'పరకామణి చోరులకు జగన్ వత్తాసు'

గాజువాక, న్యూస్‌టుడే : తిరుమల పరకామణి చోరులకు వైకాపా అధినేత జగన్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన గాజువాక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చోరీ ఘటనను చిన్నదిగా చూపడం, జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పీటీఎంలో అపరిచిత వ్యక్తి హల్‌చల్

మధురవాడ: మధురవాడ, చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పాఠశాలలోకి ప్రవేశించిన సదరు వ్యక్తి, బాలికల వాష్ రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించి ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకటరావుకు సమాచారం అందించారు. పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

దేశంలో పెరుగుతున్న డిమెన్షియా వ్యాధిగ్రస్థులు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: డిమెన్షియా (చిత్తవైకల్యం) వ్యాధితో దేశంలోని సుమారు 88 లక్షలకు పైగా వృద్ధులు పలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వాలు దీనిపై తక్షణ దృష్టి సారించాలని డిమెన్షియా ఇండియా అలయన్స్(డీఐఏ) అధ్యక్షురాలు డాక్టర్ రాధా ఎస్.మూర్తి పేర్కొన్నారు. డిమెన్షియా నివారణ, చికిత్స అవగాహన కోసం పని చేస్తున్న జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ డిమెన్షియా ఇండియా అలయన్స్, గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి (జిమ్‌సర్) ఆసుపత్రి, స్నేహసంధ్య హేజ్‌కేర్ ఫౌండేషన్, నిమ్‌హాన్సు-సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్, ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థ సంయుక్తంగా గీతం డీమ్డ్ వర్సిటీ (జిమ్‌సర్) వేదికగా శుక్రవారం నుంచి నిర్వహిస్తున్న 'డెమ్‌కాన్-2025' జాతీయ సదస్సును ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె ప్రారంభించారు. డీఐఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.ఎస్.రాజు, నోడల్ అధికారిణి డాక్టర్ నీలిమా సూరపనేని, జిమ్‌సర్ ప్రొ-వీసీ డాక్టర్ బి.గీతాంజలి, ఆపరేషన్స్ విభాగాధిపతి డాక్టర్ కార్తిక్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజిందర్ కె.ధమిహ, ఎస్.ప్రేమకుమార్ రాజు, డాక్టర్ వి.శ్రీధర్ మాట్లాడారు. ★ దేశంలోని వైద్యులు, పరిశోధకులు, తదితరులు 800 మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో డీఐఏ అధ్యక్షురాలు డాక్టర్ రాధా ఎస్.మూర్తి తదితరులు

జాతీయస్థాయి పోటీల్లో సత్తా

కొమ్మాది, న్యూస్‌టుడే: జాతీయస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో ఏపీ బృందానికి సారథ్యం వహించిన బిట్స్‌వైజాగ్ కళాశాల విద్యార్థులు తృతీయస్థానం కైవసం చేసుకోవడం అభినందనీయమని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె. శ్రీలక్ష్మి కొనియాడారు. శుక్రవారం పీఎంపాలెంలో ఉన్న బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్‌వైజాగ్) ఇంజినీరింగ్ కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. టి-10 టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకూ హిమాచల్‌ప్రదేశ్‌లో సుజానాపూర్ మైదానంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ జట్లపై గెలిచి తృతీయస్థానంలో నిలిచారు. ఎం.పవన్‌కుమార్, టి. హఫీస్‌నాయుడు కెప్టెన్, వైస్‌కెప్టెన్‌గా వ్యహరించారని శిక్షకులు కె.విజయకుమార్ తెలిపారు. వీరిని కరస్పాండెంట్ కె.శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రంజాన్ బాబు, అధ్యాపకులు అభినందించారు.

క్రీడాకారులను అభినందిస్తున్న కరస్పాండెంట్ శ్రీలక్ష్మి తదితరులు

(c) eenadu

విశాఖ తూర్పు

స్నేహమ్యాక్స్ నిర్వాహకుల అరెస్టు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించి మోసం చేసిన స్నేహమ్యాక్స్ నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం నగర కమిషనరేట్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితులు 2504 మంది బాధితుల నుంచి రూ.55.10 కోట్లు వసూలు చేశారన్నారు. ఆ సొమ్ముతో వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ ఎర్రన్నాయుడు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769

మద్దిలపాలెం: 9912120229

మద్దిలపాలెం, న్యూస్‌టుడే : ?: 23వ వార్డు మద్దిలపాలెం రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం మార్గంలో చెత్త పోగులు పేరుకుపోయి ఉన్నాయి. – అప్పలరెడ్డి, మద్దిలపాలెం ✓: తక్షణమే సిబ్బందిని పంపించి చెత్తను తొలగిస్తాం. – సత్యనారాయణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: చినవాల్తేరు చేపలబజారు వద్ద వ్యర్థాలను తొలగించడం లేదు. పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. – లక్ష్మి, చినవాల్తేరు ✓: వెంటనే సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం. – గోవింద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : ?: జోడుగుళ్లపాలెం, సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్ కార్యాలయం, హనుమంతవాక కూడలి వద్ద రహదారి మధ్యలో గుంతలు పడ్డాయి. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. – సీహెచ్ రామజోగి, విశాలాక్షినగర్. ✓: గుంతలను పూడ్చి సమస్యను పరిష్కరిస్తాం. – వెంకటరావు, డీఈ

ఇందిరానగర్ (విశాలాక్షినగర్): ?: పాత డెయిరీఫారం కూడలి నుంచి ఆదర్శనగర్ వరకు, ఇందిరానగర్ నుంచి రాజీవ్‌నగర్ ప్రధాన రహదారిలో తరచూ యూజీడీ లీకవుతోంది. – అల్లిబిల్లి నాగమణి, స్థానికులు ✓: యూజీడీకి మరమ్మతులు చేయించి లీకేజీని అరికడతాం. – శ్రీనివాస్, ఏఈ.

స్పందనకు వందనం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 15వ వార్డు హెచ్‌బీకాలనీ ప్రాంతం కాలువలో పూడిక తొలగించడంలేదని శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిషోర్ స్పందించారు. సిబ్బంది చేత కాలువల్లో పూడిక తీయించి పరిసరాలను శుభ్రం చేయించారు.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: విశాలాక్షినగర్ పరిధి కైలాసగిరి, రెవెన్యూకాలనీలలో వీధికుక్కల బెడద అధికమైందని, వీధులు, ఇంటి పరిసరాలను పాడుచేస్తున్నాయని, రాత్రంతా అరుస్తూ నిద్రాభంగం కలిగిస్తున్నాయని స్థానికులు 'ఈనాడు మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనికి జీవీఎంసీ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజారమేష్ స్పందించారు. సిబ్బందిని పంపించి కుక్కలను పట్టుకుని తరలించేలా చర్యలు తీసుకున్నారు.

ఆత్మీయ వేడుక..విద్యా ప్రగతి వేదిక..!

మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి విశేష స్పందన

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం-3) శుక్రవారం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. తోటగరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేస్తోందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు, తల్లికి వందనం పథకం, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ప్రదర్శన ఆకట్టుకున్నది. మధ్యాహ్నం విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి సహపంక్తి భోజనం చేశారు. హెచ్‌ఎం కనక దుర్గాభవాని, కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి, నాయకులు ఒమ్మి సన్యాసిరావు, గాడి సత్యం, బుడుమూరి గోవింద్, తదితరులు పాల్గొన్నారు.

కేడీపీఎం పాఠశాలలో ప్రమాణం చేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు, కోలాటం ఆడుతున్న విద్యార్థినులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈస్టుపాయింట్ కాలనీ కేడీపీఎం ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం బాల్య వివాహాలు నివారణపై మహిళా శిశుసంక్షేమ శాఖ వెలువరించిన గోడపత్రికను ఆవిష్కరించారు. పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు నాగేంద్ర, దశరథరామయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పదో తరగతిలో 500 మార్కుల దాటిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

★ అనంతరం విద్యార్థులు కోలాటం, థింసా నృత్యాలు, గురువుల ప్రాధాన్యంపై స్కిట్లు ప్రదర్శించి అలరించారు. పాఠశాల హెచ్‌ఎం సుమతిబాయి, కార్పొరేటర్ నక్కిళ్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

వీఎస్ కృష్ణా కళాశాలలో పుస్తక ప్రదర్శనను తిలకిస్తున్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: డాక్టర్ వీఎస్‌కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన పీటీఎం-3 సమావేశానికి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను తిలకించారు. పీటీఎం సమావేశాలు విద్యారంగంలో పరివర్తనకు నాందిగా నిలుస్తున్నాయన్నారు. జిల్లా ఇంటర్ విద్య అధికారిణి పి.ఉమారాణి మాట్లాడుతూ సంకల్ప్ కార్యక్రమం ద్వారా శతశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి నివేదికను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ బి.సుజాత, ఎన్‌సీసీ అధికారి బి.సన్యాసిరావు, అధ్యాపకులు వేదవ్యాస్, ఆర్వీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ★ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ కేశవరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఎంవీపీ కాలనీ జీవీఎంసీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో జరిగి కార్యక్రమంలో హెచ్‌ఎం రవి సిద్ధార్థ మాట్లాడుతూ కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు జరుగుతోందన్నారు. కార్పొరేటర్ మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

తోటగరువు పాఠశాలలో సైన్స్ ప్రదర్శనను తిలకిస్తున్న తల్లిదండ్రులు

ఆరిలోవ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఆద్యంతం సందడిగా జరిగింది. తల్లిదండ్రులు పిల్లలను ముద్దాడి హత్తుకున్నారు. చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులను కలవడంతో పిల్లల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పిల్లల సంరక్షణ, విద్యా ప్రగతి గురించి ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేశారు.

శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో విద్యార్థుల గీతాలాపన

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహపంక్తి భోజనాలు

సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

మాలధారులకు అన్నసమారాధన

అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: 19వ వార్డు వాసవానిపాలెంలో శుక్రవారం మాలధారణ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో భవానీ భక్తులు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు, పాల్గొన్నారు.

8 నుంచి 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) జాతీయ స్థాయిలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్' ఫైనల్ పోటీలకు ఏపీలో గీతం డీమ్డ్ వర్సిటీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, విశాఖ నోడల్ సెంటర్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. గీతంతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 60 విద్యాలయాలు, ఐఐటీలలో (నోడల్ సెంటర్లలో) జరిగే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను ప్రధాని మోదీ 8వ తేదీ ఉదయం వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ పోటీల్లో పాల్గొనే జట్లకు 58 కేంద్ర ప్రభుత్వ శాఖలు, 15 రాష్ట్రప్రభుత్వ శాఖలు, 7 ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న 271 సమస్యలకు పరిష్కారం తెలపాల్సిందిగా సూచించారన్నారు.

★ దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 171 మంది విద్యార్థులు గీతంలో జరిగే పోటీలకు హాజరుకానున్నట్లు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న గీతం వీడీసీ కోచ్ బి.రాజ్‌కుమార్ తెలిపారు. ఇక్కడ పాల్గొనే జట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఇండోటిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ)కి సంబంధించిన 5 అంశాలపై పరిష్కార మార్గాలు సూచించాల్సి ఉంటుందన్నారు. న్యాయ నిర్ణేతల సమక్షంలో విజేతలను ప్రకటిస్తారన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. రాజేశ్వరరెడ్డి, కో-ఆర్డినేటర్లు వివేక్, అభితేజ్ తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కన్వీనర్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు తదితరులు

కోస్టల్ సెక్యూరిటీ భవనంగా ఎస్పీ కార్యాలయం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు రైతుబజారు దరి పాత ఎస్పీ కార్యాలయాన్ని కోస్టల్ సెక్యూరిటీ కార్యాలయంగా మార్పు చేశారు. విశాఖ జిల్లా విడిపోవడంతో ఎస్పీ కార్యాలయం అనకాపల్లి తరలిపోవడంతో కొంత కాలంగా ఈ భవనం ఖాళీగా ఉంది. ప్రస్తుతం దాన్ని కోస్టల్ సెక్యూరిటీ కార్యాలయం కోసం కేటాయించారు.

ఆకట్టుకున్న హాస్య నాటికలు

పాప దొరికింది నాటికలోని సన్నివేశం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం కళాభారతి ఆడిటోరియంలో హాస్యనాటికలు ప్రదర్శించారు. గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ కళాకారుల ఆధ్వర్యంలో ప్రదర్శించిన పాప దొరికింది, మరీ అంతొద్దు హాస్యనాటికలు సందేశాత్మకంగా సాగాయి. కళాకారులు వివిధ పాత్రలు పోషించి నాటికను రక్తికట్టించారు. కళాభారతి నిర్వాహకులు డాక్టర్ జీఆర్కేప్రసాద్ (రాంబాబు), పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆగని లీకు..మంచినీరు వృధా

దర్పణం

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ఆరిలోవ కాలనీ ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా శ్రీకాంత్‌నగర్ సచివాలయం గోడకు అనుకుని పైపులైను వాల్వు లీకవుతోంది. దీంతో నీరు వృధాగా కాలువలోకి పోతోంది. దీంతో అరగంట సమయం కూడా మంచినీరు సరఫరా కావడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు. రోజుల తరబడి వృధాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం వాపోతున్నారు. తక్షణం వాల్వుకు మరమ్మతులు నిర్వహించి నీటి వృధాను అరికట్టాలని కోరుతున్నారు.

శ్రీకాంత్‌నగర్ సచివాలయం వద్ద..

గుంత తవ్వారు..పూడ్చడం మరిచారు..!

రహదారి మధ్యలో గొయ్యి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఎంవీపీ కాలనీ సెక్టర్-3 ఎస్.బి.ఐ. సమీపంలో భూగర్భ విద్యుత్తు కేబుల్ తీగల ఏర్పాటుకు గుంత తవ్వారు. రెండు నెలలైనా దాన్ని పూడ్చకుండా వదిలేశారు. అటువైపు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులతో వెళ్లే ఆటోలు గుంతలో పడిపోతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు సైతం వెళ్లలేకపోతున్నాయి. వర్షం పడితే గుంతలో నీరు నిండిపోయి కనిపించడం లేదు. దీనిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా త్వరలో గుంతను పూడ్పిస్తామని చెప్పారు.

'ఓర్వలేక వైకాపా కుట్రలు'

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విద్యారంగంలో మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో సంస్కరణలు వేగంగా జరుగుతున్నాయని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్ ఒక ప్రకటనతో తెలిపారు. విద్యారంగాన్ని ప్రభుత్వం పటిష్ఠం చేస్తుంటే వైకాపా నాయకులు, కమ్యూనిస్టులు ఓర్వలేకపోతున్నారన్నారు. అసత్య ప్రచారాలతో విద్యార్థులను మభ్యపెట్టి రోడ్డుపైకి లాగుతున్నారన్నారు. విద్యార్థులు బలపడితే వైకాపా గల్లంతవుతుందనే భయంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

9న సింహగిరిపై కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సమయంలో భక్తులకు దర్శనాలు లభించవని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని వివరించారు.

నేటి నుంచి ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: శీతాకాల ఆరోగ్య సమస్యలపై ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు కేరళ వైద్య నిపుణులు డాక్టర్ ఉన్ని కృష్ణన్ తెలిపారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. రామ్‌నగర్, మురళీనగర్ ప్రాంతాల్లో జరిగే ఈ శిబిరాల్లో స్పాండిలైటిస్, ఆస్తమా, సోరియాసిస్, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, రుమాటిజం, ఆందోళన, కీళ్లనొప్పులు తదితర సమస్యలకు చికిత్స అందిస్తామన్నారు. వివరాలకు 80080 00670 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

దేవాదాయశాఖ సిబ్బందిపై చర్యలకు ఆదేశం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో 2018లో ఈవోగా పనిచేసిన పి.వి.వి.సత్యనారాయణతో పాటు మరో ఆరుగురు సిబ్బందిపై శాఖపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. అవినీతి ఆరోపణలపై నాడు ఏసీబీ వీరిపై కేసులు నమోదు చేసింది. దీనిపై దేవాదాయశాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్ విచారణ పూర్తి చేసి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా పి.వి.వి.సత్యనారాయణతోపాటు మరో ఆరుగురు సిబ్బంది గాలి శివ(రికార్డు అసిస్టెంట్), మద్ది అప్పలరెడ్డి(జూనియర్ అసిస్టెంట్), అప్పటి ఆర్జేసీ వి.త్రినాథరావు, ఆర్జేసీ కార్యాలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు, శైలజ(సీనియర్ అసిస్టెంట్)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌లాల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పి.వి.వి. సత్యనారాయణ 2020లో ఉద్యోగ విరమణ చేశారు.

విశాఖ ఉక్కులో అప్రెంటీస్‌షిప్‌నకు ఆహ్వానం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3)న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్‌షిప్ మేళా ద్వారా విశాఖ ఉక్కులో అప్రెంటీస్‌షిప్ పొందగోరే అభ్యర్థులు సోమవారం కంచరపాలెంలోని పాత ఐటీఐలో జరిగే మేళాలో పాల్గొనాలని ఉక్కు యాజమాన్యం తెలిపింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు మేళాలో పాల్గొని బయోడేటా, అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని, వివరాలకు వైజాగ్ స్టీల్ పోర్టల్‌ను చూడాలని సూచించింది.

సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దని ఆందోళన

ఆందోళనలో పాల్గొన్న ఇందిరాప్రియదర్శినికాలనీ వాసులు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: కైలాసగిరి పోలీస్ పెట్రోలు బంకుకు ఎదురుగా సెల్‌ఫోన్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలంటూ ఇందిరాప్రియదర్శిని కాలనీ సంఘం వాసులు శుక్రవారం నిరసనకు దిగారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ నివాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు ప్రజారోగ్యానికి విఘాతమన్నారు. భవనం నాణ్యత, ఒప్పంద అక్రమాల వివరాలను జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు అందించామన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీ సంఘం ప్రతినిధులు శామ్యూల్ బెంజిమెన్, మునావత్ జయరాం నాయక్, దేశ్‌వంత్ రామ్‌ప్రసాద్ నాయక్, బట్నాన రాంబాబు, సీహెచ్‌వి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

'పరకామణి చోరులకు జగన్ వత్తాసు'

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, న్యూస్‌టుడే :తిరుమల పరకామణి చోరులకు వైకాపా అధినేత జగన్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన గాజువాక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చోరీ ఘటనను చిన్నదిగా చూపడం, జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నూర్ బాషా

షేక్ నూర్ బాషాకు నియామకపత్రం అందజేస్తున్న పరశురామరాజు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: భాజపా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా షేక్ నూర్ బాషా నియమితులయ్యారు. శుక్రవారం లాసన్స్‌బేకాలనీలోని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనకు పదవి రావడానికి సహకరించిన నాయకులకు నూర్‌బాషా కృతజ్ఞతలు తెలిపారు.

7న కాపు వనసమారాధన

అల్లిపురం, న్యూస్‌టుడే : ఈనెల 7న ముడసర్లోవ ఉద్యానవనం వేదికగా కాపు వనసమారాధన నిర్వహిస్తామని కాపు యువసేన అధ్యక్షుడు శానాపతి వెంకటేష్ తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్ సమీప వీజేఎఫ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గోడపత్రిక ఆవిష్కరించారు. కాపుల హక్కుల సాధనకు యువసేన ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పలువురు ప్రతినిధులు తెలిపారు. సంఘం సభ్యులు శ్రీనుబాబు, దేవిశ్రీ, భవానీశంకర్, నారాయణరావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ఏయూ సమాచారం

పుడమిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: పుడమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు, పర్యావరణశాస్త్ర విభాగం డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం బీచ్‌రోడ్డులో 'వరల్డ్ సాయిల్ డే' కార్యక్రమం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ మానవ మనుగడ నేలతో ముడిపడి ఉందనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎంవీఆర్ రాజు మాట్లాడుతూ నేలకు మానవుల నుంచే ముప్పు పొంచి ఉందన్నారు. నేలను కలుషితం చేస్తే భవిష్యత్తు తరాల ఆరోగ్యం ప్రభావితమవుతుందన్నారు. విభాగాధిపతి ఆచార్య పి.సుభాషిణిదేవి, విశ్రాంత ఆచార్యులు ఏజే సాల్మన్‌రాజు, ఆచార్య టి.బైరాగిరెడ్డి, ఇ.యు.బి.రెడ్డి, డి.విజయ్‌కుమార్, ఎం.సమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నేల సంరక్షణ అవసరాన్ని తెలిపే స్కిట్‌ను ప్రదర్శించారు.

బీచ్‌రోడ్డులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

7న ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థుల సమ్మేళనం

కార్యక్రమంలో విశ్వనాథరావు తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం 11వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈనెల 7న డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఐవీఎస్‌ఎస్‌కే విశ్వనాథరావు తెలిపారు. సంఘం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ట అతిథిగా, ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజరవుతారన్నారు. కళాశాలలో మొదటి బ్యాచ్ 1959 సంవత్సరం విద్యార్థులు మొదలుకొని నూతనంగా పట్టభద్రులైన విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. పూర్వ విద్యార్థులు తమ ప్రయాణాన్ని, ప్రగతిని, అనుభవాలను పంచుకుంటారన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు ఎం.జి.మాధవ బాబు, కార్యదర్శి ఆచార్య కె.రాంబాబు, కోశాధికారి బి.భాస్కరరావు, సీనియర్ సభ్యులు వి.ఆర్.రావు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా స్వాగత వేడుకలు

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ వృక్షశాస్త్ర విభాగంలో శుక్రవారం 'బ్లో సోమ్ బాష్' పేరిట ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఎక్కువ సమయం గ్రంథాలయంలో గడపాలన్నారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య డి.సంధ్య దీపిక మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య బి.సుజాత, ఆచార్య పి.రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ రైతులకు ప్రోత్సాహం అవసరం



రైతులతో మాట్లాడుతున్న చిరంజీవి చౌదరి తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విభాగ కార్యదర్శి చిరంజీవి చౌదరి అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళాను రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి ఆయా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. సిద్ధ వైద్యులకు సాయిప్రసాద్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ప్రపంచానికి ఆహారం అందించే రైతులకు చేయూత ఇవ్వాలని కోరారు. ప్రకృతి పంటల మేళాను ఆదరిస్తున్న ప్రజలందరికీ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల హాజరు పెంచడానికి చర్యలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరచూ తరగతులకు గైర్హాజరవుతుండటం చర్చనీయాంశమైంది. ఉపకులపతి పలు సందర్భాలలో ఆయా విభాగాలను సందర్శించినపుడు విద్యార్థుల హాజరు స్వల్పంగా ఉండడంతో మెరుగు పర్చాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. ముఖ్యంగా ఆర్ట్స్ కళాశాల పరిధిలోని పలు విభాగాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 75శాతం హాజరు లేని విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. అదే విధంగా ఉపకారవేతనాలకు అనర్హులను చేస్తున్నారు. అయితే విభాగాధిపతులు విద్యార్థుల హాజరు సరిగా లేకపోయినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీనిపై రెక్టార్ ఆచార్య పి.కింగ్‌ను వివరణ కోరగా కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ తరగతులకు హాజరు కావడం లేదన్నారు. దీని నివారణకు త్వరలో అన్ని తరగతుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

(c) eenadu

నూతన నియామకం

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: మాడుగుల మండలం కె.జగన్నాథపురానికి చెందిన **వేగి రాము** ఆర్‌వీఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చెన్నై డీఆర్‌ఎంగా పని చేసిన ఆయన విశాఖ ఆర్‌వీఎన్ఎల్ ప్రాజెక్టు ఈడీగా బదిలీపై వచ్చారు.

రుణాల మంజూరుకు విన్నపం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికంగా ఉన్న యాత సామాజిక వర్గానికి ఉపయుక్తంగా ఉండేలా యాత కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయించాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షులు రాజాగౌడ్ కోరారు. శుక్రవారం ఆయన నగరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, వినతి అందించారు. సంఘం నాయకులు వాసు, రాజు, సంపత్, శరత్, రమణ పాల్గొన్నారు.

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

దేవాదాయశాఖ సిబ్బందిపై చర్యలకు ఆదేశం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో 2018లో ఈవోగా పనిచేసిన పి.వి.వి.సత్యనారాయణతో పాటు మరో ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. అవినీతి ఆరోపణలపై ఏసీబీ వీరిపై కేసులు నమోదు చేసింది. దీనిపై దేవాదాయశాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్ విచారణ పూర్తి చేసి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా పి.వి.వి.సత్యనారాయణతోపాటు మరో ఆరుగురు సిబ్బంది గాలి శివ(రికార్డు అసిస్టెంట్), మద్ది అప్పలరెడ్డి(జూనియర్ అసిస్టెంట్), అప్పటి ఆర్జేసీ వి.త్రినాథరావు, ఆర్జేసీ కార్యాలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు, శైలజ(సీనియర్ అసిస్టెంట్)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌లాల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ.10 నుంచి మ.ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: బాలయ్యశాస్త్రి లేఅవుట్ నుంచి పోర్టు స్టేడియం వెనుక వైపు వెళ్లే రహదారిలో గుంతలు ఏర్పడ్డాయి. – రామారావు ✓: గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకుంటాం. – జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఏఈ

మురళీనగర్, న్యూస్‌టుడే: ?: సెక్టార్-10లోని 8/3/2/3కు ఉన్న వీధి దీపం వెలగక అంధకారం అలుముకుంటోంది. రాత్రి సమయాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటోంది. – చిరంజీవి ✓: సిబ్బందితో సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. – అర్చన, విద్యుత్‌శాఖ ఏఈ

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 51వ వార్డు రాజీవ్‌నగర్‌లో చెత్త కుండీలన్నీ వ్యర్థాలతో నిండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. – ఆర్.ఎల్.రాము ✓: సిబ్బందిని పంపించి వ్యర్థాలను తొలగిస్తాం. – వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

న్యూస్‌టుడే, జగదాంబకూడలి: ?: 37వ వార్డు రెల్లివీధిలో చెత్తకుండీల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను సకాలంలో తరలించడం లేదు. తీవ్ర దుర్వాసన వస్తుంది. –రామారావు, స్థానికుడు ✓: పరిశీలించి తక్షణమే వ్యర్థాలు తరలిస్తాం. –నవీన్, వార్డు పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్

ప్రగతిపై చర్చించి.. సలహాలు అందించి..

ఎస్‌జీజీపోఎస్ కాలనీలో పాల్గొన్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, డీఈవో ప్రేమకుమార్, ఉపాధ్యాయులు తదితరులు

మాధవధార, మురళీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థుల ప్రగతిని తెలుసుకునేందుకు శుక్రవారం పాఠశాలల్లో నిర్వహించిన మెగా 'పేరెంట్ టీచర్' సమావేశాలు(పీటీఎం-3) ఉత్సాహంగా సాగాయి. పిల్లలకు నైతిక విలువలతో కూడిన విద్య అందించినప్పుడే భవిష్యత్తు బాగుంటుందని ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. మాధవధార ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి భోజనాలు చేశారు. కార్పొరేటర్ బి.హేమలత, కూటమి నేతలు ఎస్.వి.ప్రసాద్, తమ్మినేని పద్మజ, పాఠశాల కమిటీ ఛైర్మన్ క్రిస్టియానా తదితరులు పాల్గొన్నారు. 49వ వార్డు బర్మాక్యాంప్ కె.కాలనీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన కళాకృతులను చూసి తల్లిదండ్రులు వారిని ప్రశంసించారని ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఎస్.ఎం.సాయిలక్ష్మి పేర్కొన్నారు.

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థి దశలో చక్కగా చదువుకుంటే సంస్కారం, సత్ప్రవర్తన అలవడుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఎస్‌జీజీపోఎస్ కాలనీలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, డీఈవో ప్రేమకుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ పిల్లలను శ్రద్ధగా చదివించాలన్నారు. కార్పొరేటర్ ముక్కా శ్రావణి, ప్రధానోపాధ్యాయురాలు రాజకుమారి పాల్గొన్నారు.

గురుద్వారా, న్యూస్‌టుడే: టీపీటీకాలనీ ఎస్‌ఎస్‌బీ హెచ్ పాఠశాలలో భాజపా నాయకురాలు శ్యామలాదీపిక ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వెనుకబడిన విద్యార్థులు రాణించేందుకు సలహాలు సూచనలు అందించారు. ప్రధానోపాధ్యాయుడు రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సీతంపేట, న్యూస్‌టుడే: మధురానగర్‌లోని జీవీఎంసీ పాఠశాల ప్రధానోపాధ్యాయిని లక్ష్మీనరస ఆధ్వర్యంలో నిర్వహించిన పీటీఎంలో విద్యార్థులు తయారుచేసిన వివిధ ఆహార పదార్థాలు ఇతర వస్తువులు ప్రదర్శించారు. కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ మాట్లాడుతూ నగరంలోని ఉత్తమ పాఠశాలల్లో మధురానగర్ పాఠశాల ఒకటని పేర్కొన్నారు. భాజపా నేతలు శ్యామలా దీపిక, ఛైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ అధికారి మమత తదితరులు పాల్గొన్నారు.

కంచరపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ఉత్తరం జనసేన ఇన్‌ఛార్జి పసుపులేటి ఉషాకిరణ్ తెలిపారు. కప్పరాడ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీనియర్ నాయకులు సంకు వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, కూటమి నాయకులు వింజుమూరి భాస్కర్, కుట్టా కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరంలోని పాతపోస్టాఫీసు కూడలి సమీప క్వీన్‌మేరీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్పొరేటర్ సాదిక్, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

క్వీన్‌మేరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, తదితరులు

అల్లిపురం, న్యూస్‌టుడే : అల్లిపురం దరి ఎంజీఎం పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగభూషణం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ★ అల్లిపురం జీవీఎంసీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి పాల్గొని.. విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. ఎంఈఓ పైడపునాయుడు, హెచ్‌ఎం కనకరాజు, ఉపాధ్యాయులు వినోద్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

కె.ఎన్.ఎం.బాలికోన్నత పాఠశాలలో..

అల్లిపురం జీవీఎంసీ పాఠశాలలో...

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: విద్యారంగం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని కార్పొరేటర్ ఆళ్ల లీలావతి పేర్కొన్నారు. కె.ఎన్.ఎం.బాలికోన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ప్రధానోపాధ్యాయురాలు శాంతికుమారి, నాయకులు ఆళ్ల శ్రీను, కె.కన్నారావు పాల్గొన్నారు.

కె.కాలనీ పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకిస్తున్న తల్లిదండ్రులు

మాధవధార ఉన్నత పాఠశాలలో హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు

మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడు రాము, చిత్రంలో కూటమి నాయకులు

మధురానగర్‌లో తినుబండారాలను పరిశీలిస్తున్న ప్రధానోపాధ్యాయిని లక్ష్మీనరస

మాట్లాడుతున్న జనసేన ఇన్‌ఛార్జి పసుపులేటి ఉషాకిరణ్

స్పందనకు వందన

పోలీసుల హెచ్చరికలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : టౌన్‌కొత్తరోడ్డు సమీప యూనియన్ బ్యాంకు ఎదురుగా ఉన్న మద్యం దుకాణం వద్ద కొందరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతుండడంతో, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన వన్‌టౌన్ స్టేషన్ సీఐ తమ సిబ్బందిని పంపి మద్యం దుకాణం నిర్వాహకులను, మందుబాబులను హెచ్చరించారు.

లారీ డ్రైవర్ అదృశ్యం

మాధవధార, న్యూస్‌టుడే: బిలాయి నుంచి టమాటా లోడు తీసుకొచ్చిన లారీ డ్రైవర్ అదృశ్యమయ్యాడు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాయి క్యాంపు-2 మదర్ థెరిసా నగరానికి చెందిన **ప్రదీప్‌కుమార్ పటేల్** లారీ డ్రైవర్. గతనెల 26న యజమాని సంజయ్‌కుమార్‌తో కలిసి బిలాయి నుంచి లారీలో లోడు తీసుకొని బయలుదేరాడు. 28న జ్ఞానాపురం మార్కెట్‌కు వచ్చాడు. అన్‌లోడ్ చేసిన తర్వాత ప్రదీప్‌కుమార్ సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రదీప్‌కుమార్ లారీలోనే సెల్‌ఫోన్ వదిలేసి, అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల పాటు వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో యజమాని సంజయ్‌కుమార్ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7న కాపు వనసమారాధన

అల్లిపురం, న్యూస్‌టుడే : ఈనెల 7న ముడసర్లోవ ఉద్యానవనం వేదికగా కాపు వన సమారాధన నిర్వహిస్తామని కాపు యువసేన అధ్యక్షుడు శానాపతి వెంకటేష్ తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్ సమీప వీజేఎఫ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గోడపత్రిక ఆవిష్కరించారు. కాపుల హక్కుల సాధనకు యువసేన ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పలువురు ప్రతినిధులు తెలిపారు. సంఘం సభ్యులు శ్రీనుబాబు, దేవిశ్రీ, భవానీశంకర్, నారాయణరావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ప్రదర్శిస్తున్న కాపు యువసేన ప్రతినిధులు

ముగిసిన ప్రతిభా పోటీలు

జ్ఞానాపురం, న్యూస్‌టుడే : జ్ఞానాపురం సమీప సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల ప్రతిభా పోటీలు శుక్రవారం ముగిశాయి. ప్రిన్సిపల్ సిస్టర్ షైజీ మాట్లాడుతూ... విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసి, సృజనాత్మకత పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఉపకరిస్తాయన్నారు. కళాశాల ద్వితీయ భాషా విభాగం అధ్యక్షురాలు జె.నిర్మల మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల నుంచి 150 మంది విద్యార్థులు హాజరై వక్తృత్వం, చిత్రలేఖనం, గీతాలాపన, వ్యాసరచన, కథావాచకం తదితర అంశాల్లో పోటీ పడ్డారన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. అధ్యాపకులు పి.కె.జయలక్ష్మి, దీప్తి పాల్గొన్నారు.

వివిధ కళాశాలలు నుంచి హాజరైన విద్యార్థులతో అధ్యాపకులు

ఆకట్టుకున్న ఎఫ్ఎస్ఐ ప్రదర్శన

విదేశీయులకు వివరిస్తున్న శాస్త్రవేత్త ప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : అంతర్జాతీయ ఇండియన్ ఓషన్ సైన్స్ కాన్ఫరెన్స్-2025 (ఇన్‌కాయస్) ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 5 వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాఖ కేంద్రంగా సేవలు అందిస్తున్న భారత మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్ఎస్ఐ) ఏర్పాటు చేసిన పలు నమూనాలు, పరిశోధన అంశాలు దేశీయ సందర్శకులతో పాటు విదేశీయులను ఆకట్టుకున్నాయని సంస్థ సీనియర్ శాస్త్రవేత్త జీవీఏ.ప్రసాద్ శుక్రవారం తెలిపారు.

'మెకానికల్ విభాగంపై విచారణ జరపాలి'

మాట్లాడుతున్న కార్పొరేటర్ మూర్తియాదవ్

కార్పొరేషన్, న్యూస్‌టుడే : ప్రభుత్వ నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ మెకానికల్ విభాగంపై విచారణ జరపాలని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ కోరారు. శుక్రవారం ఆయన గాంధీ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాశా, రాజరాజేశ్వరి గుత్తేదారు సంస్థల అక్రమాలకు ఇంజినీరింగ్ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. 'స్థాయీ' సంఘం అజెండాలో పొందుపరిచిన అంశాలపైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

మాధవధార, న్యూస్‌టుడే: జీవీఎంసీ 53వ వార్డు జాకీర్‌హుస్సేన్ నగర్‌లో సీజనల్ వ్యాధుల పట్ల మలేరియా విభాగం అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారానికి ఒక రోజు డ్రైడే పాటించాలన్నారు. ఇంటి సమీపంలో నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. మలేరియా విభాగం సూపర్‌వైజర్ శ్రీనివాసరావు, సచివాలయ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మలేరియా విభాగం అధికారులు

10న మానవ హక్కుల సదస్సు

సీతంపేట, అల్లిపురం, న్యూస్‌టుడే: జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 10 విశాఖ పౌర గ్రంథాలయంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ వీరరాజు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, దామోదరం సంజీవయ్య న్యాయ కళాశాల పూర్వ ఉపకులపతి వై.సత్యనారాయణ, కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు పి.జగన్‌మోహన్‌రావు, వివిధ కళాశాలలకు చెందిన ఎన్.ఎస్.ఎస్. సమన్వయకర్తలు పాల్గొంటారని చెప్పారు.

మార్కెట్‌లో వ్యర్థాల తొలగింపు

జ్ఞానాపురం, న్యూస్‌టుడే : జ్ఞానాపురం సమీప హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ప్రాంగణం బురదమయంగా మారడంతో పాటు, ఎక్కడికక్కడ వ్యర్థాలు నిల్వ ఉండడంతో... కొనుగోలుదారులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం 'ఈనాడు'లో 'వ్యర్థాల మయం.. శుభ్రత మాయం' శీర్షికతో వార్త ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు వ్యర్థాలు తరలించి, శుభ్రత పనులు చేపట్టారు. వర్తకులు, వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు.

కానరాని వెలుగులు.. ప్రమాదకరంగా డివైడర్లు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: ప్రధాన రహదారుల్లో వీధి దీపాలు వెలగక, డివైడర్లు కానరాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి కంచరపాలెం రోడ్డును 60 అడుగులకు విస్తరించి మధ్యలో డివైడర్ నిర్మించారు. వాటికి రంగులు కూడా వేయలేదు. ఈ రోడ్డులో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లో డివైడర్లు కనిపించక వాహనదారులు వాటిని ఢీ కొడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ధర్మానగర్ వద్ద ఓ యువకుడు వాహనంతో డివైడర్ దాటుకొని రావడంతో ఎదురుగా వస్తున్న కారు ఆ వాహనాన్ని తప్పించబోయి డివైడర్ మీదకు దూసుకుపోయింది. జీవీఎంసీ అధికారులు స్పందించి డివైడర్లకు రంగులు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చీకటిగా తాటిచెట్లపాలెం - కంచరపాలెం రహదారి

ముగిసిన నిత్య అన్నసమారాధన

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: పోర్టు ఆసుపత్రి ఎదురుగా జాతీయ రహదారి పక్కనున్న ఖాళీ మైదానంలో యెరిమేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్టు ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ ధరించిన భక్తుల కోసం నిర్వహించిన నిత్య అన్న సమారాధన(భిక్ష) కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. అక్టోబరు 19 నుంచి ఈనెల 5వ తేదీ వరకు నిర్వహించిన భిక్ష కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

భిక్ష స్వీకరిస్తున్న అయ్యప్ప మాలధారణ భక్తులు

భక్తులకు అల్పాహారం అందజేత

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం కృష్ణాటాకీసు సమీప స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు. ప్రేమ సమాజం అధ్యక్షులు మట్టపల్లి హనుమంతురావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం అయ్యప్ప, భవానీ భక్తులకు అల్పాహారం అందజేశారు. సంస్థ అధ్యక్షుడు అప్పారావు, సభ్యులు పాల్గొన్నారు.

పంచాయతన పూజల్లో పాల్గొన్న భక్తులు

ఆలయంలో ప్రత్యేక పూజలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 14వ వార్డు నరసింహనగర్ శివారు గణేష్‌నగర్‌లోని త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సారిపాక సూర్యనారాయణ, వి.ఎస్.కుమార్ ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల్లోని భక్తులు పాల్గొని పూజలు జరిపారు. విశ్రాంత ఎస్పీ శ్రీరాములునాయుడు దంపతులు, ఆలయ అధ్యక్షుడు టి.ఎస్.ఎన్.మూర్తి, ఉపాధ్యక్షుడు జి.కృష్ణ, కార్యదర్శి ఎం.ఎస్.ప్రకాశరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

ధ్యానంతో ప్రశాంత జీవనం

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-3 వ్యాసం శ్రీరామ్మూర్తి ప్రశాంతి ఆధ్యాత్మిక ఉద్యానవనంలో శుక్రవారం ధ్యాన తరగతులు నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వడ్డాది శ్రీదేవి ధ్యాన విశిష్టతను, ఆచరించే క్రమాన్ని వివరించారు. నిత్య జీవితంలో ఒత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతతకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇన్‌ఛార్జి నూకరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్కు ఉపాధ్యక్షులు యు.శుభ, నాగరాజు, సుజాత, క్రిష్ణ, గౌతమ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

ధ్యాన తరగతుల్లో పాల్గొన్న శిక్షకులు

స్నేహమ్యాక్స్ నిర్వాహకుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ మణికంఠ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని పలువురి బాధితుల్ని నమ్మించి మోసం చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం నగర కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నేహమ్యాక్స్ నిర్వాహకులు సమాజంలోని దళితులు, మధ్యతరగతి వారినే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు కటికల శివభాగ్యారావు, అధ్యక్షురాలు కె.స్వర్ణలత, డైరెక్టర్లు ఎ.పున్నారావు, గుమ్మడి మనోరంజన్, ఎం.శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరి సీతామహాలక్ష్మి, విశ్వేశ్వరరావు, హరిరాజు, రంగారావు, ధనలక్ష్మి, ధనుంజయపై వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులు ఆధారంగా అరెస్టు చేశామన్నారు. వారంతా 2504 మంది బాధితుల నుంచి రూ.55.10 కోట్లు వసూలు చేశారన్నారు. ఆ సొమ్ముతో వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ ఎర్రన్నాయుడు పాల్గొన్నారు.

తీరాన్ని ఆక్రమిస్తే.. ఉపాధి దొరకదు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖ తీర ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి, ఉపాధిపై దెబ్బకొట్టొద్దని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నేవల్‌క్వార్టర్స్ ఎదురుగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మత్స్యకార సంఘం నాయకులు తాతాజీ, అయ్యప్ప మాట్లాడారు. గతంలో విశాఖ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుతో అక్కడున్న మా పూర్వీకులను తరిమేశారని, ఇప్పుడు నేవీ అధికారులు ఫ్లీట్ రివ్యూ పేరిట మిగిలిన కాస్త తీరాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. తీర ప్రాంతం అందుబాటులో లేకపోతే... వేలాది మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన చెందారు. వెంటనే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. సంఘం ప్రతినిధులు గణేష్, పెంటయ్య, గుర్రన్న తదితరులు పాల్గొన్నారు.

నేవీ క్వార్టర్స్ ఎదురుగా నిరసన తెలుపుతున్న మత్స్యకారులు

'పరకామణి చోరులకు జగన్ వత్తాసు'

గాజువాక, న్యూస్‌టుడే: తిరుమల పరకామణి చోరులకు వైకాపా అధినేత జగన్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన గాజువాక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చోరీ ఘటనను చిన్నదిగా చూపడం, జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.

17 మంది యాచకులకు ఆశ్రయం

అభాగ్యులను చేరదీసిన పోలీసులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో 'యాచకులకు ఆశ్రయం' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 17 మంది యాచకులను ఆశ్రమంలో చేర్పించారు. కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్ బి.భాస్కర్, ఎస్ఐ ఎం.ప్రసాద్, ఇతర సిబ్బంది కలిసి టౌన్‌కొత్తరోడ్డు, కురుపాం మార్కెట్, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న యాచకులను ఆర్టీసీ కాంప్లెక్స్ సమీప ఆశ్రమంలో చేర్పించారు. త్వరలోనే వివరాలు సేకరించి, వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

జీవీఎంసీ స్థలం కబ్జాపై ఫిర్యాదు

కార్పొరేషన్, న్యూస్‌టుడే : పాతనగరం 34వ వార్డు రామకృష్ణ పార్కు సమీపంలో మహా విశాఖ నగర పాలక సంస్థకు చెందిన సుమారు వెయ్యి చదరపు గజాల స్థలం కబ్జాకు గురైందని జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగానికి ఫిర్యాదు అందింది. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి 20 వినతులు వచ్చాయి. కమిషనర్ కేతన్‌గార్గ్‌తో పాటు, ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకర్ ఫిర్యాదులు స్వీకరించారు.

వినతులు స్వీకరిస్తున్న ప్రభాకరరావు, చిత్రంలో కమిషనర్ కేతన్‌గార్గ్

విజేతలకు అభినందన

విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల కార్యదర్శి జి.మధుకుమార్

సీతంపేట, న్యూస్‌టుడే: ఏయూ అంతర్ కళాశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల యూత్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నందుకు కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ శుక్రవారం విద్యార్థులను అభినందించారు. ఫుట్‌బాల్ బృందానికి కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న నవీన్‌కుమార్ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి.ఎస్.కె.చక్రవర్తి, వ్యాయామ విద్య విభాగం విభాగాధిపతి వై.శ్రీనివాసరావు, బి.ఆర్.ఎస్.లక్ష్మణరెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విరాళం అందజేత

వన్‌టౌన్, న్యూస్‌టుడే : ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్మీ ఫ్లాగ్ డే ఫండ్‌కు రూ.27,500 విరాళం అందించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ కార్యాలయం సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్‌కు చెక్కు అందించారు. సంఘం ప్రతినిధులు టీఎంబీ.బుచ్చిరాజు, యు.కూర్మారావు, ఎంవీ.రంగాచార్యులు పాల్గొన్నారు.

సూర్యప్రకాష్‌కు చెక్కు, పత్రాలు అందజేస్తున్న ప్రతినిధులు

(c) eenadu

'పరకామణి చోరులకు జగన్ వత్తాసు'

గాజువాక, న్యూస్‌టుడే: తిరుమల పరకామణి చోరులకు వైకాపా అధినేత జగన్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన గాజువాక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చోరీ ఘటనను చిన్నదిగా చూపడం, జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక

• గాజువాక • విశాఖ పశ్చిమం

గీతంలో 8 నుంచి 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) జాతీయ స్థాయిలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్' ఫైనల్ పోటీలకు ఏపీలో గీతం డీమ్డ్ వర్సిటీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, విశాఖ నోడల్ సెంటర్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజాశేఖర్ పప్పు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. గీతంతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 60 విద్యాలయాలు, ఐఐటీలలో (నోడల్ సెంటర్లలో) జరిగే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను ప్రధాని మోదీ 8వ తేదీ ఉదయం వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక: ?: జీవీఎంసీ 65వ వార్డు భానోజీతోట రోడ్డు నెం-4లో కుళాయి నీరు సరిగ్గా రావడం లేదు. –జి.నారాయణ రావు, భానోజీతోట ✔: సిబ్బందిని పంపి, మరమ్మతులు చేయిస్తాం –కేదార్‌నాథ్, ఏఈ

?: బీసీరోడ్డు సీతారాంనగర్ యూనియన్ బ్యాంకు వెనుక రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదు. –గోవింద్, బీసీరోడ్డు ✔: దీపాలు బాగు చేయిస్తాం. –శివ, వీధి దీపాల నిర్వాహకుడు.

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 89వ వార్డు భగత్‌సింగ్‌నగర్‌లోని ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. –సింహాద్రి, భగత్‌సింగ్‌నగర్ ✔: ఆ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడతాం. –రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: జీవీఎంసీ 92వ వార్డు కంపరపాలెం రోడ్డు అధ్వానంగా తయారైంది. –రాజు, కంపరపాలెం ✔: రహదారికి త్వరలో మరమ్మతులు చేపడతాం. –వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ

గుట్టలు తొలగించారు..

స్పందనకు వందనం

గంగవరం (పెదగంట్యాడ), న్యూస్‌టుడే : బీసీరోడ్డు నుంచి గంగవరం మత్స్యకార గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గంలో గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. ఇక్కడి సమస్యపై ఇటీవల 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. జేసీబీ సాయంతో పనులు చేపట్టారు.

విశాఖ ఉక్కులో అప్రెంటీస్‌షిప్‌నకు ఆహ్వానం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3)న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్‌షిప్ మేళా ద్వారా విశాఖ ఉక్కులో అప్రెంటీస్‌షిప్ పొందగోరే అభ్యర్థులు సోమవారం కంచరపాలెంలోని పాత ఐటీఐలో జరిగే మేళాలో పాల్గొనాలని ఉక్కు యాజమాన్యం తెలిపింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు మేళాలో పాల్గొని బయోడేటా, అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని, వివరాలకు వైజాగ్ స్టీల్ పోర్టల్‌ను చూడాలని సూచించింది.

అదనపు 'సౌకర్యం' కేంద్రాల ఏర్పాటు

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక జోన్‌లో ఆస్తి పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం 7 చోట్ల అదనంగా 'సౌకర్యం' కేంద్రాలను ఏర్పాటు చేశామని జోనల్ కమిషనర్ శేషాద్రి, సహాయ కమిషనర్ రామనారాయణ తెలిపారు. ప్రస్తుతం గాజువాక జోనల్ కార్యాలయంలో, దల్లివానిపాలెం, వడ్లపూడి సచివాలయాల్లో సౌకర్యం కేంద్రాలు అందుబాటులో ఉండగా, కొత్తగాజువాక, మింది, అఫీషియల్‌కాలనీ, ఉక్కు- సీడబ్ల్యూసీ, నమ్మిదొడ్డి, దేశపాత్రునిపాలెం, కొండయ్యవలస-1 సచివాలయాల్లో నూతన కేంద్రాలు ఏర్పాటు చేశారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

అగనంపూడి, న్యూస్‌టుడే: అగనంపూడి పరిధిలోని బొర్రమాంబ నగర కాలనీలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. కాలనీకి చెందిన గజ్జల సింహాచలం, నక్కా సింహాచలమ్మ మూత్రపిండ సమస్యలతో మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. 85వ వార్డు తెదేపా అధ్యక్షుడు కర్రి దశేంద్ర, కార్యదర్శి విందుల రాజు తదితరులు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మ ఘటాల ఊరేగింపు

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక రాజీవ్ మార్గ్‌లో శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కనకదుర్గమ్మ ఘటాల ఊరేగింపు వైభవంగా జరిగింది. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. అమ్మవారి భక్తులు రమణ, లోకనాథం ఏర్పాట్లు పర్యవేక్షించారు.

కరాటే పోటీల్లో ప్రతిభ

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో గాజువాక టీఎస్సార్ టీబీకే డిగ్రీ కళాశాల బీబీఏ విద్యార్థిని జి.ధనలక్ష్మి కాంస్య పతకం సాధించింది. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్ తలశిల బలరామకృష్ణ, ప్రిన్సిపల్ విష్ణువర్ధనరావు పాల్గొని.. ధనలక్ష్మిని అభినందించారు.

విజేత ధనలక్ష్మిని అభినందిస్తున్న బలరామకృష్ణ తదితరులు

స్త్రీ చేతిలో.. సోలార్ అస్త్రం

'పీఎం సూర్యఘర్ యోజన'పై మహిళా సంఘాల ప్రచారం

గాజువాక, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన (రూఫ్ టాప్ సోలార్ సిస్టం)ను ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యతను జీవీఎంసీ అధికారులు డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తున్నారు. గాజువాక జోన్‌లో వార్డుల వారీగా ఇంటింటా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీ, సౌర విద్యుత్తు ప్రయోజనాలపై వివరిస్తూ లక్ష్యసాధన దిశగా అడుగులేస్తున్నారు.

ఒక్కో అడుగు.. ● ఐదు వార్డులలో విస్తరించి ఉన్న గాజువాక జోన్‌లో విద్యుత్తు వినియోగదారులు 2.50 లక్షల మంది ఉన్నారు. అయితే సూర్యఘర్ యోజన ద్వారా రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకున్న వారు కనీసం 25 వేల మంది కూడా లేరు.

● విద్యుత్తు సబ్‌స్టేషన్లు, ప్రైవేటు ఏజెన్సీలు, లోకల్ వెండర్ల ద్వారా అవగాహన కలిగిస్తున్నా.. చాలా మంది నివాసితులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా ప్రచారం చేయిస్తే ప్రయోజనం ఉంటుందని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ భావించారు. ఆ మేరకు జీవీఎంసీ యూసీడీ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్) విభాగానికి బాధ్యతలు అప్పగించారు.

క్షేత్రస్థాయిలో ఇలా.. ● పొదుపు సంఘాల సభ్యులు వార్డుల్లో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై 'సూర్యఘర్ పథకం' ప్రయోజనాలపై వివరిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్న యూసీడీ సిబ్బంది

విద్యుత్తు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందడం, బ్యాంకు రుణ సదుపాయం, ప్రభుత్వ రాయితీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 300 మంది వినియోగదారులు పథకం పట్ల ఆసక్తి చూపుతూ, తమ వివరాలు నమోదు చేయించుకున్నారు.

ప్రజలకు వివరిస్తున్నారు..!



రూఫ్‌టాప్ సోలార్ సిస్టంపై ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది వర్కుషాపుల్లో డ్వాక్రా గ్రూపు సభ్యులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సబ్‌స్టేషన్ వారీగా ఏఈలు, ఇతర సిబ్బంది వినియోగదారులను కలిసి వివరిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న మహిళా సభ్యులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించనుంది. –ఎ.పార్థసారథి, డీఈఈ

ఇదీ లెక్క...!	మొత్తం డ్వాక్రా గ్రూపులు : 8257	సభ్యులు: 84162	ఎస్‌ఎల్‌ఎఫ్ సభ్యులు: 247	ఆర్పీలు: 247	టీఎల్ ఎఫ్‌లు: 3	టీఎల్‌ఎఫ్ ఆర్పీలు: 3

వైభవంగా పడి పూజ

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: శ్రీనగర్ అయ్యప్పస్వామి ఆలయంలో పడి(మెట్ల) పూజ శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కృష్ణన్ నంబూద్రి కేరళీయుల సంప్రదాయంలో అయ్యప్ప స్వామికి విశిష్ట అభిషేకాలు చేసి పూలతో సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అల్పాహారం అందజేశారు. ఆలయాన్ని ప్రత్యేక విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

బోరు ఇలా...నీరు పట్టేదెలా..?

ఫోకస్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : గాజువాకలో ప్రజల దాహార్తిని తీర్చే గొట్టపు బావులు ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నాయి. జీవీఎంసీ 67వ వార్డు గణేశ్‌నగర్‌లో రోడ్డు పక్కన ఉన్న చేతి పంపు పాడైంది. దీనికితోడు జలవర రోడ్డు నిర్మాణంలో భాగంగా పంపు మొత్తం మట్టిలో కూరుకు పోయింది. అయినా అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పటికైనా పంపునకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

హెచ్చరిక బోర్డుల తొలగింపు

గాజువాక, న్యూస్‌టుడే : దిబ్బపాలెం ఆర్‌హెచ్ కాలనీలో ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా గత ఏడాది గాజువాక మండల రెవెన్యూ సిబ్బంది 13 చోట్ల హెచ్చరిక బోర్డులు పాతారు. ఆయా స్థలాలు తమకు కేటాయించాలంటూ కొందరు నివాసితులు తొలి నుంచీ వాదన వినిపిస్తున్నారు. అయితే శుక్రవారం దిబ్బపాలెం ఖాళీ స్థలాల్లో పాతిన హెచ్చరిక బోర్డులను తొలగించడం చర్చనీయాంశమైంది. కొందరు గ్రామ సంఘాల సభ్యులు దగ్గరుండి బోర్డులు తీయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!

ముగిసిన 'మెగా పేరెంట్ టీచర్ మీటింగ్' కార్యక్రమాలు

ఆర్పీపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణబాబు

నడుపూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

శ్రీహరిపురం ఉన్నత పాఠశాలలో..

జీవీఎంసీ 89వ వార్డులో...

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే : గాజువాక, విశాఖ పశ్చిమం నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన 'మెగా పేరెంట్ టీచర్ మీటింగ్' కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. నడుపూరు హైస్కూల్లో కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెచ్‌ఎం రాచకొండ శ్రీనివాస్, కార్పొరేటర్ లక్ష్మీబాయి, తెదేపా నగర ఉపాధ్యక్షుడు పులి రమణారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ★ గాజువాక హైస్కూల్లో కార్యక్రమానికి కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు తదితరులు హాజరయ్యారు. మైదానంలో కనీసం షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో మండుటెండలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. హెచ్‌ఎం విజయ ప్రశాంతి పాల్గొన్నారు. ★ గంగవరం హైస్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. 65వ వార్డు కార్పొరేటర్ బీఎన్ పాత్రుడు పాల్గొన్నారు. శ్రీనగర్‌లో కార్యక్రమానికి స్థానిక నాయకులు ఎండీ రఫీ, పప్పు రాజారావు హాజరయ్యారు.

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : మింది, అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్, మింది, నాతయ్యపాలెం, అక్కిరెడ్డిపాలెం, తుంగ్లాం ప్రాథమిక పాఠశాలల్లో కార్యక్రమాలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో హెచ్‌ఎంలు ఆంజనేయ, కాంతం, కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, మింది పాఠశాల పూర్వ విద్యార్థి రెడ్డిపల్లి అశోక్‌రామ్మూర్తి, కూటమి నాయకులు, పాఠశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

జీవీఎంసీ 90వ వార్డులో...

అక్కిరెడ్డిపాలెంలో సైన్స్ ఎగ్జిబిషన్

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పీటీఎం సమావేశానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ పి.కృష్ణవేణి పాల్గొన్నారు. 85వ వార్డు పినమడక, ఫార్మాసిటీ పునరావాస కాలనీల పాఠశాలల్లో సమావేశాలు జరిగాయి.

సింధియా, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో విద్యా సంస్కరణలు తప్పనిసరి అని విప్ గణబాబు అన్నారు. జీవీఎంసీ శ్రీహరిపురం ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ములగాడ ఎంఈఓలు త్రినాథరావు, వెంకట్రావు, హెచ్‌ఎం ప్రియదర్శిని, కూటమి నాయకులు పాల్గొన్నారు.

కూర్మన్నపాలెం(వడ్లపూడి), న్యూస్‌టుడే: కణితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కణితి, దుగ్గపువానిపాలెం, ఈర్లవానిపాలెం, అప్పికొండ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశాలకు తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్ హాజరై మాట్లాడారు. హెచ్‌ఎంలు, పాఠశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

గోపాలపట్నం, ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే: గోపాలపట్నం జడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలలతో పాటు ఎల్లపువానిపాలెం, కొత్తపాలెం, ఎస్సీబీసీకాలనీ ఉన్నత పాఠశాలలు, మేఘాద్రిగెడ్డ గురుకులం, మండల ప్రాథమిక పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోనూ వేడుకలు నిర్వహించారు. 89, 90 వార్డుల్లోని పలు పాఠశాలల్లో జరిగిన పీటీఎం సమావేశాల్లో కార్పొరేటర్లు దాడి వెంకటరమేష్, బొమ్మిడి రమణ, స్థానిక నాయకులు బొడ్డేటి విజయ్‌కుమార్, ఐయితంశెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు.

కరాస, న్యూస్‌టుడే: మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని 56వ వార్డు, రామూర్తి పంతులపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. వార్డు కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ✦ కరాసలో ఉన్న జీవీఎంసీ ప్రైమరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు వి.సరస్వతి మాట్లాడారు. ఉపాధ్యాయులు పి.నళిని, వి.పద్మ, బి.సునీత, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సింధియా, న్యూస్‌టుడే: స్థానిక ఆర్కేపురం సెయింట్ ఆన్స్ కాలేజీలో శుక్రవారం 50 రోజుల ప్రణాళికతో మెగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కరస్పాండెంట్ సిస్టర్ గెసిల్లా, ప్రిన్సిపల్ సిస్టర్ క్యాస్లిన్, ప్రేమకుమారి, జిల్లా నోడల్ అధికారిణి ఈపీఎస్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

మల్కాపురం, న్యూస్‌టుడే: షిప్‌యార్డు కాలనీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల, జీవీఎంసీ పాఠశాలల్లో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో కార్పొరేటర్ నాగేశ్వరరావు, తెదేపా నాయకులు ఆర్ఆర్ రాజు పాల్గొన్నారు. ✦ త్రినాథపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో వార్డు కార్పొరేటర్ మజ్జి మాలినాయుడు, మల్కాపురం ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో నాయకులు మజ్జి సోమేష్, కాకి పోలిరెడ్డి, శ్రీలక్ష్మి, నీలాపు జోగి పాల్గొన్నారు.

మింది పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు

గంగవరం హైస్కూల్లో ప్రదర్శన

ఫార్మాసిటీ పునరావాస కాలనీలో...

గాజువాక ఉన్నత పాఠశాలలో..

బీఆర్టీఎస్ రోడ్డులో మరమ్మతులు జరుగుతున్న ప్రాంతం

పైపులైన్ పనులతో ఇక్కట్లు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: గోపాలపట్నం బీఆర్టీఎస్ సేవామార్గంలో మంచి నీటి పైపులైను మరమ్మతులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా ఇక్కడ లీకులకు మరమ్మతులు చేస్తున్నారు. ఆ పనులు కొనసా..గడంతో బాజీకూడలి నుంచి స్థానిక పెట్రోల్‌బంకు కూడలి సేవామార్గం వరకు ఇరుకుగా తయారైంది. సమీప షాపింగ్‌మాల్ వద్ద వాహనాల పార్కింగ్, ఫుట్‌పాత్ వ్యాపారాలతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఐసీడీఎస్ సిబ్బంది

బాల్య వివాహాలను నిర్మూలించాలి

కరాస, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనపై ఆర్పీపేట అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల కలిగే నష్టాలను తల్లిదండ్రులకు వివరించారు. ఐసీడీఎస్ సీపీడీఓ కె.నీలిమ, ఏసీడీపీఓ శ్రీలత, పర్యవేక్షకులు జేఎన్‌టీ జ్యోతి, కుమారి, అంగన్వాడీ టీచర్ సుశీల, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అలరించిన భజన పోటీలు

చినగంట్యాడ(గాజువాక), న్యూస్‌టుడే : త్రిశక్తి భజన మండలి, భజరంగీ భజన మంజరి, హిందూ ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో భజన యజ్ఞం-10లో భాగంగా శుక్రవారం చినగంట్యాడ త్రిశక్తి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భజన పోటీలు ఉత్సాహంగా సాగాయి. త్రిశక్తి భజన మండలి (చినగంట్యాడ), విశ్వజ్యోతి భజన మండలి (బీహెచ్‌పీవీ)జట్ల మధ్య హోరాహోరీగా భజన గీతాల ఆలాపన సాగింది. నిర్వాహకులు బి.రాజారావు, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు

రక్తదానానికి యువత చొరవ చూపాలి

గాజువాక, న్యూస్‌టుడే : రక్తదాన శిబిరాలను యువత వినియోగించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. రాఘవ రెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జనవరి 4న గాజువాక వుడారోడ్డులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాధవ్ పాల్గొని, రక్తదాన శిబిరం గోడపత్రిక ఆవిష్కరించారు. నిర్వాహకుడు సురేశ్‌రెడ్డి, సభ్యులు నూకరాజు, మహేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, తదితరులు

సేవలతోనే వ్యక్తులకు గుర్తింపు

నడుపూరు(పెదగంట్యాడ), న్యూస్‌టుడే : సమాజానికి ఉత్తమ సేవలు అందించే వారికి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా నడుపూరు తెదేపా కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

వేడుకలో ఎమ్మెల్యే పల్లా, కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు తదితరులు

బహిరంగ ప్రకటన

నా క్లయింట్ అయిన గ్రేటర్ విశాఖ, గాజువాక, ఆటోనగర్ కాపురస్థులు తెలగంశెట్టి సత్యనారాయణ కుమారుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, ప్రొప్రయిటర్, శివశక్తి కంపెనీ వారు ఇచ్చిన భోగట్టాపై ప్రజలు యావన్మందికి తెలియజేయునది ఏమనగా నా క్లయింట్ Jadhal Engineers & Constructions Proprietor శ్రీమతి సంగీత Jadhal W/o చంద్రకాంత్ Jadhal పై బాకీ రాబట్టు నిమిత్తం మహారాజశ్రీ 13వ అదనపు జిల్లా జడ్జి, గాజువాక వారి కోర్టులో OS No. 32/2025 దావా దాఖలు చేసి IA No. 1148/2025 దాఖలు చేసి ఈ క్రింది షెడ్యూలు ఆస్తిపై కోర్టువారి ద్వారా జప్తు ఆర్డరు పొంది ఉన్నారు. కానీ ఈ విషయాన్ని మభ్యపరచి సదరు శ్రీమతి సంగీత Jadhal ఇతరులకు అమ్మజూపుతున్నట్లు మా క్లయింట్‌కు తెలిసినది. గాన కోర్టువారు జప్తుచేసిన ఈ ఆస్తిని ఎవరు కొనుగోలు చేసిననూ నష్టపోవుదురనియు మరియు నా క్లయింట్‌కు రావలసిన రూ. 74,17,170/– (డబ్బై నాలుగు లక్షల పదిహేడు వేల నూట డబ్బై రూపాయలు) మరియు కోర్టు ఖర్చులతో సహా బాధ్యులు అగుదురని తెలియజేయడమైనది. కాబట్టి ఈక్రింది షెడూలు ఆస్తిపై ఎవరు ఏవిధమైన లావాదేవీలు జరిపిననూ మా క్లయింట్ వేసిన దావా మొత్తమునకు బాధ్యులగుదురని ప్రజలు యావన్మందికి తెలియజేయడమైనది.

షెడ్యూలు ఆస్థి వివరాలు: విశాఖపట్నం జిల్లా, గ్రేటర్ విశాఖ, గాజువాక మండలం, చినగంట్యాడ గ్రామం, సర్వే నెం. 21/7లో 135 చదరపు గజములలో నిర్మించిన ఆర్.సి.సి. బిల్డింగ్ G+1st Floor కలిగిన డోర్‌నెంబర్ 26-7-5, Asst. No. 47017 గల షెడ్యూల్ ఆస్థికి హద్దులు: **తూర్పు:** 6 అడుగుల వెడల్పుగల రోడ్డు, **దక్షిణం:** పంచదారల రోడ్డు (కణితి రోడ్డు) **పడమర:** కరణం అప్పలనాయుడు గారి ఇల్లు, **ఉత్తరం:** గొన్న వెంకటలక్ష్మి గారి ఆస్తి.

VENNELA ESWARA RAO, B.Com., BL
Advocate
6-80-25, Sri Sai Nilayam, Nr. Sai Baba Temple,
Dattasinagar, Gajuwaka, Visakhapatnam-26

ఒడిశా వాసి అనుమానాస్పద మృతి

సింధియా, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని వ్యక్తి శుక్రవారం శ్రీహరిపురంలో రెండు అంతస్తుల భవనానికి వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాలిలా.. ఒడిశాలోని మయూర్‌బంజ్ జిల్లా మనకడ్‌కెమ్డాకు చెందిన కమలాసింగ్ (39) అచ్యుతాపురంలో ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసేవాడు. కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని కారణంగా పనిలో నుంచి తొలగించారు. సహచరుడు రాజేంద్రసింగ్ అతడిని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ఉదయం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు వెళ్లి బస్ ఎక్కారు. 11 గంటల సమయంలో కోరమాండల్ బస్టాపులో ఆగిన బస్ నుంచి వేగంగా దిగి కమలాసింగ్ బయటకు పారిపోయడు. గంటసేపు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమీప శ్రీనివాసనగర్‌లో ఒక భవనంపై (రెండు, మూడు అంతస్తుల మధ్య) నుంచి కిందకు దూకే ప్రయత్నంలో కేబుల్ తీగలు మెడకు బిగిసుకుని వేలాడుతూ చనిపోయాడు. స్థానికుల సమాచారంతో మల్కాపురం పోలీసులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. మల్కాపురం సీఐ గొలగాని అప్పారావు పర్యవేక్షణలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.

ఏఎస్సైకి ఉద్యోగోన్నతి

గోపాలపట్నం, న్యూస్‌టుడే: గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ క్రైం విభాగంలో ఏఎస్సైగా పనిచేస్తున్న సిరిపురం గోవిందమ్మకు ఎస్సైగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ చేతుల మీదుగా శుక్రవారం ఆమె నియామకపత్రం అందుకున్నారు. సిటీ స్పెషల్ బ్రాంచ్‌కి ఎస్సైగా రిపోర్ట్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోవిందమ్మను పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, స్థానిక సీఐలు, ఎస్సైలు, సిబ్బంది అభినందించారు.

గోవిందమ్మకు నియామకపత్రం అందిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

పాము కలకలం

మల్కాపురం, న్యూస్‌టుడే: ఇంట్లోని చెప్పుల స్టాండ్‌లోకి దూరిన పామును చూసి కుటుంబీకులు భయంతో పరుగులు పెట్టిన ఘటన జీవీఎంసీ 63వ వార్డు కాకరలోవలో శుక్రవారం చోటుచేసుకుంది. పాములుపట్టే నేర్పరి నాగరాజు దాదాపు అరగంట శ్రమించి దాన్ని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జనసంచారం లేని ప్రదేశంలో దాన్ని వదిలెస్తానని ఆయన పేర్కొన్నారు.

7న కాపు వనసమారాధన

అల్లిపురం, న్యూస్‌టుడే : ఈనెల 7న ముడసర్లోవ ఉద్యానవనం వేదికగా కాపు వన సమారాధన నిర్వహిస్తామని కాపు యువసేన అధ్యక్షుడు శానాపతి వెంకటేష్ తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్ సమీప వీజేఎఫ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గోడపత్రిక ఆవిష్కరించారు.

కేవీలో 40వ క్రీడా వార్షిక వేడుకలు

జిలేబి రేసులో కేవీ విద్యార్థులు

కరాస, న్యూస్‌టుడే: ఏరియా 104, కేంద్రీయ విద్యాలయ నెం-2లో శుక్రవారం నిర్వహించిన 40వ వార్షిక క్రీడా దినోత్సవం విద్యాలయ కమిటీ ఛైర్మన్ ఎం.గుణశీలన్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డ్రిల్, ఎయిరోబిక్స్, జుంబా డ్యాన్స్, యోగా, పిరమిడ్ విన్యాసాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు ఏర్పాటు చేసిన జిలేబి రేసు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు. కేవీ-1, కేవీ-2 ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

STOCK MARKETలో
డబ్బులు సంపాదించడం ఎలా?
సులభంగా... సంతోషంగా
FREE SEMINAR

DECEMBER 7th SUNDAY 11 AM, 3 PM, 7 PM
HOTEL MEGHALAYA Old Gajuwaka Junction, Krishna Achieve's, GNT Rd, Beside Alpha Hotel GAJUWAKA.
KRISHNA KAILAS 703 280 4888 703 280 5888

వైబ్ ఉంది బేబి..

పార్వతీపురం పట్టణంలో శుక్రవారం సినీ తారలు సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కథానాయికలు నిధి అగర్వాల్, రితికా నాయక్ 'వైబ్ ఉంది బేబి..' పాటకు స్టెప్పులేసి అలరించారు. అభిమాన నాయికలను చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

కొప్పులవెలమ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కొప్పులవెలమ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (06 డిసెంబరు 2025 శనివారం), రేపు (07 డిసెంబరు 2025 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

చదువుల గుడిలో.. బాలల మదిలో..

ప్రసంగిస్తున్న విద్యార్థి సాయిని అభినందిస్తున్న సీఎం, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే

★ ఇంటర్ ద్వితీయ ఏడాది విద్యార్థి ఎ.అక్షయ వ్యక్తిత్వ వికాసం, ఆరో తరగతి విద్యార్థి కె.సాయి నైతిక విలువల గురించి ప్రసంగించారు.

★ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న దివ్యశ్రీ, కుమారి 3డీ ప్రింటర్ పని తీరు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలనే మీ ఆలోచనకు మా చిరుకానుక అంటూ ముఖ్యమంత్రికి కార్డులను ఇచ్చారు. సీఎం స్పందిస్తూ.. నా ఆలోచనలకు మీరు దగ్గరగా ఉన్నారంటూ అభినందించారు. ఇంటర్ పూర్తి చేసేలోగా విద్యార్థులు జీవన నైపుణ్యాలు తెలుసుకోవాలని సూచించారు.

సమావేశానికి హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు

ఏంటి పిల్లలూ హౌ ఆర్ యూ.. అని సీఎం చంద్రబాబు పలకరిస్తూ అంతా బాగున్నారా, బాగా చదువుతున్నారా అని ప్రశ్నిస్తూ విద్యార్థుల్లో జోష్ నింపారు. మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం(మెగా పీటీఎం 3.0)లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి హాజరయ్యారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని విద్యార్థులే ముందుండి నడిపించారు. చంద్రబాబు, లోకేశ్ ప్రతి తరగతి గదిలోనూ ప్రదర్శనలు పరిశీలించి విద్యార్థులతో ఫొటోలు దిగి.. వారిని ఉత్సాహపర్చారు. - ఈనాడు, పార్వతీపురం, న్యూస్‌టుడే, పార్వతీపురం, భామిని, సీతంపేట, పాలకొండ

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి కొండపల్లి

★ గణిత, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం ప్రయోగాలను పరిశీలించారు. ఇవి మీకు ఉపయోగపడుతున్నాయా.. వాటిని ఎలా ఆవిష్కరిస్తారు వంటి అంశాలను బాలలను అడిగి తెలుసుకున్నారు.

★ పాఠశాలలోని క్రీడా గదిని పరిశీలించి.. అన్ని రకాల సామగ్రి ఉందా అని ప్రశ్నించారు. ఏ క్రీడల్లో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

★ విద్యార్థులు, తల్లులు సీఎం కాళ్లు మొక్కేందుకు సిద్ధమవ్వగా.. లేవండమ్మా అంటూ వారించారు. ఇటీవల డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుడు ముఖ్యమంత్రిని కలవగా బాగా చదువు చెప్పాలని సూచించారు.

★ విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులను చూసి.. అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు.

★ విద్యాలయానికి రోడ్డు వేయాలని, భామినిలో ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్మించాలని పాఠశాల ఛైర్మన్ వి.రవికుమార్ కోరారు.

★ రాష్ట్ర సమగ్ర శిక్ష రూపొందించిన ప్రామాణిక నమూనా తరగతి గదిని చంద్రబాబు, లోకేశ్ పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలు పరిశీలించారు.

గజపతినగరం, న్యూస్‌టుడే: గజపతినగరం ప్రభుత్వ విద్యాలయాల ప్రాంగణంలో మరో 30 అదనపు తరగతి గదులను నిర్మిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఎస్ఎస్‌వీ పీఎ రామారావు అధ్యక్షతన జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో మాట్లాడారు. ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, మండలాధ్యక్షురాలు శ్రీదేవి, ఎంఈవో విమలమ్మ పాల్గొన్నారు.



విద్యార్థిని ప్రగతి పత్రం చూస్తూ..

సందడిగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం

విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

బోధన బాగుందా..

బోధన సామగ్రి పిల్లలకు పనికి వస్తున్నాయా, లేదా? అన్నది ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పరిశీలించారు. వాటితో ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. ప్రభుత్వం పీటీఎం కార్యక్రమం నిర్వహించాలని, ఈ పాఠశాలలో జరిగిందా, లేదా? అని మంత్రి లోకేశ్ విద్యార్థులను ఆరా తీశారు.

సీఎం ఇలా చేరుకున్నారు..

● సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో 10.50 గంటలకు భామిని, 11.11కు పాఠశాల వద్దకు చేరుకున్నారు.

● 11.39 గంటల వరకు విద్యార్థులతో ముచ్చటించి, వివిధ ప్రదర్శనలను తిలకించారు.

● మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రధాన వేదికపైకి చేరుకుని, 1.18కు ప్రసంగం ప్రారంభించారు. 2.07 గంటల వరకు కొనసాగించారు.

● డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

నూతన ఆవిష్కరణ వివరిస్తున్న విద్యార్థి

పిల్లలే పెద్ద ఆస్తి

పిల్లలే తల్లిదండ్రులకు పెద్ద ఆస్తి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజారావు, సాయమ్మ దంపతులతో ఆయన మాట్లాడారు. మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారని ప్రశ్నించారు. ఏడుగురు బదులిచ్చారు. ఇంకా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా? అని సీఎం నవ్వులు పూయించారు. 'తల్లికి వందనం' ఆరుగురు పిల్లల పేరిట రూ.90 వేలు వచ్చిందని వారు చెప్పడంతో 'అదే మీకు పెద్ద ఆస్తి కదా..' అన్నారు. పిల్లలు చదువుకుని ఎదిగితే మీకే మంచి జరుగుతుందన్నారు.

★ మన్యం, బాల్య వివాహాల నియంత్రణ, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, వంద రోజుల ప్రణాళికలను విద్యార్థులు సభకు తెలియజేశారు. ప్రిన్సిపల్ బి.జి.బాబూరావు పాఠశాల వార్షిక నివేదిక, ప్రగతి వివరించారు.

★ గత పీటీఎంలో వేదికపై మాట్లాడలేకపోయాయని.. ఈసారి బిడియం లేకుండా ప్రసంగిస్తున్నా అమ్మా నాన్నకు మాట ఇచ్చానని, దాన్ని నెరవేర్చుతున్నానని ఇంటర్ విద్యార్థిని శోభారాణి చెప్పడంతో సీఎం, లోకేశ్ అభినందించారు.

ఆత్మరక్షణ విద్యలో పొందిన శిక్షణను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు

సీఎంకు స్వాగతం పలుకుతున్న డీఐజీ గోపీనాథ్ జెట్టి

మాట్లాడుతున్న కలెక్టరు రాంసుందర్‌రెడ్డి

కొటారుబిల్లికూడలి(గంట్యాడ), న్యూస్‌టుడే: విద్యే ప్రగతికి మూలమని, విద్యార్థులు సరైన ప్రణాళికతో చదివి అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆకాంక్షించారు. గంట్యాడ కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. పాఠశాలలో వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. పలు క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన వారిని అభినందించారు. డీఈవో మాణిక్యం నాయుడు, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, హెచ్ఎం అల్లు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎంఎంఎస్‌కు 4,094 మంది పోటీ

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ఈ నెల 7న నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. జిల్లాలో 4,094 మంది ఈ పరీక్షకు పోటీపడుతున్నారు. గతేడాదితో పోల్చితే అభ్యర్థులు స్వల్పంగా పెరిగారు. గతేడాది 3,902 మంది దరఖాస్తు చేశారు.

19 కేంద్రాల్లో పరీక్ష

విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్లలో 19 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణపై ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు శిక్షణ పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్‌టికెట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సప్ మనమిత్రలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు ప్రకటించారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు పాఠశాల యు-డైస్ కోడ్‌ను ఉపయోగించి లాగిన్ అయి విద్యార్థులకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసి అందజేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చినట్లు డీఈవో యు.మాణిక్యం నాయుడు తెలిపారు.

గంట ముందే రావాలి..

● హాల్‌టికెట్ తప్పనిసరి.
● అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 9 గంటలకే చేరుకోవాలి.
● ఓఎంఆర్ పత్రం బబ్లింగ్ నీలం లేదా నలుపు పెన్‌తో మాత్రమే చేయాలి.
● చరవాణి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం.

శాఖల పని తీరు మెరుగుపడాలి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: వివిధ ప్రభుత్వ శాఖల పని తీరు సూచికల్లో మెరుగుపడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. శాఖల పనితీరుపై శుక్రవారం దూర, దృశ్య సమావేశంలో సమీక్షించారు. పరిశ్రమలు, ఐసీడీఎస్, పోలీసు, వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రగతిని మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉపాధి పథకంలో పనిదినాల కల్పనలో వెనుకబడిన వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస మండలాల ఎంపీడీవోలకు మెమోలు జారీచేయాలని పీడీ శారదాదేవిని ఆదేశించారు. వంద రోజుల పనికల్పనలో ప్రగతి చూపని రాజాం, వంగర, తెర్లాం, కొత్తవలస, దత్తిరాజేరు మండలాల ఏపీడీ, ఎంపీడీవోలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో స్క్రబ్ టైఫస్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. జిల్లాలో కూరగాయల సాగును పెంచడంపై ఉద్యాన అధికారులు దృష్టిసారించాలన్నారు. మండలంలో కనీసం వెయ్యి ఎకరాల్లో సాగు చేయాలన్నారు. సంబంధిత అధికారులు సీపీవో బాలాజీ, ఉద్యానశాఖ డీడీ కె.చిట్టిబాబు పాల్గొన్నారు.

'ఇంద్రధనస్సు'తో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు

దివ్యాంగులతో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత

కొత్తవలస, న్యూస్‌టుడే: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'ఇంద్రధనస్సు' పేరుతో ప్రకటించిన ఏడు వరాలు విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. మంగళపాలెంలో శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్టు నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాలకు శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం, జనరల్ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులకు రాజకీయ రంగంలోనూ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ట్రస్ట్ ఛైర్మన్ రాపర్తి జగదీష్ కుమార్ సేవలను ప్రశంసించారు. శ్రీగురుదేవ ఆసుపత్రి, డా. విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఛైర్మన్ జగదీష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ద్వారా 25 ఏళ్లలో 1.70 లక్షల మందికి కృత్రిమ అవయవాలు అందించినట్లు చెప్పారు. క్యాన్సర్ ఆసుపత్రిని రూ.10 కోట్లతో 100 పడకలు తీర్చి దిద్దినట్లు తెలిపారు. అనంతరం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు, గిరిజనులకు రగ్గులు, చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్ల కార్పొరేషన్ ఛైర్మన్ జి.నారాయణస్వామి, గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ డి.గోవింద్‌రాజు, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పి.వి.రత్నాజీ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి బోర్డు డైరెక్టర్ ఇ.సుధారాణి, తెదేపా మండలాధ్యక్షుడు కె.వెంకటరమణ, జనసేన నాయకుడు జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం.. సుదూరం

● అంతంత మాత్రంగానే ఆస్తి పన్నుల వసూళ్లు
● ఆర్థిక సంఘ నిధులపై ప్రభావం

న్యూస్‌టుడే– రాజాం

పురపాలికలకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్నుపై ఆ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం నిధులకు ఆస్తిపన్నును ప్రామాణికంగా పరిగణిస్తుండడంతో లక్ష్యాలు సాధించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వసూళ్లలో వెనుకబడ్డారనే కారణంతో సాలూరు, పాలకొండల్లో 15వ ఆర్థిక సంఘం నిధులను ఇటీవల కేంద్రం నిలిపేసింది. ఈసారి ఈ ప్రభావం పడకూడదని ప్రణాళికలు అమలు చేస్తున్నా.. వసూళ్లు మాత్రం అలానే ఉన్నాయి.

మొండిబకాయిలను రాబట్టడంలో వెనుకబడినట్లు గుర్తించారు. విజయనగరం జిల్లాలో రూ.12.33 కోట్లు రావాల్సి ఉండగా.. ఇంతవరకు రూ.2.28 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.10.05 కోట్లు రావాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.1.52 కోట్లకు రూ.23 లక్షలు మాత్రమే సమకూరాయి. లక్ష్యం మేరకు వసూలు చేయాలని పురపాలిక ఆర్డీ రవీంద్ర అన్నారు. ఏప్రిల్ నెలలో చెల్లించినవారికి అయిదుశాతం రాయితీ ఇచ్చామని, బకాయిలుంటే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి..

2025-26 ఆర్థిక సంవత్సరం పన్నుతో పాటు మొండి బకాయిలను కలిపి లక్ష్యంగా పురపాకశాఖ నిర్ణయించింది. విజయనగరం జిల్లాలో రూ.55.71 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.22.43 కోట్లు, పార్వతీపురం మన్యంలో రూ.10.95 కోట్లు వసూలు కావాల్సింది రూ.4.78 కోట్లు వచ్చాయి.

ఆస్తి విలువే ఆధారం

మునుపటిలో వార్షిక అద్దె విలువ ఆధారంగా పన్నులను నిర్ణయించేవారు. వైకాపా ప్రభుత్వం 2021- 22లో దీన్ని రిజిస్ట్రేషన్ల విలువ విధానంలోకి మార్చింది. పాత అసెస్మెంట్లపై అప్పటి వరకు ఉన్న పన్నుపై ఏటా 10- 15 శాతానికి తక్కువ కాకుండా పెంచుతున్నారు. కొత్త వాటికి ఆస్తి విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

వడ్డీ వర్తింపు ఇలా..

ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య ఒకసారి, అక్టోబర్- మార్చి మధ్య ఒకసారి ఏటా రెండు సార్లు పన్నులు చెల్లించాలి. తొలి అర్ధసంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడ్డీ రహితం. జులై నుంచి వడ్డీ వేస్తుంటారు. రెండో అర్ధ సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వడ్డీ ఉండదు. జనవరి నుంచి వడ్డీ వేస్తారు. 24 శాతం వరకు వడ్డీ పడుతుంది.

ప్రాణాలు కాపాడే ప్రక్రియే సీపీఆర్

ఐఎంఏ జాతీయ సదస్సులో వక్తలు

చక్రరావుకు జ్ఞాపికను అందజేస్తున్న నిర్వాహకులు

విజయనగరం విద్యావిభాగం, అయ్యన్నపేట, న్యూస్‌టుడే: సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) ప్రక్రియ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. చక్రరావు అన్నారు. వైద్య ప్రక్రియలో ఇది అత్యవసర స్థితిలో వ్యక్తి ప్రాణాలను కాపాడే ఒక రకమైన నైపుణ్యమని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ సమావేశ మందిరంలో శుక్రవారం జీపీ-కాన్ 2025 జాతీయ సదస్సు నిర్వహించారు. సీజీపీ హెడ్‌క్వార్టర్స్ డీన్ డా.వి.ఎస్.ప్రసాద్ దీన్ని ప్రారంభించారు. తొలిరోజు సీపీఆర్‌పై కార్యశాల నిర్వహించారు. ప్రయోగాత్మకంగా వైద్యులతో చేయించి చూపించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈసీ డా. జె.సి.నాయుడు, కార్యదర్శి ఎ.మధుకర్, ఐఎంఏ బ్రాంచి అధ్యక్షుడు వి.అశోక్, కార్యదర్శి లెంక శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర జిల్లాల వైద్యులు పాల్గొన్నారు.

అవగాహన లేకే మరణాలు

దేశంలో ప్రతి 100 మందిలో 98 మందికి బేసిక్ లైఫ్ సపోర్ట్‌పై అవగాహన లేక చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని డీన్ డా.వి.ఎస్.ప్రసాద్, సదస్సు ఆర్గనైజింగ్ ఛైర్మన్ డా.ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. రెండో రోజు శనివారం ఓ ప్రైవేటు కన్వెన్షన్ వేదికగా నిర్వహించనున్న సదస్సుకు ప్రముఖ వైద్యులు రానున్నారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డా.దిలీప్ భానుశాలి, ఉపాధ్యక్షుడు డా.బిడినహాళ్, కోశాధికారి డా.పీయూష్ జైన్, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డా.శ్రీహరి రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. బాలరాజు, ప్రధాన కార్యదర్శి డా. బోస్ హాజరుకానున్నారు. వైద్యుల నైపుణ్యాభివృద్ధిపై అవగాహన, వైద్య రంగంలో కృత్రిమమేధ ప్రభావంపై ప్రసంగించనున్నట్లు నాయుడు తెలిపారు.

MANAGEMENT SEATS AVAILABLE
Last Date: 06-12-2025 (Today)
LLB 3YEARS | BA . LLB 5YEARS | LLM 2YEARS
Cont : 7382478328, 9491606933

డ్రమ్స్ మాంత్రికుడు శివమణి సందడి

ఘంటసాల జయంత్యుత్సవంలో సత్కారం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: డ్రమ్స్ మాంత్రికుడు శివమణి విజయనగరంలో శుక్రవారం రాత్రి సందడి చేశారు. ఆనందగజపతి ఆడిటోరియంలో ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంత్యుత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో డ్రమ్స్ వాయిద్య కళాకారుడు శివమణిని కళాపీఠం ఆధ్వర్యంలో సత్కరించారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, నగర డిప్యూటీ మేయర్ శ్రావణి, కళాపీఠం ప్రతినిధులు ఎం. భీష్మారావు, రాజేంద్రప్రసాద్, సర్వేశ్వరరావు, పవన్ ఆయనకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు అయిన విజయనగరం ఎప్పుడూ సంగీత, సాహిత్య గజ్జల సవ్వడితో పులకిస్తుందన్నారు. అనంతరం శివమణి మాట్లాడుతూ విజయనగరం గడ్డపై సన్మానం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కళాకారులను ప్రోత్సహిస్తుండడం మంచి పరిణామమన్నారు. డ్రమ్స్ వాయించి.. ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 12 గంటల ఘంటసాల సంగీత విభావరి అలరించింది.



శివమణిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే అదితి, డిప్యూటీ మేయర్ శ్రావణి తదితరులు

రైల్వే అభివృద్ధి పనులపై చర్చ

విజయనగరం జిల్లాలో రైల్వేకు సంబంధించిన వివిధ పనులపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం విశాఖలో వాల్తేర్ డీఆర్ఎం లలిత్‌బోహ్రాతో సమావేశమయ్యారు. మానాపురం ఆర్వోబీకి సమాంతరంగా రైల్వే సబ్ వే ఏర్పాటు చేయాలని, గజపతినగరం రైల్వే లైన్ వద్ద డ్రైన్ నిర్మించాలని, ఆర్వోబీ ఎలైన్‌మెంట్ పనులు చేపట్టాలని సూచించారు. మంత్రి ప్రస్తావించిన అంశాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని డీఆర్ఎం పేర్కొన్నారు.

– న్యూస్‌టుడే, విశాఖపట్నం(రైల్వేస్టేషన్)

ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోర్సులకు దోహదం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలు, స్వయం ఉపాధి కోర్సులు అందించేందుకు జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం హైదరాబాద్‌కు చెందిన టార్చ్ ఫిన్టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. శుక్రవారం విద్యాలయం ఉప కులపతి డా.వి.వి.సుబ్బారావు, రిజిస్ట్రార్ జి.జయసుమ, సంస్థ ఎండీ వైభవ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. పరిశ్రమ- విశ్వవిద్యాలయం అనుసంధానానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో విద్యాలయం డైరెక్టర్లు, ప్రధానాచార్యుడు రాజేశ్వరరావు పాల్గొన్నారు.

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న జేఎన్‌టీయూ జీవీ అధికారులు, కంపెనీ ప్రతినిధులు

(c) eenadu

పాచిపెంటలో గిరిజన బాలికల థింసా నృత్యం

పాంచాలి పాఠశాల విద్యార్థులు వ్యర్థాలతో చేసిన గృహోపకరణాలు

బడుల్లో సంబరాలు.. అంబరాన చిన్నారులు

స్వాగత ద్వారాలు ఆహ్వానం పలికాయి.. అలంకరణ పూలు సువాసనలు వెదజల్లాయి.. సైన్స్, క్రీడా, వస్తు ప్రదర్శనలతో ఆలోచింపజేశాయి.. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, బుర్రకథలతో చిన్నారులు అలరించారు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆటపాటలతో సందడి చేశారు.. వీటన్నింటికీ వేదికలయ్యాయి విద్యాలయాలు. ప్రభుత్వం శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్' (పీటీఎం 3.0)తో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

– న్యూస్‌టుడే బృందం

పెరుమాళి ఆదర్శ పాఠశాలలో డ్రగ్స్ వల్ల అనర్థాలపై బుర్రకథ ప్రదర్శిస్తున్న బాలికలు

కొదమ పంచాయతీ సిరివర పాఠశాలలో కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు భోజనం చేస్తూ..

నీటి నుంచి విద్యుత్తు తయారీ ప్రయోగం వివరిస్తున్న ఎస్.కోట పాఠశాల విద్యార్థిని

జీఎల్‌పురం పాఠశాలలో ఆటలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థుల తల్లులు

బాలలు.. రేపటి సమాజానికి పునాదులు

ప్రాజెక్టు గురించి తెలుసుకుంటున్న ఎస్పీ దామోదర్

విజయనగరం అయ్యన్నపేట, పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల ఆసక్తిని గమనించి, ఆయా రంగాల్లో వారు రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. శుక్రవారం నగరంలోని కస్పా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి విద్యార్థులు రేపటి సమాజానికి పునాదులన్నారు. ప్రభుత్వం మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో నైతికత పెరిగి, సన్మార్గంలో నడిచి, చదువులో రాణిస్తారన్నారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం విశాలాక్షి, సీఐ టి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘంటసాల తెలుగు జాతికే గర్వకారణం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ప్రముఖ గాయకుడు, గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాన రసగంగా ప్రవాహమని, ఆయన తెలుగు జాతికే గర్వకారణమని ప్రముఖ సంగీత విద్వాంసులు బి.ఎ.నారాయణ అన్నారు. ఘంటసాల సంగీత, సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సీతం కళాశాలలో శుక్రవారం ఘంటసాల జయంత్యుత్సవాల్లో ఆయన మాట్లాడారు. తెలుగు పాటకు, భావానికి ప్రాధాన్యత ఇచ్చిన అమర గాయకుడు ఘంటసాల అన్నారు. తొలుత కార్యక్రమాన్ని డాక్టర్ సన్యాసమ్మ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది. ఇందులో భాగంగా బి.ఎ.నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారాన్ని సమాఖ్య అధ్యక్షుడు పి.సూర్యానారాయణ, గురుప్రసాద్, బార్ కౌన్సిల్ పూర్వ సభ్యుడు తమ్మన్నశెట్టి, శశిభూషణరావు ప్రదానం చేశారు.

నారాయణ దంపతులకు పురస్కారం ప్రదానం చేస్తున్న అతిథులు

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	140	250	260

ఇండియన్ బ్యాంక్ — బొబ్బిలి బ్రాంచ్
చర్చి సెంటర్, బలిజిపేట రోడ్డు, బొబ్బిలి, విజయనగరం-535559
ఫోన్: 9652156611, ఇ-మెయిల్ : bobbili@indianbank.bank.in

స్థిరాస్తుల అమ్మకానికి అమ్మకం ప్రకటన
"APPENDIX - IV-A" (రూలు 8(6)కు నిబంధన చూడండి)

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదువబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన.

సెక్యూర్డు క్రెడిటార్ అయిన ఇండియన్ బ్యాంక్, బొబ్బిలి బ్రాంచ్ వారికి M/s. రిషిక ఫాల్ జి బ్రిక్ ఇండస్ట్రీ, ప్రొప్రయిటర్ అడబాల శ్రీనివాసరావు, ప్లాట్ నెం.48, APIIC గ్రోత్ సెంటర్, బొబ్బిలి-535558. శ్రీ అడబాల శ్రీనివాసరావు, తండ్రి : అడబాల లేటు, నెం.25-1-20/20, ఫ్లాట్ నెం.201, సాయి భాస్కర్ హోమ్స్, VUDA కాలనీ, ఫేజ్-II, పెదగంట్యాడ, విశాఖపట్నం-530044 వారు (OCC-PMEGP-REPO-6810947059, PMEGP-MCLR-IY-6806151688, MSME_GECLS 1.0_EXTN-REPO-7140983250) క్రింద తేది.02.12.2025 నాటికి చెల్లించవలసిన బకాయి రూ.15,60,991/- (అక్షరాల పదిహేను లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై ఒకటి రూపాయలు మాత్రమే) + తదుపరి వడ్డీ, ఖర్చులు, ఇతర ఛార్జీలు కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు ఇండియన్ బ్యాంక్, బొబ్బిలి బ్రాంచ్ అధీకృత అధికారిచే లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన/ఛార్జ్‌చేసిన దిగువ వివరించిన స్థిరాస్తిని తేది. 24.12.2025న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలాగే" మరియు "అక్కడ ఏమున్నదో అదే" అనే ప్రాతిపదికన విక్రయించబడునని యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా పైన తెలిపిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారులకు ఈ నోటీసు ద్వారా తెలియజేయడమైనది.

ఇ-వేలం ద్వారా అమ్మకానికి ప్రతిపాదించబడిన ఆస్తుల యొక్క నిర్దిష్ట వివరములు దిగువన పేర్కొనబడినవి :

ఆస్తి యొక్క పూర్తి వివరణ	రిజర్వు ధర	ఇఎమ్‌డి (ధరావత్తు)	ఇ-వేలం తేది మరియు సమయం	ఆస్తిపై ఎన్‌కంబ్రెన్స్
విజయనగరం జిల్లా, బొబ్బిలి, ఎపిఐఐసి గ్రోత్ సెంటర్, సర్వే నెం.22, ప్లాట్ నెం. 48 నందు 1500 చ॥గ॥ విస్తీర్ణంలోని వ్యవసాయేతర భూమి. ప్లాట్‌కి హద్దులు: తూర్పు: 24 మీ॥ వెడల్పు రోడ్డు, పడమర: ప్లాట్ నెం.32, దక్షిణం: ప్లాట్ నెం.47, ఉత్తరం: ప్లాట్ నెం.49.	రూ. 48,42,000/- (అక్షరాల నలభై ఎనిమిది లక్షల నలభై రెండు వేల రూపాయలు మాత్రమే)	రూ. 4,84,200/- (అక్షరాల నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే)	తేది: 24.12.2025 సమయం: ఉ॥ 10 నుండి సా॥ 4 గం॥ల వరకు బిడ్ పెంపుదల మొత్తం: రూ.10,000/- (అక్షరాల పది వేల రూపాయలు)	బ్యాంక్‌కు తెలిసిన మేరకు లేదు

ఆస్తి ఐడి నెం.: IDIB6810947059

ఇ-వేలంలో పాల్గొనడానికి ఇఎమ్‌డి మొత్తాన్ని చెల్లించడానికి చివరి తేది మరియు సమయం: 23.12.2025 & సాయంత్రం 5:00 గం॥ల వరకు

వేలం బిడ్ ఫారం మరియు నియమనిబంధన వివరములకు మా ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ M/s PSB Alliance వారి వెబ్‌సైట్ https://baanknet.com నందు ఆన్‌లైన్ బిడ్‌లో పాల్గొనుటకు చూడవలసినదిగా బిడ్డర్లకు సూచించడమైనది. ఇ-వేలం పూర్తి విధానం సాంకేతిక సహాయం కొరకు M/s PSB Alliance హెల్ప్ డెస్క్ నెం. 8291220220 మరియు ఇ-మెయిల్ ఐడి : support.baanknet@psballiance.com మరియు సర్వీసు ప్రొవైడర్‌లో లభించు ఇతర హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించండి. M/s PSB Alliance రిజిస్ట్రేషన్ స్టేటస్ కోసం దయచేసి M/s PSB Alliance మరియు ధరావత్తు స్టేటస్ కోసం దయచేసి support.baanknet@psballiance.com సంప్రదించవచ్చును. ఆస్తి వివరాలు మరియు ఆస్తి ఫొటోగ్రాఫ్ మరియు వేలం నిబంధనలు మరియు షరతుల కోసం దయచేసి https://baanknet.com ను సందర్శించండి మరియు ఈ పోర్టల్‌కు సంబంధించిన వివరణలకోసం హెల్ప్‌డెస్క్ నెం.8291220220 నందు సంప్రదించండి. https://baanknet.com లో వెబ్‌సైట్‌లోని ఆస్తికోసం చూస్తున్నప్పుడు పైన పేర్కొన్న ఆస్తి ఐడి నెంబర్‌ను ఉపయోగించి చూడగలరని బిడ్డర్లకు సూచించడమైనది.

గమనిక: ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంప్ డ్యూటీ, బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరాలు మరియు చట్టపరమైన / నాన్ స్టాట్యుటరీ బకాయిలు, పన్నులు, అసెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరాలు విజయవంతమైన బిడ్డరు/కొనుగోలుదారే భరించవలెను.

తేది: 03.12.2025, ప్రదేశం: బొబ్బిలి — సం/- అధీకృత అధికారి, ఇండియన్ బ్యాంక్

పునఃపరిశీలనలో జాప్యం.. అర్హుల గుర్తింపునకు శాపం!

- ధ్రువపత్రాలు అందక లబ్ధిదారులకు అవస్థ
- 3,463 మందికి చేయని పరీక్షలు

న్యూస్‌టుడే, విజయనగరం మయూరి కూడలి

దివ్యాంగులకు అందుతున్న పింఛన్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం చేపట్టిన సదరం ధ్రువపత్రాల పునఃపరిశీలనలో జాప్యం లబ్ధిదారులకు కష్టాలను తెచ్చిపెట్టింది. కొందరిని అనర్హులుగా గుర్తించారు. అయితే అర్హులు ధ్రువపత్రాలు ఇప్పటికీ అందక ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాలో పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఉన్న మొత్తం 34,819 మంది చెందిన దివ్యాంగుల సదరం ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. కొందరిని అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం సచివాలయాల ద్వారా నోటీసులిచ్చింది. వీరికి తమ వైకల్యం శాతం నిరూపించుకోవాలని, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల కిందట అవకాశం ఇచ్చింది. ఇలా 6,963 మంది పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారు. రీసదరం శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని వీరికి నెలకిందట నోటీసులిచ్చింది. ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో ఇటీవల సమీక్షించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వైద్య, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలన్నారు.

సదరం పరీక్షలు చేస్తున్న వైద్యులు

ఇంకా 3,463 మంది..

విజయనగరం, ఎస్.కోట, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం ప్రాంతాల్లోని ప్రాంతీయాసుపత్రుల్లో ఆర్థో, మానసిక వైకల్యం, చెవిటి, మూగ, పక్షవాతం విభాగాల్లో సదరం పరీక్షలను బుధ, గురు, శుక్రవారాల్లోనే వైద్యులు చేస్తున్నారు. ఇంకా 3,463 మందిని పరీక్షించాలి. రోజుకు 260 మందిని పరీక్షిస్తున్నారు. ఆలెక్కన ఈ నెలలో పూర్తయ్యేది ప్రశ్నార్థకమే.

ఎక్కడ లోపం...

దివ్యాంగులకు తొలి విడత నుంచి సదరం పరీక్షల్లో భాగంగా ఈఎన్‌టీ విభాగంలో 2,610 మందికి బీరా పరీక్షలు చేయాల్సి ఉండగా పరిశీలించిన వైద్యులు సూచించారు. జిల్లాలో ఈ పరీక్షకు అవసరమైన సామగ్రి లేదని జీబీల కలెక్టర్ వద్ద చెప్పారు. ఘోషా, సర్వజన ఆసుపత్రిలో ఈ పరికరాలు ఉన్నా, పరీక్షలు చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. రెగ్యులర్ పరీక్షలు మాత్రమే ఇక్కడ సరిపోతోందని వైద్యులు చెబుతున్నారు.

త్వరితగతిన ప్రక్రియ

వైద్య పరీక్షలు త్వరితగతిన పక్కాగా చేయాలని సిబ్బందికి సూచించాం. వైద్య పరీక్షల్లో ఆలస్యం కారణంగా ధ్రువపత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ఈఎన్‌టీ విభాగంలో ఈ సమస్య ఉంది. ఈ నెలాఖరులోగా అన్ని పూర్తి చేస్తాం. దళారులను నమ్మి మోసపోవద్దు. అర్హత ఉంటే ఎవరూ నష్టపోరు.

–శ్రీనివాస్, పీడీ, డీఆర్డీఏ, విజయనగరం

పుట్టగొడుగుల తయారీకి ప్రోత్సాహం

స్టాల్స్‌ను సందర్శిస్తున్న డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున

విజయనగరం అర్బన్, చీపురుపల్లి, న్యూస్‌టుడే: గుజరాత్‌లో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి, విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నారని, జిల్లాలోనూ ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఐఏఎంఏఐతో కలిసి నాబార్డ్ నిర్వహిస్తున్న 'ఎర్త్ సమ్మిట్- 2025'లో శుక్రవారం పాల్గొన్నారు. పుట్టగొడుగులను పిండిచేసి, పాలలో కలుపుకొని తాగేలా ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, ఉద్యాన పంటలతో చిన్నచిన్న ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇవన్నీ జిల్లాలో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయ రంగం, గ్రామాల అభివృద్ధి, మహిళల సంక్షేమం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

తెదేపాలో చేరిన 150 కుటుంబాలు

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి పాలనకు ఆకర్షితులై మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన 150 కుటుంబాల వారు శుక్రవారం మంత్రి కొండపల్లి సమక్షంలో తెదేపాలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా మండలపార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, కొమ్మినేని శివ, అల్లు విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

మంత్రి సమక్షంలో పార్టీలో చేరిన గ్రామస్థులు

సీఎంఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభం

పార్వతీపురం పురపాలక, గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం పట్టణంలో శుక్రవారం సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను ఎమ్మెల్యే విజయచంద్ర రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కథానాయికలు నిధి అగర్వాల్, రితికా నాయక్ హాజరై, జ్యోతి వెలిగించారు. పట్టుచీరలతో ఫోజులిచ్చారు. అంతకుముందు షాపింగ్‌మాల్ యజమాని ఎం.వెంకటరమణ మాట్లాడుతూ 300 మంది యువతకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు.

మాల్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

EENADU eClassifieds

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

పేరు మార్పు

నేను అనగా క్రింది సంతకదారు పావని కుమారి కురపాటి (పాత పేరు) భర్త రాము తిప్పాన డోర్ నెం. 1-9-7, దేవిగుడి దగ్గర, నాగోజపేట, విజయనగరం-535 001, ఆంధ్రప్రదేశ్ వారు తన పేరును పావని కుమారి కురపాటి (పాత పేరు)కు బదులు పావని కుమారి తిప్పాన (కొత్త పేరు)గా మార్చబడింది. ఇక నుంచి నేను పావని కుమారి తిప్పాన (కొత్త పేరు) భర్త రాము తిప్పానగా అన్ని అవసరాలకు పిలువబడును.

REAL ESTATE

LAND FOR SALE

గుర్ల మెయిన్ రోడ్ (2km) సమీపంలో 2 ఎకరాల భూమి అమ్మకానికి కలదు. విజయనగరం నుండి 12 కిమీ దగ్గరలో. ✆ 8790012309, 9908664019

PLOT FOR SALE

CMR Layout 267 Sq. yards for sale. South facing near to Vizag Road, VZM. C: 8497961518, 8639817088.

చెల్లూరు హైవే రోడ్డు 167 గ॥ 58 ల॥ & అయ్యన్నపేట జం॥ 167 గ॥ 78 ల॥ ఇల్లు కట్టించి ఇవ్వబడును. ఈ నెలాఖరు వరకు ఆఫర్. C: 9701519395.

40x60 East Facing Plot in Padmavathi Nagar, Vizianagaram for sale. Cont No: 7036396917.

High way facing 261 Sq.Y Site (VMRDA Approved) Akshaya Nagar in Nelivada Vill, Bondapalli MD, VZM Dt. for sale.C:9676743732.

PLOTS FOR SALE
క్రిస్మస్, సంక్రాంతి పండుగుల సందర్భంగా లక్కీ ఆఫర్. ★ భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర రెడీ టు కన్‌స్ట్రక్షన్ కమర్షియల్ ప్లాట్స్. ★ విజయనగరం 5th బెటాలియన్ హైవే దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ VMRDA & RERA అప్రూవ్డ్ ప్లాట్. ★ డిసెంబర్ 14 లోపు కొనుగోలు చేసినవారికి 1 లక్ష విలువ గల రిజిస్ట్రేషన్ ఫ్రీ *
✆7330811149

విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ & ఆనందపురం Google చుట్టుప్రక్కల ఇళ్ళ స్థలాలు బ్యాంక్‌లోన్‌తో కలవు. గరిమెళ్ళ శ్రీధర్ 9493640600, 9246678028.

విజయనగరం ప్రజయ్ విహార్, వి.టి.నగర్ R&B జంక్షన్ వద్ద అన్ని ఫేస్‌లలో ఉన్న స్థలములు అమ్మబడును. బ్యాంక్ లోన్, స్పాట్ రిజిస్ట్రేషన్. ✆ 9618119380.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

JOBS

Managers /Asst. G.M.s M/F, Age: 45 Years for Corporate Company. Preffered Rtd. VRS Officials Package: 95K /PM Decide During Personal Interaction As Per Norms. Contact: Sanjay Dy. GM, HR. Ph: 9989245662.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ M/F (200) కావలెను. జీ॥ 18-40K + Inc. ✆ 9804454445, 9989360902.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను.ఫ్రీ వసతి, భోజనం,జీతం 20K ✆ 8977639662, 8977639663

ఉచిత శిక్షణ, భోజనం మరియు వసతి సౌకర్యం & ఉద్యోగావకాశాలు. గాజువాకలో అర్హత: 10 ఆపైన. వయస్సు: 18-30. ✆ 9573366622, 9573366611.

టెలికాలింగ్ & Data Entry వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ ఆఫీసు చేయుటకు M/F కావలెను.10th క్లాస్‌పైన,Age:18to35,జీతం:18to25K. ✆6305186209

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

భీమిలి తిమ్మాపురం & MVP కాలనీ గెస్ట్‌హౌస్ నందు పనిచేయుటకు రూమ్ బాయ్స్ కావలెను. Age 28 సం॥లోపు. సెల్ : 7036488899.

డాక్‌యార్డ్‌లో పనిచేయుటకు హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. PVC తప్పనిసరి. జీ॥ 16,000/- (26 రో) + PF. ✆ 8247036280, 9502686907.

FACULTY/ TEACHERS

VZMజిల్లాలో మండలాల వారీగా కొత్తగా ప్రారంభిస్తున్న The ABC Bridge ప్లేస్కూల్‌లో పనిచేయుటకు B.Ed, డైట్‌చేసిన మహిళలు కావలెను ✆ 8639457893

SECURITY GUARDS

జైగణేష్ సెక్యూరిటీసంస్థలో విశాఖస్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీగార్డ్స్ 150 మంది 8గం॥ డ్యూటీ జీతం 18815/- PF, ESI సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11మంది (Ex -Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం:30,000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

వైజాగ్ సిటీ, పైడిభీమవరం, విజయనగరం పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ కావలెను. రూమ్, భోజనం. జీతం: 20 వేలు, 36 వేలు. 9014709272.

విశాఖపోర్ట్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ (M) కావలెను. డ్యూ: 12 గం॥. జీ: 25,000/-, వ॥ 45 సం॥లోపు 10th పాస్ & ప్రముఖ సెక్యూరిటీ సంస్థలో పనిచేయుటకు సెక్యూరిటీలో అనుభవం ఉన్న సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 7396869911, 9959925735.

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

రవీందర్ (పాతచిత్రం)

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: ఇంట్లో పంకాకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. దీనిపై రెండో పట్టణ సీఐ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. దాసన్నపేట గొల్లవీధికి చెందిన కె.రవీందర్(23) నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతను గత మూడేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబాలు అంగీకరించాయి. మూడు నెలలు ఆగాలని యువకుడి కుటుంబ సభ్యులు అడగగా, అమ్మాయి మాత్రం శుక్రవారమే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అతని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో రెండు వైపులా ఒత్తిడికి గురైన ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఉదయం గదిలో పంకాకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. పెళ్లి చేస్తామన్నా కానరాని లోకానికి వెళ్లిపోయాడని, చెల్లెళ్లకు ఎవరు వివాహాలు చేస్తారంటూ బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

అప్పలనాయుడు (పాతచిత్రం)

గజపతినగరం, న్యూస్‌టుడే: ట్రాక్టరులో ఇసుక లోడు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన కొర్నాన అప్పలనాయుడు(50) శుక్రవారం మృతి చెందారు. పురిటిపెంట సమీపంలోని నదిలో ట్రాక్టరుపై ఇసుక లోడు చేసి సర్దేందుకు పైకి ఎక్కే క్రమంలో విద్యుత్తు తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. తండ్రి మల్లయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

సీతానగరం, న్యూస్‌టుడే: ఎక్కడి నుంచి వస్తున్నాడో.. ఎక్కడికి వెళ్తున్నాడో.. తెలియదు.. ముందు ఉన్న వాహనాన్ని దాటేందుకు యత్నిస్తూ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొని దుర్మరణం చెందాడు. ఆయన వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్సై లక్ష్మణరావు వివరాల మేరకు.. సీతానగరం మండలం గుచ్చిమి గ్రామం వద్ద పార్వతీపురం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సును ఢీకొని, ముందు చక్రం కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు బస్సు చక్రం కింద ఇరుక్కుంది. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, ద్విచక్ర వాహనం నంబరు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

బాలికపై అత్యాచారయత్నం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: మండలంలోని సారిపల్లి పారిశ్రామికవాడ ప్రాంతంలో బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన బాలిక(17)ను పట్టణంలోని అయ్యన్నపేట లాల్‌బహదూర్ కాలనీకి చెందిన కృష్ణ వర్ధన్(21) ఈనెల 2న రైల్వే స్టేషన్ వద్ద బైక్‌పై ఎక్కించుకుని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి శీతల పానీయం తాగించాడు. అక్కడి నుంచి నెల్లిమర్ల పారిశ్రామిక వాడలోని టిడ్కో గృహ సముదాయానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి కుటుంబ సభ్యులకు చరవాణి ద్వారా సందేశం పంపింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో పరారయ్యాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి.గణేష్ తెలిపారు.

సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ థియరీ, ప్రయోగ పరీక్షలకు సంబంధించి కాలనిర్ణయ పట్టిక (టైమ్‌టేబుల్) విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ థియరీ 2026 మార్చి 2 నుంచి 13 వరకు, పదోతరగతి పరీక్షలు మార్చి 16 నుంచి 28 వరకు, ఇంటర్ ప్రయోగపరీక్షలు ఏప్రిల్ 11 నుంచి 18 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

అంతర కళాశాలల వాలీబాల్ పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభిస్తున్న వీసీ సుబ్బారావు

డెంకాడ, న్యూస్‌టుడే: విజయనగరం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు శుక్రవారం చింతలవలసలోని ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. జేఎన్‌టీయూ ఉపకులపతి వి.వెంకట సుబ్బారావు ప్రారంభించారు. ప్రతిభ చూపిన వారు ఈనెల 10 నుంచి 14 వరకు కాకినాడ జేఎన్‌టీయూలో జరగనున్న సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ వై.ఎం.సి.శేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, పీడీ రామచంద్రరాజు, క్రీడా సమన్వయకర్త అప్పలనాయుడు, పరిశీలకుడు కె.నాగరాజు పాల్గొన్నారు.

గతేడాది రూ.40.. ఈ ఏడాది రూ.120

న్యూస్‌టుడే- రామభద్రపురం

ఉల్లికాడలకు పెరిగిన డిమాండ్

అమ్మకానికి సిద్ధంగా పంట

సాగు విస్తీర్ణం తగ్గడం.. వేసిన పంటకు వర్షాల వల్ల నష్టం కలగడంతో ఈ ఏడాది ఉల్లికాడలకు భారీగా డిమాండు పెరిగింది. జిల్లాలో ప్రధాన మార్కెట్ రామభద్రపురంలో గతేడాది కిలో రూ.40గా ఉన్న ఉల్లికాడల ధర ఈ ఏడాది రూ.120కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

రామభద్రపురంలో 200 మంది రైతులు ఉల్లి సాగు చేపట్టారు. రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చిన వెంటనే వ్యాపారులు హుటాహుటిన కొనుగోలు చేస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాలకు వ్యానులపై తరలిస్తున్నారు. పంట దెబ్బతిన్నప్పటికీ మెరుగైన ఆదాయం వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం బాగుంది..

40 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేపట్టామని, పెట్టుబడి పోను రూ.30 వేలు ఆదాయం వచ్చిందని రైతు మామిడి గౌరమ్మ చెబుతున్నారు. ఇంత ఎక్కువ ధరకు ఎప్పుడూ విక్రయించలేదని, వర్షాలు ఇబ్బంది పెట్టినా నష్టం కలగలేదని రైతు మామిడి శంకరి అంటున్నారు.

ఇష్టంగానే కొనుగోలు చేస్తున్నారు..

ఉల్లి కాడలు ఏడాదిలో నవంబర్, డిసెంబర్ నెలల్లోనే దొరుకుతాయి. ఇష్టంతో కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు. సాగు తగ్గడం, వర్షాలకు కొంతమేర పాడైపోవడంతో ఉల్లికాడలకు డిమాండు పెరిగిందని, ప్రజలూ కొనుగోలుపై మొగ్గు చూపుతున్నారని రామభద్రపురం ఉద్యానశాఖ అధికారి పి.మోహన్ కృష్ణ పేర్కొన్నారు.

(c) eenadu

బొబ్బిలి

•బొబ్బిలి •రాజాం •గజపతినగరం •చీపురుపల్లి

అదాలత్ తీర్పు అంతిమం

మాట్లాడుతున్న న్యాయమూర్తి శారదాంబ

రాజాం, న్యూస్‌టుడే: లోక్ అదాలత్‌లో వచ్చిన తీర్పులు అంతిమమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ అధ్యక్షురాలు కె.శారదాంబ అన్నారు. శుక్రవారం రాజాం కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీసులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 13న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జూనియర్ సివిల్‌జడ్జి కె.నైమిష, బార్ అసోసియేషన్ కార్యదర్శి బి.తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు.

రాళ్లుతేలిన దారి.. అవస్థలే మరి

రేగిడి మండలం దేవుదళ నుంచి గంపెపేటకు వెళ్లే రహదారి రాళ్లుతేలి అధ్వానంగా ఉంది. కొద్ది రోజుల కిందట రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. బెర్ములతో పాటు రక్షణ గోడ పూర్తిచేశారు. తర్వాత వదిలేశారు. తారు వేసే పనులు చేపట్టలేదు. నిత్యం వాహనాల రాకపోకలతో రోడ్డుపై రాళ్లు తేలుతున్నాయి. ప్రమాదాల బారిన పడుతున్నామని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జేఈ రియాజ్ వద్ద ప్రస్తావించగా.. నిధుల కొరత ఉందని, త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, రేగిడి

మేమున్నాం.. మీకు తోడుగా

బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి - 80085 74348
(10 AM TO 1 PM)

? నాయుడువలస, పాలవలస రహదారి మలుపు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. – యువత ★ హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేస్తాం. - ప్రసాదరావు, ఎస్సై – రామభద్రపురం

? పెదమజ్జిపాలెం ప్రాథమిక పాఠశాల చుట్టూ తుప్పలు పెరిగాయి. - స్థానికులు ★ తక్షణమే తుప్పలు తొలగిస్తాం. - వెంకటరావు, ఎంఈవో-2 – న్యూస్‌టుడే, పెదమజ్జిపాలెం (గంట్యాడ గ్రామీణం)

? రాజాం పట్టణం పరిధి శ్రీకాకుళం రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్ వద్ద వెళ్లే రహదారి పక్కన చెత్త పేరుకుపోయింది. - స్థానికులు ★ వెంటనే వ్యర్థాలు తొలగిస్తాం. - ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

? రేగిడి మండలంలో గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలకు అందజేసిన శుద్ధజల పరికరాలు పనిచేయడం లేదు. - విద్యార్థులు ★ మరమ్మతులు చేపడతాం. - ప్రసాదరావు ఎంఈవో – న్యూస్‌టుడే, రేగిడి

వ్యర్థాల తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

రాజాం పట్టణం: సారధి రహదారిలోని బధిరుల పాఠశాల వద్ద కాలువలో చెత్త పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నవంబరు 25న 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. అధికారులు స్పందించి, కాలువలోని వ్యర్థాలు తొలగింపజేశారు.

మానసాదేవి నమోస్తుతే

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని చీపురుపల్లి మండలం రామలింగాపురంలోని మానసాదేవికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

ఒక వ్యక్తి.. ఒకే ఓటు

నత్తనడకన మ్యాపింగ్ ప్రక్రియ

సంతకవిటిలో బీఎల్వోలతో మాట్లాడుతున్న అధికారులు

న్యూస్‌టుడే – సంతకవిటి, బొబ్బిలి

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వలసలు వెళ్లినవారు, పెళ్లయిన ఆడపిల్లలు రెండుచోట్ల ఓటుహక్కు కలిగి ఉండడం.. శాశ్వతంగా వలసలు వెళ్లినవారు, మృతుల పేర్లు జాబితాల్లో నుంచి తొలగించకపోవడంతో ఏటా సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ పొరపాట్లు సవరించి, ఒకరికి దేశంలో ఒకే ఓటు ఉండేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)- 2026 తీసుకొచ్చారు.

రాజాం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఇలా..

మండలం	ఓటర్లు	మ్యాపింగ్ పూర్తయినవి
సంతకవిటి	57,485	28,932
రేగిడి	57,179	32,427
రాజాం	78,773	31,121
వంగర	35,622	20,957
బొబ్బిలి	1,04189	41,867
రామభద్రపురం	38,786	21,648
బాడంగి	39,872	19,857
తెర్లాం	49,901	32,150

క్షేత్రస్థాయిలో అలసత్వం..

2002 జాబితాలో ఉన్నవారి పేర్లు.. 2025 జాబితాలో పరిశీలించి, కుటుంబ సభ్యులందరూ ఒకచోటే హక్కు కలిగి ఉండేలా అంతర్జాలంలో నమోదు చేస్తారు. 2026 జనవరి నాటికి బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామీణ ప్రాంతంలో 80 శాతం, పట్టణాల్లో 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలనేది ఆదేశం. కానీ నత్తనడకన సాగుతోంది.

పూర్తయింది 50 శాతంలోపే..

రాజాం నియోజకవర్గంలోని రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లో మొత్తం 2,29,059 మంది ఓటర్లు ఉన్నప్పటికీ 1,13,437 మందివి మాత్రమే పూర్తిచేశారు. ఈ లెక్కన 50 శాతంలోపే ఉంది. ప్రక్రియ వేగవంతం చేయాలని నియోజకవర్గ, మండల అధికారులు బీఎల్వోలకు చెబుతున్నారు. పట్టించుకోవటంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

గడువులోగా చేస్తాం..

గ్రామాలు, పట్టణాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ వేగవంతం చేయాలని బీఎల్వోలకు ఒకటికి రెండుసార్లు చెబుతున్నాం. దీనిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాం. గతంలో ఓటర్లు ఒకచోట ఉంటే బీఎల్వోలు ఒకచోటే హక్కు ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. పెళ్లయిన ఆడపిల్లలు, వలస వెళ్లినవారి విషయంలో ఎక్కువగా ఈ సమస్య ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోగా మ్యాపింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. బీఎల్వోలను క్షేత్రస్థాయికి పంపిస్తాం. – కల్యాణ్, గౌరీశంకరరావు, ఎన్నికల ఉప తహసీల్దార్లు, రాజాం, బొబ్బిలి

ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌కు సమస్యల వెల్లువ

బేబినాయనకు వినతిపత్రం అందిస్తున్న రైతులు

బాడంగి, న్యూస్‌టుడే: బాడంగి మండల పరిషత్తు కార్యాలయంలో ఎమ్మెల్యే బేబినాయన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన వచ్చింది. మండల అధికారులు సైతం వినతులు అందించారు. ఎమ్మార్సీ భవనం వర్షానికి కారుతోందని ఎంఈవో రాజేశ్వరి, బాలికల వసతి గృహానికి మౌలిక వసతులు కల్పించాలని ఉన్నత పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, అంగన్‌వాడీ ప్రాజెక్ట్ కార్యాలయంలో మరుగుదొడ్లు లేవని సీడీపీవో వరహాలమ్మ విన్నవించారు. బాడంగి గ్రంథాలయంలో సదుపాయాలు కల్పించాలని గ్రంథాలయాధికారి దుర్గాప్రసాద్ కోరారు. డొంకినవలస జూట్‌మిల్లు భూముల విషయంలో రైతులకు న్యాయం చేయాలని 50 మంది వినతి ఇచ్చారు. క్లాప్‌మిత్రలకు బకాయి జీతాలు చెల్లించాలని సీఐటీయూ నాయకుడు సురేష్ కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 12, ఈపీడీసీఎల్‌కు 11, రెవెన్యూ సంబంధించి 15 అర్జీలు వచ్చాయి. తెదేపా మండలాధ్యక్షుడు తెంటు రవిబాబు, వైస్ ఎంపీపీ సింగిరెడ్డి భాస్కరరావు, తాహసీల్దారు వరప్రసాద్, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోండ్రు

రాజాం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి 50 వినతులు స్వీకరించారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, వీధి దీపాలు, విద్యుత్తు సమస్యలు అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అనంతరం కార్యకర్తే అధినేత కార్యక్రమం నిర్వహించి నాయకులు, కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు.

పేదలందరికీ సొంతిళ్లు ఇవ్వాలి

గరివిడి, న్యూస్‌టుడే: పేదలకు సొంతిళ్లు మంజూరు చేయడానికి చేపట్టిన పీఎం ఆవాస్ గ్రామీణ్ యోజన పథకం 2.0 సర్వేలో అర్హులైన పేదలందరినీ చేర్చాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గృహ నిర్మాణ సంస్థ అధికారులకు సూచించారు. గరివిడి మండలాధ్యక్షురాలు ఎం.విజయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్తు సర్వ సభ్య సమావేశం జరిగింది. ★ తమ గ్రామంలోని ఎంఎల్‌హెచ్‌పీ కేటాయించిన కేంద్రంలో ఉండడం లేదని, అడిగితే పీహెచ్‌సీలో విధులకు వెళ్లినట్లు చెబుతున్నారని కె.పాలవలస సర్పంచి ఎం.ప్రసాదరావు తెలిపారు. ★ మిల్లర్లు క్వింటాకు అయిదు కిలోల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని అర్తమూరు సర్పంచి పి.కుమార్ అన్నారు. కోడూరు, కుమరాం, కె.పాలవలస, కందిపేట గ్రామాలకు సుజలధార పథకం తాగునీరు అందడంలేదని ప్రస్తావించారు. రూ.45 లక్షలతో ప్రతిపాదనలు పంపామని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఈశ్వరరావు బదులిచ్చారు. నాయకులు జీవీ శ్రీరాములు నాయుడు, రామకృష్ణ రాజు, వి.శ్రీనివాసరావు, ఆర్.రామారావు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

బడి పండగ.. ఆనందం నిండుగా..

చీపురుపల్లి: బాలుర ఉన్నత పాఠశాలలో హాజరైన విద్యార్థులు

తెర్లాంలో బాలికల కోలాటం

సంతకవిటి: ఎంఆర్ అగ్రహారంలో దాతలు సమకూర్చిన బ్యాగులు, పుస్తకాలతో విద్యార్థులు

బొబ్బిలి: పెంట ఉన్నత పాఠశాలలో కోలాటం

న్యూస్‌టుడే బృందం: బొబ్బిలి, రాజాం, గజపతినగరం, చీపురుపల్లి నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ బడుల్లో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రోజంతా సందడిగా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, బేబినాయన ఉపాధ్యాయులు, ఎంఈవోలు, పాల్గొన్నారు.

మంచినీరు.. వ్యర్థాలతో బేజారు

మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలోని మంచి నీటి కోనేరు వ్యర్థాలు చేరి దుర్గంధంగా తయారైంది. గతంలో దీనిని తాగునీటి అవసరాల కోసం ఉపయోగించేవారు. పక్కనున్న మద్యం దుకాణం వ్యర్థాలను దీనిలో పారబోస్తున్నారు. దీంతో నీరు కలుషితమవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుద్ధి చేసి మునుపటి స్థితికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. చుట్టూ ఉద్యానవనం ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మెరకముడిదాం

ఏపీఎన్‌జీజీవో యూనిట్ ఎన్నిక ఏకగ్రీవం

గజపతినగరం, న్యూస్‌టుడే: ఏపీఎన్‌జీజీవో గజపతినగరం తాలూకా యూనిట్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి జె.విక్టర్ శుక్రవారం తెలిపారు. అధ్యక్షుడిగా పైడన్న, అసోసియేట్ అధ్యక్షుడిగా స్వామికుమార్‌తో పాటు పలువురు సభ్యులు ఎన్నికైనట్లు వెల్లడించారు. జిల్లా ఎన్‌జీజీవో సంఘ నాయకుడు శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణం


సూచనలిస్తున్న ఆర్డీవో రామ్మోహన్‌రావు

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: ప్రజలు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే పైవంతెన నిర్మించాలని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్‌రావు అన్నారు. శుక్రవారం కోమటిపల్లి రైలు గేటు వద్ద స్థలాన్ని రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. గృహ సముదాయాలకు నష్టం వాటిల్లకుండా పనులు చేపట్టాలన్నారు. రైలు గేటుకు ఇరువైపులా కిలోమీటరు దూరంలో వంతెన నిర్మిస్తామని రైల్వేశాఖ సీనియర్ ఇంజినీర్ అన్నారు. తహసీల్దార్ హరికిరణ్ తదితరులు ఉన్నారు.

పరీక్షలతో నైపుణ్యాల మెరుగు

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: పరీక్షలతోనే విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయని డైట్ కళాశాల అధ్యాపకుడు వాకా చిన్నంనాయుడు అన్నారు. శుక్రవారం డీఈవో మాణిక్యంనాయుడు ఆదేశాల మేరకు గంట్యాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. తెలుగు, గణితం, ఆంగ్లం పాఠ్యాంశాలపై పిల్లల కనీస సామర్థ్యాలు మదింపు చేస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ

గజపతినగరం, న్యూస్‌టుడే: రానున్న అయిదేళ్లలో స్వయం సహాయక సంఘాల మహిళలు అభివృద్ధి చెందేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ అన్నారు. స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన విజన్ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడారు. డీపీఎం లక్ష్మనాయుడు, స్త్రీనిధి ఏజీఎం చిట్టిబాబు, ఏపీవో నారాయణరావు పాల్గొన్నారు.

ఇలాగైతే వ్యాధులు రావా?

బొబ్బిలి పట్టణంలోని యాతవీధిలో తాగునీటి కుళాయిల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధిలో కొన్ని కుళాయిలకు నీరు వస్తుండగా.. కొన్నింటికి రావడంలేదని వాపోతున్నారు. కుళాయిలు కాలువ పక్కనే ఉన్నాయి. మురుగునీరు నిల్వ ఉంటోంది. ఆ పక్కనే గత్యంతరం లేక నీరు పట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

సంతకవిటి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని తహసీల్దార్ బి.సుదర్శనరావు మిల్లర్లతో అన్నారు. పొనుగుటివలసలోని ఓ రైస్ మిల్లును శుక్రవారం తనిఖీ చేశారు. సిరిపురం, మిర్తివలస సచివాలయాలను సందర్శించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

లక్ష్య సాధనకు కృషి చేయాలి

చీపురుపల్లి: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసం శ్రమించాలని మానవీయత సంస్థ వ్యవస్థాపకుడు బీవీ గోవిందరాజులు అన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. శ్రీనివాస జూనియర్ కళాశాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రధానాచార్యుడు ప్రసాద్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

కొటారుబిల్లికూడలి (గంట్యాడ): కొటారుబిల్లి కూడలిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ పీడీ విమలారాణి తనిఖీ చేశారు. దస్త్రాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల్లో ప్రీస్కూల్ నమోదుపై దృష్టి సారించామని తెలిపారు. గంట్యాడ సీడీపీవో ఉమాభారతి, సూపర్‌వైజర్ శాంతిలత ఉన్నారు.

జల్‌జీవన్ పనుల పరిశీలన

గుర్ల: తెట్టంగి, గుర్ల గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్ పనులను శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీలత పరిశీలించారు. గుర్ల గ్రామానికి సరఫరా అవుతున్న తాగునీటిని పరీక్షించారు. పెండింగ్ పనులు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. తెట్టంగిలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.

సమస్యలపై వినతులు స్వీకరణ

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి తెదేపా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్‌నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాదర్బార్ జరిగింది. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెదేపా నాయకులు దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, సారేపాక సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయానికి ఆర్థిక సాయం

బొండపల్లి: గొట్లాం ఆర్‌ఎంసీఏ భవనంలో ఏర్పాటు చేసిన కొత్త గ్రంథాలయానికి పెద్ద మహంతి రమణ రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. ర్యాక్‌లు, ల్యాబ్ పరికరాలు కోసం ఇచ్చినట్లు తెలిపారు. హెచ్ఎం బి.రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

తపాల పథకాలపై అవగాహన

మెంటాడ: తపాలశాఖ ద్వారా అమలవుతున్న పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అవగాహన కల్పించాలని గజపతినగరం సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర అన్నారు. శుక్రవారం మెంటాడ, చల్లపేటల్లోని సబ్‌పోస్టు ఆఫీసు పరిధిలోని ఉప తపాలా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

అప్రమత్తంగా ఉండాలి

చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసు నమోదైన నేపథ్యంలో డివిజన్ పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో జీవీ సత్యవాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

పూర్వ తహసీల్దారు, సిబ్బందిపై విచారణ

సంతకవిటి, న్యూస్‌టుడే: సంతకవిటి తహసీల్దారు కార్యాలయంలో పని చేసిన పూర్వ తహసీల్దార్, సిబ్బందిపై హైకోర్టు ఆదేశాలతో శ్రీకాకుళం డిప్యూటీ కలెక్టర్ పి.పద్మావతి శుక్రవారం విచారణ చేపట్టారు. వారి నుంచి రాతపూర్వక వివరాలు సేకరించారు. తహసీల్దార్ కార్యాలయంపై 2020 సెప్టెంబరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విధుల్లో అలసత్వం వహించడం, అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో అప్పట్లో ఒప్పంద పద్ధతిలో పనిచేసిన ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని ఏసీబీ కోర్టు తొలగించిన ఇద్దరు ఒప్పంద ఉద్యోగులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలతో 2020లో పనిచేసిన తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోలు, సిబ్బందిని డిప్యూటీ కలెక్టర్ విచారించారు.

వివరాలు సేకరిస్తున్న డిప్యూటీ కలెక్టర్

మాదకద్రవ్యాలతో ముప్పు

తెర్లాం, న్యూస్‌టుడే: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జీవితాలను చిత్తు చేసుకోవద్దని సీఐ కె.నారాయణరావు సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అభ్యుదయం సైకిల్ యాత్ర శుక్రవారం తెర్లాం మండలం పెరుమాళి చేరుకుంది. తహసీల్దారు జి.హేమంత్‌కుమార్, ఏఎంసీ ఛైర్మన్ నర్సుపల్లి వెంకటినాయుడు, ఎస్సై బి.సాగర్‌బాబు స్వాగతం పలికారు. అనంతరం అధికారులు సైకిళ్లు తొక్కి యువతలో ఉత్సాహం నింపారు.

ఓబీసీలకు ప్రాధాన్యం

మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర కార్యదర్శి పావని

గజపతినగరం, న్యూస్‌టుడే: భారతీయ జనతా పార్టీలో ఓబీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఓబీసీలకు రుణాలు, విద్య, ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు దొగ్గ దేవుడు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ.. రాజాం: ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా కొనసాగుతోందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 13న రాష్ట్ర కార్యాలయానికి పత్రాలు చేరవేస్తామన్నారు. శుక్రవారం రాజాంలో మాట్లాడారు. నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్ పాల్గొన్నారు.

ఇక్కడ అర్హులు.. అక్కడ అనర్హులు

పీఎం కిసాన్ లబ్ధికి దూరమైన రైతులు

న్యూస్‌టుడే – సంతకవిటి

రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, రేగిడి, వంగర, రాజాం మండలాల పరిధిలోని వేలాదిమంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తున్న అన్నదాత సుఖీభవ వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నగదు అందడంలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఒకచోట ఉంటే.. ఈ-కేవైసీ మరోచోట చేసుకోవడం, 2019 తర్వాత కొత్తగా పట్టాలు చేసుకోవడం తదితర కారణాలతో లబ్ధి రావడంలేదని అధికారులు చెబుతున్నారు.

వీరు అనర్హులు..
- సంస్థల భూములు యజమానులు
- ప్రజా ప్రతినిధులు
- ప్రభుత్వ ఉద్యోగులు
- రూ.10 వేలు పింఛను పొందుతున్నవారు.
- ఆదాయ పన్ను చెల్లించేవారు.
- వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మార్చిన రైతులు.

● సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన రైతు అంబటి సరస్వతికి రేగిడి మండలం లచ్చయ్యవలసలో భూమి ఉంది. కానీ ఈమె స్వగ్రామం తాలాడలో ఈ- కేవైసీ చేసుకోవడంతో పీఎం కిసాన్ పథకం ఆగిపోయింది. రెండేళ్లుగా అందడంలేదు.

● సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు కురిటి జనార్దనరావుకు వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి భూమి వచ్చింది. ఈయనకు పీఎం కిసాన్ నగదు పడటం లేదు. అధికారులకు వినతి ఇస్తున్నా ఫలితం లేదని రైతు వాపోతున్నారు.

రాజాం నియోజకవర్గంలో లబ్ధిదారుల వివరాలు..

మండలం	అన్నదాత సుఖీభవ	పీఎం కిసాన్
సంతకవిటి	11,984	9,108
రేగిడి	11,986	9,998
రాజాం	9152	6,679
వంగర	5,862	5,323

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

పీఎం కిసాన్ పథకానికి 2019 ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాసుపుస్తకం ఉన్నవారు మాత్రమే అర్హులు. భూములు ఒకచోట ఉండి, వేరేచోట ఉన్న రైతులు ఈ-కేవైసీ అక్కడ చేసుకోవడం వల్ల కొంతమంది అనర్హులయ్యారు. 2019 నాటికి పాసుపుస్తకం ఉన్నవారు.. తల్లి, తండ్రి మృతిచెందిన రైతు కుటుంబాలు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకొస్తే పథకం వర్తించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – కె.చంద్రరావు, ఏడీ, రాజాం

చెత్త సంపద తయారీ కేంద్రాలే ఊతం

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి చెత్త సంపద తయారీ కేంద్రాలు ఉపకరిస్తాయని చీపురుపల్లి డివిజనల్ అభివృద్ధి అధికారి హేమసుందర్ అన్నారు. శుక్రవారం చీపురుపల్లి మండలం కర్లాం గ్రామ పంచాయతీలో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. నిర్వహణ తీరుపై ఆరా తీశారు. తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా చేయాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల వ్యాప్తి చెందుతున్న స్క్రబ్ టైఫస్ గ్రామాల్లో ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది ప్రజలకు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఈయన వెంట డీపీఆర్‌సీ రిసోర్స్ పర్సన్ సుప్రియ, సర్పంచి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పనులు కల్పించకపోతే కఠిన చర్యలు

వంగర, న్యూస్‌టుడే: వేతనదారులందరికీ పనులు కల్పించకపోతే చర్యలు తప్పవని డ్వామా పీడీ ఎస్.శారదాదేవి హెచ్చరించారు. శుక్రవారం వంగర మండల పరిషత్తు కార్యాలయంలో క్షేత్ర సహాయకులు, సిబ్బందితో సమావేశమయ్యారు. మిగతా మండలాలతో పోల్చితే వంగర మండలం పనులు కల్పించడంలో బాగా వెనుకబడి ఉందని మండిపడ్డారు. రోజుకు వెయ్యి మందికి పనులు కల్పించాల్సి ఉండగా.. వారానికి 230 మందికి కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పనితీరు మెరుగుపర్చుకోకపోతే అందరికీ షోకాజ్ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు. మండలంలోని వేతనదారులందరికీ పూర్తిస్థాయిలో పనులు కల్పించాలన్నారు. ఏపీవో సత్యవతి, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు సేవాగుణం అవసరం

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సత్యనారాయణ

గజపతినగరం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సేవా గుణాన్ని పెంచేందుకు జాతీయ సేవా పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు రావాడ సత్యనారాయణ అన్నారు. వారం రోజులుగా దావాలపేట, బూడిపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరాల ముగింపు కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడారు. సర్పంచి బూడి జ్యోతి, సమన్వయకర్తలు శ్రీనివాసరావు, భాను ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్

తెర్లాం, న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సచివాలయాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ద్వారా అప్రమత్తం చేయాలని ఎంపీడీవో రేగి రాంబాబు వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం తెర్లాం, పెరుమాళి పీహెచ్‌సీ వైద్యాధికారులు ఆర్.స్వాతి, పెద్దింటి వంశీ, మనోజ్ఞరమణి, వెంకటేశ్‌తో సమావేశమయ్యారు. పంచాయతీ విస్తరణాధికారిణి ఆర్.నీలిమ తదితరులు పాల్గొన్నారు. ★ బొబ్బిలి: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ రామలక్ష్మి కోరారు. ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు.

6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
భారతి హాస్పిటల్
RTC కాంప్లెక్స్ దగ్గర,
నాయుడు కాలనీ, బొబ్బిలి, సెల్ : 7036891246, 7095110660

డా॥ అక్కేన దివాకర్ బాబు
MBBS, DNB - Family Medicine CCEBDM - DIABETES
ప్రతిరోజు 9 AM - 9 PM వరకు

శ్రీమతి డా॥ గుల్లిపల్లి తేజశ్విని
BDS, MBA (Hospital Management)
దంతములు, చిగుళ్ల సమస్యలు చూడబడును
దంత వైద్య నిపుణులు ప్రతిరోజు 10 AM - 8 PM వరకు
DR. SURESH, MBBS, MDDM - Cardiology
గుండె వ్యాధి నిపుణులు (ఆయాసం, గుండెపోటు, కవాటాల సమస్యలు)
DR. SOWMYA.K, DM- Neurology
నరముల వ్యాధి సంబంధిత నిపుణులు (పక్షవాతం, మైగ్రేన్, ఫిట్స్, వెన్నుపూస సమస్యలు)
ప్రతి శుక్రవారం 10 AM 12 PM
ప్రతి శుక్రవారం 11.30 AM - 1 PM
డా॥ సూర్యనిహార్
Urologist
మూత్ర సంబంధ వ్యాధి నిపుణులు
ప్రతి మంగళవారం 12 PM - 1 PM
డా॥ సురేష్‌రెడ్డి
నెఫ్రాలజిస్ట్
కిడ్నీ సంబంధ వ్యాధి నిపుణులు
ప్రతి నెల ఆఖరి గురువారం, సమయం: ఉ. 10.00 గం॥ ల నుంచి మ. 12.00 గం॥ల వరకు
డా. జి.కిరణ్మయి
MBBS, MS(OBG), FMAS, FGORS
గైనకాలజిస్ట్ & ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
డా. బి. శివకుమార్
MBBS, MD(General Medicine)
Dr NB(Medical Gastroenterology)
కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్

(c) eenadu

విజయనగరం

•విజయనగరం •నెల్లిమర్ల • ఎస్.కోట

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం -80089 02900
విజయనగరం గ్రామీణం -80085 74317
ఎస్.కోట -80085 74326
భోగాపురం -70959 54646

? గుంకలాంలో పూర్తి స్థాయిలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళలు ఇబ్బందులు పడుతున్నాం. - **స్థానికులు**

★ పరిశీలించి వెలిగేలా చర్యలు తీసుకుంటాం. - **శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ, విజయనగరం** — న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

తెరపై ఈనాడు

● ఎస్జీఎస్ : ఆంధ్రాకింగ్ తాలూకా ● శ్రీకృష్ణ : రాజు వెడ్స్ రాంబాయి ● ఆదిత్య : మాస్ జాతర ● లీలామహల్ : పెవిల్లర్ రీటా ● రంజని ప్రెస్-1 : ఆంధ్రాకింగ్ తాలూకా ● శివరంజని ప్రెస్-2 : ఆంధ్రాకింగ్ తాలూకా ● హిమగిరి : రాజు వెడ్స్ రాంబాయి ● సప్తగిరి : రాజు వెడ్స్ రాంబాయి — న్యూస్‌టుడే, కంటోన్మెంట్

నాలుగు దశాబ్దాలుగా రోడ్డు, కాలువలేవు

ఎమ్మెల్యేకు సమస్యను వివరిస్తున్న బీసీ కాలనీ వాసులు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: కాలనీ ఏర్పడి 40 ఏళ్లయినా రోడ్లు, కాలువల నిర్మాణాలు లేదని నగరంలోని 37వ డివిజన్ బీసీ కాలనీకి చెందిన బీసీపల్లి సన్యాసిప్పడు స్థానికులతో కలిసి ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వారు సమస్య విన్నవించారు. వివిధ సమస్యలకు సంబంధించి 20 వినతులు వచ్చాయని తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ★ 14వ డివిజన్ కొత్తపేట పద్మశాలి వీధి నుంచి కుమ్మరి వీధి వరకు రోడ్డు, మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికుడు శ్రీనివాసరావు విన్నవించారు. ★ పదో డివిజన్ పరిధిలో బొందిలి గూడెం, అశోక్‌నగర్‌లో 11/8 నంబరు గల సిమెంటు విద్యుత్తు స్తంభం పక్కకు ఒరిగి ప్రమాదకరంగా ఉందని ఎస్.వెంకటరావు ఫిర్యాదు చేశారు.

పార్టీ బలోపేతానికి కలిసి పని చేయాలి

మాధవ్‌ను సన్మానిస్తున్న భాజపా నాయకులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, పార్టీ నాయకులు శుక్రవారం విశాఖలో ఆయనను కలిసి నియోజకవర్గ సమస్యలు వివరించారు. అనంతరం మాధవ్‌ను సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ అప్పారావు, సీహెచ్‌ఆర్కే ప్రసాద్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొట్యాడ లోకాభిరామకోటి, రూప్‌సీ, ఎం.దేముడు, రాముడు, సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు మరిశ శ్రీను, పవన్‌కుమార్, మోహన్‌రావు పాల్గొన్నారు.

స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలకుండా చర్యలు

విజయనగరం పట్టణం, వేపాడ: స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బందికి, కార్యదర్శులకు నగర పాలక సంస్థ కమిషనరు పి.నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి సూచనలు చేశారు. తుప్పలు, వ్యర్థాలు, చెత్తకుప్పలు లేకుండా యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే చేపట్టాలన్నారు. లక్షణాలుంటే ఆసుపత్రికి తరలించాలన్నారు. వేపాడలో ఎంపీడీవో సూర్యనారాయణ ఆన్‌లైన్‌లో మండలాధికారులతో సమావేశం నిర్వహించారు. జాగ్రత్తలు వివరించి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

వెంబడిస్తున్నాయి.. పిక్కలు పీకేస్తున్నాయి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నగరంలో రోజురోజుకూ కుక్కల బెడద పెరుగుతోంది. సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ దాడి చేస్తున్నాయని, వాహన చోదకుల వెంట పడుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి.

గుర్తించినవి 12,063 శునకాలు

నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 12,063 శునకాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 7,808 కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేసి యాంటీ ర్యాబిస్ టీకాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికోసం రూ. 94.62 లక్షలు వ్యయం చేశామన్నారు. రూ. 22.50 లక్షల బిల్లు చెల్లింపు చేయాల్సి ఉందన్నారు. కొత్తపేట కుమ్మరి వీధి సమీపంలో ఉన్న డాగ్ షెల్టర్‌లో స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రోజుకు 20 నుంచి 25 వరకు చేస్తున్నారు. శస్త్రచికిత్సలు చేసిన అవయవాలను భద్రపరిచి ప్రత్యేక కమిటీ నిర్ధారించి పర్యవేక్షణ చేస్తోంది. ఈ కమిటీలో ఎస్పీ ప్రతినిధి, పశుసంవర్ధక శాఖ ఏడీ, వెటర్నరీ సర్జన్, ప్రజారోగ్య అధికారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉంటారు. శస్త్ర చికిత్స చేసిన వాటికి చెవి దగ్గర గాటు ఉంటుందని తెలిపారు.

నగరంలో సంచరిస్తున్న శునకాలు

కుక్కల బెడదతో భయాందోళనలో నగరవాసులు

సమస్య లేకుండా చూస్తాం.. నగరంలో కుక్కల బెడద లేకుండా చూస్తాం. ఇంత వరకు 7,808 శునకాలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేసి యాంటీ ర్యాబిస్ టీకాలు వేశాం. దీనికి రూ.1.17 కోట్లు ఖర్చయింది. పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఉంది. దాని సమక్షంలోనే ఆర్గాన్స్ లెక్కింపు చేస్తున్నారు. ఏబీసీ, ఏఆర్వీ చేయించాం. నగరంలో కుక్కల సమస్య లేకుండా చూస్తాం. – **పి.నల్లనయ్య, కమిషనర్, నగర పాలక సంస్థ**

విజయవంతం చేయాలి

మయూరి కూడలి: కార్మిక వర్గం హక్కుల కోసం 1970 నుంచి నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని సిటూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరంలో సభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

చెత్తకుండీలు ఏర్పాటు చేస్తాం

శృంగవరపుకోట: పట్టణంలో చెత్త కుండీలు ఏర్పాటు చేస్తామని రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ పి.వరలక్ష్మి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలో రెడ్‌క్రాస్ సొసైటీ సమావేశంలో మాట్లాడారు. ఈ నెలలో నిర్వహించనున్న కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా ఈసీ సభ్యుడు సూర్యారావు, వైస్ ఛైర్మన్ మల్లేశ్వరరావు, కార్యదర్శి ధనంజయ్ పాల్గొన్నారు.

మహారాజశ్రీ విజయనగరం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
EP 34/2024 OS 839/2022

Between
చేబోలు శ్రీనివాసరావు - D.Hr.
And
మాడేటి సత్యారావు - J.Dr.

వేలం ప్రకటన

పై నెంబరు అమలులో, D.Hr, J.Dr. వద్ద నుండి డిక్రీ సొమ్ము రాబట్టే నిమిత్తం J.Dr. యొక్క ఈ దిగువనుదహరించిన EP షెడ్యూల్ దాఖలా స్థిరాస్తి వేలం వేయు నిమిత్తం **తే 22-12-2025 దిని** ఉదయం 10-30 నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య వేలం వేయుదురు. గాన ఆసక్తిగల వారు పై కోర్టులో పై తేదిని పాల్గొనవలసినదిగా యావన్మందికి యిందుమూలంగా తెలియజేయడమైనది.

షెడ్యూలు

విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పతివాడ గ్రామం సర్వే నెంబరు 32/1, ఎ. 1.32 సెంట్లు భూములు మరియు ఖాతా నెంబరు 370 గల భూమికి హద్దులు:
తూర్పు: భాస్కరబట్ల ప్రసాదరావు భూమి,
పడమర: రస్తా, ఉత్తర: రోడ్డు, దక్షిణ: గోర్జ

DHr Value	Rs. 70,00,000/-
Ameen Value	Rs. 79,20,000/-
Market Value	Rs. 13,20,000/-
JDr Value not furnished	

పల్లా రవి
D.Hr. తరఫు న్యాయవాది,
విజయనగరం

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

పూల్‌బాగ్ పాఠశాలలో తల్లిదండ్రులతో ప్రమాణం చేయిస్తున్న ఉపాధ్యాయులు

ఎస్.కోట: తిమిడి ఉన్నత పాఠశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థులు

విద్యార్థులు భవిష్యత్తు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజ సేవ చేయాలని వక్తలన్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల పెద్దలు హాజరయ్యారు. – న్యూస్‌టుడే బృందం

కొత్తవలసలో విద్యార్థుల ప్రదర్శన

జరజాపుపేటలో ఉపాధ్యాయుడు బంగారయ్యకు సన్మానం

డెంకాడ: అక్కివరం ఆదర్శ పాఠశాలలో ఎమ్మెల్యే నాగమాధవి, జేసీ సేధుమాధవ్

రహదారి నిర్మించాలని వినతి

లక్కవరపుకోట, కొత్తవలస: శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ కొత్తవలస ముస్లిం సోదరులు శుక్రవారం ఎమ్మెల్యే లలితకుమారికి వినతి పత్రం అందజేశారు. రోడ్డు లేక మృతదేహాలను కాలువలు, పొలాల గట్లపై తీసుకెళ్తూ అవస్థలు పడుతున్నామన్నారు. దహన సంస్కారాలకూ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు.

అంతర విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపిక

ఎంపికైన విద్యార్థిని కల్యాణి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయాల టేబుల్ టెన్నిస్ పోటీలకు మిమ్స్ కళాశాల విద్యార్థిని కల్యాణి ఎంపికైనట్లు వ్యాయామ అధ్యాపకుడు కళా వెంకటరావు శుక్రవారం తెలిపారు. గత నెల 21న ఏలూరులో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిందన్నారు. ఈనెల 9 నుంచి విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో జరగనున్న సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటుందన్నారు. విద్యార్థినిని ఛైర్మన్ సత్యనారాయణరాజు, మేనేజింగ్ ట్రస్టీ ప్రవీణ్ వర్మ, లైఫ్ ట్రస్టీలు రామకృష్ణ రాజు, వర్మ, డీన్ లక్ష్మీకుమార్ అభినందించారు.

పరిసరాలు శుభ్రం

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: పాత గిరిజన కళాశాల వసతి గృహానికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. సమస్యపై 'ఈనాడు'లో 'పారిశుద్ధ్యం అధ్వానం' శీర్షికతో చిత్ర వార్త ప్రచురితమవడంతో స్పందించిన ఈవో చంద్రశేఖర్ శుభ్రం చేయించారు.

స్పందనకు వందనం

వెలుగులొచ్చాయ్..

విజయనగరం పట్టణం: పేర్లవారి వీధిలో వీధి దీపాలు వెలిగేలా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మేమున్నాం.. మీకు తోడుగానకు స్థానికులు సమస్యలను తెలియజేశారు. ఏఈ స్రవంతి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించి చర్యలు తీసుకున్నారు.

చెత్త తొలగించారు

విజయనగరం పట్టణం: నగరంలోని సుబ్రమణ్యం పేట ప్రాంతంలోని డంపర్ బిన్ నుంచి చెత్త తొలగించి, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సమస్యపై స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు చేయడంతో 'ఈనాడు'లో ఈనెల 4న చెత్తసమస్య తీరేదెప్పుడో శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రజారోగ్య అధికారి డాక్టరు కె.సాంబమూర్తి స్పందించి చర్యలు తీసుకున్నారు.

ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: భవన, లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై అవగాహన కల్పించాలని ఎల్టీపీలు, ప్రణాళికా కార్యదర్శులకు కమిషనరు పి.నల్లనయ్య ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టరు చామంతి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు ఎక్కువగా వచ్చేలా చూడాలన్నారు. ఏసీపీలు హరిబాబు, రమణమూర్తి, బుడా ప్రణాళిక అధికారి వాణి, ఏడీ శ్రావణి, డీటీసీపీఓ నాగలత పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ నల్లనయ్య

ఆర్టీసీ బస్సు డ్రైవరుపై కేసు నమోదు

శృంగవరపుకోట: పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్సు ఇన్ గేటు వద్ద గురువారం కాంతమ్మను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో గాయాలై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమె కుమారుడు శంకరరావు ఫిర్యాదు మేరకు చోదకుడు వి.అప్పలరాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణమూర్తి తెలిపారు.

నూతన కమిటీ ఎన్నిక

విజయనగరం బాబామెట్ట: పూల్‌బాగ్ సరస్వతి శిశు మందిర్‌లో ఆదివారం 10 గంటలకు హిందీ భాషాభిమానుల జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పి.ఉమబాల, ఏ.శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి హిందీ ఉపాధ్యాయులు, హిందీ ప్రచారక్, భాషాభిమానులు హాజరుకావాలని కోరారు.

పార్కులతో మానసిక ఉల్లాసం

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: పార్కులు ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. శుక్రవారం దేవీగుడి ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచి సంతోషికుమారి, ఎంపీపీ సోమేశ్వరరావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బలక్ష్మి, దేవి, సింహాచలం, వెంకట్రావు, గౌరినాయుడు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేని కలసిన కార్యవర్గం

ఎల్.కోట: కొత్తవలస తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీజీవో కార్యవర్గం ఎమ్మెల్యే లలితకుమారిని కలిశారు. సామాజిక భవనం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రసాద్, కుమార్, రాధాకృష్ణ, వెంకటరావు, అప్పారావు, సూర్యారావు, కళావతి, భాగ్యవతి కోరారు.

ఇచ్చిన హామీలు అమలు చేస్తాం

కొత్తవలస: రెల్లి రెవెన్యూలో గ్రేహౌండ్స్ ఏర్పాటుకు ముందే గిరిజనులకిచ్చిన హామీలు అమలుచేస్తామని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. అప్పన్నదొరపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద తహసీల్దారు సునీత ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గతంలో ఇళ్ల పట్టాలు పొందిన 146 మందికి పక్కా గృహాలు మంజూరుకు, ఆక్రమణలో ఉన్న 178 మందికి స్థలాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గ్రేహౌండ్స్ ఏర్పాటుకు సహకరించాలని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడుమెరక గ్రామాల ప్రజలను కోరారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి సహకారంతో ప్రతిపాదిత పనులు అమలుచేస్తామని భరోసా ఇచ్చారు. సర్పంచి రాములమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు గురోజి, తెదేపా మండలాధ్యక్షుడు వెంకటరమణ, కె.అప్పారావు, నక్కరాజు చినరాము పాల్గొన్నారు.

ఏళ్లనాటి వంతెన.. గతి ఇంతేనా?

ప్రమాదకరంగా హ్యాంగ్లర్లు

జామి మండలం అలమండ గెడ్డపై పురాతన రాతి వంతెన ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. బ్రిటిష్ కాలంలో నిర్మించినది కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. హ్యాంగ్లర్లు విరిగిపోయాయి. ఇరువైపులా పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. పట్టు కోల్పోయి పెచ్చులూడుతున్నాయి. దీని జీవిత కాలం అయిపోయిందని, భారీ వాహనాలు రాకపోకలు చేయకూడదని, కొత్తది నిర్మించాలని గత కొన్నాళ్ల క్రితం పరిశీలనకు వచ్చిన ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు. నేటికీ ఎవరూ ఇటువైపు చూడలేదు. దీనిపై నుంచి విజయనగరం వయా భీమసింగి అలమండ నుంచి కొత్తవలస మీదగా విశాఖపట్నం, రాజమండ్రికి, ఒడిశా, కలకత్తా, తెలంగాణ రాష్ట్రాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎప్పుడు కూలి ఏం ప్రమాదం సంభవిస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల శ్లాబ్ పెచ్చులూడడంతో ఆర్అండ్‌బీ అధికారులు రూ.20 లక్షలతో మరమ్మతులు చేసి చేతులు దులిపేసుకున్నారు. కొత్తదానికి చర్యలు తీసుకోలేదు. ఆర్అండ్‌బీ ఏఈ ఉదయ్ మాట్లాడుతూ రూ.650 లక్షలతో ప్రతిపాదనలు పంపామని, నిధులొస్తే పనులు చేస్తామన్నారు. – **న్యూస్‌టుడే, జామి**

మౌలిక సదుపాయాల్లేక సతమతం

విజయనగరం పట్టణం న్యూస్‌టుడే: నగరంలోని దాసన్నపేట ప్రాంత ప్రజలు రహదారులు, కాలువలు, తాగునీరు తదితర కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్నాథ ప్లాజా దారిలో రోడ్లు, కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎర్రచెరువు ఆక్రమణకు గురికావడంతో వర్షం పడితే నవాబుపేట ప్రాంతంలోని పోలమ్మ, ఈశ్వరుని ఆలయ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ దారుణంగా ఉంది. పార్కులు, చెరువులు వ్యర్థాలతో నిండాయి. స్థానిక కుమ్మరి వీధి, శుద్ధ వీధి, సింగపూర్ సిటీల్లో సామాజిక మరుగుదొడ్డి నిరుపయోగంగా మారాయి. దాసన్నపేట, కాపువీధి తదితర చోట్ల గుంతల్లోనే నీటిని పట్టుకుంటున్నారు. దాసన్నపేట, పెసల వీధి, ఆల్తివీధి, గొల్ల వీధి తదితర చోట్ల కాలువలు శిథిలమయ్యాయి. ఆ ప్రాంతాల్లో సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనరు పి.నల్లనయ్య తెలిపారు.

నిరుపయోగంగా కుమ్మరివీధిలోని సామాజిక మరుగుదొడ్డి

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఎల్.కోట, ఎస్.కోట, న్యూస్‌టుడే: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని డీఆర్‌డీఏ అదనపు పథక సంచాలకురాలు కె.సావిత్రి తెలిపారు. జీవనోపాధుల మెరుగు, ఆర్థిక బలోపేతానికి కార్యాచరణ చేస్తున్నామన్నారు. మన డబ్బులు, మన లెక్కలు ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఈ యాప్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుందన్నారు. మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా ఇప్పటి వరకు రూ. 1100కోట్లు అందజేశామన్నారు. ఏపీఎం సింహాచలం, మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అదనపు పథక సంచాలకురాలు సావిత్రి

భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో ప్రతిభ

విజేతలతో ఉపాధ్యాయుడు శ్రీనివాసాచార్యులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: రామన్ పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు జిల్లాస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో ప్రతిభ చూపినట్లు ఉపాధ్యాయుడు శ్రీనివాసాచార్యులు తెలిపారు. విజయనగరంలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ఎం.హాసినిశ్రీ(ప్రథమ), కె.మౌనిక(ద్వితీయ), డి.శరణ్య(తృతీయ), జూనియర్ విభాగంలో ఎం.పల్లవి(ప్రథమ), దుర్గ(ద్వితీయ) బహుమతులు సాధించారన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కోఆర్డినేటర్ జె.శ్యామ్‌సుందర్, ఎన్.శ్రీనివాసరాజు, కె.శ్రీనివాసాచార్యులు బహుమతులు అందజేశారు.

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు బి.సూర్యనారాయణ, అధ్యక్షుడు కె.గురుమూర్తి డిమాండు చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ వీఆర్ఏలకు ఏడేళ్లుగా జీతం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పే స్కేల్ అమలు చేయాలని కోరారు. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు

భవానీల అగ్నిగుండం పూజ

నిప్పులు తొక్కడానికి సిద్ధంగా ఉన్న దీక్షాధారులు

జామి, న్యూస్‌టుడే: జామి పైడితల్లమ్మ ఆలయం వద్ద గురువారం రాత్రి భవానీల అగ్ని గుండం పూజ వైభవంగా నిర్వహించారు. భవానీలు శూలాలు శరీరంలో గుచ్చుకుని, నిప్పులపై నడిచారు. విశాఖ, మన్యం, విజయనగరం జిల్లాల నుంచి సుమారు 400 మంది భవానీలు హాజరయ్యారు. సోంపురానికి చెందిన గోవింద భవానీ, ఆలయ అర్చకులు వి.సాయికిరణ్, గురు భవానీలు బి.అప్పారావు, ఎ.కనకరాజు, రామునాయుడు ఆధ్వర్యంలో జరిగింది.



(c) eenadu

కొల్లేరుకు.. అందాల అతిథులొచ్చేశాయ్!

పక్షుల సందడి

కైకలూరు, న్యూస్‌టుడే: వేలాది కిలోమీటర్లు రివ్వున ఎగురుతూ ప్రకృతి సోయగాలను రెట్టింపు చేసేందుకు అందాల అతిథులు కొల్లేరు వచ్చేశాయి. బుల్లి పిట్ట ఉల్లంకి మొదలు నారాయణ పక్షులు, తెల్ల ముక్కు కొంగలు, వైట్ ఐబీస్, కింగ్ ఫిషర్ వంటి 190 రకాల విహంగాలు సరస్సులో కనువిందు చేస్తున్నాయి. ఆటపాక, మాదవపురం పక్షుల కేంద్రాలు, కొల్లేరు చెంతన చెట్లపై చేరి సేద తీరుతున్నాయి. వీటిని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

ఈల పిట్ట.. ఆకర్షణలో దిట్ట

కొల్లేరు అందాల అతిథి లెస్సర్ విజ్లింగ్ డక్. నాటు బాతులా ఉండే పక్షి ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఈల వేస్తుంది. దీనిని ఈల వేసే చిన్న చిలువ బాతు అని స్థానికులు పిలుస్తుంటారు. పగలంతా విశ్రాంతి తీసుకుని రాత్రి వేళ ఆహారం కోసం కొల్లేరులో వేటాడుతుంది. 42 సెం.మీ. పొడవుతో 600 గ్రాముల వరకు బరువు ఉంటుంది. నల్ల ముక్కుతో తల నుంచి మెడ వరకు ముదురు గోధుమ వర్ణంలో రెక్కలు, తోక, భుజం లేత గోధుమ రంగులో ఉంటాయి. చిత్తడి నేలలు, మంచి నీటి సరస్సుల చెంతన జీవిస్తాయి. చిన్న చేపలు, నీటి మొక్కలు, ధాన్యం కీటకాలను తింటాయి. మన దేశంతోపాటు కంబోడియా, నేపాల్, థాయ్‌లాండ్, చైనా, శ్రీలంకలో నివసిస్తాయి.

నెమలి తోక జకానా

కొల్లేరులోని తామర కులపై గెంతుతూ కనువిందు చేసే అందాల పక్షి ఫీజంట్ టెయిల్డ్ జకానా. నెమలిలా పొడవాటి తోకతో ఆకర్షిస్తుంది. సంతానోత్పత్తి సమయంలోనే తోక పొడవుగా పెరగటంతో స్థానికులు నెమలి తోక జకానగా పిలుస్తారు. ముఖం నుంచి తోక వరకు భిన్న రంగులు మిళితమై తలపై నల్లటి చారతో ఉంటుంది. 31 సెం.మీ. పొడవుతో అర కిలో బరువు ఉంటుంది. తామర గింజలు, వేళ్లు, నీటి పురుగులు, చిట్టి నత్తలను తింటాయి.

పందిరి రాట వేస్తున్న ఉత్సవ, వర్తక సంఘం సభ్యులు, అధికారులు

జనవరి 13 నుంచి మావుళ్లమ్మ ఉత్సవాలు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ 62వ వార్షిక మహోత్సవాలకు శ్రీకారంగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు పందిరి రాట వేశారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు బి.ఏడుకొండలు, ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ ప్రత్యేక పూజలు చేశారు. జనవరి 13 నుంచి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సంఘం అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, ఉపాధ్యక్షుడు పక్షుల సత్యనారాయణ, కార్యదర్శులు రామాయణం సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఆకుల సోమేశ్వరరావు, మానే భాస్కరరావు, ఆలయాధికారి బి.ఎం.నగేష్ పాల్గొన్నారు.

అమ్మకో దండ.. యాలకులే నిండా!

పెనుగొండ వాసవీశాంతిధామంలో అమ్మవారికి బాపట్ల జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన అమ్మాజీ శుక్రవారం యాలకులతో రూపొందించిన దండను సమర్పించారు. దీనిని అర్చకులు వాసవీ మాత మరకత ప్రతిమకు అలంకరించి కుంకుమ పూజలు చేశారు. - న్యూస్‌టుడే, పెనుగొండ

ఆర్యవైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **ఆర్యవైశ్య కుల** అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (06 డిసెంబరు 2025, శనివారం), రేపు (07 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం.** వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **80086 21414 & 91549 18858** ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

12 నుంచి వాహనాల నిలుపుదల

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: పెనుగొండ-పెరవలి మార్గంలోని మార్టేరు-ప్రక్కిలంక రోడ్డులో డిసెంబరు 12 నుంచి జనవరి 10 వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ర.భ.శాఖ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. తూర్పువిప్పర్రు, నారాయణపురం, రాపాక గ్రామాల్లో సిమెంటు రోడ్డు నిర్మాణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పెనుగొండ నుంచి తణుకు వెళ్లే బస్సులు, లారీలు, మార్టేరు-ఆలమూరు-కొత్తపాడు-ఇరగవరం మీదుగా, పెరవలి నుంచి పెనుగొండ వెళ్లే వాహనాలు సిద్ధాంతం, వడలి మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు.

చర్లపల్లి-నరసాపురం ప్రత్యేక రైలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 26న చర్లపల్లి-నరసాపూర్ (07140) ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ఈ రైలు పయనిస్తుందని అందులో పేర్కొన్నారు.

ఏం జరుగుతోంది?

నలభై మంది కమాండోలు తుపాకులతో రంగంలోకి దిగారు. వారి వెంట పోలీసులు, వైద్య సిబ్బంది అనుసరించారు. అగ్నిమాపక శకటమూ వచ్చేసింది. అక్కడ చూస్తే ఒకటే ఉత్కంఠభరిత వాతావరణం. ఏపీ నిట్‌లో ఏం జరుగుతుందో తెలియక అక్కడి వారు అయోమయానికి గురయ్యారు. చివరకు కమెండోలు బృందాలుగా విడిపోయి ముష్కరులను పట్టుకున్నారు. శుక్రవారం ఆక్టోపస్ కమాండోస్ డీఎస్పీ బి.రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఇది. ఉగ్రవాదులు చుట్టుముట్టినప్పుడు, వారు బాంబులు పెట్టినప్పుడు ఎలా వ్యవహరించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -ఏపీనిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే

చూసినా రాదు.. బస్సే లేదు

ప్రయాణికులకు సరిపడా లేని సర్వీసులు

భీమవరం అర్బన్, ఆచంట, న్యూస్‌టుడే: జిల్లాలో ఏ మార్గంలో చూసినా ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కోసారి నిల్చోడానికి కూడా చోటు ఉండటం లేదు. స్త్రీశక్తి పథకం నేపథ్యంలో గతంలో ప్రయాణికులు లేక తీవ్ర నష్టాలు ఉండే మార్గాలు కూడా లాభాల బాట పట్టాయి. అయినా రద్దీకి తగ్గట్లు బస్సులు లేవు. కొన్నేళ్ల కిందట నష్టాలు వస్తున్నాయంటూ జిల్లాలోని చాలా మార్గాల్లో బస్సులు ఆపేశారు. గతంలో జిల్లాలో ప్రయాణికుల సంఖ్య రోజుకు 79 వేలు ఉండగా ఇప్పుడు 1.35 లక్షలకు చేరింది. ఆదాయం రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షలకు పెరిగింది. సగటు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) 66 ఉండగా.. ఇప్పుడు 85 దాటింది. కొన్నిమార్గాల్లో ఓఆర్ 100 దాటిపోయింది. నరసాపురం నుంచి మచిలీపట్నం, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం మార్గాల్లో వరుసగా 101, 104, 107 వస్తుంది. ఇంత పెరిగినా బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.

ప్రస్తుతం జిల్లాలో ఇలా..

జిల్లాలో డిపోలు	భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం
బస్సులు	295
రోజు సర్వీసులు	321
అవసరమయ్యే బస్సులు	40

ఇటీవల ఫోన్ ఇన్‌లో విజ్ఞప్తులు కొన్ని

సిసలి-జక్కరం-ఏలూరుపాడు-చెరుకుమిల్లి-వి.భీమవరం-ఆకివీడు మీదుగా బస్సులు తిప్పాలి. యనమదుర్రు మీదుగా భీమవరం - కాళీపట్నం సర్వీసు నడపాలి. పూర్వం ఇవి తిరిగేవి. - ఆంజనేయులు, రాంబాబు.

భీమవరం పాత బస్టాండ్ వద్ద నిరీక్షణ

● అందుబాటులో ఉన్న బస్సులను రద్దీకి తగ్గట్టు తిప్పుతున్నాం. కొన్ని రూట్లలో పెంచాలని ప్రజలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నాం. ఇటీవల రెండు మార్గాల్లో పరిశీలించాం, అక్కడ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొత్త బస్సుల అవసరాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం. - వరప్రసాద్, జిల్లా ప్రజా రవాణాధికారి, భీమవరం

● కాకినాడ, అమలాపురం నుంచి విజయవాడ వెళ్లే బస్సులు తాడేపల్లిగూడెం పట్టణంలోకి రానందున తాడేపల్లిగూడెం డిపో నుంచి ఏర్పాటు చేయాలి. - ప్రకాశ్, పాండురంగారావు

విద్యతో పాటు విలువలు నేర్పితేనే ఉన్నతి

గూట్లపాడులో విద్యార్థులతో కలెక్టర్ కరచాలనం

పోడూరు, భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: పిల్లలకు విద్యతో పాటు విలువలు నేర్పితేనే వారి ఉన్నతికి బాటలు పడతాయని.. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోడూరు మండలం జిన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో వసతులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. భీమవరం మండలం గూట్లపాడు ఉన్నత పాఠశాలలో జరిగిన ఆత్మీయ సమావేశానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి నిమ్మల

ఇదేం రోగమో....

పరీక్షల పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, న్యూస్‌టుడే: చిన్నపాటి జ్వరమొచ్చినా రోగులకు వస్తున్న అనుమానాలు కొందరు ప్రైవేటు వైద్యులకు కాసులు కురిపిస్తున్నాయి. జిల్లాలో సీజనల్ వ్యాధుల భయంతో పాటు ఇతరత్రా ఇదేమి రోగమో అంటూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారు పెరుగుతున్నారు. ఇదే అదనుగా సాధారణ జ్వరానికి సైతం పరీక్షల పేరుతో రూ.వేలల్లో ముక్కుపిండి వసూలు చేస్తున్నారని రోగులు ఆవేదన చెందుతున్నారు.

జ్వరానికి జ్వరంగా ఉందని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వివిధ పరీక్షలు చేశారు. మందులిస్తూనే అయిదు రోజులకు రూ.10వేలు బిల్లు వేశారు, ఇంకా పరీక్షలు చేయాలని అంటున్నారని నరసాపురానికి చెందిన సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

నీరసానికి నీరసం, కాళ్లు చేతులు లాగడంతో తణుకు రాష్ట్రపతి రోడ్డులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వెళ్లగా పరీక్షలు చేసి రూ.12వేలు బిల్లు వేశారని, తీరా ఏం లేదంటూ చెప్పడంతో కంగుతిన్నానని తణుకుకు చెందిన సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

కలెక్టర్ హెచ్చరించినా జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య వ్యాపారం జోరుగా సాగుతోంది. మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్ హోంల పేరిట వెలిసిన ఆసుపత్రుల్లో పరీక్షల పేరుతో దోపిడీకి దిగుతున్నారు. డెంగీ లేకుండానే వైద్యం చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఓ ఆసుపత్రి యాజమాన్యంపై ఇటీవల కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కొంతమంది వైద్యుల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు.

భయం చూపి: వాతావరణంలోని మార్పులతో కొంతమందికి దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రాగానే సహజంగానే శరీరం వేడెక్కుతోంది. ప్రభుత్వాసుపత్రులున్నా చాలామంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో సాధారణ జ్వరమైనా డెంగీ అనుమానం వ్యక్తం చేసి, పరీక్షలు రాసేస్తున్నారు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గాయని, ఇతరత్రా అంటూ ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని ఒక్కో రోగి నుంచి ల్యాబ్, ఆసుపత్రి ఛార్జీలు, మందులు కలిపి కనిష్ఠంగా రూ.15 వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రజలు భయాన్ని వీడి ప్రభుత్వాసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో గీతాభాయి తెలిపారు.

సాగనంపేదెలా.. సగౌరవంగా!

✪ శ్మశాన వాటికల్లో దుర్భర పరిస్థితులు ✪ కాలువ గట్లు, ముళ్ల పొదల మధ్యే అంత్యక్రియలు

ఆచంట, న్యూస్‌టుడే: ఆప్తులను కోల్పోయిన వేదన ఉన్న వారికి శ్మశాన వాటికల్లో దుర్భర పరిస్థితులు ప్రత్యక్ష నరకం చూపుతున్నాయి. అంతిమ యాత్రలో పాడె మోసే నలుగురూ ఒకేసారి నడవలేని విధంగా దారులు.. పక్కనే చెత్త కుప్పలు, ముళ్ల పొదలు, కూర్చోవడానికి కాదు కదా కనీసం నిలుచుకొనే చోటూ ఉండదు. అంత్యక్రియల తరువాత స్నానం చేయాలంటే మురుగునీళ్లే గతి. జిల్లాలో వందలాది గ్రామాల్లోని శ్మశానవాటికల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దశాబ్దాల తరబడి ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. మృతులకు అంతిమ సంస్కారాలు గౌరవంగా జరిగేలా చర్యలు చేపట్టాలని తాజాగా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై 'న్యూస్‌టుడే' పరిశీలన కథనం.

➡ ఆచంట వేమవరంలో శ్మశాన వాటిక ముందు భాగంలో వ్యర్థాలు వేయడంతో ఇలా డంపింగ్ యార్డును తలపిస్తోంది. అంతిమయాత్రలో పాల్గొన్న వారంతా ఈ వ్యర్థాలను దాటుకుని వెళ్లాల్సిందే. అంత్యక్రియల అనంతరం స్నానం చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఇక్కడ ఉన్న నక్కల మురుగు కాలువే దిక్కవుతోంది. వేసవిలో అయితే నీటి ట్యాంకరు ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఇదీ పరిస్థితి

✦ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, స్థానిక దాతల విరాళాలు అభివృద్ధి చేసుకున్న శ్మశాన వాటికలు మినహా మిగిలిన చోట్ల దుస్థితిలో ఉన్నాయి. ఎ.వేమవరంలో నక్కల కాలువ వద్ద ఉన్న శ్మశానవాటిక చెంతనే చెత్త కుప్పలు వేస్తున్నారు. ఇక్కడ స్నానం చేయాలంటే ముక్కు మూసుకొని మురుగుకాలువలో మునగాల్సిందే. వేసవిలో అయితే ఆ అవకాశం కూడా లేక ట్యాంకరుతో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

✦ పెనుమంచిలిలో శ్మశాన వాటికలో షెడ్డు కూలిపోయి చాలా ఏళ్లయింది. దహన సంస్కారాలు చేసే ప్రాంగణంలో చెత్త పేరుకుపోయింది. నిండా పసర్లు తేలిన పశువుల చెరువులో స్నానాలు చేయాల్సి వస్తోంది.

✦ పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో అయితే అంత్యక్రియలకు వెళ్లిన వారంతా మురుగుకాలువ పక్కన పడిగాపులు కాయాల్సిందే. ఇక్కడ ఏటవాలుగా ఉన్న కాలువ గట్టు మీదుగా మృతదేహాన్ని దిగువకు చేర్చాల్సి వస్తోంది. అంత్యక్రియలు పూర్తయ్యాక స్నానం చేయాలంటే పర్లాంగుదూరంలో పంట కాలువ వద్దకు కాలినడకన వెళ్లాల్సిందే.

పంచాయతీలదే బాధ్యత

ఈ అంశంపై నరసాపురం డీఎల్పీవో ఐ.జ్యోతిర్మయి స్పందిస్తూ శ్మశాన వాటికల నిర్వహణ, సదుపాయాల కల్పన బాధ్యత పంచాయతీలదేనని స్పష్టం చేశారు. సౌకర్యాల కల్పనకు అవసరమైతే మండల పరిషత్తు నిధులు వినియోగించుకోవచ్చన్నారు.

కలల తీరం.. కళల హారం
14లో

వైకల్యంతో ఎదురీత!

పారా ఏసియన్ గేమ్స్‌కు రవికార్తీక్

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: దుబాయ్‌లో డిసెంబరు 7 నుంచి 13 వరకు జరగనున్న ఏసియన్ యూత్ పారా గేమ్స్ 2025కు జంగారెడ్డిగూడెం స్విమ్మర్ బుడిగిన వీరవెంకట భవానీ కార్తీక్ (రవి కార్తీక్) ఎంపికయ్యారు. అండర్ 18 విభాగంలో ఎస్ 13 కేటగిరీలో రవి కార్తీక్ పారా ఈత పోటీల్లో తలపడతారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత విభాగాల్లో ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన ఎంపికలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కొద్ది నెలల కిందట జరిగాయి. భారత యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఎంపిక వివరాలను ఇటీవల వెల్లడించింది. ఈ నెల 6న క్రీడాకారులు దిల్లీ నుంచి దుబాయ్‌కు వెళ్లనున్నారు. పారా స్విమ్మింగ్‌లో దేశ వ్యాప్తంగా అయిదుగురు క్రీడాకారులు ఎంపికవగా వారిలో రవి కార్తీక్ ఒకరు.

జాతీయస్థాయిలో... ఈ నెల 25 నుంచి 17వరకు గచ్చిబౌలిలో జరిగిన 25వ నేషనల్స్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రవికార్తీక్ మూడు బంగారు పతకాలు సాధించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బటర్ ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత మిడ్‌లేలో ఈ పతకాలు సాధించారు. జూనియర్స్ పారా పోటీల్లో ఇప్పటి వరకు 15 పతకాలు అందుకున్న రవి కార్తీక్ సీనియర్స్‌లోను మూడు పతకాలు అందుకున్నారు. వీటితోపాటు అంతర్జాతీయ ఈత పోటీల్లోను 3 పతకాలు సాధించారు.

దృష్టి పెట్టు.. పట్టా దక్కేట్టు!

పాలకొల్లు, న్యూస్‌టుడే: మీరు ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పరిధిలో డిగ్రీ చదివారా.. కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో డిగ్రీ పట్టా చేతికి రాలేదా. అయితే ఈ అవకాశం మీ కోసమే. 2010-11, ఆ తరువాత విద్యా సంవత్సరాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరి సబ్జెక్టులు పూర్తిచేయని వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రా విశ్వవిద్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, పీజీ కళాశాలలు ప్రస్తుతం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. కానీ 2014 వరకు చాలా మంది ఏయూ పరిధిలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థులున్నారు. వివిధ కారణాలతో ఉత్తీర్ణత సాధించలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాస్త శ్రద్ధ పెడితే డిగ్రీ పట్టా చేతికొస్తుంది.

రుసుములు ఇలా.. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 26వ తేదీ లోపు ఏయూ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్ణీత రుసుములు చెల్లించాలి. థియరీ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు రూ.1500, ప్రయోగ పరీక్ష అయితే రూ.3 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు డిసెంబరు 28న హాల్‌టిక్కెట్లు జారీచేసి ఫిబ్రవరి 20న పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు, సమయ పట్టికను వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు.

ఆ బడిలో ఒకే ఒక్కడు..!



నూతనంగా నిర్మించిన భవనం

కామవరపుకోట, న్యూస్‌టుడే: ఆ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి. అతడికి పాఠాలు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయిని. ఇంకా చెప్పాలంటే ఈ పాఠశాలకు నూతన భవనం నిర్మిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి కామవరపుకోట మండలం ఉప్పలపాడు పంచాయతీ నారాయణపురంలో నెలకొంది. 96 ఇళ్లు, సుమారు 300 మంది జనాభా ఉండే ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గత ప్రభుత్వ హయాంలో నూతన భవనం మంజూరు చేశారు. నిర్మాణ చివరి దశలో ఉంది. ఇదేం వింతని స్థానికులను పలకరిస్తే.. ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారని.. రెండో తరగతి చదివే ధనుష్ పాఠశాలకు వస్తాడని.. 5వ తరగతి చదివే బాలసూరి దివ్యాంగుడని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయిని నాగపద్మిని ఏలూరు నుంచి వస్తారని సెలవిచ్చారు.

గత విద్యా సంవత్సరంలో 15 మంది పిల్లలు ఉంటే ఉపాధ్యాయుల తీరుతో ఆ సంఖ్య ఒకటికి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఇక్కడ పనిచేసే టీచరు సెలవులో వెళ్లటంతో ప్రస్తుతం గండిగూడెం పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయిని వచ్చి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.

ప్రకృతి ఒడిలో.. పురస్కారాల పంట!

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల జరిగిన రైతన్నా- మీ కోసం కార్యక్రమంలో ఆదర్శ రైతు ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామానికి చెందిన గోపాలకృష్ణమూర్తి ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాలతో సత్ఫలితాలు సాధిస్తూ.. తోటి రైతులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆయన కృషికి పురస్కారాల పంటపండుతోంది.

పంచగవ్య తయారు చేస్తున్న గోపాలకృష్ణమూర్తి

దర్శనీయ క్షేత్రంగా..

గోపాలకృష్ణమూర్తి పది ఎకరాల్లో ఆయిల్ పామ్, నిమ్మ, వరి, 70 సెంట్లు భూమిలో 40 రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాలు తయారు చేసి సాగులో వినియోగిస్తున్నారు. వీటిని వాడి పంటకు చీడ పీడలు ఆశించకుండా అధిక దిగుబడులు, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సాధిస్తున్నారు. తన పొలాన్ని దర్శనీయ వ్యవసాయ క్షేత్రంగా మార్చడమే కాకుండా అధ్యయన కేంద్రంగా అభివృద్ధి చేశారు. వ్యవసాయ - రైతు సాధికార సంస్థ, నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ వెయ్యి మందికి కర్షకులకు శిక్షణ ఇచ్చారు. విదేశాల నుంచి కూడా నిపుణులు వచ్చి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటున్నారు.

పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి రైతు నేస్తం, ఐసీఏఆర్-ఎన్ఐఆర్‌సీఏ నుంచి ఉత్తమ ఆవిష్కరణ తదితర పురస్కారాలు అందుకున్నారు.

నేడు భీమవరంలో త్రీకే రన్

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం భీమవరంలో త్రీకే రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. బీవీ రాజు కూడలి వద్ద ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరుగుతుందన్నారు.

సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలు మార్చి 16 నుంచి 28 వరకు జరుగుతాయని డీఈవో ఇ.నారాయణ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2 నుంచి 13 వరకు, ప్రయోగ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ఆదివారంతో సహా నిర్వహిస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

(c) eenadu

ఫిబ్రవరి 28లోగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: పింఛనుదారులు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోగా వార్షిక ధ్రువీకరణ పత్రాన్ని జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో సమర్పించాలని జిల్లా ఖజానాధికారి మజ్‌హర్‌బేగ్ ఒక ప్రకటనలో సూచించారు. విశ్రాంత ఉద్యోగులు వారి ఆధార్, బ్యాంకు ఖాతా, పింఛను పుస్తకం, చరవాణి తీసుకుని దగ్గర్లో ఉన్న ఖజానా కార్యాలయాలు, మీసేవా కేంద్రాలు, ఉద్యోగుల సంఘ భవనాలకు వెళ్లి ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు. బయోమెట్రిక్ వేలిముద్ర సమస్య ఉన్న వారు సంబంధిత పత్రాలను తీసుకుని ఖజానా ఉద్యోగులను సంప్రదించాలని తెలిపారు.

ఉద్యోగులకు గ్రీవెన్స్‌డే నిర్వహించాలి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రతి నెలా మూడో శుక్రవారం ఉద్యోగుల సమస్యపై గ్రీవెన్స్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహనరావు కోరారు. ఈ మేరకు ఆయన సంఘం ప్రతినిధులతో కలిసి డీఆర్వో శివన్నారాయణరెడ్డిని శుక్రవారం కలిసి విన్నవించారు. కార్యక్రమంలో జకరయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో 80 వేల టన్నుల ఇసుక

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఇసుక నిల్వ కేంద్రాలను ఏజెన్సీల ద్వారా నిర్వహిస్తున్నామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఆయా కేంద్రాల్లో 80 వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, అవసరమైన ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. తాడేపల్లిగూడెంలో అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన మూడు కేంద్రాలను గుర్తించి రూ.2 లక్షల అపరాధ రుసుము విధించామన్నారు. ఇసుకకు సమస్య ఉంటే 99487 26040, 93914 45753 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

చిగ్గర్ పురుగు కుడితే చికిత్స అవసరం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: చిగ్గర్ పురుగు కుట్టిన వెంటనే చికిత్స పొందితే నయమవుతుందని డీఎంహెచ్‌వో జి.గీతాబాయి తెలిపారు. చెట్ల పొదల్లో, పొలాల్లో, తడి ప్రదేశాల్లో ఈ పురుగు ఉంటుందన్నారు. మూడు రోజులకు పైగా తీవ్ర జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, చర్మంపై నల్లటి పుండ్లు, కొన్ని సందర్భాల్లో వాంతులు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వస్తాయని, ఆ లక్షణాలు కనిపిస్తే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలన్నారు.

డ్వాక్రా మహిళలకు బురిడీ?

బ్యాంకు పుస్తకాలు చూపుతున్న మహిళలు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులో వాసవీ డ్వాక్రా సంఘానికి ఈ ఏడాది మార్చిలో సీసీఎల్ కింద రూ.5 లక్షలు మంజూరు అయినట్లు ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకు నుంచి సమాచారం అందడంతో మహిళలు కంగుతిన్నారు. సంతోషి డ్వాక్రా సంఘ సభ్యులు ఏడాది క్రితం రూ.20 లక్షల రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి సభ్యులంతా సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నారు. అయినా ఇంకా రూ.18 లక్షలు కట్టాలని బ్యాంకు స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుందని మహిళలు వాపోతున్నారు. దీంతో శుక్రవారం మహిళలు బ్యాంకుల బాట పట్టారు. దీనికి సంబంధించి యానిమేటర్‌కు ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తుందని ఆరోపించారు. ఈ విషయాన్ని మెప్మా సీవో జయకృష్ణ మాట్లాడుతూ యానిమేటర్‌కు తాను కూడా ఫోన్ చేశానని పనిచేయడం లేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామన్నారు.

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our **BHIMAVARAM BRANCH**

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
FT VZ	40	1,25,000	50,00,000
FT Z	40	25,000	10,00,000
FT N	40	12,500	5,00,000
FT U	40	7,500	3,00,000
TT D	30	50,000	15,00,000
ST X	25	20,000	5,00,000

Please Contact Branch Manager **Mr. A. MADHAVA RAO,** for further details.
Mobile No. 91549-87870, Landline: 08816-224967

LIC भारतीय जीवन बीमा निगम LIFE INSURANCE CORPORATION OF INDIA
LIFE INSURANCE CORPORATION OF INDIA
DIVISIONAL OFFICE: RAJAHMUNDRY

Paper Notification Dt: 5-12-2025

This is to notify that LIC OF INDIA, Divisional Office, RAJAHMUNDRY is herewith calling, TENDER FOR:
Destruction of old records. The Job includes: A) Picking of Policy Dockets and incremental paper Bundles from Racks and Verifying the files inside the dockets and files. B) Separating the white and coloured papers of both policy dockets and Incremental files. C) Shredding the paper separated from dockets and files. D) Keeping aforesaid shredded papers in gunny bags on own cost.
The interested Party (With Registered GST No) can Visit our website for Tender forms www.licindia.co.in
Last date for submission of Tenders in sealed cover :: On or before 17.30 hrs on 15.12.2025 to CHAIRMAN, STORES COMMITTEE, LIC OF INDIA, DIVISIONAL OFFICE, MORAMPUDI ROAD, RAJAHMUNDRY-533107

Sr. Divisional Manager

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: డి.నెం. 6-12-5/1, రెండవ అంతస్తు, కోటిపల్లి బస్ స్టాండ్ ఎదురుగా, ఇన్నీస్ పేట, రాజమహేంద్రవరం-533101, తూర్పు గోదావరి జిల్లా.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన
[illegible]

రుణగ్రహీత (లు)/ సహ రుణగ్రహీతలు/ హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఎ తేది / రుణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
[illegible]	07.02.2023 / రూ. 15,00,000/- [illegible]	28-10-2025 / 27-10-2025 నాటికి రూ. 29,63,375/- [illegible]

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. RAJA4TF2206300010, తేది: 30.06.2022
[illegible]
ప్రదేశం: రాజమండ్రి
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

కలల తీరం.. కళల హారం!

యువజనోత్సవాల్లో యువతుల ప్రతిభ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: చదువుల్లో ఉత్తమ మార్కులు సాధిస్తున్నారు. వివిధ కళల్లో భళా అనిపిస్తున్నారా యువతులు. జిల్లా యువజన సేవల శాఖ ఆధ్వర్యాన ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో పలువురు విద్యార్థినులు సత్తా చాటారు. తమలోని కళానైపుణ్యాన్ని వెలికితీసి సత్తా చాటారు. వారి విజయ ప్రస్థానంపై కథనం.

నాట్య మయూరి..

నాట్య కళలో అందెల రవళిగా పేరొందింది బి.బృంద. ఈమె ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. తన ఎనిమిదో ఏటా నుంచి కూచిపూడిలో రాణిస్తున్నారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో కూచిపూడి నృత్య విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. జానపదం, కథక్‌లోనూ సత్తా చాటుతున్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. గతేడాది నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో ద్వితీయ బహుమతి సాధించారు. గోవా వేదికగా జరిగిన జాతీయ స్థాయి నృత్య పోటీలో ప్రథమ స్థానంలో నిలిచారు. శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో తృతీయ స్థానం పొందారు. నృత్యకౌముది, నాట్య రవళి, నర్తనబాల, నృత్య చంద్రిక బిరుదులు అందుకున్నారు. కూచిపూడిలో డిప్లొమా పొందిన ఈమె.. సంగీతంలోనూ పట్టా సాధించేందుకు కృషి చేస్తున్నారు.

భళారే విచిత్రం

ఏలూరు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థిని సీహెచ్ గాయత్రి చిత్రలేఖనంలో దిట్ట. బాల్యం నుంచే ఈ కళపై మక్కువ పెంచుకున్నారు. రోజూ సాధన చేస్తూ.. రోజురోజుకూ మెరుగవుతున్నారు. తాజాగా జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో చిత్రలేఖనం పోటీలో ద్వితీయ బహుమతి సాధించారు. గతేడాది తృతీయ స్థానం సొంతం చేసుకున్నారు. హృద్యమైన బొమ్మలను వేయడమే కాదు.. రంగవల్లులను నయన మనోహరంగా వేయడంలోనూ దిట్టే. పనికిరాని వస్తువులతో అందమైన బొమ్మలు తయారు చేసి ఔరా అనిపిస్తోందీ యువతి. భవిష్యత్తులో మంచి చిత్రకళాకారిణిగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు గాయత్రి చెబుతున్నారు.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..

కైకలూరు మండలం ఆటపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోన్న ఎస్. దీవెన చిత్రకళలో ప్రతిభ కనబరుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పుట్టి పెరిగిన ఈమెకు చిన్నతనం నుంచి బొమ్మలు వేయడమంటే ఎంతో ఇష్టం. కుమార్తె ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. యువజనోత్సవాల్లో జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలో తృతీయ స్థానంలో నిలిచారు. భవిష్యత్తులో చిత్రలేఖనం ఉపాధ్యాయిని కావాలన్నది ఆశయమని దీవెన చెబుతున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

యువతిపై అత్యాచారానికి పాల్పడినవారిని అరెస్ట్ చేస్తాం : డీఎస్పీ

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడింది పాత నేరస్థుడేనని.. అతడికి సహకరించిన మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో టూటౌన్ సీఐ అశోక్ కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు టూటౌన్ పరిధిలో ఈ నెల 2న అర్ధరాత్రి దాటాక ఇద్దరు రౌడీషీటర్ల హల్‌చల్, ఓ యువతిపై రౌడీషీటర్ అత్యాచారానికి పాల్పడిన ఉదంతంపై ఆయన వివరించారు. కొత్తపేటకు చెందిన ఉలిగడ్డ జగదీశ్‌బాబు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అతడిపై గతంలోనే 10 కేసులున్నాయని.. అందుకే సస్పెక్ట్ షీట్ తెరిచామన్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో పని చేస్తున్నాడని, ఈ నెల 2న ఓ చోరీ కేసుకు సంబంధించి తాడేపల్లిగూడెం కోర్టులో హాజరై ఏలూరు వచ్చాడన్నారు. అతడికి అంతకుముందే పరిచయం ఉన్న వసంత, ఆమె కుమార్తెతో వివాహేతర సంబంధం ఉందని.. వసంత కూడా చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు రాత్రి తన స్నేహితుడైన భవానీకుమార్‌ను వెంటబెట్టుకొని ఆమె ఇంటికి వెళ్లాడన్నారు. అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఉండడం చూశాడని.. ఆ యువతిపై దౌర్జన్యం చేసిన జగదీశ్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. స్నేహితుడు భవానీకుమార్ అతడికి సహకరించాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు అత్యాచారం కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారన్నారు. నిందితులిద్దర్నీ పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని.. రౌడీషీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ఐదుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కేసు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కుట్రవాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో కారుకోడిని పట్టుకుని వీడియో తీయడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఐదుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రేంజ్ అధికారి ఆజాద్ చెప్పారు. మండవల్లికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఆధారంగా వీరిని ఈ నెల 4న అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సీసీ కెమెరాలు అమర్చి, దౌర్జన్యానికి పాల్పడి

ముగ్గురిపై ఐటీ యాక్టు, ఎస్సీ, ఎస్టీ కేసులు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ కోచింగ్ సెంటర్‌కు వచ్చే ఆడ పిల్లల చిత్రాలు పడే విధంగా సీసీ కెమెరాలు అమర్చి.. వారి ఇమేజ్‌లు క్యాప్చర్ చేయడమే కాకుండా ఆ కోచింగ్ సెంటర్ యజమానిపై దౌర్జన్యానికి పాల్పడిన నేరానికి సంబంధించి ముగ్గురిపై ఐటీ యాక్టు, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని రంగూన్‌మేడవీధిలో న్యాయవాది రత్నరాజు అక్కడే ఓ ఐఏఎస్ అకాడమీ కూడా నడుపుతున్నారు. గత ఏడాది డిసెంబరులో ఆయన ఇంటి పక్కన ఉండేవారు సరిహద్దు గోడను అక్రమంగా పడగొట్టారు. ప్రశ్నించిన రత్నరాజుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతోపాటు కోచింగ్ సెంటర్‌కు వచ్చే ఆడపిల్లల చిత్రాలు పడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇమేజ్‌లను కూడా క్యాప్చర్ చేశారు. కులం పేరుతో ఆయన్ను దూషిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ చర్యలకు పాల్పడిన దువ్విరెడ్డి జయహారిక, ఘంటా భానుకిరణ్, ఘంటా రామ్మోహన్‌పై శుక్రవారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హత్య కేసులో నలుగురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్

భీమడోలు, న్యూస్‌టుడే: భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఒక వ్యక్తిని మంగళవారం హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ తెలిపారు. భీమడోలు పోలీసు స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వివరించారు. పూళ్ల గ్రామంలోని పడమట మాలపల్లికి చెందిన పాతల నాగరాజు(48) హత్యకు గురైన విషయం విదితమే. నాగరాజుతో అదే గ్రామానికి చెందిన కాండ్రు ఇస్సాకు(ఏ1)కు ఒక మహిళతో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలో మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై వారు పరస్పరం కేసులు పెట్టుకోగా ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగరాజును అడ్డు తొలగించుకోవాలని కాండ్రు ఇస్సాకు తన కుటుంబ సభ్యులైన కాండ్రు నాగతేజ, అద్దంకి బాబి, మిత్రుడైన కాలి రాజేశ్‌లతో కలిసి పథకం పన్నారు. కత్తులతో నాగరాజుపై దాడి చేసి విచక్షణా రహితంగా నరకడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. హతుడి భార్య మాధురి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయగా నిందితుల కుట్ర తెలిసిందన్నారు. హత్య కేసులో నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి వారిపై రౌడీషీట్ తెరిచామని డీఎస్పీ తెలిపారు. హత్య కేసును సకాలంలో పరిష్కరించిన సీఐ యు.జె.విల్సన్, ఎస్ఐ మదీనాబాషా, కానిస్టేబుల్ బృందాన్ని ఆయన అభినందించారు.

నిందితుల ఇంటికి నిప్పు.. పూళ్లలో ఉద్రిక్తత

కాలిపోతున్న ఇల్లు

భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు హత్య కేసులో అరెస్టయిన నిందితులు కాండ్రు ఇస్సాకు, కాండ్రు నాగతేజ ఇళ్లపై హతుడి సన్నిహితులుగా పేర్కొంటున్న కొందరు ఆకస్మికంగా దాడి చేశారు. వారి సామగ్రిని బయట పడేసి ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు రాజుకొని రెండిళ్లతోపాటు పక్కనే ఉన్న ఒక షెడ్డు, వారికి చెందిన ఒక కారు కాలిపోయాయి. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, సీఐ యు.జె.విల్సన్, ఎస్ఐ మదీనాబాషా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నవారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భీమడోలు అగ్నిమాపక కేంద్రం అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు ఆర్పివేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మాతా శిశు మరణాలపై ఆరా

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో మూడు నెలల వ్యవధిలో జరిగిన రెండు మాతా అయిదు శిశు మరణాలకు కారణాలపై డీఎంహెచ్‌వో డాక్టర్ జి.గీతాబాయి శుక్రవారం సమీక్షించారు. సంబంధిత వైద్య అధికారులు, పర్యవేక్షకులు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి వివరాలు సేకరించారు. డీసీహెచ్ఎస్ పి.సూర్యనారాయణ పాల్గొన్నారు.

గుండెపోటుతో సినీ నటుడు జోసెఫ్ మృతి

నిడమర్రు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన పాస్టర్, సినీ నటుడు మరిపూడి జోసెఫ్(47) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. చిలకలూరిపేటకు ఉపన్యాసాలకు వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన మరిపూడి సుబ్బారావు, సుబ్బలక్ష్మిల ఏకైక కుమారుడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత 25 ఏళ్ల క్రితం ఉంగుటూరు మండలం చేబ్రోలులో పాస్టర్ యోబు దగ్గరకు వెళ్లి అక్కడే ఉండి ఆయన వద్ద శిష్యుడిగా కొనసాగారు. పాతాళభైరవితోపాటు మరో 6 సినిమాల్లో జోసెఫ్ నటించారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, కమల్‌హాసన్‌తో కలిసి నటించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బాలల అక్రమ తరలింపు అడ్డగింత

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పనుల కోసం కొన్ని ముఠాలు బాలలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలింపు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఐదుగురు బాలలను రైలులో చెన్నై తరలిస్తుండగా గురువారం రాత్రి ఏలూరులో రైల్వే పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వారిని తరలిస్తున్న ఏజెంట్లు పరారయ్యారు. బాలలను వసతిగృహానికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏలూరు బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు ఆర్‌పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ, ఛైల్డ్ బృందం రైల్లో తనిఖీలు చేస్తుండగా ఐదుగురు బాల కార్మికులను గుర్తించారు. ఝార్ఖండ్, బిహార్‌కు చెందిన చెరో ఇద్దరు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒకర్ని దళారులు చెన్నైకు వివిధ పనుల కోసం తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం సీడబ్ల్యూసీ ఛైర్మన్ పుచ్చల వెంకటేశ్వరరావు ముందు హాజరుపరిచారు. ఆయన బాలలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాలలను శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతిగృహంలో ఉంచామని.. వారి తల్లిదండ్రులు వచ్చాక అప్పగిస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. బాలలను అక్రమంగా తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

నమ్మినందుకు నట్టేట ముంచిన కానిస్టేబుల్

బాధితుడి ఆత్మహత్యాయత్నం

మూసాపేట, న్యూస్‌టుడే: ఆదుకుంటాడని నమ్మినందుకు ఓ కానిస్టేబుల్ అందినంతా దోచుకుని పరారయ్యాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే కానిస్టేబుల్ ఎవరనే వివరాలు తెలియరావడం లేదు. సీఐ వెంకట సుబ్బారావు తెలిపిన ప్రకారం.. ఏపీలోని భీమవరానికి చెందిన ఆనంద్‌వరప్రసాద్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నివాసం ఉంటున్నాడు. గతంలో ఇతను దిల్లీలో ఉన్నప్పుడు వీరేష్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొంత నగదును అప్పుగా తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించలేకపోవడంతో వీరేష్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో రైలులో పరిచయమైన ఓ వ్యక్తి కానిస్టేబుల్‌గా పరిచయమయ్యాడు. అయితే తాను డబ్బులు ఇవ్వాల్సిన వీరేష్ పదే పదే ఒత్తిడి చేస్తుండటంతో కానిస్టేబుల్‌గా చెప్పుకున్న వ్యక్తితో అతన్ని బెదిరించాలని అనుకున్నాడు. అందుకు ఆనంద్ కానిస్టేబుల్‌గా చెప్పుకొన్న వ్యక్తిని వాట్సాప్ ద్వారా సంప్రదించగా. సచివాలయం వద్దకు రావాలని సూచించాడు. దీంతో ఆనంద్ అక్కడికి వెళ్లాడు. అతను ఆనంద్‌ను కారులో ఎక్కించుకొని పెద్ద అంబర్‌పేటకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక సదరు కానిస్టేబుల్ 'నీ గురించి ఆరా తీస్తే నువ్వు మోసగాడివని తేలింది. నీపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తా..' అని బెదిరించాడు. ఆనంద్ ఫోన్ నుంచే కూకట్‌పల్లిలో ఉన్న అతని అక్కకు ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్ని చెప్పి డబ్బులు పంపిస్తే వదిలేస్తానన్నాడు. అందుకు ఆమె రూ.87 వేలు బదిలీ చేసింది. దీంతో సమీపంలోని ఏటీఎంకు వెళ్లి ఆ నగదును బలవంతంగా డ్రా చేయించి లాక్కుకున్నాడు. ఆ తర్వాత మరింత డబ్బులు కావాలని డిమాండ్ చేసి మరో రూ. 47 వేలు పంపించుకున్నాడు. అనంతరం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద వదిలి పరారయ్యాడు. రాత్రి 10 గంటల సమయంలో కూకట్‌పల్లికి చేరుకున్న ఆనంద్ ఓ యాప్‌లో 'ర్యాట్ కిల్', బిస్కట్లను తెప్పించుకొని వాటిని తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే జరిగిన ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని సైఫాబాద్ ఠాణాకు కేసును బదిలీ చేశారు.

రుణం తీర్చలేమన్న భయంతో బలవన్మరణం

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తీసుకున్న రుణం తీర్చలేనేమోనన్న భయం అతడిని వెంటాడింది. ఇందుకు కుటుంబ పోషణ, ఇద్దరు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన తోడైంది. భార్య ఎంతో మనోధైర్యం నింపినా చివరకు చావే శరణమని భావించి ఆత్మహత్యకు యత్నించి సుమారు 13 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. భార్యను, అభం శుభం తెలియని చిన్నారులను కన్నీటి సుడిలో నెట్టాడు. లక్కవరం ఎస్సై జబీర్ కథనం మేరకు...గణపవరం మండలానికి చెందిన ఆదుర్తి మహేశ్(29)కు.. టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన దుర్గాభవానీతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. స్వగ్రామంలో సొంత ఇంటిని నిర్మాణం నిమిత్తం ఈ ఏడాది జనవరి నెలలో రెండు బ్యాంకుల నుంచి రూ.8.80 లక్షలు రుణాలు తీసుకున్నారు. అయితే వాయిదాలు చెల్లించేందుకు మహేశ్ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం భార్య స్వగ్రామమైన టి.నరసాపురం మండలం బొర్రంపాలెం వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వడ్రంగి పని చేస్తున్నాడు. అయితే నెలవారీ వాయిదాల చెల్లింపుల విషయంలో తీవ్ర మనోవ్యధకు గురవుతున్న మహేశ్ గత నెల 21 జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మమేశ్ మృతి చెందాడు. దీనిపై భార్య దుర్గాభవానీ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు

దుగ్గిరాల (పెదవేగి) న్యూస్‌టుడే : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసఫ్ దంత కళాశాలలో అంతర్ విశ్వవిద్యాలయం ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అనుబంధ దంత వైద్య కళాశాలలు, హోమియోపతి, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రీడలను కళాశాల కరస్పాండెంట్, సెక్రెటరీ మోజెస్ ప్రారంభించారు. ఈ పోటీలకు వివిధ కళాశాలల నుంచి 65 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు జిల్లా ఫుట్‌బాల్ సంఘం సెక్రెటరీ పవన్, శాప్ కోచ్ నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, సెలక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కళాశాల యాజమాన్యం

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -130 రిటైల్ ధర 157 చికెన్ విత్ స్కిన్ - 228, చికెన్ స్కిన్‌లెస్ - 259. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 149, 158, 169 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

19 టన్నుల ఎరువుల విక్రయాలు నిలిపివేత

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం, తిరుమలంపాలెం, పావులూరివారిగూడెం గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో భీమడోలు కె.ఆర్.పురం ఏడీఏ పి.జి.బుజ్జిబాబు శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ పోస్ నిల్వలు, భౌతిక నిల్వలు, ఎరువుల ఓ పారాలను పరిశీలించారు. పావులూరివారిగూడెంలో గోద్రెజ్ ఆగ్రోవెట్‌లో సల్ఫర్ ఎరువుకు సంబంధించి ఓ ఫారాన్ని లైసెన్స్‌లో జతపరచని కారణంగా సుమారు రూ.12 లక్షల విలువైన 19 టన్నుల సరకు అమ్మకాలను నిలుపుదల చేశారు. ఏడీఏ మాట్లాడుతూ రైతులు బిల్లు ఈ పోస్‌లో నమోదు చేయించుకుని ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. మండల వ్యవసాయాధికారి ఎస్.చెన్నకేశవులు పాల్గొన్నారు.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

REAL ESTATE

PLOT FOR SALE

భీమవరం గునుపూడి, నల్లంవారి హైస్కూల్ సమీపంలో, యర్రంశెట్టి వీధిలో, 6 సెంట్లు ఖాళీస్థలము అమ్మబడును. ✆98483 62898, 80741 00057

TO LET

COMMERCIAL

లాడ్జి అద్దెకు. భీమవరం మెయిన్ రోడ్‌లో రన్నింగ్‌లో ఉన్న అన్ని వసతులతో ప్రముఖ లాడ్జి అద్దెకు ఇవ్వబడును. Ph: 89853 11167.

JOBS

Wanted Electrical Engineers. Qualified By B.Tech Electrical Engineering, Diploma or ITI Experience 0-3 Years. Place of Work: East and West Godavari Districts, Attractive Salary. Contact: 79950 50571 or Send Resumes To hr@gvsprojectspvtltd.com

ఏలూరులో కొత్తగా ప్రారంభించే రియల్ ఎస్టేట్ సంస్థ నందు పని చేయుటకు లీడర్స్, ఏజెంట్స్, గృహిణిలు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కావలెను. కమీషన్, శాలరీ. ✆ 70133 05223.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K ✆ 8977639662, 8977639663

కొవ్వూరు మరియు జంగారెడ్డిగూడెం బ్రాంచ్‌లలో పనిచేయుటకు బిజినెస్ మరియు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Cont Cell: 85006 44978, 88863 33600.

ప్రముఖ లైఫ్ఇన్సూరెన్స్ (BPC చానల్) నందు జిల్లా మొత్తం స్త్రీ/పు అభ్యర్థులు, బ్రాంచి మేనేజర్లు/ సేల్స్ మేనేజర్లు (శాలరీడ్ ఎంప్లాయిన్) కావలెను. Age:25 to 45 లోపు. ఆకర్షణీయమైన జీతం. ఇన్‌సెంటివ్స్, ప్రమోషన్స్. Cont: 77993 18999.

విజయవాడలో ఇంటిలోనే ఉండి ఇంటిపని, వంటపని చేయడానికి ఏ బాదరబందీలేని ఆడపనిమనిషి కావలెను. జీతం: 12,000/- - 15,000/- వరకు. ఉచిత భోజనం & వసతి ఇవ్వబడును. సంప్ర॥ 9618424888.

ఏలూరులో ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ఇన్సూరెన్స్ కంపెనీలో పార్ట్/ఫుల్‌టైమ్ వర్క్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్, గృహిణిలు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 78932 35972.

MARKETING/ SALES

విజయవాడ- ఏలూరు హైవేఫేసింగ్, అమరావతి ORR Exitకి సమీపంలో అప్రూవుడ్ లేఅవుట్ వెంచర్‌కు ఉత్సాహవంతులైన మార్కెటింగ్ లీడర్స్ M/F కావలెను. సంప్ర. ✆ 99125 12356.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.50 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
CLASSIFIEDS

భీమవరం

● భీమవరం ● ఉండి

సూర్యఘర్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురండి

మాట్లాడుతున్న ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ఉండి, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని విద్యుత్తు సంస్థ ఎస్ఈ పి.ఉషారాణి సూచించారు. ఉండి ప్రభుత్వ ఐటీఐలో సోలార్ ప్యానల్ వెండర్స్‌కు తొమ్మిది రోజులు నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఐటీఐ ప్రిన్సిపల్ ఆనంద్ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉషారాణి మాట్లాడారు. భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వెండర్స్ ప్రభుత్వ లక్ష్యాలను అందిపుచ్చుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

దివ్యాంగులకు ఆటల పోటీలు

బహుమతులు అందిస్తున్న ఎంఈవో సీతారామయ్య

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులోని భవిత కేంద్రంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈస్టుపాలెం పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు వై.రామలక్ష్మి పిల్లలకు వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, విశ్రాంత ఉపాధ్యాయుడు కొండల మాస్టర్ స్టీల్ బాక్సులు, పండ్లు అందజేశారు. ఎంఈవో సీతారామయ్య, ఉపాధ్యాయులు జ్ఞానానందం, అరుణ, డి.సరిత, ఆర్.ఐశ్వర్య పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	10 AM to 1 PM
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 94401 04042

ఉండి, న్యూస్‌టుడే : ? వెలివర్రులోని ఎస్సీ కాలనీలో సరైన డ్రెయిన్లు లేకపోవడంతో మురుగు పారుదలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. కచ్చా డ్రెయిన్లు తవ్వించాలి.- **సుబ్బలక్ష్మి**

✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

- **కె.రవికుమార్, ఇన్‌ఛార్జి గ్రామ అభివృద్ధి అధికారి, వెలివర్రు**

పాలకోడేరు: ? కోడిగట్టు కాలువలోని సమీప నివాసాలు వద్ద చెత్త, వ్యర్థాలు పోస్తున్నారు. దీంతో కల్వర్టుల వద్ద గుట్టలుగా పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా నిలుస్తున్నాయి.- **రామారావు, స్థానికుడు**

✔ చెత్త, వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. - **బి.గోపి, కార్యదర్శి, పాలకోడేరు**

స్పందనకు వందనం

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: ఈ నెల 2న 1వ వార్డు పరిధిలో మెంటేవారి తోట, గ్రంధి చల్లారావునగర్‌లో పలుచోట్ల వీధి దీపాలు వెలగకపోవడంపై 'మేమున్నాం..మీకు తోడుగా' శీర్షికన ప్రచురితమైన సమస్యకు పురపాలక ఏఈ సాంబశివరావు స్పందించారు. శుక్రవారం పరిశీలించి దీపాలకు మరమ్మతులు చేయించారు. ● ఈ నెల 3న ఒకటో వార్డు పరిధిలో మెంటేవారితోట, గ్రంధి చల్లారావు నగర్‌లోని డ్రెయినేజీలో మురుగు తొలగించి సరిగా లేకపోవడంతో దోమలు, దుర్వాసనతో అవస్థలు పడుతున్నాం. 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన ప్రచురితమైన సమస్యకు పురపాలక శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆర్.సోమశేఖర్ స్పందించారు. శుక్రవారం పరిశీలించి డ్రెయినేజీలో మురుగు తొలగింపజేశారు.

పంట ఆరాలి.. రైతు కన్నీరు తుడవాలి

ఉండి, న్యూస్‌టుడే

అల్పపీడనంతో గత రెండు రోజుల క్రితం వరకూ ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు.. చెదురుమదురు కురిసిన వర్షాలతో చేతికొచ్చిన పంటను దక్కించుకునేందుకు రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పంటలో తేమశాతం 17 లోపు తగ్గించేందుకు శ్రమిస్తున్నారు.

ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో వివిధ చోట్ల వరి చేలు డ్రైనేజీలకు ఆనుకొని ఉండటంతో అవి పూర్తిగా ఆరని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల అడుగుతీసి అడుగేయలేని దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల పొలాల్లో యంత్రాలు దిగబడిపోతున్నాయి. గాలులకు నేలను చేలు తాకాయి. అవి గంట లోపు కోయాల్సి ఉండగా ఆ సమయం రెండు రెట్లకు పెరుగుతోందని రైతులు చెబుతున్నారు. ఇది మాసూళ్ల వ్యయాన్ని పెంచేస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం లోపు తేమ ఉన్న పంటకే మద్దతు ధర దక్కుతోంది. యంత్రాలతో కోసిన చోట్ల 25-27 శాతం వరకూ గింజలో తేముంటుందని చెబుతున్నారు. రెండ్రోజుల నుంచి పొడివాతావరణం నెలకొనడంతో అల్పపీడనానికి ముందు ఒడ్డుకు చేరిన పంటను ఆరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇదే వాతావరణం మరో పది, పదిహేను రోజుల పాటు కొనసాగితే అత్యధిక చోట్ల పంట గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉండి ఏఎంసీలో సిమెంట్ రహదారిపై ఆరబోసిన ధాన్యం

ఆశాజనకంగా లేని దిగుబడులు

సహజంగా ఖరీఫ్‌లో ఎకరానికి 35 బస్తాల చొప్పున సగటు దిగుబడులు పొందిన రైతులు ఈ ఏడాది ఎదురైన అతివృష్టి ప్రభావంతో ప్రతికూల పరిస్థితులను చవిచూస్తున్నారు. ఉండి, భీమవరం నియోజకవర్గాల పరిధిలోని ఆరు మండలాల్లో 48,668 ఎకరాల్లో వరి సాగైంది. శుక్రవారం సాయంత్రానికి 24,208 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని అంచనా. మిగిలిన చోట్ల కోయాల్సి ఉంది.

పంట దిగుబడులను పరిశీలిస్తే అత్యధిక చోట్ల ఆశాజనకంగా కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పలుచోట్ల 25-28 బస్తాలకు మించి రాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పెట్టుబడులను పరిశీలిస్తే.. ఎకరానికి రూ.32-35 వేల వరకూ ఖర్చు చేశామని సాగుదారులు చెబుతున్నారు. దీంతో సొంతభూమి ఉన్న రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. కౌలురైతులు ఎకరానికి రూ.10 వేల వరకూ నష్టం భరించాల్సి ఉంటుంది.

ఉపన్యసించి.. ప్రతిభ కనబరిచి..

'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఛైర్మన్, ఉపాధ్యాయులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలను భీమవరంలోని శ్రీకాకతీయ మెరిట్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై జరిగిన ఉపన్యాస పోటీలో ఆర్.మేరీ హెప్సిబా (9వ తరగతి), పి.కార్తికేయ (7వ తరగతి), ఆర్.జశ్వంత్ (9వ తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించగా పాఠశాల ఛైర్మన్, డైరెక్టర్ అక్కినేని కృష్ణకిశోర్, ఏవో పి.రమాదేవి, ఏడీ పి.రమేష్ బహుమతులు అందించారు.

మహిళలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి

వీరవాసరం, న్యూస్‌టుడే: వీరవాసరం శ్రీమతి కొల్లా భాస్కరమ్మ శ్రీ వీరరాఘవులు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం వీరవాసరం, నందమూరుగరువులో మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. త్వరలో వీరవాసరం ట్రస్ట్‌లో నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలకు 30 ఏళ్లు పైబడిన మహిళలంతా వచ్చి చేయించుకోవాలని ట్రస్ట్ సభ్యులు ఆకుల మౌనిక, కొండ్రెడ్డి నారాయణ గిరీష్ సూచించారు.

జ్వరాల నియంత్రణకు ఉమ్మడి కార్యాచరణ

ఉప్పులూరులో మాట్లాడుతున్న డిప్యూటీ ఎండీవో సీహెచ్ రెడ్డి

ఉండి, న్యూస్‌టుడే: జ్వరాల నియంత్రణకు ఉమ్మడి కార్యాచరణతో చర్యలు చేపట్టనున్నట్లు ఉండి డిప్యూటీ ఎండీవో సీహెచ్ రెడ్డి తెలిపారు. ఉప్పులూరు సర్పంచి యర్రా దుర్గారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తొలుత ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారందరికీ మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాళీ జాగాలు ఎక్కువగా ఉండటంతో దోమలు వృద్ధి చెంది లార్వా అధికమవుతోందని, నియంత్రణకు సాయంత్రం వేళల్లో ఫాగింగ్, అన్ని వీధుల్లో సూపర్ క్లోరినేషన్ చేస్తున్నామని చెప్పారు. చెరువుల్లో నిల్వ నీటిని ఖరీఫ్ కోతలు పూర్తయిన వెంటనే బయటకు పంపించి తాజా జలాలతో నింపుతామని వివరించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి మూర్తి మాట్లాడుతూ మరో పది రోజులు యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు కొనసాగుతాయని వివరించారు.

రాష్ట్రీయ రహదారికి మరమ్మతులు

ఈనాడు ఎఫెక్ట్

ఉండి, న్యూస్‌టుడే: ఉండి-పెదపులిపాక మధ్య రాష్ట్రీయ రహదారి దుస్థితిపై గత నెల 20న 'రోజురోజుకూ ఛిద్రం' శీర్షికన ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఆర్అండ్‌బీ ఏఈ శ్రీహరిరాజు స్పందించారు. కోలమూరులో భారీ గుంతలు పడి చెల్లాచెదురైన చోట్ల మరమ్మతులు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయని ఏఈ శ్రీహరిరాజు తెలిపారు.

7న క్రిస్మస్ పాటల ఆరాధన

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డీఎన్నార్ కళాశాల రోడ్డులో లెమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ చర్చిలో 7న సాయంత్రం క్రిస్మస్ పాటల ఆరాధన నిర్వహించనున్నట్లు పాస్టర్ జయంతరావు తెలిపారు. ముఖ్యఅతిథిగా బ్రదర్ పీటర్‌పాల్ పాల్గొని వాక్యోపదేశం చేస్తారన్నారు.

సమష్టిగా ఆలయాభివృద్ధికి కృషి

ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులతో రామాంజనేయులు, సీతారామలక్ష్మి

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఆలయాభివృద్ధికి పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలో సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఛైర్మన్‌గా వేగేశ సత్యశ్రీకర్, సభ్యులు ప్రమాణం చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఆలయ ఈవో ఆర్.వజీరామకిశోర్ పాల్గొన్నారు.

నియామక పత్రాన్ని అందిస్తున్న ఏఎంసీ ఛైర్మన్ వెంకట్రావు, నాయకులు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు ఏఎంసీ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు, తెదేపా సీనియర్ నాయకుడు మోటుపల్లి రామవరప్రసాద్ నియామక పత్రాన్ని అందజేశారు. తెదేపా, జనసేన, భాజపా ఆకివీడు పట్టణ అధ్యక్షులు గంధం ఉమా, పిల్లా నరసింహారావు, ఎం.నాగమణి పాల్గొన్నారు.

దాసాంజనేయుడికి లక్ష తులసి పూజ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: హనుమద్ వ్రత మహోత్సవాల్లో భాగంగా శ్రీరామపురం కూడలి సమీపాన ఉన్న దాసాంజనేయస్వామికి శుక్రవారం పంచామృతాలతో అభిషేకాలు, లక్ష తులసిపూజ చేసి వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు.

మావుళ్లమ్మకు గజమాల అలంకరణ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మకు భక్తులు భారీ కనకాంబరం గజమాలను శుక్రవారం సమర్పించారు. ప్రధానార్చకుడు మల్లికార్జునశర్మ సంప్రోక్షణ చేసి అమ్మవారికి అలంకరించారు.

మహిళలకు మరింత ఆర్థిక తోడ్పాటు

మాట్లాడుతున్న ఐబీడీపీఎం వెంకటేశ్వరరావు

ఉండి, న్యూస్‌టుడే: పేదరికాన్ని జయించేందుకు ప్రభుత్వం మహిళలకు మరింత ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని ఐబీ డీపీఎం డి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉండి మండల సమాఖ్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్ మాడ్యూల్ టీవోటీ శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడారు. పాలకోడేరు, ఉండి, అత్తిలి, యలమంచిలి, పాలకొల్లు మండలాల్లోని మండల, గ్రామ సమాఖ్యలను రాబోయే అయిదేళ్లలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఈ అయిదు మండలాల్లోని 226 గ్రామ సమాఖ్యల్లో 7,500 స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారని వివరించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు కర్రి జయలక్ష్మి, ఏపీఎం రాజేష్, సీసీలు గాదిరాజు కృష్ణకుమారి, కె.కుమారి పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువుల వినియోగం పెరగాలి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భూసారాన్ని పెంచేలా వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు భవన నిర్మాణ సమయంలో పచ్చదనం అభివృద్ధి చేయాలని జేడీఏ జడ్.వెంకటేశ్వరరావు సూచించారు. ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో భూసారాన్ని పెంచేందుకు పరిశోధనలు మెరుగుపరచాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్ కె.వి.మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు.

వీఆర్ఏల సమస్యలపై పోరాటం

డీఆర్వోకు వినతిపత్రం అందజేస్తున్న ఆంజనేయులు, నాయకులు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమని ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులు శుక్రవారం డీఆర్వో శివన్నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నామని వాపోయారు. ఇప్పటికైనా పరిష్కారం చూపకుంటే ఉద్యమం తప్పదని పేర్కొన్నారు.

పల్లెల్లో మురుగు.. రోడ్లపై పరుగు

వీరవాసరం, ఉండి, న్యూస్‌టుడే

పల్లెల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా సిమెంట్ రహదారులపై మురుగు పారుతోంది. డ్రెయిన్లు ఉన్న చోట ఆక్రమణలకు గురవ్వడం, నిర్వహణ పనులు చేయకపోవడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

భీమవరం నియోజకవర్గంలోని దొంగపిండి, గూట్లపాటు, చినఅమిరం, రాయలం, తుందుర్రు, బేతపూడి, తాడేరు, కొవ్వాడ, వీరవాసరం, అండలూరు, మత్స్యపురి, రాయకుదురు, ఉండి నియోజకవర్గంలో ఉండి, మహదేవపట్నం, గొల్లలకోడేరు, పెదకాపవరం, తరటావ, కోళ్లపర్రు, చినమిల్లిపాడు, కుప్పనపూడి, శృంగవృక్షం, పెన్నాడ, పాలకోడేరు తదితర గ్రామాల్లో రహదారులపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

నియోజకవర్గాలు:	భీమవరం, ఉండి
పంచాయతీలు:	117
జనాభా:	3.10 లక్షలు

ఆక్రమణలే అవరోధం

వీరవాసరం, నవుడూరు, ఆకివీడు, ఉండి, చినఅమిరం తదితర గ్రామాల్లో ప్రధాన వీధుల్లో కాల్వలు ఆక్రమించడంతో మురుగు పారుదలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆక్రమణల తొలగింపులో రాజకీయ ఒత్తిళ్లకు కార్యదర్శులు తలవంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్అండ్‌బీ, జాతీయ రహదారుల వెంబడి ఉన్న మార్గాలు కబ్జాలకు గురవడంతో మురుగు నిలిచిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి డ్రెయిన్ల నిర్మాణం ఒక్కటే మార్గమని వీరవాసరం ఎంపీడీవో వైభవతి తెలిపారు.

ఉద్యానమా.. ఎక్కడ నీ చిరునామా

చినఅమిరం (భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: భీమవరం పట్టణం చుట్టూ ఉన్న పలు సంపన్న గ్రామాలు కొన్నేళ్లలో గణనీయమైన ప్రగతిని సాధించాయి. చినఅమిరం, రాయలం, కొవ్వాడ పంచాయతీల వార్షికాదాయం రూ.కోట్లకు చేరింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ గ్రామాల్లో స్థిరపడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ ఆహ్లాదం ఊసే లేదు. రాయలంలో నామమాత్రంగా ఓపార్కు ఉంది. చినఅమిరంలో గత తెదేపా హయాంలో అభివృద్ధి చేసిన పార్కును వైకాపా పాలకుల నిర్లక్ష్యంతో మట్టిలో కలిపేశారు. రూ.లక్షల వ్యయంతో పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన పరికరాలు అన్నీ శిథిలమయ్యాయి. కొవ్వాడలో ఒక్క ఉద్యానం కూడా లేదు.

అధ్వానంగా ఉన్న ఆవరణ

తమ్మిరాజు-వెంకట్రాజునగర్‌లో నిరుపయోగంగా..

నెట్‌బాల్‌లో ప్రతిభ

విజేతలతో సర్పంచి శివాజీరాజు

పాలకోడేరు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి విజయంలో గొరగనమూడి విద్యార్థులు కీలకపాత్ర వహించడం అభినందనీయమని సర్పంచి గొట్టుముక్కల శివాజీరాజు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న 12 మంది విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో స్థానికుల ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పి.వసుంధర, కె.ఆంటోనికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీదేవి, పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.

సౌత్‌జోన్ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నాలుగో ఏడాది ఈసీఈ విద్యార్థి బి.వెంకటేశ్వర్లు సౌత్‌జోన్ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మంగం వేణు తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు కేరళలో జరిగే పోటీల్లో జేఎన్‌టీయూకే జట్టు తరఫున ఆడతాడని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భయపెడుతున్న కొండ చిలువలు

పాలకోడేరు, న్యూస్‌టుడే: గరగపర్రు పరిధిలోని ఉప్పరిగూడెం, మహదేవపట్నం పరిసరాల్లో కొండ చిలువల సంచారం అధికం కావడంతో స్థానికులు హడలిపోతున్నారు. శుక్రవారం ఉప్పరిగూడెంలోని కొబ్బరితోటల్లో సుమారు 12 అడుగుల కొండచిలువను స్థానికులు హతమార్చారు. తోటలో తుప్పలు తొలగిస్తుండగా ఒక్కసారిగా బయటకు రావడంతో స్థానిక రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో రెండు, మూడు, రాజుగారి చెరువు వద్ద భారీ కొండ చిలువలు తిరుగుతున్నట్లు రైతులు తెలిపారు.

బాలుడికి విద్యుదాఘాతం

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు రైల్వే క్వార్టర్స్‌కు సమీపంలో ఆడుకుంటున్న 5వ తరగతి చదువుతున్న నమ్మి హర్ష బంతి విద్యుత్తు పరివర్తకం వద్దకు వెళ్లింది. అది తీసుకునే క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

గోడపైకి దూసుకెళ్లిన కారు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రకాశంచౌక్ కూడలిలో ముందు వెళ్తున్న ఆటో అడ్డుగా రావడంతో కారు డ్రైవర్ తప్పించే క్రమంలో వంతెన రెయిలింగ్ గోడపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

విద్యార్థుల ఉన్నతికి సమష్టి కృషి

పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

ఆకివీడు, న్యూస్‌టుడే: విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆకివీడు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని విద్యా ప్రమాణాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఒక విద్యార్థి తండ్రి పాఠశాలలోని పలు సమస్యలను వివరించారు. తెలుగు, హిందీ పాఠ్యాంశాలు తమ కుమారుడికి అర్థం కావడం లేదని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఏపీసీ ఎం.శ్యాంసుందర్, ఏఎంసీ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు, ఎంఈవో రవీంద్ర, ప్రధానోపాధ్యాయుడు పి.నాయుడు, తెదేపా పట్టణ అధ్యక్షుడు గంధం ఉమా పాల్గొన్నారు.

పిల్లలను తీర్చిదిద్దేందుకే సమావేశాలు

వీరవాసరం, న్యూస్‌టుడే: విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుందని మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పీతల సుజాత అన్నారు. వీరవాసరం ఎంఆర్‌కే జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర సాధన ద్వారా మాత్రమే లక్ష్యాలను సాధించగలరని అన్నారు. జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాశ్‌నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, సర్పంచి చికిలే మంగతాయారు, మాజీ సర్పంచి వీరవల్లి రామకృష్ణ, పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గుండా రామకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాసరావు, దాత సబ్బారపు వెంటరావు, తహసీల్దార్ ఏవీ.రామాంజనేయులు, ఎంఈవో శ్రీమన్నారాయణలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి సుజాత

● చినపేట, మెయిన్, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పీతల సుజాత పాల్గొన్నారు. చినపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలసి భోజనం చేశారు.

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులను తీర్చిదిద్దే దేవాలయాలే పాఠశాలలు అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పలు పాఠశాలల్లో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి

ప్రధానోపాధ్యాయుడికి సత్కారం

మహదేవపట్నం (ఉండి), న్యూస్‌టుడే : మహదేవపట్నంలోని ఉత్తరపాలెం మండల పరిషత్తు పాఠశాలలో మధ్యాహ్న భోజనశాల నిర్మాణానికి కెనరా బ్యాంకు సీఎండీ సత్యనారాయణరాజు ఇటీవల సీజీఎఫ్ నిధుల నుంచి రూ.70 వేలు అందించారు. ఆ నిధులతో రేకులషెడ్డును యుద్ధప్రాతిపదికన పూర్తిచేశామని ప్రధానోపాధ్యాయుడు పీవీ సత్యనారాయణరాజు తెలిపారు. గతంలో కళావిహీనంగా ఉన్న పాఠశాల భవనాలకు రంగులు వేయడానికి, సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు తదితర పనులకు తనతో పాటు దాతలు సహకరించారని వివరించారు. పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో సత్యనారాయణరాజును ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణ రాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, సర్పంచి వనిమా నాగ వెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్, ఎంఈవో-2 వినాయకుడు సత్కరించారు.

పాలకోడేరు, న్యూస్‌టుడే: విస్సాకోడేరు ఉన్నత పాఠశాలలో పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఏఎంసీ డైరెక్టర్ ఆరేపల్లి నాగలక్ష్మి సత్కరించారు.

రూ.10 లక్షలతో ముఖద్వారం

కాళ్ల (భీమవరం గునుపూడి), న్యూస్‌టుడే: పెదఅమిరంలో ఆదినాథ్ జైన్ భగవాన్ దేవాలయ ముఖద్వారం నిర్మాణ పనులను సర్పంచి డొక్కు సోమేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సుమారు రూ.10 లక్షలతో ఆదినాథ్ జైన్ భగవాన్ ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ముఖద్వారం నిర్మిస్తున్నారన్నారు.

CHANGE OF NAME

I,SAKILE ANITHA D/o. Yalla ismayelu, Resident of 2-9/2, Peda peta, Near Church, Jakkaram, Kalla Mandal, West Godavari District A.P. 534 206. I have changed my Name from **YALLA ANITHA** D/o. Yalla Ismayelu, (OLDNAME) to **SAKILE ANITHA** D/o. Yalla ismayelu (NEW NAME) Hence forth I am being called as **SAKILE ANITHA** (NEW NAME) for all purposes.

CHANGE OF NAME

I,KANDULA SIVA DURGARAO S/o. Venkateswara Rao, Resident of 10-44, Near Kunta Balaji Rao Peta, Undi, West Godavari, Andhra Pradesh-534199 . I have changed my Name from **KANDULA SIVA DURGA** (OLD NAME) to **KANDULA SIVA DURGARAO** (NEW NAME) Hence forth I am being called as **KANDULA SIVA DURGARAO** (NEW NAME) for all purposes.

దస్తావేజులు పోయినవి

నేను, అడపా వెంకట సుధారాణి గారికి ప.గో. జిల్లా, విస్సాకోడేరు గ్రామం మరియు భీమవరం పట్టణంలో ఆస్తులు కలవు. సదరు ఆస్తులకు సంబంధించిన నా పేరున గల 1) డి. 03-07-2021 సం. తేదీ నాటి ద.నెం.2427/2021రు గల క్రియ దస్తావేజు, 2) డి.13-09-2021 సం.తేదీ నాటి ద.నెం.6579/2021రు గల క్రియ దస్తావేజు, 3) డి.30-04-1988 సం. తేదీ నాటి ద.నెం.1441/1988రు గల క్రియ దస్తావేజు, మొత్తం మూడు ఒరిజినల్ దస్తావేజులు మరియు లింకు డాక్యుమెంట్లు డి.24-11-2025 సం.తేదీన ఒక కవరులో పెట్టుకొని పనిమీద భీమవరం జువ్వలపాలెం రోడ్డుకి వెళ్ళి సదరు దస్తావేజులు జిరాక్స్ అవసరమయ్యి భీమవరం హాట్ లైన్స్ సూపర్ మార్కెట్ దగ్గరలో ఉన్న జిరాక్స్ షాపుకి వెళ్తుండగా మార్గమధ్యములో సదరు దస్తావేజులు పెట్టిన కవరు జారిపడిపోయినది. నేను మరలా మార్గమధ్యములోనూ పరిసర ప్రాంతాలలో వెతికినను దొరకలేదు. ఎవ్వరికైన దొరికిన యెడల నా చిరునామకు గాని లేదా నా సెల్ నెం. 8519801808 కు గాని తెలియపర్చగలరు.

అర్జీలకు సత్వర పరిష్కారం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నెలలో మొదటి, మూడో శుక్రవారాల్లో అర్జీలు స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. చినఅమిరంలో 50 మందికి ఇచ్చిన పట్టాలను ఆన్‌లైన్ చేయడం లేదని వచ్చిన ఫిర్యాదులపై గృహ నిర్మాణ సంస్థ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నదీ లేనిదీ అర్జీదారులను అడిగి తెలుసుకున్నారు.

ఆరోగ్యంగా జీవించేందుకు ప్రాధాన్యం

ఉండి కేవీకేలో మట్టి నమూనాల సేకరణ

ఉండి, న్యూస్‌టుడే: ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త ఎన్.డెబోరా మెస్సియానా సూచించారు. మృత్తికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండి కేవీకేలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది 'ఆరోగ్య నేలలు.. ఆరోగ్య నగరాలు' అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. నగరాల్లో పారిశ్రామికీకరణ, వాహనాలు, వివిధ రకాల శీతలీకరణ పరికరాల వినియోగంతో వాయు, నీరు, నేలల్లో కాలుష్యం పెరిగిపోతోందని తెలిపారు. భూగర్భజలాలు కాలుష్యానికి గురైన చోట్ల ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పారు. శాస్త్రవేత్తలు ఎ.శ్రీనివాసరావు, ఆర్.బిందు ప్రవీణ, పి.వినయలక్ష్మి పాల్గొన్నారు.

సీఐ కాళీచరణ్‌కు సత్కారం

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆర్యవైశ్య వర్తక సంఘం భవనంలో ఇటీవల రెండో పట్టణంలో జరిగిన సైబర్ క్రైమ్ కేసును జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నేరస్థులను అరెస్టు చేసి నగదు రికవరీలో కీలకపాత్ర పోషించిన రెండో పట్టణ సీఐ కాళీచరణ్‌ను విజ్ఞాన వేదిక, స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తటవర్తి బదరీనారాయణ, కంతేటి వెంకట్రాజు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు మండల స్థాయిలో క్రీడా పోటీలను ఎల్బీచర్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో పి.పుష్పరాజ్యం తెలిపారు. మహిళలకు త్రోబాల్, పురుషులకు క్రికెట్ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 10 గంటలకు పాఠశాల మైదానం వద్ద హాజరుకావాలని సూచించారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం, ఎల్బీచర్ల, చిట్టవరం, పసలదీవి గ్రామాల్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. సొసైటీ గోదాముల్లో ఎరువుల నిల్వలు, దస్త్రాలను పరిశీలించారు. దుకాణాలు, గిడ్డంగుల వద్ద ఎరువుల నిల్వల సమాచారాన్ని ప్రదర్శించాలని డీలర్లకు సూచించారు.

నరసాపురం

•నరసాపురం •పాలకొల్లు •ఆచంట

రామలింగేశ్వర కల్యాణానికి ముడుపు

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంటలో మహా శివరాత్రి రోజున (ఫిబ్రవరి 14) నిర్వహించే ఉమారామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలకు శుక్రవారం ముడుపు కట్టారు. ఆలయ ఛైర్మన్ ఎన్.గజేశ్వరరావు, ఈవో ఏవీ సత్యనారాయణ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.

వైభవంగా దీపోత్సవం

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని ఆదికేశవ స్వామి ఆలయంలో శుక్రవారం కృత్తిక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ యతిరాజనాథ వల్లీ తాయార్లు (లక్ష్మీదేవి)కి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం : 80085 74504	ఆచంట : 90631 44737
పాలకొల్లు : 80085 74510	పెనుగొండ : 80085 74469
పోడూరు : 90631 44741	పెనుమంట్ర : 91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? సిద్దానివారి వీధిలో డ్రెయిన్లు పూడిపోయి మురుగు రహదారిపైకి చేరుతోంది. - **నాగేశ్వరరావు**
✔ డ్రెయిన్లను శుభ్రం చేయిస్తాం. - **కిశోర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

పెనుగొండ, న్యూస్‌టుడే: ? చెరుకువాడ పరిధి చర్చి సమీప వీధిలో కొద్ది రోజులుగా వీధిదీపాలు వెలగడం లేదు. - **సత్యనారాయణ**
✔ మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. - **టి.సూర్యనారాయణమూర్తి, ఎంపీడీవో**

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? పేరుపాలెం, కేపీపాలెం పంచాయతీల్లో చెరువుల నిర్వహణ సక్రమంగా లేదు. జలాలు కలుషితమయ్యే ప్రమాదముంది. - **రాంబాబు, పేరుపాలెం**
✔ చర్యలు తీసుకుంటాం. - **నవీన్‌కిరణ్, డిప్యూటీ ఎంపీడీవో**

నరసాపురం, న్యూస్‌టుడే: ? నరసాపురం మిషన్ హైస్కూలు రోడ్డులో వీధిదీపాలు సక్రమంగా వెలగడంలేదు. - **స్థానికుడు**
✔ మరమ్మతులకు చర్యలు చేపడతాం. - **ఆర్.గంగావరప్రసాద్, పురపాలక డీఈ**

కోత.. మోత.. అంతా భారమే!

మాసూళ్లకు తప్పని అవస్థలు

పెనుగొండ, ఆచంట, న్యూస్‌టుడే: వర్షాల కారణంగా గత నెలలో నిలిచిన వరి కోతలు, మాసూళ్లు మళ్లీ మొదలయ్యాయి. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు 35 శాతం విస్తీర్ణంలో మాత్రమే మాసూళ్లు పూర్తయ్యాయి. వర్షాలతో పల్లపు చేలలో నీరు నిలిచి బురదగా మారాయి. వీటిలో యంత్రాలు దిగే పరిస్థితి లేకపోవడంతో కూలీలతో కోతలు చేయించాల్సి వస్తోంది. వరి పనులు, ధాన్యం బస్తాలను గట్టుపైకి చేర్చేందుకు, ధాన్యం ఆరబోతకు కూడా అదనపు వ్యయం తప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆచంట సమీపాన వరి చేను ఇది. ఇటీవల వర్షాలకు బురదగా మారడంతో కోత యంత్రం దిగబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి చేల్లో యంత్రం రెట్టింపు సమయం పనిచేస్తే గానీ కోతలు పూర్తి కావడం లేదు. దీంతో అన్నదాతపై అదనపు భారం తప్పడం లేదు.

అదనపు వ్యయంతో..

కొన్ని ప్రాంతాల్లో వరి చేలు బురదగా ఉండటం, వరి దుబ్బులు, ధాన్యం కూడా తగిన స్థాయిలో ఆరకపోవడంతో యంత్రాలతో కోతకు అదనపు సమయం పడుతోంది. గతంలో కోత యంత్రానికి ఎకరానికి రూ.3 వేల వరకు రుసుము ఉండేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని 3,200 పెంచినట్లు రైతులు చెబుతున్నారు. సాధారణంగా ఎకరం చేలో కోతకు గంటన్నర పాటు యంత్రం పనిచేయాల్సి ఉంటుంది. బురదగా ఉన్న, దుబ్బులు పడిపోయిన చేలలో అయితే మరో అర గంట అదనపు సమయం పడుతోంది. ఇది చాలదన్నట్లు కొన్ని చోట్ల యంత్రాలు పొలాల్లో దిగబడి పోతుండటంతో వాటిని బయటకు తీయించడం మరింత భారంగా మారుతోందని రైతులు చెబుతున్నారు.

మండలం	సాగు విస్తీర్ణం
పెనుగొండ	12,220
ఆచంట	10,900
పోడూరు	11,144
పెనుమంట్ర	12,500
నరసాపురం	8,975
పాలకొల్లు	9,483

★ ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర పొందాలంటే తేమ శాతం 17 కంటే తక్కువకు వచ్చే వరకు ఆరబెట్టాలి. కొద్ది రోజులుగా చలి తీవ్రత, పొగమంచు కారణంగా ధాన్యం ఆరబోతకు కూడా అదనపు వ్యయం తప్పడం లేదని చెబుతున్నారు.

నియంత్రణకు చర్యలు

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కోత యంత్రాల రుసుములను నియంత్రించేందుకు చర్యలు చేపడతామని మండల వ్యవసాయాధికారిణి పి.స్పందన తెలిపారు. కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో ఆరబెట్టుకొని రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించాలని సూచించారు.

విశ్వేశ్వరాలయానికి భూమి సమర్పణ

ఆలయ ఈవోకు దస్తావేజులు అందిస్తున్న దాత

పెనుగొండ, న్యూస్‌టుడే: చెరుకువాడలో ఉమా విశ్వేశ్వరస్వామి ఆలయానికి తణుకు పట్టణానికి చెందిన దాత కర్రి వెంకట రామాసూర్రెడ్డి 0.097 సెంట్ల భూమి సమర్పించారు. దీనికి సబంధించిన దస్తావేజులను ఆలయ ఈవో డి.పుష్పభానుకు శుక్రవారం అందజేశారు. ఆలయ ఛైర్మన్ పెచ్చెట్టి నాగరాజు, అర్చకుడు మద్దిరాల శక్తేశ్వరరావు, కమిటీ సభ్యుడు అడవి శేఖర్ పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో విప్ నాయకర్

నరసాపురం, న్యూస్‌టుడే: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన వెంట నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు ఉన్నారు.

వినతులు స్వీకరిస్తున్న రామరాజు, నాయకులు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నరసాపురం, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూసేలా కృషి చేస్తున్నట్లు తెదేపా నరసాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు పేర్కొన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, సంక్షేమ పింఛన్ల కోసం 765 మంది వినతులు అందించారని [illegible] తెలిపారు. మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లు పెద్దిరాజు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాగిడి రాంబాబు, తెలుగు మహిళ అధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

క్రీడా స్థలం కేటాయించాలంటూ నిరసన

మొగల్తూరు, న్యూస్‌టుడే: ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలకు క్రీడా స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు జాతీయ రహదారిపై కొద్దిసేపు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక నాయకులు నాగిడి రాంబాబు, చూడామణి, సాంబమూర్తి, ముత్యాలరావు, తనూజ పాల్గొన్నారు.

అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం

మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెదేపా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు, సేవా మిత్ర, సాధికార మిత్ర, యువజన విభాగం సభ్యులతో ఆయన తన కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు పెచ్చెట్టి బాబు, జీవీ, మహబూబ్ జానీ, మీసాల రాము పాల్గొన్నారు.

పోడూరు, న్యూస్‌టుడే: జిన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో మంత్రి రామానాయుడు పాల్గొని పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఓ విద్యార్థిని తండ్రి శ్రీనివాసరావు గల్ఫ్ దేశంలో ఉన్న విషయం తెలుసుకున్న మంత్రి ఆయనంతో వీడియో కాల్‌లో మాట్లాడి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. తనకు ముగ్గురు కుమార్తెలని ఆయన చెప్పగా.. వారిని బాగా చదివించుకోవాలని. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల భరోసా ఇచ్చారు. ఏఎంసీ వైస్ ఛైర్మన్ దాసరి రత్నంరాజు, సర్పంచి జమ్ము బేబీ మహాలక్ష్మి, ఎంపీపీ సబ్బితి సుమంగళి, సొసైటీ అధ్యక్షుడు దేవళ్ల ప్రసాద్, కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్ధి, యర్రంశెట్టి పద్మారావు, దేవళ్ల శ్రీరామకోటి మోహన్, కుక్కల సత్యనారాయణ పాల్గొన్నారు.

సెంట్రల్ జోన్ క్రీడా పోటీల్లో ప్రతిభ

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవల నిర్వహించిన కాకినాడ జేఎన్‌టీయూ సెంట్రల్ జోన్ వాలీబాల్ పోటీల్లో సీతారాంపురం సౌత్‌లోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల బృందం ప్రతిభ చూపి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో రాణించిన విద్యార్థులు పి.రోషన్, ఎం.సూర్య ప్రకాశ్‌లు ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించే వర్సిటీ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిని కళాశాల ఛైర్మన్ కేవీ సత్యనారాయణ, కోశాధికారి కేవీ స్వామి, పాలకవర్గ సభ్యుడు అడ్డాల శ్రీహరి తదితరులు శుక్రవారం అభినందించారు.

★ విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబరు 3 న జరిగిన కాకినాడ జేఎన్‌టీయూ సెంట్రల్ జోన్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని కళాశాల ప్రతినిధులు అభినందించారు.

‘ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తాం’

సభ్యత్వ నమోదులో సంఘ నాయకులు

పోడూరు, న్యూస్‌టుడే: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ఆ సంఘం పాలకొల్లు యూనిట్ అధ్యక్షుడు హరిబాబు అన్నారు. పోడూరు మండలంలో శుక్రవారం ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఆర్‌కే రాజు, సహాధ్యక్షుడు ప్రసాద్, నాయకులు సత్యనారాయణ, బాలచంద్రుడు, అమ్మిరాజు, శ్రీనివాస్, నాగరాజు, మల్లికార్జునరావు పాల్గొన్నారు.

బీసీ చైతన్య వేదిక కార్యవర్గం ఎన్నిక

పెనుగొండ, న్యూస్‌టుడే: బీసీ చైతన్య వేదిక సమావేశాన్ని పెనుగొండలోని జనార్దనస్వామి కల్యాణ మండపంలో వేండ్ర రాము అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆచంట నియోజకవర్గ అధ్యక్షుడిగా వేండ్ర రాము, మండల అధ్యక్షుడిగా సూర్యప్రసాద్, గౌరవ అధ్యక్షుడిగా డి.సత్యం, ప్రధాన కార్యదర్శిగా శేఖర్, ఉపాధ్యక్షుడిగా నౌడు అప్పారావులను ఎన్నుకున్నారు.

పాడి రైతులకు దాణా పంపిణీ

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం లంకలకోడేరు, వెంకటాపురం గ్రామాల్లో పాడి రైతులకు 75 బస్తాల పశువుల దాణాను 50 శాతం రాయితీపై కూటమి నాయకులు శుక్రవారం పంపిణీ చేశారు. ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్, నాయకులు నెక్కంటి ఆదినారాయణ, ఇంటి శ్రీరాముడు, దుర్గారావు పాల్గొన్నారు.



శ్రద్ధాంజలి

మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన శ్రీ జక్కం బాబు గారి మరణం మాకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీ జక్కం బాబు గారు
ప్రొ॥ శ్రీ వెంకటేశ్వర స్పన్ పైపు వర్క్స్, జగన్నాథపురం
జననం: 11-02-1970 మరణం: 26-11-2025

భార్య: వరలక్ష్మి

కుమారులు: జక్కం కనకయ్య కార్తీక్, జక్కం వినయ్ సత్యకుమార్
తమ్ముడు: జక్కం కనకదుర్గ వరప్రసాద్ (చినబాబు) మరదలు: విజయలక్ష్మి
తమ్ముని కుమారులు: జక్కం భరత్, జక్కం నవదీప్
మరియు జక్కం బ్రదర్స్ & కొత్తపల్లి బ్రదర్స్

పెదకార్యం: ది. 06-12-2025 శనివారం నెగ్గిపూడి గ్రామంలో మా స్వగృహమునందు జరుగును

శ్రద్ధాంజలి

మంచితనం, మానవత్వం, మూర్తీభవించిన, మహోన్నత వ్యక్తి, అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి శ్రీ జక్కం బాబు గారి మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీ జక్కం బాబు గారు
ప్రొ॥ శ్రీ వెంకటేశ్వర స్పన్ పైపు వర్క్స్, జగన్నాథపురం

అక్క: కీర్తి నాగరత్నం బావ: త్రిమూర్తులు (లేటు)
ప్రొ: చైతన్య స్పన్ పైప్ వర్క్స్, మార్టేరు
మేనల్లుళ్ళు: కీర్తి బాలాజీ - అరుణకుమారి
కీర్తి కనకయ్య - ఉషారాణి
కీర్తి చైతన్య సత్యభగవాన్
మనుమరాండ్రు: నిశ్చల సాన్వి, దీక్షిత, దీపిక
మనుమలు: హర్ష శ్రీవెంకట వినయ్, దీపక్

ఇలా వదిలేస్తే.. రబీలో ఇక్కట్లే!

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: దొంగరావిపాలెం వద్ద సిద్ధాంతం ప్రధాన పంట కాలువ వెడల్పులో సగం వరకు ఇలా తూడు, వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రవాహం మందగించింది. రబీ సీజన్ ఆరంభం కానున్న వేళ వేలాది ఎకరాలకు ఆధారమైన ఈ కాలువలో వ్యర్థాలు పేరుకుపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్వహణ పనులు చేపట్టకుంటే సాగునీటి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఈ అంశంపై జలవనరుల శాఖ ఏఈ నరేశ్‌బాబు స్పందిస్తూ గుర్రపుడెక్క నివారణకు ఇటీవల రసాయనాలు పిచికారీ చేయించామని, త్వరలోనే కాలువలో వ్యర్థాలను తొలగిస్తామని చెప్పారు.

ఏదారి చూసినా.. ఇదే తీరు

పండితవిల్లూరు- పోడూరు మధ్య పుంత రోడ్డు దుస్థితి

పోడూరు, న్యూస్‌టుడే: పంట ఉత్పత్తులు మిల్లులకు రవాణా చేయడానికి, కోత యంత్రాలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పొలాలకు వెళ్లేందుకు పుంత మార్గాలే ఆధారం. వీటి నిర్వహణ, అభివృద్ధిని కొన్నేళ్లుగా గాలికి వదిలేయడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతి గ్రామంలో 5 నుంచి 8 వరకు పుంత మార్గాలు ఉన్నాయి. దశాబ్దాల నుంచి ఇవి మట్టి మార్గాలుగానే మిగిలాయి. వర్షాకాలంలో ఇవి బురదగా మారి పంట ఉత్పత్తుల రవాణాకు రైతులు వ్యయప్రయాసలు తప్పడం లేదు. పోడూరు మండలం పండితవిల్లూరులో ఉల్లి పుంత రహదారి కుంగిపోవడంతో ట్రాక్టర్ల రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. పండితవిల్లురులో మరో పుంత రహదారిదీ ఇదే పరిస్థితి. ఇక్కడ ఇటీవల ధాన్యం లోడుతో ట్రాక్టరు దిగబడిపోయింది. దీనిని బయటకు తీసేందుకు మరో ట్రాక్టరును రప్పించాల్సి వచ్చింది. ఈ అంశంపై పంచాయతీ రాజ్ ఏఈ నవీన్ స్పందిస్తూ మండల, జిల్లా పరిషత్తు నిధులతో పుంత మార్గాలకు మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వీఆర్‌ఏల సమస్యలపై పోరాటం

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమని ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులు శుక్రవారం డీఆర్వో శివన్నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

సేంద్రియ ఎరువుల వినియోగం పెరగాలి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భూసారాన్ని పెంచేలా వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు భవన నిర్మాణ సమయంలో పచ్చదనం అభివృద్ధి చేయాలని జేడీఏ జడ్.వెంకటేశ్వరరావు సూచించారు. ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో భూసారాన్ని పెంచేందుకు పరిశోధనలు మెరుగుపరచాలని సూచించారు.

శ్రద్ధాంజలి

మాకు అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషి అయిన శ్రీ జక్కం బాబు గారి మరణానికి చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...

శ్రీ జక్కం బాబు గారు
ప్రొ: శ్రీ వెంకటేశ్వర స్పన్ పైపు వర్క్స్ మార్టేరు

కొత్తపల్లి బ్రదర్స్
పాటంశెట్టి 7 బ్రదర్స్, వల్లూరు
కూనపురెడ్డి మణికుమార్

రైసు మిల్లులో కూలిన బాయిలర్

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం పూలపల్లి పరిధి చందపర్రు రోడ్డులో ఉన్న జయలక్ష్మి వెంకట నరసింహ రైస్‌మిల్లులో బాయిలర్ శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఊక బంకర్ కూలి బాయిలర్‌పై పడటంతో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ కార్మికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైసుమిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వాహనదారులకు అపరాధ రుసుము

నరసాపురం, న్యూస్‌టుడే: సీఐ బి.యాదగిరి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టణంలోని పలు కూడళ్లలో శుక్రవారం వాహన తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 20 మంది చోదకులకు రూ.19,050 అపరాధ రుసుము విధించినట్లు పట్టణ ఎస్సైలు జయలక్ష్మి, ముత్యాలరావు తెలిపారు.

రేషన్ బియ్యం పట్టివేత

మార్టేరు, న్యూస్‌టుడే: ఆలమూరు, మార్టేరు గ్రామాల్లో విజిలెన్సు, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేశారు. ఓ వ్యానులో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. చోదకుడు మూరాల సతీశ్‌ను ప్రశ్నించగా భీమవరానికి చెందిన తోట సురేశ్ పరిసర ప్రాంతాల్లో బియ్యం కొనుగోలు చేసి ఆలమూరుకు చెందిన గుడిమెట్ల నాగేంద్రరెడ్డికి విక్రయిస్తున్నట్లు చెప్పినట్లు పేర్కొన్నారు. మరో వ్యానులో 50 క్వింటాళ్ల బియ్యం బయట పడటంతో చోదకుడు కుడిపూడి సూర్య దుర్గాగణేశ్‌ను ప్రశ్నించారు. నరసాపురం వాసి అధికారి ఏసు కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఆలమూరు తరలిస్తున్నట్లు తేలింది. మార్టేరులో మరో 35 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా అత్తిలికి చెందిన గౌరీ శంకర్ పరిసర గ్రామాల్లో సేకరించి తరలిస్తున్నట్లు తేలింది. ఈ తనిఖీల్లో రూ.5 లక్షల విలువైన 125 క్వింటాళ్ల బియ్యంతో పాటు రూ.15.53 లక్షల విలువైన మూడు వ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు.

సందడిగా తల్లిదండ్రుల సమావేశాలు

మార్టేరు, న్యూస్‌టుడే: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు సందడి వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, నడవడిక, ఇతర అంశాలపై చర్చించారు. జిల్లా పరిషత్తు నుంచి వచ్చిన స్టడీ మెటీరియల్‌ను పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. గ్రామాల వారీగా నియమించిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థులు తయారు చేసిన నమూనాలు పరిశీలిస్తున్న ఆర్డీవో

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు పట్టణంలో ఏఎస్ఎన్ఎం, ఎంఎంకేఎన్ఎం, బీఆర్ఎంవీ, బీవీఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

ఆచంట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేసిందని జడ్పీటీసీ సభ్యుడు ఉప్పలపాటి సురేశ్‌బాబు, తెదేపా యువ నాయకుడు పితాని వెంకట్ అన్నారు. ఆచంటతో పాటు మండలంలో పలు గ్రామాల్లోని పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాల్లో వారు పాల్గొని మాట్లాడారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు సృజనాత్మకతకు పదును పెడితే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ఆర్డీవో దాసిరాజు అన్నారు. నరసాపురం పట్టణంలోని ఎన్ఎల్ఎన్ పురపాలక ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల నమూనాలను తిలకించారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే

విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న డీఎస్పీ

నరసాపురం, న్యూస్‌టుడే: ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని నరసాపురం డీఎస్పీ జి.శ్రీవేద అరవింద స్పష్టం చేశారు. సీతారామపురంలో ఈ నెల 4న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని పలువురు విద్యార్థులను గుర్తించారు. ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు, నలుగురు ప్రయాణించడం, హెల్మెట్ ధరించకపోవడం, అతి వేగం, లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు విద్యార్థులు పాల్పడుతున్నారని డీఎస్పీ వారి తల్లిదండ్రులకు తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. సీఐలు జి.దుర్గాప్రసాద్, బి.యాదగిరి, ఎస్సైలు జి.వాసు, సీహెచ్ జయలక్ష్మి, వై.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగం పేరిట మోసం: ఇద్దరిపై కేసు

నరసాపురం, న్యూస్‌టుడే: ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ మహిళ నుంచి నగదు తీసుకుని మోసగించిన ఇద్దరిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం. . పట్టణానికి చెందిన పొలిశెట్టి సత్యనారాయణ, అడపా నాగదేవిలు ఏడో వార్డులో నివాసం ఉంటున్న పూసల వైష్ణవికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గతంలో రూ.13 లక్షలు తీసుకున్నారు. తరువాత ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విజేతలతో ఇన్‌ఛార్జి ఏడీఆర్, శాస్త్రవేత్తలు, సిబ్బంది

నేలల పరిరక్షణ అందరి బాధ్యత

మార్టేరు, న్యూస్‌టుడే: నేలల పరిరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్‌ఛార్జి ఏడీఆర్ బి.సహదేవరెడ్డి సూచించారు. పరిశోధనా స్థానం ప్రాంగణంలో శుక్రవారం ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగుల మందుల అతి వినియోగంతో నేలలు సహజత్వాన్ని కోల్పోతున్నాయన్నారు. అనంతరం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మృత్తిక శాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్.శ్రీనివాస్, కళాశాలవైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాసరావు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: భూమిపై జీవ వైవిధ్యం పెరిగితేనే మానవ మనుగడ సాధ్యమని నరసాపురం వైఎన్ కళాశాల ప్రిన్సిపల్ చింతపల్లి కనకారావు అన్నారు. ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నగరాల్లో పచ్చదనం, నివాసయోగ్య స్థితికి నేలలు ఎలా దోహదపడుతున్నాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముందుగా కళాశాల విద్యార్థులు చైతన్య ప్రదర్శన నిర్వహించారు.

శ్రద్ధాంజలి

మా మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీ జక్కం బాబు గారి ఆకస్మిక మరణమునకు చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

శ్రీ జక్కం బాబు గారు
ప్రొ॥ శ్రీ వెంకటేశ్వర స్పన్ పైపు వర్క్స్, జగన్నాథపురం

తాడి వెంకట శ్రీనివాసరెడ్డి & సన్
పూర్ణ శ్రీ సాయి ఆక్వా ఫీడ్స్, నెగ్గిపూడి - మార్టేరు
M/S T.A. సూర్యనారాయణరెడ్డి,
ఇండియన్ ఆయిల్ బంక్ - నెగ్గిపూడి
ఉండవల్లి సత్యనారాయణ (చిన్ని) సిద్ధాంతం గ్రామ TDP అధ్యక్షులు
సానబోయిన శ్రీనివాస్, పెనుగొండ
గుబ్బల సత్యనారాయణ, ఆలమూరు

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

కార్మికుల కనీస భద్రతపై పరిశీలన

మాట్లాడుతున్న బాబ్జి, మంత్రి వాసంశెట్టి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జి శుక్రవారం విశాఖపట్నంలో పలు నిర్మాణాలను పరిశీలించారు. కార్మికులకు అందించాల్సిన కనీస భద్రతపై ఆరా తీశారు. నూతన నిర్మాణాలు 1శాతం సెస్ కడుతున్నారో లేదో పరిశీలించారు. అనంతరం ఏటీయూసీ, టీఎన్‌టీఎస్, ఎఫ్ఐటీయూ తదితర కార్మిక నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఆలయ అర్చకులు ఐలూరి కృష్ణమాచార్యులు స్వామివారిని రకరకాల పుష్పాలు, తులసి మాలలతో అలంకరించారు. శుక్రవారం భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణమంతా సందడి నెలకొంది. షష్ఠి కళా వేదికపై చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సంగీత విభావరి ప్రజలను అలరించాయి.

దోమల నివారణతో వ్యాధులు దూరం

ప్రదర్శన నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: దోమల నివారణతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని తాడేపల్లిగూడెం మలేరియా సబ్‌యూనిట్ అధికారి ఎస్‌వీఎస్ ప్రసాద్ తెలియజేశారు. పట్టణంలోని కడకట్ల ఆరోగ్య కేంద్ర పరిధిలో శుక్రవారం 'ఫ్రైడే డ్రైడే' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు నీటి నిల్వలు లేకుండా దోమల నివారణలపై వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు.

విద్యలో మేటి.. సమాజ సేవలో పోటీ

స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థుల ప్రతిభ

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: విద్యతో పాటు విభిన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు విద్యార్థులు దృష్టి సారించినప్పుడే వారి ప్రతిభకు పునాదులు పడతాయి. ఉన్నత చదువులు, కొలువులు అందిపుచ్చుకుంటారు. గుర్తింపు ఉన్న రంగాల్లో విశేషంగా రాణిస్తారు. మండలంలోని పెదతాడేపల్లి పీఎంశ్రీ అంబేడ్కర్ గురుకుల పాఠశాల -2 విద్యార్థులు చదువుతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చక్కని ప్రతిభ కనబరుస్తున్నారు.

ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు

చదువులో రాణిస్తూనే ప్రధానోపాధ్యాయుడు రాజారావు సూచనల మేరకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో తర్ఫీదు పొందారు. 56 మంది బృందంతో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి జంబోరి శిబిరం లఖ్‌నవూ పోటీల్లో 10 విభాగాల్లో పాల్గొని జాతీయ స్థాయిలో 9 పతకాలు సాధించారు. సాంఘిక శాఖ సంక్షేమ మంత్రి డోలా వీరాంజనేయులు, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేశ సహకారంతో వివిధ పోటీల్లో ఎంపిక కావడంతో పాటు గురుకుల పాఠశాలలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తున్నారు.

ప్రయోజనాలు: ● నాయకత్వ నైపుణ్య అభివృద్ధి, పరస్పర సహకారం, జట్టు స్ఫూర్తి పెరుగుదల, . ● క్యాంపింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని ప్రేమిస్తారు. ● దేశభక్తి, సమాజసేవ, వ్యక్తిత్వ వికాసం, ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం అలవడతాయి. ● వీటిలో సాధించిన ధ్రువపత్రాలతో ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు.

వైద్యుడిగా సేవలు అందించాలని :

నా పేరు గుమ్మడి రిషి. 10వ తరగతి చదువుతున్నా. మాది గోపాలపురం గ్రామం. తండ్రి యేసురత్నం, తల్లి భాగ్యలక్ష్మి చిరు వ్యాపారం. మంచిగా చదివి వైద్యుడిగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం

ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందాలని:

నా పేరు జైన్, తొమ్మిదో తరగతి చదువుతున్నా. మాది హనుమాన్ జంక్షన్ గ్రామం. తండ్రి రవి జైన్, తల్లి ప్రేమావతి గృహిణి. ఐపీఎస్ అధికారి అయ్యి పేదలకు సేవలు అందించాలన్నదే నా కల.

ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం:

స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో రాణించేలా వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు నిపుణుల సలహాలు తీసుకుని తర్ఫీదు ఇస్తున్నాం. జాతీయ స్థాయిలో బహుమతులు అందుకోవడం ఆనందంగా ఉంది - **భీమడోలు రాజారావు, అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్.**

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	: 99488 53114
తణుకు	: 85558 50851
తణుకు గ్రామీణం:	63005 79402
అత్తిలి	: 91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ కూడలిలో డంపర్‌బిన్ రహదారిలో ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం - **నర్సింహారావు, స్థానికుడు.**

✔ చర్యలు చేపడతాం. - **ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్.**

? విశ్వదుర్గేశ్వరిపేటలో మురుగుబోదె పూడుకుని వ్యర్థాలు పేరుకోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. - **ఆనంద్, స్థానికుడు.**

✔ మురుగుబోదె పూడిక తీయించి, దోమల నివారణకు చర్యలు చేపడతాం – **సోమేశ్వరరావు, శానిటరీఇన్‌స్పెక్టర్.**

విద్యార్థులకు 'విజయకేతనం'

ఇరగవరం, న్యూస్‌టుడే: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా 'విజయకేతనం' పుస్తకాలను అందించినట్లు మండల విద్యాశాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు శుక్రవారం చెప్పారు. ఇది 100రోజుల కార్యాచరణ ప్రణాళిక అన్నారు. వీటిని చదవడం ద్వారా సులభంగా ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుందన్నారు. మండలంలోని 10 ఉన్నత పాఠశాలల్లోని 450 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేశామన్నారు.

నేడు ఇరగవరంలో 'ప్రజా దర్బార్'

ఇరగవరం, న్యూస్‌టుడే: మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఈ నెల 6న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 'ప్రజాదర్బార్' నిర్వహిస్తారని ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామన్నారు.

మాతృభాషపై పట్టు సాధించాలి: ఆరిమిల్లి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఇరగవరం, న్యూస్‌టుడే: విద్యార్థులంతా మాతృభాషపై పట్టు సాధించాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని పురస్కరించుకుని రేలంగి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం పొందితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎంత గానో మెరుగుపడతాయన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మండలంలోని 56 పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం వేడుకగా నిర్వహించారు. తూర్పువిప్పర్రు ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ ఎం.సుందరరాజు, కె.ఇల్లిందలపర్రు పాఠశాలలో ఉప తహసీల్దార్ మాలతి, ఇతర పాఠశాలలకు మండల స్థాయి అధికారులు పరిశీలకులుగా వ్యవహరించి కార్యక్రమం నిర్వహించారు.

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : అత్తిలి మండలంలో పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్, పేరెంట్ సమావేశాలు పండుగను తలపించాయి. అత్తిలి బాలుర ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాల, లక్ష్మీనారాయణపురం ఉన్నత పాఠశాల, బల్లిపాడు ఉన్నత పాఠశాలలో పండగ వాతావరణం కనిపించింది.

తణుకులో.. తణుకు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తణుకు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య పేర్కొన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ సందర్భంగా శుక్రవారం పట్టణం, మండలాల్లోని అన్ని గ్రామాల్లోని పాఠశాలలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించి కార్యక్రమాల్లో వీరు పాల్గొని మాట్లాడారు.

తాడేపల్లిగూడెం వన్‌టౌన్: నియోజకవర్గంలోని పాఠశాలల్లో పేరెంట్ టీచర్ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని పదో తరగతి విద్యార్థులకు విద్యానికేతన్ పుస్తకాలను అందించారు. పెదతాడేపల్లిలోని అంబేడ్కర్ గురుకులపాఠశాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అదనపు కార్యదర్శి సునీల్ రాజ్‌కుమార్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను అభినందిస్తూ ధ్రువపత్రాలను అందించారు. పెంటపాడులోని సీనియర్ కళాశాలలో జిల్లా పంచాయతీల అధికారి రామనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు.

విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న బొలిశెట్టి

సహకార సంఘాలతోనే రైతులకు మెరుగైన సేవలు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు వెన్నదన్నుగా నిలిచేందుకే సహకార సంఘాలు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘ ఛైర్మన్ పదవి పొందిన వారు అన్నదాతలకు పూర్తి సహకారం అందించి వ్యవసాయ అవసరాలు తీర్చే కర్మాగారంగా సొసైటీని మార్చాలని సూచించారు. శుక్రవారం పెంటపాడు మండలం దర్శిపర్రు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చామని సంక్రాంతికి అంతా రోడ్లు సిద్ధమవుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా కన్వీనర్ ఈతకోట తాతాజీ, జడ్పీటీసీ సభ్యుడు ముత్యాల ఆంజనేయులు, జనసేన, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.. నియోజకవర్గంలోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని దర్శిపర్రులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హిందూ సమ్మేళనం

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : ఈనెల 7న అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మండపంలో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నామని సమితి సభ్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మేళనానికి ముండూరు యజ్ఞ రాజశ్రమ పీఠాధిపతి కృష్ణ చరణానంద భారతీ స్వామీజీ ముఖ్యఅతిథిగా, సమరసత సేవా ఫౌండేషన్ ప్రాంత సహసం యోజక్ తులసీప్రకాశ్ ప్రధాన వక్తగా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

అన్నదాతకు ఊరట

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే : దిత్వా తుపాను ప్రభావంతో నాలుగైదు రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుపాను తీరం దాటడంతో గురువారం నుంచి వాతావరణం కాస్త మెరుగుపడింది. శుక్రవారం ఉదయం నుంచి ఎండ రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్నటి వరకు పట్టాల కింద ఉంచిన ధాన్యాన్ని రోడ్డుపైన ఆరబోసుకునే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. పెంటపాడు మండల పరిధిలోని పడమర విప్పర్రు, పరిమళ్ల, కె.పెంపాడు, పెంటపాడు పరిసర గ్రామాల్లో రోడ్లపై రాశులు పోసుకున్నారు. తేమ 25 శాతంపైగా ఉంటే బస్తాకు రూ.3 నుంచి 400 వందలు తగ్గించి అడుగుతుండటంతో తేమ తగ్గే వరకు ధాన్యాన్ని రహదారులపై ఆరబోస్తున్నారు.

3 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.7.8 కోట్లు

తణుకు గ్రామీణం,న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని మూడు దేవాలయాల పునర్నిర్మాణానికి 30 శాతం ప్రజల భాగస్వామ్యంతో రూ.7.8 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు మండలం వేల్పూర్ శ్రీ రుద్రేశ్వర వీరభద్ర మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానానికి రూ.1.8 కోట్లు, తణుకు మండలం దువ్వ గ్రామం దానేశ్వరి అమ్మవారి ఆలయానికి రూ.3 కోట్లు, ఇరగవరం మండలం రేలంగి లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ.3 కోట్లు చొప్పున మంజూరైనట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వాజ్‌పేయీ విగ్రహాల ఏర్పాటు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మాజీ ప్రధాని దివంగత అటల్‌బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని.. ఆయన శత జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ నాయుడు పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, పదాధిపతులు పాల్గొన్నారు. దీనిపై ఓ కార్యాచరణ నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు అభిప్రాయాలు సేకరిస్తామన్నారు.

మురుగు.. రహదారిపై పరుగు...

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే : పెంటపాడు మండల పరిధిలోని పరిమెళ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీప రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది. ఇరువైపుల మురుగు కాలువలు లేనందున ఇళ్లలో వాడుక నీరు రోడ్డుపై నిలుస్తోంది. ఈ కారణంగా రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి మురుగు పేరుకుపోవడంతో పాటు దోమల బెడద అధికంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

అటకెక్కిన ఆహ్లాదం...

విరిగిపోయిన ఆట పరికరాలు...

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే : తాడేపల్లిగూడెం పట్టణంలోని 19 వార్డు భాగ్యలక్ష్మి పేటలో ఉన్న ఉద్యానవనంలో పలు సమస్యలు తాండవిస్తున్నాయి. రోజు 100 మందికి పైగా పార్కుకు వస్తుంటారు. కొన్నేళ్లుగా నగర పాలక సంస్థ దీనిని పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే జారుడుబల్ల సగం ముక్క విరిగి పక్కన పడ్డాయి. అప్ అండ్ డౌన్ బల్లలు పని చేయడం లేదు. ముళ్ల చెట్లు పెరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. సత్వరమే పార్కును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వ్యర్థాల నిప్పుతో అనర్థాలు

తణుకు గ్రామీణం,న్యూస్‌టుడే: మండలంలోని మండపాక గ్రామంలో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలి కానీ ఆ దశగా ఇప్పటి వరకు అడుగులు పడటం లేదు. దీనికి తోడు గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. గ్రామంలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తను రోడ్డు పక్కన వేసి దహనం చేస్తున్నారు. దీంతో స్థానికులు, చోదకులు అనేక అవస్థలు పడుతున్నారు. దీని పై డిప్యూటీ ఎంపీడీవో నరసింహమూర్తి మాట్లాడుతూ పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

నిరసన తెలుపుతున్న నాయకులు

తణుకు, న్యూస్‌టుడే: ప్రజానాట్య మండలి నాయకుడు పెంచలయ్యను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయకుమారి డిమాండ్ చేశారు. నెల్లూరులో పెంచలయ్యపై గంజాయి మాఫియా దాడిని నిరసిస్తూ శుక్రవారం స్థానిక అమరవీరుల భవనం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.

లేబర్ కోడ్‌ల రద్దుకు డిమాండ్

తణుకు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీ.వీ.ప్రతాప్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక బ్యాంక్ కాలనీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మాట్లాడారు. ప్రతాప్, మండల కన్వీనర్ గుబ్బల గోపి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కార్మికులు, ఉద్యోగులకు కల్పించిన హక్కులు లేబర్‌కోడ్‌ల ద్వారా దూరమవుతున్నాయన్నారు. పోరాటాలు, త్యాగాలు ద్వారా సాధించుకొన్న 29 చట్టాలను ఇవి మార్చేశాయని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అజయకుమారి, శ్రీనివాస్, రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

యూత్ క్రిస్మస్ వేడుకలు

పాల్గొన్న కారుమూరి, విశ్వాసులు

తణుకు, న్యూస్‌టుడే: తణుకు క్రిస్టియన్ యూత్ (టీసీవై) 26వ వార్షిక యూత్ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న పాస్టర్ మాథ్యూస్ 'క్రీస్తు పుట్టుక, మానవాళి వికాసం' అని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొని కేకును కోశారు. ప్రత్తిపాటి నిరీక్షణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తణుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున్న క్రైస్తవ విశ్వాసులు పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఆలకించారు. కార్యక్రమంలో మూరాల సుధాకర్, బిషప్ హరత్ బాబు, బిషప్ హానోక్, తదితరులు పాల్గొన్నారు.

మినీ వ్యాను బోల్తా..

తణుకు, న్యూస్‌టుడే: తణుకు జాతీయ రహదారిలో ఉండ్రాజవరం కూడలి వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు అట్టల లోడుతో వస్తున్న మినీ వ్యాను గోతిలో పడి బోల్తా కొట్టింది. అయితే ఆ సమయంలో సర్వీసు రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాలలో ఎవరూ లేకపోవడంతో పాటు, వాహనం పక్కన కూడా ఇతర వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

ఏడో వార్డులో సమస్యల తిష్ట

7 వార్డు నివేదన

జనాభా : 2442

ప్రాంతాలు: నిమ్మకాయల వారి వీధి, ఇంద్రయ్య నగర్ వీధి, పెరవలి రోడ్డు, వెజిటెబుల్ మార్కెటు 2వ, 3వ వీధి, బైపాస్ రోడ్డు, ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ కాలనీ - పాలంగి రోడ్డు, అజ్జరం రోడ్డు.

రహదారి ఇలా..

తణుకు గ్రామీణం,న్యూస్‌టుడే: పట్టణంలోని ఏడో వార్డులో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా ఉండ్రాజవరం బండ్ కెనాల్ రోడ్డు నుంచి ఇరగవరం కాలనీకి వెళ్లే రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. నెలల తరబడి నీరు నిలిచి ఉండటంతో దోమలు విజృంభించి తరచూ విష జ్వరాల బారిన పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వార్డులో రోడ్లు, డ్రెయిన్ల అంచుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక రాత్రి సమయాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

చర్యలు చేపడతాం

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు పంపించి, ఖాళీ స్థలాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం, ఆయా ప్రాంతాలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపడతాం. - **రామ్‌కుమార్, తణుకు పురపాలక కమిషనర్.**

సమావేశంలో శ్రీలక్ష్మి, తదితరులు

బాల్య వివాహాలను అరికడదాం

తణుకు, న్యూస్‌టుడే: బాల్య వివాహాల కట్టడిలో అధికారులు అలసత్వం వహించకుండా పని చేయాలని ఐసీడీఎస్ సీడీపీవో ఎం.శ్రీలక్ష్మి కోరారు. బాల్య వివాహ ముక్త్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వీరభద్రపురం సచివాలయంలో సూపర్‌వైజర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్స్ కమిటీ (సీఎంపీవోఎస్)తో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో) సభ్యులు సత్యనారాయణ, సీఎంపీవోలు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం అపరాల మార్కెట్‌లో చుక్కా అప్పలస్వామి భవనంలో 6,7 తేదీల్లో నిర్వహించే విద్యార్థి ఫెడరేషన్ 47వ జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి పతివాడ నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మహా సభకు రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

పాల్గొన్న వైద్యులు, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే ప్రాణాంతక సమస్యల నుంచి బయటపడొచ్చని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం బల్లిపాడులో లయన్స్‌క్లబ్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ పరిశోధన ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 20 మంది బసవ తారకం క్యాన్సర్ పరిశోధన వైద్య సిబ్బంది 177 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ వంక రాజకుమారి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శిరగాని నాగేశ్వరరావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ దాసం బాబ్జీ, వర్ధినీడి వెంకట శివ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు సాహితీ సమాఖ్య సమావేశం

ఎన్నికైన నూతన కార్యవర్గం

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక డి.ఎస్.చెరువు ఏరియాలో ఉన్న బుద్దాల కన్వెన్షన్ హాలులో గురువారం రాత్రి తెలుగు సాహితీ సమాఖ్య నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చక్రావధానుల రెడ్డప్ప దవేజీ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. 'గోదావరి గలగలలు' అనే విషయంపై ఆయన ప్రసంగించారు. దవేజీ మాట్లాడుతూ గోదావరి తల్లి నుదుటిమీద పాపిడి మాదిరిగా ఉన్న కొండలు వాడుకలో పాపికొండలుగా పరిణామం చెందాయని అన్నారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు ఈతకోట తాతాజీ, గట్టిం మాణిక్యాలరావు, బుద్ధాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

తూడు.. వినరా చెరువు గోడు

గుర్రపుడెక్క ఎండిపోయి ఇలా

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక 1వ వార్డు వీకర్స్‌కాలనీ శివారులో ఉన్న వానపల్లిగూడెం చెరువు ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. పట్టణానికి శివారు ప్రాంతంగా ఉన్న యీ ప్రాంతం పెద్ద పెద్ద చెట్లతో మధ్యలో చెరువుతో అత్యంత ఆహ్లాదంగా ఉండేది. గతంలో ఈ చెరువుని తాగు నీటి కోసం ఉపయోగించేవారు.

అనంతరం దీన్ని చేపల చెరువుగా మార్చారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ ఉన్నంత కాలం ఏటా కౌన్సిల్‌లో వేలంపాట వేసేవారు. పాటను పాడుకున్నవారు ఆ చెరువును శుభ్రంచేసి ఎటువంటి వ్యర్థాలు వేయకుండా చూసుకునేవారు. తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేది. మున్సిపల్ కౌన్సిల్ రద్దు అయిన తరువాత పాటను ఆపివేశారు. దీంతో చెరువును పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. చెరువు మొత్తం తూడుతో నిండిపోయింది. గుర్రపుడెక్క మీద కలుపుమందు చల్లడంతో అది ఎండి, కుళ్లిపోయి దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనికి తోడు చెరువుకు ఆనుకుని ఉన్న దేవాలయాల నుండి వచ్చే వ్యర్థాలను కూడా చెరువులో కలిపేస్తుండటంతో చెరువు మొత్తం కలుషితమైంది. పురపాలక అధికారులు స్పందించి ఈ చెరువును బాగు చేసి పూర్వస్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, తణుకు బ్రాంచి

DCCB

బంగారు నగల వేలం ప్రకటన

ఈ దిగువ తెలియపరిచిన వారు తమ బంగారు ఆభరణాలు హామీపై తాకట్టుపెట్టి బ్యాంకు నుండి రుణము పొంది సకాలంలో చెల్లించని వారి యొక్క ఆభరణములను ది. 16-12-2025 మంగళవారం సాయంత్రం 4 గంటలకు బ్యాంకు ఆవరణలో బహిరంగ వేలం వేయబడును. వేలం పాటలో పాల్గొనువారు ధరావతు రూ. 10,000/- ముందుగా చెల్లించవలెను.

వ. నెం.	అకౌంట్ నెం.	ఖాతాదారుని పేరు & చిరునామా	బంగారం బరువు గ్రాములలో
1	207001904440	కొప్పిశెట్టి రామహనుమకుమార్ S/o బాపూజీ, దువ్వ	31.500

గమనిక: ఎట్టి కారణాలు లేకుండా వేలం తేదీని పొడిగించుటకు గాని (లేదా) రద్దు చేయుటకు బ్యాంకు వార్కి పూర్తి అధికారము కలదు. షరతులు వర్తిస్తాయి.

తేది. 5-12-2025 సం/- బ్రాంచి మేనేజర్, తణుకు, సెల్: 97046 78828

(c) eenadu

వెలిగె అఖండ దీపం.. ముగిసె ఉత్సవం

కాశినాయన, న్యూస్‌టుడే: అవదూత కాశినాయన ఆరాధనోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. అఖండ దీపోత్సవంతో గురువారం అర్ధరాత్రి తొలుత వేడుకలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. కాశినాయన మాలధారులతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. జ్యోతిని దర్శించుకుని భక్తులు పులకించారు.

కోర్టుకు చేరిన మేయర్ ఎన్నిక

కడప నగరపాలక, న్యూస్‌టుడే: కడప నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వైకాపా నాయకులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును ఆ పదవి నుంచి పురపాలక శాఖ తొలగించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ పరిస్థితుల్లో మేయర్ ఎన్నిక నిర్వహణ తగదంటూ వైకాపా నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

పెరుగుతున్న కార్పొరేటర్ల పోటీ: ఇదిలా ఉంటే మేయర్ పదవికి పోటీ పడుతున్న కార్పొరేటర్ల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతోంది. వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఓ కార్పొరేటర్, చిన్నచౌకుకు చెందిన మరొకరు, ఇదే ప్రాంతానికి చెందిన మహిళ, మునిసిపాలిటీ స్థాయి నుంచి నగర రాజకీయాల్లో ఉన్న ఓ నేత సతీమణి, యర్రముక్కపల్లి ప్రాంతానికి చెందిన మహిళ, మైనార్టీ వర్గానికి చెందిన మరొకరు మేయర్ పదవికి పోటీ పడడానికి సిద్ధపడుతున్నారు. సహచరులకు ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నారు.

సదరం.. అక్రమార్జనకు అంకితం

తప్పితే వెలుగులోకి మరికొందరి జాతకాలు

- రేటు కట్టి పత్రాలకు వసూళ్లు
- చిరుద్యోగుల ఖాతాల్లో రూ. కోట్లు!
- ముగ్గురిపై అధికారుల సస్పెన్షన్ వేటు

ఈనాడు, కడప: వైకాపా హయాంలో ప్రభుత్వ పథకాల అమలు ఇష్టారాజ్యంగా సాగింది. అర్హత లేకున్నా ఆ పార్టీ సానుభూతిపరులు పింఛన్లు పొందారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఈ విషయమై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఏరివేతకు చర్యలు చేపట్టింది. పత్రాల తనిఖీకి ఆదేశించింది. గత ఫిబ్రవరి నుంచి చేపట్టిన ఈ ప్రక్రియ అక్రమార్కుల పాలిట వరమైంది. కడప సర్వజన ఆసుపత్రిలో ఎనిమిది మంది ఉద్యోగులు ఒక బృందంగా ఏర్పడ్డారు. అనర్హుల వివరాలు సేకరించారు. వ్యక్తిగతంగా ఫోన్లు చేసి అనర్హత వేటు పడుతుందని.. పింఛను నిలిచిపోతుందని బెదిరింపులకు దిగారు. సక్రమం అని తప్పు దారి పట్టించేందుకు బేరాలకు దిగారు. ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల వరకు తీసుకున్నారు. ఇలా మొత్తంగా రూ. కోట్లలో వసూలు చేశారు. తనిఖీ, లబ్ధిదారుల పరీక్షకు వచ్చిన ఓ వైద్యుణ్ని బెదిరించి ఒకే రోజు 750 ధ్రువపత్రాలు పునరుద్ధరించుకున్నారు.

భవంతులు కట్టుకున్నారు

వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించారు. ముగ్గురు వైద్యుల బృందంతో విచారణ చేయించారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వసూలు చేసిన వారిలో ఆసుపత్రి జూనియర్ అసిస్టెంట్ ప్రభుకర్, రికార్డ్ అసిస్టెంట్ మునీంద్ర, అటెండర్ నాగేంద్రలను కీలకంగా గుర్తించారు. వైద్యులు తనిఖీలకు వచ్చే లోపే రూ.50 వేలు చొప్పున ఫోన్ పే ద్వారా తమ ఖాతాలకు నగదు జమ చేయించుకున్నట్లు తెలుసుకున్నారు. ఖాతాలో రూ.కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు సాగినట్లు తేల్చారు. వసూళ్ల బృందంలోని ఒకరు కడప సమీపంలోని మాధవరంలో రూ.4 కోట్లతో ఇంటి నిర్మాణం చేపట్టారని తెలుసుకున్నారు. ఇతరులకు కడపతో పాటు పరిసరాల్లో భారీ భవంతులున్నట్లు సమాచారం. దీంతో వారిపై అధికారులు ఇటీవల సస్పెన్షన్ వేటు వేశారు. ఈఎన్‌టీ విభాగంలో అటెండర్‌గా పని చేసే శివ పైనా అభియోగాలు రావడంతో విచారణ చేశారు. అతనిపై చర్యలు తీసుకోవడాన్ని మినహాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైకాపా గుప్పిట్లో నుంచి ఇంకా బయటపడటం లేదు. గత ప్రభుత్వ హయాం నుంచి ఈ పెద్దాసుపత్రి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయింది. ధ్రువపత్రాల వసూళ్ల వ్యవహారంలో చిరుద్యోగులతో పాటు ఇంకా పలువురి హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. కోట్ల వసూలు చిరుద్యోగులతోనే సాధ్యమైందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయి. ఈ అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో 'ఈనాడు' మాట్లాడింది. విచారణ కొనసాగుతోందని.. పొరుగు సేవల కింద పని చేసే వారి హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. వారి ఖాతాలనూ పరిశీలించేందుకు సన్నాహాలు సాగుతున్నాయని తెలిపారు.

మెగా.. అంతటా సందడిగా

నృత్యం చేస్తున్న వనిపెంట గురుకులం బాలికలు

మైదుకూరు, కడప విద్య, న్యూస్‌టుడే: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం 3.0) కార్యక్రమం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం ఉత్సాహంగా సాగింది. తొలుత పిల్లల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు,అధికారులు మధ్యాహ్న భోజనం రుచి చూశారు. మైదుకూరు మండలం వనిపెంటలోని బాలికల గురుకులంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, అధికారులతో కలిసి రూ. 42 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

చాపాడులో కాలువ కట్ట వెంట కాలిబాటలో ధాన్యం ఆరబోస్తున్న రైతులు

అమ్మాలంటే కళ్లు చెమ్మగిల్లాల్సిందేనా!

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు

జిల్లా సచివాలయం, ఒంటిమిట్ట, చాపాడు, న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో 81,131.49 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొచ్చే తరుణంలో ధరలు పతనం కావడంతో కర్షకులు కంటతడి పెడుతున్నారు. గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా దళారులు మోసాలకు పాల్పడుతున్నారు.

- **నిల్వకూ లేవు వసతులు:** ధాన్యం కొనేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నాణ్యత, తేమ శాతం, ఇతర నిబంధనలు విధించింది. గత నెలలో మొంథా, ప్రస్తుతం దిత్వా తుపానుతో వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం తడిచి రంగు మారుతోంది. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు పది ఉన్నాయి. ధాన్యం నిల్వకు అనువైన గోదాములేవు. శీతల గిడ్డంగుల కొరతా ఉంది. ఇళ్లలో బస్తాలు నింపుకోవడానికి సరైన వసతుల్లేవు. దీంతో రైతులు నూర్పిళ్లు చేసి రహదారుల పక్కనే ఆరబోస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించి కొనాలని విన్నవిస్తున్నారు. ఈ విషయమై పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ నాగసుధ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 29 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కొంటామని తెలిపారు.

లక్ష్యం ఆరు వేల మెట్రిక్ టన్నులు: రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎక్కువ విస్తీర్ణంలో వరి పండిస్తున్న మండలాలను గుర్తించి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సాధారణ రకం క్వింటాకు రూ. 2,369, గ్రేడ్-ఏకు రూ. 2,389 చెల్లించాలని సూచించింది. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 29 కేంద్రాల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. మొత్తం ఆరు వేల మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇప్పటికి కేవలం 68 మంది రైతుల నుంచి 542.84 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు.

చక్రాలు కట్టిన చిరుత

కడప క్రీడలు, న్యూస్‌టుడే: కడప నగరం ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న అవినాష్‌రెడ్డి, సమత దంపతుల కుమార్తె చింతలపల్లి కీర్తన రెడ్డి. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలికకు స్కేటింగ్ అంటే ఇష్టం. ప్రతిరోజూ నాలుగు గంటలకు పైగా సాధన చేస్తుంది. ఇప్పటికి మూడుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది. ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిచేసుకుంటూ స్కేటింగ్ రింక్‌తో పాటు రోడ్డు స్కేటింగ్‌లో మెలకువలు అందిపుచ్చుకుంది. ఈమె వేగం జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించేలా చేసింది. కాకినాడలో ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించిన ఎస్‌జీఎఫ్ఐ అండర్-17 విభాగంలో ప్రతిభ చూపి రజత పతకం సాధించింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 25 నుంచి 30 వరకు సాగే జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకం సాధిస్తాననే నమ్మకంతో ఉంది. అందులో భాగంగా సాధన మరింత ముమ్మరం చేసింది.

ఉద్యాన రైతులకు ఊరట

రూ. 1.85 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల

వర్షాలతో దెబ్బతిన్న అరటి పంట

రైతులు సాగు చేసిన 528.94 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటికి 461 హెక్టార్లలో

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: తుపాన్లతో దెబ్బతిన్న ఉద్యాన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటలు నష్టపోయిన వారికి పెట్టుబడి రాయితీ అందించనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలోని 14 మండలాల్లో 718 మంది నష్టం వాటిల్లింది. ఈ వివరాలను జిల్లా ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో పెట్టుబడి రాయితీ కింద రూ. 1,85,01,250 మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఉద్యాన శాఖ జిల్లా అధికారి సతీష్ తెలిపారు.

రామయ్య క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధికి నూతన బృహత్తర ప్రణాళికను రూపొందించాలని తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి ఈవో కార్యాలయంలో విజయవాడ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యాలయం ఆచార్యులు సి. అనిల్‌కుమార్, సీఈ టి. వెంకట సత్యనారాయణ, ఎస్ఈ పి. మనోహరం, ఈఈ సి. సుమతి, సీపీఆర్వో రవికుమార్, డిజైన్ విభాగం డీఈ వాసులతో కలిసి శుక్రవారం సమీక్షించారు. ఈవో మాట్లాడుతూ రానున్న యాభై సంవత్సరాలకు సరిపడేలా భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిపాలన, విజిలెన్స్, అటవీ శాఖ, అన్నదానం, గార్డెనింగ్, విద్యుత్తుతో పాటు ఇతర విభాగాల అధికారులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

నిండు కుండలా కనిపిస్తున్న బద్వేలు పెద్ద చెరువు

రాళ్లసీమలో నిండుకుండలు



గోపవరం, న్యూస్‌టుడే: రాళ్లసీమగా పేరొందిన జిల్లాలో ఈ సారి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న మొంథా, నేడు దిత్వా తుపానుతో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, జలాశయాలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జల వనరుల సమాచార, నిర్వహణ వ్యవస్థ(ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్) లెక్కల ప్రకారం జిల్లాలో 400 చిన్న నీటి చెరువులున్నాయి. వీటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9,346.48 మిలియన్ క్యూబిక్ ఫీట్లు. ఈ నెల నాలుగో తేదీ నాటికి వీటిలోకి 7,664.89 మి.క్యూ.ఫీ. నీరుంది. ఇంకా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో మరింత నీరు చేరి పూర్తిస్థాయిలో నిండుతాయని బద్వేలు జల వనరుల శాఖ డీఈ వేణుగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

భద్రత లేని బడి బస్సు

తనిఖీల్లో వెలుగుచూస్తున్న లోపాలు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభం రోజే బడి బస్సులన్నీ ఎఫ్‌సీ(సామర్థ్య పరీక్షలు) చేయించుకుని రోడ్డెక్కాలి. గతంలో రవాణా శాఖ అధికారులే ఈ తనిఖీల పర్వాన్ని పర్యవేక్షించేవారు. కొంత కాలం నుంచి ఆ బాధ్యతను ప్రైవేట్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో పరీక్షలు ఓ ప్రహసనంలా మారాయి. కర్నూలు సమీపంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదంతో అంతా అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా బడి బస్సుల తనిఖీ చేపట్టారు. జిల్లాలో నవంబరు 28 నుంచి రవాణా శాఖ అధికారులు ఈ ప్రక్రియను కొనసాగించారు. దీంతో పలు లోపాలు బయట పడుతున్నాయి.

ఇవీ గుర్తించిన అంశాలు

కొన్నింటికి అత్యవసర ద్వారాలు సరిగా లేవు. ● స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయలేదు. ● ధ్రువీకరణ పత్రాలు కూడా సక్రమంగా లేవు. ● అగ్ని నిరోధక పరికరాలున్నా.. వాటిల్లో కొన్ని పని చేయడం లేదు. మరికొన్ని కాలం చెల్లినవి ఉన్నాయి. ● ప్రథమ చికిత్స పెట్టెలో సరైన మందులు లేవు. ● కొన్ని బస్సులకు కిటికీలు లేవు.

- జిల్లాలో మొత్తం బడి బస్సులు: 1,100
- అందులో ప్రస్తుతం నడుస్తున్నవి: 947
- ఇప్పటి వరకు తనిఖీ చేసినవి: 296
- లోపాలున్నట్లు గుర్తించినవి: 103
- అధికారులు జప్తు చేసినవి: 02

స్వయంగా నడిపి తనిఖీ చేస్తున్న బ్రేక్ ఇన్‌స్పెక్టర్ విజయ భాస్కర్

ఏ ఒక్కటి లేకున్నా అనుమతివ్వం

బడి బస్సుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాం. నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా అనుమతి నిరాకరిస్తున్నాం. మరమ్మతులు చేపట్టి వస్తేనే బాగున్నట్లు పత్రం ఇస్తున్నాం. పిల్లల జీవితాలకు సంబంధించినవి కావడంతో బడి బస్సుల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.

- వీర్రాజు, ఇన్‌ఛార్జి డీటీసీ, కడప

పిట్టలెక్క.. మొక్క!



పక్షిలా కనిపిస్తున్న ఈ మొక్క దక్షిణ భారతంలోని మెట్ట ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. శాస్త్రీయ నామం సీరోపీజియా స్పైరలిప్స్. స్థానికంగా నిమ్మటాయి అని పిలుస్తారు. అపోసీయానాసీ కుటుంబానికి చెందినది. కడప సమీపంలోని యోగి వేమన విశ్వవిద్యాలయ బొటానికల్ గార్డెన్‌లో ప్రత్యేకంగా సంరక్షిస్తున్నట్లు వృక్షశాస్త్ర ఆచార్యుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కీటకాలను ఆకర్షించేందుకు పుష్పాలు వలయాకారంలో తాడు పేనినట్లు ఉంటాయి. మొక్క కింద దుంపలు గోళాకారంలో ఉంటాయి. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల కాపరులు ఆహారంగా తీసుకుంటారు. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. **- ఈనాడు, కడప**

గుండు చూస్తే.. గుండె జారు



కొండపై ఉండే ఈ గుండును ఇటువైపు వెళ్లే వాళ్లంతా కొన్నేళ్లుగా చూస్తున్నారు. ఎక్కడ జారి పడుతుందో అని భయపడుతూనే వెళ్తుంటారు. చిన్నమండెం-రాయచోటి ప్రధాన మార్గంలో మల్లూరు క్రాస్ నుంచి చాకిబండ వెళ్లే రోడ్డు పక్కన కొండపై కనిపిస్తుంటుంది. స్థానికులు వక్కాకు గుండు అని పిలుచుకుంటారు. ఆకు, వక్క దంచడానికి ఉపయోగించే రాయిలా నున్నగా ఉండడంతో ఆ పేరు వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. వందల ఏళ్లుగా ఓ పక్కకు ఒరిగి అలాగే ఉండడం విశేషం.

- న్యూస్‌టుడే, చిన్నమండెం

48 వేల మంది శక్తిమంతులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మహిళలు, యువతులు, విద్యార్థినుల రక్షణకు శక్తి యాప్‌ను తెచ్చింది. ఆపదలో వారికి వెన్నంటి నిలిచే చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలు, విద్యార్థినుల చరవాణుల్లో సదరు యాప్‌ను పోలీసులు నిక్షిప్తం చేయిస్తున్నారు. కడప ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శక్తి బృందం ఎస్సై శాంతమ్మ శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1,780 పాఠశాలలు, కళాశాలల్లో చేపట్టిన కార్యక్రమాలతో 1.10 లక్షల మందికి పైగా అవగాహన కల్పించారు. మొత్తం 48 వేల మంది చరవాణుల్లో శక్తి యాప్‌ను నిక్షిప్తం చేయించారు.

ఆదాయమంటే పురపాలకానికి చేదు

◆ ఏళ్లుగా వసూళ్లకు నోచని దుకాణాల అద్దెలు

ప్రొద్దుటూరు పురపాలక సంఘంలోని ఏడు ప్రాంతాల్లో వాణిజ్య దుకాణాల గదులున్నాయి. వీటి ద్వారా ఏటా రూ. 1,05,97,387 ఆదాయం లక్ష్యం. 35 దుకాణాలు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. టీబీ బంగ్లాలో సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి. పాత మార్కెట్‌లో రెండు గదులకు నాలుగేళ్లుగా అద్దె చెల్లించింది లేదు. మొత్తంగా రూ. కోట్లలో ఖజానాకు నష్టం వాటిల్లుతోంది.

ప్రొద్దుటూరులోని టీబీ కాంప్లెక్స్‌లో వాణిజ్య దుకాణాలు



ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కమలాపురం, కడప నగరపాలక సంస్థల్లో వాణిజ్య గదులున్నాయి. స్థానిక పట్టణ సంస్థలైన పురపాలక సంఘాలకు ఆదాయ వనరు వాణిజ్య గదులు. వీటిని దక్కించుకున్న వారు సకాలంలో అద్దెలు చెల్లించడం లేదు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా మూసి వేసి వెళ్తూ పురపాలక ఖజానాకు గండి కొడుతున్నారు. అయినా పురపాలక అధికారులు సక్రమంగా స్పందించడం లేదు. అద్దెల వసూలుకు పటిష్ఠ చర్యలు చేపట్టడం లేదు. ఈ విషయమై పురపాలక అనంతపురం రీజినల్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. అద్దె చెల్లించని దుకాణాలను గుర్తించి, ఎంత బకాయిలున్నాయనే విషయమై విచారించి చర్య తీసుకుంటామని తెలిపారు.

పెళ్లవుతుందా! సిబిల్ స్కోరెంత!!

ఆర్థిక క్రమశిక్షణపై ఆరా తీస్తున్న తల్లిదండ్రులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ఆ అబ్బాయికేంటండీ రెండు ఇళ్లు.. ఒక కారు.. సాఫ్ట్‌వేర్ కొలువుంది. అమ్మాయిని బాగా చూసుకుంటాడు... అని చెబితే యువతి తల్లిదండ్రులు గతంలో సంబంధం కుదుర్చుకునే వారు. ఇప్పుడా పరిస్థితి మారింది. కొందరు సదరు యువకుల గురించి ఆరా తీస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఏపాటిదో తెలుసుకుంటున్నారు. అందుకు సిబిల్ స్కోర్‌ను పరిశీలిస్తున్నారు. స్కోరు ఏమాత్రం బాగాలేకున్నా.. చెక్‌బౌన్స్ వంటి కేసులున్నా.. క్రెడిట్ కార్డు ఓవర్ డ్యూస్, సెటిల్‌మెంట్స్ ఉన్నా.. మాకొద్దు మీ సంబంధమని చెప్పేస్తున్నారు. తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు కొందరు తల్లిదండ్రులు యువకుల వ్యక్తిత్వం, సంపాదన, కుటుంబ నేపథ్యంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నాడా.. లేక ఇష్టానుసారంగా ఖర్చు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయాడో తెలుసుకునేందుకు సిబిల్ స్కోర్‌ను ఒక ఆయుధంగా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణగా ఉండకపోతే మొదటికే మోసం తప్పదు.

అవివాహితులూ జాగ్రత్త!

సిబిల్ స్కోర్‌తో ఆ వ్యక్తి ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అతను ఏ ఏ బ్యాంకుల్లో ఎంతెంత మొత్తం రుణాల రూపంలో తీసుకున్నారు. అవి ఏ రకం. వాయిదాలు సమయానికి చెల్లిస్తున్నారా లేదా.. ఓవర్‌డ్యూస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలను తీసుకున్నా తెలుస్తుంది. 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే సిబిల్ స్కోరు బాగున్నట్లు... అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రం ఆర్థిక క్రమశిక్షణ అంతగా లేనట్లే! ఒక్కోసారి బ్యాంకుల వద్ద ఉన్న రుణాలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవడం ద్వారా కూడా స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఈ నేపథ్యంలో పెండ్లికాని ప్రసాద్‌లు సిబిల్ స్కోర్‌పై జాగ్రత్త వహిస్తూ.. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుంటే అంతే సంగతులు.

(c) eenadu

2030 నాటికి మారనున్న ఉద్యోగాల స్వరూపం

వైవీయూ, న్యూస్‌టుడే: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ లెర్నింగ్ నేర్చుకున్న వారికే భవిష్యత్తులో ఉద్యోగాల ప్రాధాన్యం ఉంటుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురుగన్ అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలోని సురభి సెమినార్ హాలులో శుక్రవారం ఆన్‌లైన్ కోర్సులపై అవగాహన కల్పించారు. ఏ కోర్సు చదువుతున్నా ఏ బ్రాంచిలో ఉన్నా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే అవకాశాలు మృగ్యమవుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పినట్టుగా 2030 సంవత్సరం నాటికి ఉద్యోగాల స్వరూపం మారిపోతుందని ఏఐ, మిషన్ లెర్నింగ్, ఏఐబిగ్ డేటా, నెట్ వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ, లిటరసీ, అనిలిటికల్ థింకింగ్, లీడర్షిప్, క్రియేటివ్ థింకింగ్ వంటి సాంకేతిక నైపుణ్యం కలవారే ఉద్యోగాలు పొందటంలో ముందు వరుసలో ఉంటారన్నారు. ఆన్‌లైన్ కోర్సులు అందుకోవడం ఒక అద్భుత అవకాశమని ప్రతి విద్యార్థి దీనిని ఉపయోగించుకోవాలన్నారు. వైవీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురుగన్‌ను సన్మానిస్తున్న వైవీయూ అధ్యాపకులు

చర్చించాలి.. సమస్యలు తీరాలి!

● నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి క్షేత్ర స్థాయిలో పూర్తిగా తెలియాలంటే ప్రజాప్రతినిధులు గళం విప్పాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయా మండలాలు, గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతాయి. మూడు నెలలకు ఒకసారి జడ్పీ సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది జడ్పీటీసీ సభ్యులు సమస్యలపై తమ గళం వినిపించడం లేదు. నేడు(శనివారం) జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశంలో అయినా పాలకులు తమ గళాన్ని వినిపించి సమస్యలు తీరేలా వ్యవహరించాల్సి ఉంది. సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి పెచ్చుమీరిపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇద్దరు అధికారిణులపై చర్యలు తీసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లపై నిరంతర తనిఖీలను చేపట్టి విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాల్సి ఉంది.

ఆగని ఇసుక రవాణా

★ ఒంటిమిట్ట, సిద్దవటం తదితర మండలాల్లో ఇసుక దోపిడీకి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ప్రధాన పార్టీల నాయకులు ఇసుక తరలింపులో ఒక్కటై సొమ్ము చేసుకుంటున్నారు. గనులు, రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడం.. ఒకవేళ తనిఖీలకు వెళ్లినా వారిపై ఒత్తిడి రావడం జరుగుతోంది. ఇసుకతో పాటు సహజ వనరుల దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.

★ బద్వేలు, రాజంపేట, సిద్దవటం తదితర మండలాల్లో భూఆక్రమణలు పెరిగిపోతున్నాయి. విలువైన స్థలాలపైనే కాకుండా ప్రభుత్వ స్థలాలు, ఖాళీ జాగాలు కనిపిస్తే భూబకాసురులు పాగా వేస్తున్నారు. వారి వారి మండలాల్లో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయో ప్రజాప్రతినిధులు నిలదీయాల్సి ఉంది.

రైతన్నకు చేయూతనివ్వాలి

గత నెలలో మొంథా తుపాను రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. జిల్లాలో తుపాన్ ప్రభావంతో 4378.23 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా మినుము 2559.24, వరి 1071 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అలాగే కంది 68 హెక్టార్లు, పెసర 119.5 హెక్టార్లు, మొక్కజొన్న 145 హెక్టార్లు, జొన్న 4 హెక్టార్లు, వేరుసెనగ 71.64 హెక్టార్లు, పత్తి 284.5 హెక్టార్లు, నువ్వులు 55.35 హెకార్లలలో పంట నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో పరిహారం వేగంగా వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

★ జిల్లాలో 5,681 ఎకరాల్లో ఉల్లిని రైతులు సాగు చేశారు. సీఎం చంద్రబాబు ఇటీవల కర్నూలులో ఉల్లి రైతులను ఆదుకుంటామని.. హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కర్షకులకు మేలు జరిగేలా చూడాల్సి ఉంది. అలాగే అరటి, నిమ్మ పంటలు సాగు చేసిన రైతన్నలకు భరోసా కల్పించాల్సి ఉంది.

దెబ్బతిన్న వరి పంట

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

డివోర్స్/విడో/విడోవర్ (అన్ని కులాలు) అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు డివోర్స్/విడో/విడోవర్ (అన్ని కులాలు) అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' డివోర్స్/విడో/విడోవర్ (అన్ని కులాలు) అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబర్ 06న), రేపు (ఆదివారం, డిసెంబర్ 07న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

ప్రభుత్వ బడుల బలోపేతానికి తల్లిదండ్రుల కృషి అవసరం

వేంపల్లె, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు కృషి చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం ఆయన ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేయించారన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్జేడీ శామ్యూల్, ఎంఈవోలు వెంకట్రామిరెడ్డి, స్టాలిన్ ఐజాక్, డిప్యూటీ ఎంపీడీవో రామమోహన్‌రెడ్డి, ఈవో నాగభూషణ్‌రెడ్డి, హెచ్‌ఎం నాగాంజనేయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, ఆర్జేడీ శామ్యూల్ తదితరులు

చిన్నారులూ జాగ్రత్త

● చలికాలంలో వచ్చే వ్యాధులపై 'ఈనాడు' ఫోన్‌ఇన్ నేడు

సర్వజన ఆసుపత్రి, న్యూస్‌టుడే : ప్రస్తుత చలికాలంలో చిన్న పిల్లలకు వచ్చే జబ్బులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ రిమ్స్ చిన్న పిల్లల విభాగం వైద్యులు డాక్టర్ వంశీధర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఫోన్‌లో అందుబాటులో ఉంటారు. జిల్లా, నగర ప్రజలు చరవాణికి ఫోన్ చేసి చిన్నపిల్లలకు సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలపై వైద్యులను అడిగి సలహాలు సందేహాలు తెలుసుకోవచ్చు.

95150 67092 | శనివారం 6-12-2025 | ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకు

వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య, చిత్రంలో పోలీసులు

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసులతో పాటు హోంగార్డులు కష్టపడి పని చేస్తున్నారని ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య అన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కడప పోలీసు ఆసుపత్రిలో హోంగార్డులకు ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంగార్డులు ఆరోగ్యాలపై దృష్టి పెట్టాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే విధులు నిర్వహిస్తారన్నారు. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, కంటిచూపు వాటిపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, పోలీసు వైద్యురాలు రేష్మా, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పు శంకర్ ఉన్నారు.

జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా శంకర్‌బాలాజీ

ఈనాడు, కడప మారుతీనగర్, న్యూస్‌టుడే: జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా శంకర్‌బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని చాపాడు మండలం అల్లాడుపల్లెలోని వీరభద్రస్వామి ఆలయ ఈవోగాపని చేస్తున్న శంకర్‌బాలాజీకి పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా దేవాదాయశాఖ అధికారిగా నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న మల్లికార్జునప్రసాద్‌ను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది.

పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125

కడప విద్య, న్యూస్‌టుడే : పదో తరగతి పరీక్షలకు సంబంధించి సాధారణ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.125 మాత్రమేనని ఈ ఫీజును ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు చెల్లించవచ్చని విద్యార్థులూ స్వయంగా ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించుకునే సౌకర్యం ఉందని డీఈవో షంషుద్దీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదోతరగతి విద్యార్థుల వివరాలను యూడైస్ ప్లస్ లో తప్పనిసరిగా ధ్రువీకరించాలన్నారు. ఆ తరువాతే విద్యార్థులకు స్వయంగా ఫీజు చెల్లించే అవకాశం అందుబాటులోకి వస్తుందని వివరించారు. పరీక్ష ఫీజు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తెస్తే తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

రేపు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష

కడప విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాలలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జాతీయ ఉపకార వేతనం (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష జరగనుందని డీఈవో షంషుద్దీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకుని తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలన్నారు. ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించరని తెలిపారు.

మన జ్ఞానం దేశానికి ఉపయోగపడాలి

వైవీయూ, న్యూస్‌టుడే: మన జ్ఞానం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలని పుదుచ్చేరి సెంట్రల్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ స్టడీస్ హెడ్ ప్రొఫెసర్ కాశిలింగం అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో క్రాస్ ఫంక్షనల్ మేనేజ్మెంట్ అనలిటిక్స్ ఫర్ బిజినెస్ సక్సెస్ పేరుతో శుక్రవారం అన్నమాచార్య సెనేట్ హాల్‌లో వర్క్‌షాపు ప్రారంభించారు. మన దేశ శాస్త్రవేత్తలు, మేనేజ్మెంట్ ట్రైనీలు, యువ పారిశ్రామికవేత్తలు ప్రస్తుత అధునాతన సాంకేతికతను ఆకలింపు చేసుకోవాలని కోరారు. అనంతరం ఫైనాన్షియల్ అనలిటిక్స్ ఇన్ బిజినెస్ సక్సెస్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యశాల విభాగం హెడ్ సరిత, రీసోర్స్ పర్సన్‌గా హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ మురుగన్, వైవీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పుదుచ్చేరి సెంట్రల్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ స్టడీస్ హెడ్ ప్రొఫెసర్ కాశిలింగం

మానసిక ఆరోగ్యంపై వైద్య విద్యార్థులకు అవగాహన

సర్వజన ఆసుపత్రి, న్యూస్‌టుడే: నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు నూతన వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి (ఈజ్) అనే ఎమోషనల్ అసెస్మెంట్ ఇన్ స్టూడెంట్ బై ఎడ్యుకేటర్స్ అనే అంశం మీద స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో శుక్రవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున, మెంటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరాముడు మాట్లాడుతూ.. ఇటీవల విద్యార్థుల్లో కనిపిస్తున్న ఒత్తిడి, ఆందోళన, నిరాశ లాంటి సమస్యలు ఆత్మహత్యలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బెంగుళూరు మానసిక వైద్య కళాశాల డాక్టర్ వెల్సన్ వినోద్ మోసెస్ మాట్లాడుతూ.. వైద్య విద్య చదివే యువత ఎక్కువ సమయం అకడమిక్ ఒత్తిడితో గడపడం వల్ల వారి భావోద్వేగ సహన శక్తి దెబ్బ తింటుందన్నారు. భావోద్వేగాలను అణచివేయకుండా ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటే సమస్య పరిష్కారం అతుందని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కల్యాణి, రిమ్స్ మానసిక విభాగం వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్, క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ సుబ్రద్, డాక్టర్ చరిత, డాక్టర్ మేఘన, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న వైద్య కళాశాల ప్రిన్సిపల్ జమున

రామాలయం నిర్మాణానికి స్థల పరిశీలన

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: మండలంలోని కోనరాజుపల్లె ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించే రామాలయం కోసం అనువైన స్థలాన్ని తహసీల్దారు డి.దామోదర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ కాలనీలో తితిదే నిధుల ద్వారా నూతనంగా నిర్మించాలని గ్రామస్థులు ముందుకొచ్చారు. స్థలాన్ని కేటాయిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని ఇటీవల రెవెన్యూ అధికారులకు అర్జీ సమర్పించారు. సర్పంచి తిప్పన శేఖర్‌రెడ్డి, ఆర్ఐ భాస్కర్‌రెడ్డి, వీఆర్వో శ్రీనివాసులు పాల్గొన్నారు.

జాతీయ మండలి సభ్యుడిగా జమ్మలమడుగు వాసి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జమ్మలమడుగుకు చెందిన డాక్టర్ కె.మహమ్మద్ రఫీకి జాతీయ మండలి సభ్యుడిగా (సోషియల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఎంపికయ్యారు. సామాజిక సాధికారతకు ఆయన చేసిన కృషికి గుర్తింపు పొందారు. యూఎస్ఏలో ఎంబీఏ, పీహెచ్‌డీ పూర్తి చేసి అక్కడే ఎనిమిదేళ్లకుపైగా ఆన్‌లైన్ ఫ్యాకల్టీ సభ్యుడిగా పనిచేశారు. ఒక ఏడాది పూర్తిగా పరిశోధనపై దృష్టిసారించి నానో టెక్నాలజీ వ్యాక్సిన్ బేస్ ఫార్ములాను కనుగొన్నారు. 2018 నుంచి ప్రభుత్వ నీతి ఆయోగ్‌కు క్రియాశీల ప్రాంతీయ ఆవిష్కరణ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా యువ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు మరియు విద్యావేత్తలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.

మహమ్మద్ రఫీ

గృహ నిర్మాణాలకు ఇష్టానుసారంగా అనుమతులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజను అమరావతిలోని ఆయన ఛాంబర్‌లో శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. పంచాయతీలకు రావాల్సిన బకాయిలు, 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయించాలని విన్నవించినట్లు ఆయన తెలిపారు.

రోడ్డు పనుల అడ్డగింత

చక్రాయపేట, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కె.రాజుపల్లెలో 33 కేవీ సబ్‌స్టేషన్ నుంచి శుక్రవారం మట్టి రోడ్డు పనులు ప్రారంభించారు. అయితే ఈ పనులను చక్రాయపేటకు చెందిన ఓ వర్గం వారు చేపట్టడంతో కొందరు స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యంతో సమస్య సద్దుమణిగింది.

14 నుంచి ఇంధన పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: ఇంధన పరిరక్షణపై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 14 నుంచి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పాఠశాల విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ నెల 16న తిరుపతి నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ టేబుల్ పోటీలు నిర్వహించి, 20న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10లోపు వాట్సప్ నంబరు 87124 80430 ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లో 2 నిమిషాల నిడివి కలిగిన వీడియోను ఈ నెల 16 లోపు వాట్సప్ నంబరు 87124 80431కు పంపించాలని కోరారు.

ఆర్టీసీ ఈయూ నాయకుల సంబరాలు

కడప చిన్నచౌకు: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్‌కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం రావడంతో శుక్రవారం కడప ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం రావడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈయూ జోనల్ అధ్యక్షుడు కెకె.కుమార్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఏపీఎస్పీ పదకొండో బెటాలియన్ డీఎస్పీ మృతి

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటం శివారులోని ఏపీఎస్పీ పదకొండో బెటాలియన్‌లో డీఎస్పీగా పని చేసిన కందుల వెంకటరెడ్డి (60) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కలసపాడు మండం అక్కివారిపల్లెకు చెందిన వెంకటరెడ్డి 1991 మార్చిలో కొండాపూర్‌లోని ఎనిమిదో బెటాలియన్‌లో ఆర్ఎస్ఐగా విధుల్లోకి చేరారు. 2020 డిసెంబర్‌లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. ప్రస్తుతం బెటాలియన్‌కు సమీపంలోని మలినేనిపట్నంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు, కుమార్తె సంతానం. సమాచారం అందుకున్న కమాండెంట్ ఆనంద్‌రెడ్డి సిబ్బందితో కలిసి మృతదేహానికి నివాళి అర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బెటాలియన్ అధికారులు తెలిపారు.

కందుల వెంకటరెడ్డి (పాత చిత్రం)

గుండెపోటుతో అయ్యప్ప భక్తుడు..

మైదుకూరు, న్యూస్‌టుడే : శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో భక్తుడు మృతిచెందిన ఘటన శుక్రవారం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో చోటుచేసుకుంది. మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డుకు చెందిన మాలాధారణ భక్తుడు కశెట్టి సాయి చంద్ర (27) శబరిమలలో అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా గుండెనొప్పి రావడంతో తిరువణ్ణామలై ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

సాయి చంద్ర (పాత చిత్రం)

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై దాడి

చాపాడు, న్యూస్‌టుడే : ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవరు నూర్‌బాషాపై ముగ్గురు యువకులు దాడిచేసిన ఘటనపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న పల్లెవెలుగు అద్దె బస్సును శుక్రవారం చాపాడు బస్టాండ్ వద్ద ఆపారు. బస్సులో రద్దీ ఉండటంతో డ్రైవర్ బస్సును కదిలించే యత్నం చేశారు. ఈ క్రమంలో తమను బస్సులో ఎక్కించుకోలేదని యువకులు దినకర్, తరుణ్, చెంద్రాయుడులు మద్యం మత్తులో డ్రైవర్‌ను కిందకు దించి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బడికెళ్లాలంటే.. ముక్కు మూసుకోవాల్సిందే!

వేంపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్దే చెత్త కుండీ ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలలో 747 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ముఖద్వారం వద్దే చెత్త కుండీ ఉండటంతో చుట్టుపక్కల వారంతా తమ ఇళ్లల్లోని వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో దుర్గంధం వెదజల్లుతోందని ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోందని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న చెత్త కుండీని వేరే ప్రాంతంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, వేంపల్లె**

EENADU Classifieds

BUSINESS SERVICES | JOBS

తాకట్టులో ఉన్న బంగారం విడిపించి అదే రోజు మార్కెట్ ధరకి కొనబడును. 9063177739, 8008195434.

ఒమేగా హోంకేర్ నందు వృద్ధులను /పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం, జీతం 20K 8977639662, 8977639663

కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ లెక్చరర్లు, బస్సుడ్రైవర్, సైట్ ఇంజనీర్, వార్డన్, క్లర్క్‌కమ్ కంప్యూటర్ ఆపరేటర్, వాచ్‌మెన్, ఆయా, వంటమనిషి కావలయును. ఆసక్తి గలవారు సం॥. 9966006758.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 350/- మాత్రమే Contact: KDP: 9989997626 8008514248 PDTR: 8008597620 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

AUTO వాహనాల అమ్మకం
REAL ESTATE ఇళ్ళు, ఫ్లాట్లు, స్థలాలు అమ్మకాలు... కొనుగోళ్ళు...
JOBS ఉద్యోగాల భర్తీ...
TO LET ఇళ్ళు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు
PERSONAL CLASSIFIEDS మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు
BUSINESS SERVICES బ్యూటీ పార్లర్స్, ఫొటోగ్రఫీ, బిజినెస్ వ్యవహారాలు...

5 లైన్ల బ్లాక్ & వైట్ ప్రకటన రూ.350/- B/W రూ.410/- Col మాత్రమే *GST 5% అదనం

ఈనాడు క్లాసిఫైడ్స్ వివరాలకు సంప్రదించండి: కడప: 9989997626 8008514248 ప్రొద్దుటూరు: 8008597620

పరుగుల హోరు.. వికెట్ల జోరు!

● డ్రాగా ముగిసిన నాలుగో రౌండ్ క్రికెట్ పోటీలు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : ఏసీఏ అంతర్ జిల్లాల అండర్-14 నాలుగో రౌండ్ క్రికెట్ పోటీలు శుక్రవారం డ్రాగా ముగిశాయి. మ్యాచ్‌ల వివరాలు ఇలా! వైఎస్ఆర్ఆర్-ఏసీఏ స్టేడియంలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండోరోజు (శుక్రవారం) బ్యాటింగ్‌ను ఆరంభించిన నార్త్‌జోన్ విన్నర్స్ జట్టు 84.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జట్టులో శ్రీరామ్ అజేయంగా 103 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ బౌలర్ రతన్ 5 వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.

★ కేవోఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ విన్నర్స్ నిన్నటి స్కోర్ 88 పరుగులకు మరో 3 పరుగులు జత చేసి 91 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై సెంట్రల్‌జోన్ విన్నర్స్ జట్టు బ్యాటింగ్ చేసి 58 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. జట్టులో యాసిన్ సిద్దిఖీ 76 పరుగులు చేశాడు. సౌత్‌జోన్ విన్నర్స్ బౌలర్లలో రక్షణ్‌సాయి, తరుణ్‌కుమార్‌రెడ్డి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఆపై సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ఆడి 28 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. జట్టులో రక్షణ్ సాయి అజేయంగా 75 పరుగులు చేసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. సెంట్రల్‌జోన్ విన్నర్స్ బౌలర్లలో రామ్‌కిరణ్, జైవర్ధన్‌నాథ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.

★ కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ఆరంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టు 77 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. జట్టులో రిషి 69, తాహీర్ 56 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ బౌలర్లలో యూనానిస్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఆపై రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ బ్యాటింగ్ చేసి 76 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. జట్టులో రాజ్ 139 పరుగులు చేశాడు. చరణ్ 61, లిఖిత్ 50 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్‌జోన్ ఆటగాడు తాహీర్ 4 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

సెంచరీ చేసిన శ్రీరామ్

అయిదు వికెట్లు తీసుకున్న రతన్

139 పరుగులతో చెలరేగిన రాజ్

అర్ధ సెంచరీతో పాటు 4 వికెట్లు తీసుకున్న తాహీర్

10 నుంచి గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : కడప నగర శివారులోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 10 నుంచి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ (31 రోజులు)లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయసు కలిగిన మహిళలు శిక్షణ పొందేందుకు అర్హులన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. వివరాలకు నంబర్ 94409 05478, 99856 06866కు సంప్రదించాలని కోరారు.

తపాలా సేవలు సద్వినియోగం చేసుకోండి

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: తపాలా సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ అన్నారు. కడపలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తపాలా ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తరాలు బట్వాడా మాత్రమే కాకుండా పోస్టల్ శాఖ జరుపుతున్న ఆర్థిక లావాదేవీల సంబంధిత ఖాతాలను ప్రజలలో విరివిగా ప్రచారం చేయాలన్నారు. ఇంటి వద్దనే జీపీజీ అకౌంట్లు ఓపెన్ చేయాలని.. ప్రస్తుతం డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే వారికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేలా చూడాలన్నారు. రాబోయే కాలంలో బ్యాకింగ్ వ్యవస్థతో పోటీ పడేలా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎఎస్పీలు విజయభాస్కర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రెడ్డిబాషా, పోస్టు మాస్టర్లు సునీతాదేవి, మంజులాదేవి, పీఎల్ఐ డెవలప్‌మెఎంట్ అధికారి మునాఫ్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్

(c) eenadu

ప్రొద్దుటూరు

● ప్రొద్దుటూరు ● జమ్మలమడుగు ● బద్వేలు ● మైదుకూరు

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేదలు లబ్ధి పొందుతున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక తెదేపా కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు రూ.25,93,586ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరెడ్డి, ఐఎల్ చిన్నా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థలాలు ఆక్రమిస్తే చర్యలు

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు పట్టణ పరిధిలో పురపాలక, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ వై.రంగస్వామి హెచ్చరించారు. ఆక్రమించిన స్థలాల్లో అక్రమ కట్టడాలు చేసినా, మత పరమైన నిర్మాణాలు చేపట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేయడం, తొలగించడం చేస్తామన్నారు.

సంచార జాతుల సమగ్రాభివృద్ధే ధ్యేయం

మహిళలకు అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వేణుగోపాల్, గోవిందు సుబ్బయ్య, నాయకులు

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే : సంచార జాతుల సమగ్రాభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొలవలి వేణుగోపాల్, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బద్వేలు రూపారాంపేట బీసీ కాలనీలో ఎంబీసీలకు కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కృష్ణయ్య, నాగేంద్ర, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, మహిళలు పాల్గొన్నారు.

ఎర్రగుంట్ల: పోట్లదుర్తిలో మాట్లాడుతున్న ఎంపీ సీఎం రమేష్

ప్రొద్దుటూరు గ్రామీణ: ఖాదరాబాదులో విద్యార్థులను అభినందిస్తున్న జడ్పీ సీఈవో ఓబులమ్మ, ఉపాధ్యాయులు

విద్యార్థుల భవితకు ప్రభుత్వం అండ

ప్రొద్దుటూరు అనిబిసెంట్ ఉన్నత పాఠశాలలో ఆట వస్తువులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి

విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల వ్యాప్తంగా మెగా పీటీఎం (పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. ప్రొద్దుటూరు అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి పాల్గొన్నారు. బద్వేలు బాలుర ఉన్నత పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ముద్దనూరు మండలం రాజులగురివాయపల్లెలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో తెదేపా ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు, అధికారులు హాజరయ్యారు. రాజుపాళెం మండలం వెలవలి జడ్పీ పాఠశాలలో దాతల సాయంతో ఏర్పాటు చేసిన సభా వేదికను అధికారులు ప్రారంభించారు. - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు క్లస్టర్ బృందం

బద్వేలు బాలుర ఉన్నతపాఠశాలలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

ముద్దనూరు: రాజులగురివాయపల్లెలో..

ఖాజీపేట: అప్పనపల్లె బాలికల ఉన్నత పాఠశాలలో..

ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడులు

ప్రసంగిస్తున్న కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, చిత్రంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, అధికారులు

మైదుకూరు, న్యూస్‌టుడే : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలున్నాయని జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్ అన్నారు. మైదుకూరు మండలం వనిపెంట మహాత్మా జ్యోతిబా పులే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యపరంగా గురుకుల పాఠశాలల్లో ఇంకా మెరుగైన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జూనియర్ కళాశాలగా ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యనందించేలా కలెక్టర్ చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ప్రయోగశాల, రూ.2లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్‌ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌తో కలిసి కలెక్టరు ప్రారంభించారు. రూ.42 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్ల శిలాఫలకాన్ని కలెక్టరు ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీవో చంద్రమోహన్, డీఈవో శంషుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి గ్రామోత్సవం

← పోరుమామిళ్ల: గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు

జమ్మలమడుగు, పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో శుక్రవారం అయ్యప్పస్వామి గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జమ్మలమడుగులో ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్పను ట్రాక్టర్‌లో ఊరేగించారు. పోరుమామిళ్లలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని చేపట్టారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: బద్వేలులోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. పురోహితులు అమ్మవారిని పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

ప్రత్యేక అలంకరణలో కనకదుర్గమ్మ

వైభవంగా కాశినాయన ఆరాధన మహోత్సవం

జలాభిషేకం కోసం బిందెలతో వస్తున్న మహిళలు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులోని వెలసిన కాశినాయన ఆలయంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కాశినాయనకు అభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, మంగళహారతి, 108 కలశ బిందెలతో స్వామికి జలాభిషేకం చేశారు. భక్తులకు ఆలయ నిర్వాహకుడు ఓబులరెడ్డి అన్నదానం ఏర్పాటు చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

మైదుకూరు, న్యూస్‌టుడే : సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ శుక్రవారం మైదుకూరులోని విద్యాశాఖ కార్యాలయం వద్ద క్లస్టర్ సంచార ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. సర్వ శిక్ష అభియాన్‌లో పని చేస్తున్న సంచార ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాబోయే డీఎస్సీలో వెయిటేజీ, రెగ్యులర్ లేదా హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఎంఈవో-2 నరహరిశర్మకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. సంచార ఉపాధ్యాయులు గోశెట్టి రఘుపతి, కె.సురేష్, గాయత్రి, నాగమణి, వసుంధర, విజయ, విశ్వం తదితరులు పాల్గొన్నారు.

ఉల్లి రైతులను ఆదుకోవాలని వినతి

మైదుకూరు, న్యూస్‌టుడే : ఉల్లి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన హెక్టారుకు రూ.50వేలు పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండు చేస్తూ ఈ నెల 15న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడుతున్నట్లు రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఎ.వి.రమణ తెలిపారు. శుక్రవారం మైదుకూరు మండలం వనిపెంటలో ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ఉల్లి రైతులకు పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించి రెండు నెలలైనా ఇంతవరకు ఇవ్వలేదన్నారు.

ఉత్సాహంగా బండ లాగుడు ప్రదర్శన

దువ్వూరు, న్యూస్‌టుడే : దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో నాగూర్ ఖాదర్‌వలి స్వామి ఉరుసు మహోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. గురువారం గంధం, శుక్రవారం ఉరుసు మహోత్సవాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే బండలాగుడు ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు దాతలు బహుమతులను అందజేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మాక్ అసెంబ్లీకి హాజరైన విద్యార్థులకు సత్కారం

పసల వీర ఉదయ్‌శ్రీని సత్కరిస్తున్న తెదేపా నాయకులు

మేడిగ సంగీతను సన్మానిస్తున్న పీడీ కిరణ్‌కుమార్, తదితరులు

మైదుకూరు, ఎర్రగుంట్ల: అమరావతిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొని ప్రతిభ చాటిన మైదుకూరు పురపాలకలోని శెట్టివారిపల్లె ఉన్నత పాఠశాల బాలిక పసల వీర ఉదయ్‌శ్రీని శుక్రవారం తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా తెదేపా నాయకులు సత్కరించారు. ● మాక్ అసెంబ్లీలో పాల్గొన్న ఎర్రగుంట్ల జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని మేడిగ సంగీతను మెప్మా పీడీ కిరణ్‌కుమార్ సన్మానించారు.

పారిశుద్ధ్యం అధ్వానం.. వ్యాధులతో భయం



నంగనూరుపల్లె ఎస్సీకాలనీలోని రహదారి దుస్థితి

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక నంగనూరుపల్లె బీసీ, ఎస్సీ కాలనీల్లో రోడ్లపై వర్షపునీటి మడుగులు, చిత్తడి, మట్టి దిబ్బలతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కాలువలు లేక ఇళ్ల నుంచి వస్తున్న వ్యర్థ జలాలతో అపరిశుభ్రతకు దారితీస్తోంది. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం మినహా చేసింది ఏమీ లేదని స్థానిక మహిళలు మండిపడుతున్నారు. బీసీ కాలనీలోని ఇంటి ముందు దెబ్బతిన్న కొళాయికి మూత లేక తాగునీరు వృథాగా పోవడంతో పాటు రోడ్డుపై చేరడంతో చోదకులు, పాదచారులు, వృద్ధులు అదుపుతప్పి కిందపడిన సందర్భాలున్నాయి. ఈ సమస్యపై పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. దోమలు, జ్వరాలు, విషపురుగుల నుంచి ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉందన్నారు. వీధుల్లో ఏర్పాటు కాని కాలువలతో అపరిశుభ్రత నెలకొంది.

● ఈ విషయమై నంగనూరుపల్లె పంచాయతీ కార్యదర్శి మధుజీవన్ కుమార్‌ను వివరణ కోరగా ఇంటి కొళాయిల నుంచి మంచినీరు వృథా కాకుండా మరమ్మతులు చేయిస్తామన్నారు. రోడ్లపై మట్టి దిబ్బలు, మడుగులు లేకుండా స్వచ్ఛత పనులు చేపడుతామని వివరించారు.

భక్తులకు ఆర్డీవో స్వాగతం

భక్తులకు స్వాగతం పలుకుతున్న ఆర్డీవో సాయిశ్రీ

దువ్వూరు, న్యూస్‌టుడే : వారణాసికి వెళ్తున్న భక్తులకు శుక్రవారం దువ్వూరు జాతీయ రహదారిపై జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ స్వాగతం పలికారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ సంజీవరెడ్డి, ఆర్ఐ జాన్సన్ పాల్గొన్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

కొండాపురం, ఖాజీపేట, బి.కోడూరు, న్యూస్‌టుడే: వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. కొండాపురం మండలం ఏటూరు గ్రామ సమీపంలోని కడప-తాడిపత్రి జాతీయ రహదారి చిత్రావతి వంతెన వద్ద లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఘటనలో బెడుదూరుకు చెందిన అనిల్‌కుమార్, భవాని గాయపడ్డారు. ● లావనూరు గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కులాయమ్మ గాయపడ్డారు. ● ఖాజీపేటకు చెందిన నాగేశ్వరరెడ్డి, రవిచంద్రారెడ్డిలు ద్విచక్రవాహనంపై భూమాయపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా బుడ్డాయపల్లె క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రవిచంద్రారెడ్డి కాలు విరిగింది. నాగేశ్వరరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.

● బి.కోడూరు మండల పరిధిలోని కొండపల్లె సమీపంలో బద్వేలు నుంచి మున్నెల్లికి వెంకటరామిరెడ్డి, బాలిరెడ్డిలు బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గేదె అడ్డు రావడంతో ఢీకొన్నారు. ప్రమాదంలో వెంకటరామిరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి.

భూ వివాదం.. తమ్ముడిపై అన్న దాడి

బి.కోడూరు: మండల పరిధిలోని పెద్దులపల్లెలో భూమి గట్టు తగదా విషయంలో అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అన్న సుబ్రహ్మణ్యం తమ్ముడు నాగ సుబ్బరాయుడిపై దాడి చేశాడు. ఎడమ కంటిపై మట్టిపారతో కొట్టడంతో కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బి.కోడూరు పోలీసుకేసు నమోదు చేశారు.

యువకుడి అదృశ్యం.. కేసు నమోదు

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన జంగ్లీభాయ్ గారి ఇర్ఫాన్ అదృశ్యంపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. గత నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇర్ఫాన్ తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు యువకుడి తల్లి సల్మా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మాటల్లోనే స్వచ్ఛత.. ఆచరణలో చూపరా

జమ్మలమడుగు మండల పరిధిలోని నర్సోజికొట్టాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముఖద్వారం వద్దే చెత్త నిల్వలు గత కొన్నిరోజులుగా దర్శనమిస్తున్నాయి. పాఠశాల పరిసరాల్లోనే అంగన్‌వాడీ కేంద్రం కూడా ఉంది. పారిశుద్ధ్యం లోపంతో ఇటువైపు వెళ్లే చిన్నారులు, విద్యార్థులు దుర్వాసన భరించలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పోగయ్యే చెత్త, వ్యర్థాలను పాఠశాలకు ఇరువైపులా పడేస్తున్నా సకాలంలో తొలగించడం లేదు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ

పట్టు తప్పితే ప్రమాదమే

రహదారి భద్రతా నిబంధనలను ప్రయాణికులు బేఖాతరు చేస్తున్నారు. అవగాహన లోపం, నిర్లక్ష్యంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పరిమితికి మించి ఎక్కువ మంది జనాలను తీసుకెళ్లడంతో ప్రమాదం పొంచి ఉంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడంతోపాటు క్షతగాత్రులుగా ఇంటికిపరితమైన బాధితులున్నారు. శుక్రవారం గూడ్స్ వాహనం పైటాప్‌లో, వెనుకవైపు ఆధారం లేకుండా జనాలు కూర్చున్నారు. గుంతలు, వేగ నిరోధకాలు, ఆకస్మికంగా బ్రేక్ వేస్తే అదుపుతప్పి జారికింద పడే అవకాశం ఉంది. - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ

రాకపోకలకు అంతరాయం

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: జమ్మలమడుగు-ముద్దనూరు ప్రధాన రహదారిలో శుక్రవారం రాత్రి గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద బండరాళ్లు దించే ట్రాక్టరు ట్రాలీ కాలువలో ఇరుక్కుపోయింది. ఇంజిను, ట్రాలీకి మధ్య కొక్కీ విరిగిపోవడంతో జేసీబీతో వాహనాన్ని బయటకు తీశారు.

ఉచిత నేత్ర వైద్య శిబిరం 7న

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని నిర్వాహకులు వెల్లడించారు.

ఆర్డీవో చొరవతో సమస్య పరిష్కారం

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు పురపాలకలోని చెముడూరులో శుక్రవారం శ్మశానానికి సంబంధించి దారి సమస్యను ఆర్డీవో చంద్రమోహన్ చొరవ తీసుకుని పరిష్కరించారు. 2023 నుంచి శ్మశానం వెళ్లేందుకు దారి సమస్య నెలకొంది. దీనిని అధికారులతో కలిసి ఆర్డీవో పరిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్‌బాస్కర్ రాజు, పట్టణ సీఐ లింగప్ప, ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు.

పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన

మాట్లాడుతున్న తహసీల్దారు గంగయ్య, చిత్రంలో కమిషనర్ రవిచంద్రారెడ్డి, అధికారులు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను రూపొందించాలని కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దారు గంగయ్యలు బూత్ స్థాయి సిబ్బంది, సూపర్‌వైజర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం పురపాలక సభాభవనంలో ఎస్ఐఆర్ 2002 మ్యాపింగ్‌కు సంబంధించి అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఎస్ఐఆర్‌ను పక్కాగా నమోదు చేయాలన్నారు. కొందరు సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించ లేదని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పట్టణ ప్రణాళిక విభాగ సహాయ కమిషనర్ నాగరాజు, డీటీ అజయ్‌బాబు, ఎన్నికల విభాగ సీనియర్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

ఖాళీ జాగా.. కనిపిస్తే పాగా

వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు

ప్రస్తుతం రేకులతో దుకాణం ఏర్పాటు చేసేశారిలా..

జమ్మలమడుగు మండల పరిధిలోని గూడెంచెరువు-పొన్నతోట ప్రధాన రహదారిలో రోడ్డు పక్కనే కొందరు అక్రమార్కులు రాత్రి వేళ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. రేకులతో భారీగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సిమెంటు, ఇటుకలతో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రజాప్రతినిధుల అండతో అధికారులను బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో రాజీవ్‌నగర్ కాలనీలోని ప్రభుత్వ భూములు, ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించి భారీగా అవినీతి జరిగినా ఇంతవరకు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గత అక్టోబర్ నెలలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ముఖద్వారం పక్కనే అక్రమణ నిర్మాణాలు చేపడుతుంటే అధికారుల దృష్టికి తీసుకురాగా వెంటనే నిర్మాణాలను అడ్డుకున్నారు. అయితే మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకొని విలువైన ప్రభుత్వ భూములను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలాల రక్షణను అధికారులు గాలికొదిలేశారు. దీన్ని అక్రమార్కులు అవకాశంగా తీసుకున్నారు. అంగుళం జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. జమ్మలమడుగు మండలంలో రూ.లక్షల విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు ఏకంగా అద్దె వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. వీటిని తొలగిస్తామన్న అధికారులు మాటల్లో చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదు.

అక్టోబర్ నెలలో అధికారులు నిలిపేసిన నిర్మాణం

పరిశీలించి వెంటనే తొలగిస్తాం

సరైనా పత్రాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది వరకే నోటీసులు కూడా జారీ చేశాం. తమ సిబ్బందిని పంపించి పనులను నిలిపేస్తాం. అక్రమ నిర్మాణదారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాసులరెడ్డి, తహసీల్దార్, జమ్మలమడుగు

పబ్లిక్ ప్రకటన

నా క్లయింటు అయిన మత్సా యల్లయ్య గారి కుమారుడు మత్సా పవన్ కుమార్, డోర్ నెం : 4/163, నెహ్రూ రోడ్డు, ప్రొద్దుటూరు టౌన్, కడప జిల్లా.(సెల్ : 8977804230) గారి వలన సరియైన ఇన్‌స్ట్రక్షన్స్ పొంది యావన్మందికీ తెలియజేయడం ఏమనగా, నా క్లయింటు దిగువ తెలిపిన షెడ్యూలు దాఖలా ఆస్తులను మత్సా యల్లయ్య గారి భార్య నాగేంద్రమణి (Item No : 1) మరియు మత్సా యల్లయ్య గారి కుమారుడు యల్లయ్య (Item No : 2) వలన రిజిస్టర్ పొందుచున్నాడు. దిగువ తెల్పిన ఆస్తుల యొక్క ఒరిజినల్ రిజిస్టర్ లింకు డాక్యుమెంటు నెం : 3463/1979, తేదీ : 23/08/1979 మరియు ఒరిజినల్ రిజిస్టర్ దాన సెటిల్‌మెంటు దస్తావేజు నెంబరు : 1821/2010 తేదీ : 10/03/2010లు సూపర్‌బజార్ రోడ్డు, ప్రొద్దుటూరు నందు నిన్న పోయినవి. దిగువ తెల్పిన ఆస్తులపైన ఏదైనా క్లయిమ్‌లు, అభ్యంతరాలు మరియు ఆక్షేపణలు ఉన్న యెడల ఈ ప్రకటన వెలువడిన 15 రోజుల లోపల సరైన ఆధారాలతో దిగువ తెలిపిన అడ్రస్సు నందు సంప్రదించగలరు మరియు ఎవరికైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ దొరికిన యెడల దిగువ తెలిపిన అడ్రస్సు యందు గాని లేక పైన కనపరిచిన మా క్లయింట్ అడ్రస్సు నందు ఇవ్వగలరు.

షెడ్యూలు

Item No : 1) కడప డి॥, ప్రొద్దుటూరు రి॥ డి॥, ప్రొద్దుటూరు సబ్ డి॥, ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయితి, వార్డు నెం : 3 గల మోడమీదిపల్లె గ్రామ పొలంలోని జాగాకు నెంబరు వారీ వివరం : S.No. 167గా ఉండి ప్రస్తుతం సబ్ డివిజన్ అయినందున S.No. 167/4A పైకి య. 0.10 సెంట్లు (పడమర దిశన) యీ పైకి య. 0.05 సెంట్లు ఇందుకు హద్దులు : **తూర్పు** : Item No : 2, **పడమర** : రామాంజులు భూమి, **ఉత్తరం** : పోరంబోకు, **దక్షిణం** : మైదుకూరు రోడ్డు,

(Item No : 2) కడప డి॥, ప్రొద్దుటూరు రి॥డి॥, ప్రొద్దుటూరు సబ్ డి॥, ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయితీ, వార్డు నెం : 3 గల మోడమీదిపల్లి గ్రామ పొలంలోని జాగాకు నెంబరు వారి వివరం : S.No. 167గా ఉండి ప్రస్తుతం సబ్ డివిజన్ అయినందున S.No. 167/4A పైకి య. 0.10 సెంట్లు (తూర్పు దిశన) యీ పైకి య. 0.05 సెంట్లు ఇందుకు హద్దులు : **తూర్పు** : కోటా బలరామయ్య గారి జాగా, **పడమర** : Item No : 1, **ఉత్తరం** : పోరంబోకు, **దక్షిణం** : మైదుకూరు రోడ్డు.

అడ్రసు : Sri V.Sunil Kumar Reddy
Advocate, Proddatur,
Cell : 9885430399

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 99899 97626

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 91771 11468

మహాసభలు విజయవంతం చేయండి

పోరుమామిళ్లలో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: సీఐటీయూ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భైరవప్రసాదు డిమాండ్ చేశారు. ఆ సంఘం కార్యాలయంలో శుక్రవారం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31న నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాజు, రత్నం, రవి, నారాయణ, మాల్యాద్రి, శ్రీను, గౌసియా బేగం, కార్యకర్తలు పాల్గొన్నారు.

● రైతుల సమస్యలపై ఈ నెల 10న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలు, కేశవ, ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ కోరారు. ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

అంబేడ్కర్ వర్ధంతి

విశ్వవిజ్ఞాని, భారతరత్న డా॥ బి.ఆర్. అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ...

బందేల ఓబులేసు, B.A., B.L.,
అడ్వకేట్, Ex. Additional Public Prosecutor, Sessions Judge Court, Proddatur.
ఆఫీసు అడ్రస్ : కోర్టు ఎదురుగా, జార్జి క్లబ్ కాంప్లెక్స్, రూం నెం.4, ప్రొద్దుటూరు.

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

వాజ్‌పేయీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

భూమి పూజలో పాల్గొన్న భాజపా నాయకులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప ఎర్రముక్కపల్లెలోని గాంధీనగర్ పాఠశాలకు వెళ్లే కూడలి వద్ద దివంగత ప్రధానమంత్రి వాజ్‌పేయీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ నెల 13న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, చేపూరి శారద, బీరం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బ్రాహ్మణ సంక్షేమ సంఘ వార్షికోత్సవం

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం వార్షికోత్సవాన్ని శుక్రవారం వారి కార్యాలయంలో నిర్వహించారు. కేకు కోసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. 18 ఏళ్లు నిండిన బ్రాహ్మణ యువత సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉమామహేశ్వర్‌రావు, రమణయ్య, సురేష్‌బాబు, శశిధర్, అజయశర్మ, బాలాజీ, లక్ష్మీదేవి, కిరణ్ పాల్గొన్నారు.

కేకు కోస్తున్న బ్రాహ్మణ సంఘం నాయకులు

హోంగార్డుల కాలనీ.. సమస్యల కహానీ

- మౌలిక వసతులు కరవు
- పట్టని నగరపాలక అధికారులు

హోంగార్డుల కాలనీలో అస్తవ్యస్తంగా రహదారులు

కడప చిన్నచౌకు, చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: కడప శివారు సీకే దిన్నె మండల పరిధిలోని హోంగార్డు కాలనీలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఏళ్ల తరబడి నుంచి స్థానికులను మౌలిక వసతులు వేధిస్తున్నాయి. కాలనీ ఏర్పడి 20 ఏళ్లు అయినప్పటికీ ఇప్పటికీ మురుగు కాలువలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. సీకే దిన్నె మండల పరిధిలోని రింగ్ రోడ్డు వద్ద ఆజాద్‌నగర్ ఎదుట గత 20 ఏళ్ల కిందట హోంగార్డ్ కాలనీ ఏర్పడింది. ఇక్కడ సుమారు 300 నివాసాలున్నాయి. కొన్ని వీధుల్లో ఇప్పటికీ సిమెంట్ రోడ్లు లేవు. ముఖ్యంగా మురుగు పారుదల వ్యవస్థ లేదు. దీంతో మురుగంతా రోడ్లపై పారుతూ దర్శనమిస్తోంది. కొందరు తమ నివాసాల వద్ద గుంతలు తీసుకుని అందులోకే మురుగును పంపిస్తున్నారు. నివాసాల చుట్టూ ముళ్ల పొదలు, చెట్లు ఉండడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయి. వీధి కుళాయిలు లేవు. హోంగార్డు కాలనీ వాసులు రోడ్డు అవతలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మురుగు కాలువలు నిర్మించి, కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

పాలకులు స్పందించాలి : హోంగార్డుల కాలనీలో అయిదేళ్ల నుంచి నివాసం ఉంటున్నా. ఒక్క మురుగు కాలువ ఏర్పాటు చేయలేదు. కొన్ని వీధుల్లో సిమెంటు రోడ్లే లేవు. మురుగు కాలువలు లేకపోవడంతో మురుగు నీటిని ఇళ్ల వద్ద వదిలేస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోంది. వీధి కుళాయిలు ఏర్పాటు చేయాలి. అధికారులు, పాలకులు స్పందించాలి. - **నిర్మల, హోంగార్డు కాలనీ**

ఎవరూ పట్టించుకోవడం లేదు : కాలనీలో మౌలిక వసతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 20 ఏళ్ల నుంచి మురుగు కాలువలు లేవు. మురుగు నీరు నివాసాల ముందే ప్రవహిస్తోంది. ఎక్కడయితే ఖాళీ ప్రదేశాలున్నాయో అక్కడికి మురుగు నీరు చేరడంతో దుర్వాసన వస్తోంది. కాలువలు ఏర్పాటు చేస్తే సమస్య తీరినట్లే. **- లీలావతి, హోంగార్డు కాలనీ, కడప**

అందరి సహకారంతోనే విద్యాభివృద్ధి

కడప : సాయిపేటలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే మాధవి

పెండ్లిమర్రి: గంగనపల్లె జడ్పీ ఉన్నతపాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి

నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పరస్పర సహకారంతోనే విద్యాభివృద్ధి సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం) కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు, దాతలు సహకరించాలని కోరారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా పాఠాలు బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్పారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు. కడప నగరంలోని సాయిపేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. కడప నగరం గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే మాధవి, పెండ్లిమర్రి గంగనపల్లె జడ్పీ ఉన్నతపాఠశాలలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డిలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా నిలపాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వారు అన్నారు. **- న్యూస్‌టుడే, కడప క్లస్టర్ బృందం**

పులివెందుల : గురుకుల పాఠశాలలో జ్యోతి వెలిగిస్తున్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి

పులివెందుల : నల్లపురెడ్డిపల్లె పాఠశాలలో ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యం

ఒంటిమిట్టలో అలరించిన చిన్నారులు

ప్రమాదకరంగా గుంతలు

కడప నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. నగరంలోని కో ఆపరేటివ్ కాలనీలోని విద్యామందిర్ స్కూల్ ఎదురువీధిలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. కనీసం ప్రమాదం సూచించే బోర్డులు కూడా లేకపోవడంతో పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, అరవిందనగర్ (కడప)**

ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ అవసరం

ప్రసంగిస్తున్న భారతీయ రిజర్వ్ బ్యాంకు విజయవాడ శాఖ మేనేజర్ రాజేష్‌కుమార్‌కుండ్

కడప విద్య: ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యమని భారతీయ రిజర్వ్ బ్యాంకు విజయవాడ శాఖ మేనేజర్ రాజేష్‌కుమార్ కుండ్ అన్నారు. స్థానిక కోటిరెడ్డి మహిళా కళాశాలలో శుక్రవారం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ మేనేజర్ జనార్దనం, ఎఫ్ఎల్‌సీ కౌన్సిలర్ వీరప్రసాద్, కళాశాల అధ్యక్షుడు మదన్‌మోహన్, వైస్‌ప్రిన్సిపల్ గురివిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాల నిలిపివేత నేడు

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందులలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని పులివెందుల విద్యుత్తు శాఖ గ్రామీణ ఏఈ కె.రమేష్ శుక్రవారం తెలిపారు. 33/11కె.వి. ఐజీ కార్ల్ సబ్‌స్టేషన్ నుంచి ఇ.కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె, మంచినీటి పథకాలు, కదిరి రోడ్డులోని వెంకటాపురం, ఏజీఎల్ ఫీడర్ పరిధిలో ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు తొలగించే కార్యక్రమం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.

శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో వేడుకలు

శ్రీనివాసులును సత్కరిస్తున్న కళాశాల అధ్యాపకులు, సిబ్బంది

మారుతీనగర్, న్యూస్‌టుడే: నగర శివారులోని శ్రీనివాస ఇంజినీరింగ్ అటానమస్ కళాశాల విద్యా సంస్థల ఛైర్మన్ శ్రీనివాసులు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం అదే కళాశాలలో నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని అధ్యాపకులు, సిబ్బంది అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయన్ను సత్కరించి.. కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. కళాశాల ఏవో బాలకృష్ణ, వివిధ విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

కొనసాగుతున్న రిలే దీక్షలు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఎన్ఎంయూ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. అధికారులు దీక్షలపై స్పందించకపోవడంతో బాధాకరమన్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ల కష్టానికి తగిన గుర్తింపు లేదన్నారు. 18 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఇలానే కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాసులు ఉన్నారు.

ఆర్ఎం కార్యాలయం ఎదుట శిబిరం వద్ద నాయకులు

కూటమి పాలనలోనే విద్యార్థుల సంక్షేమం

మాట్లాడుతున్న టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అన్నారు. కడపలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ముఖ్య కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించేలా పరిశీలన చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అందుకు సంబంధించి ప్రతి హాస్టల్‌ను పరిశీలించేందుకు నిర్ణయించామన్నారు. త్వరలోనే విద్యార్థుల భద్రత, భోజన నాణ్యత, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై రాజీలేకుండా తమ బృందం పర్యవేక్షిస్తుందన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇస్తేమా నిర్వహణకు స్థల పరిశీలన

మ్యాపును పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు కొప్పర్తి సమీపంలో నిర్వహించనున్న ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డితో కలిసి శుక్రవారం కొప్పర్తి సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అత్యంత ప్రాధాన్యంతో ఇస్తేమా నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్డీవో జాన్ ఇర్విన్, ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాసమూర్తి, డీపీవో రాజ్యలక్ష్మి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ పాల్గొన్నారు.

నిర్మాణ పనుల పరిశీలన

వేముల, న్యూస్‌టుడే: స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి గుత్తేదారుకు సూచించారు. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో రూ.38లక్షల వ్యయంతో చేపట్టిన పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు మెరుగైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం వీటిని నిర్మిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాదేవి, పీఆర్ ఏఈ అబ్దుల్లా పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు సమీక్ష

సిబ్బందికి సూచనలిస్తున్న డీఎస్పీ మురళీనాయక్

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో నేర ప్రవృత్తి కలిగిన వారిని గుర్తించాలని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలోని నియోజకవర్గంలోని సీఐలు, ఎస్సైలతో సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

చోరీ కేసులో బాలుడి అరెస్టు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప చిన్నచౌకు రాణా పరిధిలో చోరీ కేసులో బాలుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు. అతని నుంచి 4.5 గ్రాముల బంగారు నగలు, ఒక స్కూటీ, ఒక ఆపిల్ ఫోన్ స్వాధీనపరచుకున్నట్లు చెప్పారు. కడపకు చెందిన 17 ఏళ్ల బాలుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గతంలో నగర పరిధిలో శంకరాపురం, ఎర్రముక్కపల్లె, హౌసింగ్ బోర్డు కాలనీల్లో సుమారు అయిదు దొంగతనాలు చేశాడు. అతని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం పాతబైపాస్ రోడ్డు వద్ద సంచరిస్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు.

చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి

సిద్దవటం, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన చేనేత కార్మికుల సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి వారిని ఆదుకుంటామని తెదేపా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. మాధవరం-1 పరిధిలోని పార్వతీపురం, వేంకటేశ్వరపురం ప్రాంతాల్లో చేనేత మగ్గం గుంతల్లోకి చేరిన వర్షపు ఊట నీటిని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మగ్గం గుంతల్లోకి ఊట నీరు చేరడం వల్ల పనులు నిలిచిపోయి కార్మికులు ఇబ్బందులకు గురికావడం బాధాకరమన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టరు ప్రసాద్, నూర్‌బాషా, దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వీరభద్రుడు, తెదేపా రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి నాగమునిరెడ్డి, తెదేపా మండలాధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.

మగ్గం సామగ్రిని పరిశీలిస్తున్న తెదేపా రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగన్‌మోహన్‌రాజు

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

పులివెందుల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవి అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన్ను కలిసి సమస్యలను విన్నవించారు. అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

భవిష్యత్తు తరాలకు మంచి నేలనందిద్దాం

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ నేల (మృత్తికా) దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. సేంద్రియ ఎరువులను వాడడంతో భూమి సారవంతం కోల్పోదన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సుబ్రమణ్యం, సునీల్ కుమార్, యాస్మిన్, శ్రీవల్లి, మాధురి పాల్గొన్నారు.

రవాణా శాఖలో డీబీఏ సేవలకు స్వస్తి

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రభుత్వం కొన్నేళ్ల కిందట ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్(డీబీఏ)లను నియమించారు. వీరు వాహనదారులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను ముద్రించి ఇచ్చేవారు. వీరు కేవలం ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన వారు కావడంతో వారే జీతాలిస్తున్నారు. కానీ ఇటీవల రవాణా శాఖలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎపీసీ ప్రైవేట్ వారికి ఇచ్చారు. రానున్న రోజుల్లో అన్నింటినీ ప్రైవేట్ పరం చేయనున్నారు. త్వరలో డ్రైవింగ్ టెస్టులు కూడా ప్రైవేట్ వారికి ఇవ్వనున్నారు. కొత్తగా వాహన్ వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయాల్లో పనులు తగ్గాయి. డీబీఏలను తప్పించాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కడపలో ఇద్దరు, ప్రొద్దుటూరులో ఇద్దరు, బద్వేలు, పులివెందులలో ఒక్కొక్కరు చొప్పున ఆరుగురు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ విధులకు రావొద్దంటూ జిల్లా ఇన్‌ఛార్జి డీటీసీ వీర్రాజు వారికి ఆదేశాలిచ్చారు. దీంతో డీబీఏలు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవలందించాలి

మాట్లాడుతున్న బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు అశోక్‌బాబు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ప్రైవేటు సంస్థలకు దీటుగా బీఎస్ఎన్ఎల్‌కు కూడా 4జీ, 5జీ సర్వీసులు అందించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. పాతరిమ్స్‌లోని బీసీ భవన్‌లో శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పాటు ఆలిండియా బీఎస్ఎన్ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్‌కు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ బాలాజీ, ఏఐబీడీపీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యాకుబ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

కార్యవర్గం ఎన్నిక : ఆలిండియా బీఎస్ఎన్ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా సుధాకర్, కోశాధికారిగా వెంకటరమణయ్య, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా సుధాకర్, కార్యదర్శిగా ఆకుల సుబ్బారావు, కోశాధికారిగా జె.యల్.పంతులు, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అన్నమయ్యలో విలీనం చేయొద్దంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. కడప జిల్లాలోనే కొనసాగించాలంటూ ముస్లింలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. సిద్దవటం మండలం మాధవరం-1లో ఉన్న మసీదుకు శుక్రవారం ముస్లిం సోదరులు తరలివచ్చారు. సిద్దవటాన్ని కడప నుంచి విడదీయకుండా అలాగే కొనసాగేలా ప్రభుత్వ పాలకుల మనసు మారాలని ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సిద్దవటం మండలం అభివృద్ధి చెందాలంటే జిల్లాతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మండల ప్రజల భవిష్యత్తు కడపతోనే ముడిపడి ఉందని ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలన్నారు. అనంతరం లక్ష్య సాధనకు ఐక్యంగా పోరాడాలని వారు తీర్మానం చేశారు.

మాధవరం-I శివారులోని మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

చినుకు.. అన్నదాత వణుకు

కడపలో గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కోత కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కర్నూలు-కడప జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు అంచున పలువురు అన్నదాతలు ధాన్యాన్ని ఆరబోశారు. తుపాను ప్రభావంతో ఆకాశంలో మబ్బులు కమ్ముకోగానే అన్నదాతల్లో గుబులు పుడుతోంది. మేఘాలు రాగానే ధాన్యంపై పట్టకప్పడం.. వర్షం కాస్త తెరిపి.. ఇవ్వగానే వాటిని తొలగించడం.. ఇలా నాలుగు రోజులుగా అన్నదాతలు చేస్తున్నారు. ధాన్యం పచ్చిగా ఉండటంతో కొనేందుకు వ్యాపారులు రాకపోవడంతో రాత్రి, పగలు ధాన్యం కాపాడుకునేందుకు ఆరబోసిన ప్రాంతం వద్దే పడిగాపులు కాస్తున్నారు. పంట చేతికొచ్చిందని ఆనందపడే సమయంలో ధాన్యం కాపాడుకోవడానికి పట్టలు కొనుగోలు చేయడం రైతులకు అదనపు ఖర్చుగా మారింది. రెండు రోజులపాటు ఎండలు కాస్తేకానీ తమ బతుకులు బాగుపడవని రైతులు వాపోతున్నారు. **- ఈనాడు, కడప**

తడిచిన ధాన్యాన్ని నెరుపుతున్న రైతు

రోడ్డుపక్కన పట్టలు కప్పిన ఉంచిన ధాన్యం

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu